నేడు లోకేశ్‌తో ఎమ్మెల్యేల 'డిన్నర్ నైట్'

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రి నారా లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కూటమి నేతలతో మరింత సమన్వయం పెంచుకునేందుకు 'డిన్నర్‌నైట్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి జరిగే కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్‌కుమార్‌తోపాటు హోం మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ సి.ఎం.రమేశ్ కుటుంబ సభ్యులతో సహా విందుకు హాజరుకానున్నారు.

బడి దూరం.. నడక భారం

పనసపుట్టు పంచాయతీ పనసపుట్టు, టిక్రపడ, లుక్కూరు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల లేక ఆ గ్రామాలకు చెందిన బాలబాలికలు కడుతుల గ్రామంలోని పాఠశాలకు వెళ్లి చదువు సాగిస్తున్నారు. ప్రతిరోజూ 5 కి.మీ.ల దూరం కాలినడకన వెళ్లివస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మూడు గ్రామాలకు చెందిన 20 మంది పిల్లలకు ప్రతిరోజూ కష్టం తప్పడం లేదు. పాడేరు, జోలాపుట్టు ప్రధాన రహదారిలో నిత్యం వాహనాలు తిరిగే మార్గంలో కాలినడకన బాలలు వెళ్తున్నారని, పనసపుట్టు పంచాయతీ కేంద్రంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొండపడ, బాపనసపుట్టు గ్రామాల్లోనూ బడి లేక చోటాముఖిపుట్టు గ్రామంలోని పాఠశాలకు చిన్నారులు వెళ్లాల్సి వస్తోంది.

– ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

అద్దాలు.. అడ్డుకుంటాయి ప్రమాదాలు

పాడేరు, న్యూస్‌టుడే : ★ గత నెల 19వ తేదీన పాడేరులోని తలారిసింగి సమీపంలో ద్విచక్రవాహనానికి రియర్ వ్యూ అద్దాలు లేకపోవడంతో.. హఠాత్తుగా మలుపు తిరుగుతున్న సమయంలో వెనుక నుంచి అధిక వేగంతో వచ్చిన ద్విచక్రవాహనదారుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

వాహనాలతో రహదారిపై వెళ్తున్నప్పుడు.. వెనక వాహనాలను గమనించాల్సి వస్తే తల వెనక్కి తిప్పాలి. ఆ అవసరం లేకుండానే వెనక, పక్క నుంచి వచ్చే వాహనాలను కనిపించేలా ఏర్పాటు చేసినవే సైడ్, రియర్ వ్యూ (పక్క, వెనక వీక్షణ) అద్దాలు. ఇది చోదకుడికి మూడో కన్నులాంటివి. ప్రమాద నివారణలో కీలక భూమిక పోషిస్తాయి. ప్రస్తుతం చాలామంది వీటిని అమర్చకపోగా.. ఉన్న వాటినీ తీసేస్తున్నారు. ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించడం, మలుపు తిరగడం, కూడలిలో మరో రోడ్డు వైపు ప్రయాణించడం.. ఇలా అన్ని సందర్భాల్లోనూ ఇవి ఎంతగానో తోడ్పడుతాయి.

కార్లు, ఆటోలకు తప్పనిసరి : కారు ఆపే ముందు వెనక వాహనాలను గమనించాలి. వాహనం తలుపు తెరిచి దిగే ముందు చూసుకోవాలి. ఇలాంటి సమయాల్లో ప్రమాదానికి గురై దివ్యాంగులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. మలుపు తిప్పుతున్న వాహనాలను వెనక వాహనాలు ఢీకొని ఎంతోమంది మృత్యువాతపడ్డారు.

అవగాహన కల్పిస్తున్నాం : హ్యాండిల్‌కు అద్దాలుంటే.. అందంగా ఉండవని కొందరు, ఇబ్బందిగా ఉంటాయని మరికొందరు తొలగిస్తున్నారు. ఇది సరికాదు. అన్ని ద్విచక్రవాహనాలకు ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఆటోలు, కార్లు, లగేజీ వాహనాలు, బస్సులు, లారీలకు కూడా ఉండాలి. ఇప్పుడు కార్లలో కెమెరాలతో కూడిన అద్దాలు వస్తున్నాయి. చోదకుడి ఎదుట తెరపై వెనక మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి ఉన్నా.. రియాల్ వ్యూ అద్దాలు ఉండడం క్షేమం. దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. – అభిషేక్, పాడేరు డీఎస్పీ

గంజాయి రవాణాపై డ్రోన్ నిఘా

పాడేరు, న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాను నేర రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతోపాటు మారుమూల గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు, గంజాయి వల్ల కలిగే నష్టాలు, ఇతర చట్టపరమైన అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు డ్రోన్‌లతో నిఘా పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎలాంటి అక్రమాలు పాల్పడినా తప్పించుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. సాంకేతికతతో నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

పాడేరు సమీపంలో పోలీసుల తనిఖీలు

మత్స్యగుండం ముస్తాబు

హుకుంపేట, న్యూస్‌టుడే: మహా శివరాత్రి వేడుకలకు మత్స్యగుండం ముస్తాబవుతోంది. హుకుంపేట మండలంలోని మతం పంచాయతీ మత్స్యగుండానికి శివరాత్రి సందర్భంగా మన్యం, మైదాన ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వీరికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్రలతో గేట్లు ఏర్పాటు చేశారు. మత్స్యలింగేశ్వరస్వామి ఆలయానికి రంగులు వేశారు. వాహనాల పార్కింగ్‌కు స్థలం సిద్ధం చేస్తున్నారు.

అందంగా కట్టారు.. అలా వదిలేశారు!

ఈనాడు డిజిటల్, పాడేరు – అరకులోయ, న్యూస్‌టుడే: 'ప్రభుత్వ సొత్తు.. ఎలా పోతే మాకేంటి' అన్నట్లు తయారైంది జిల్లాలోని పర్యాటక శాఖ అధికారుల తీరు. ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తుండగా.. మరోపక్క జిల్లాలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మార్చుతున్నారు. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా.. పర్యాటకశాఖకు ఆదాయ వనరుగా మారాల్సిన భవనాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

అరకులోయలోని పర్యాటకశాఖ అతిథిగృహం పున్నమి వేలీ రిసార్ట్స్ ఆవరణలో ఆరేళ్ల కిందట పర్యాటక శాఖ అధికారులు రూ. 2 కోట్లు వెచ్చించి డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ని నిర్మించారు. విభిన్న ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచి.. వారి అభిమానాన్ని చూరగొనాలన్నది పర్యాటక శాఖ ఉద్దేశం. ఇందులో భాగంగానే వంటగదులు, డైనింగ్ హాళ్లు వేర్వేరుగా నిర్మించారు. అదేవిధంగా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌కి వచ్చే సందర్శకులకు గిరిజన సంప్రదాయ నృత్యం 'థింసా' వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. ఇక్కడ అదనంగా ఎటువంటి నిధులను వెచ్చించకుండానే చక్కటి వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా నిరుపయోగంగా వదిలేయటం పర్యాటకశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది.

నిరుపయోగంగా అరకులోయలోని డ్రైవ్ ఇన్ రెస్టారెంట్

అనంతగిరిలోనూ అదేతీరు

అనంతగిరిలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో హరితా రిసార్ట్స్ నిరుపయోగంగా ఉంది. ఇది ప్రారంభించిన కొత్తలో కొన్నాళ్లు రిసార్ట్స్‌లో అద్దె గదులు, రెస్టారెంట్ కొన్నాళ్లు నడిపారు. తర్వాత ఇక్కడ కాఫీహౌస్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు ప్రకటించారు. తర్వాత ఎటువంటి చర్యలనూ తీసుకోలేదు. రిసార్ట్స్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. చక్కటి ఆదాయాన్ని అందించే ఈ నిర్మాణాన్ని పర్యాటకశాఖ అధికారులు వదిలేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సముదాయాల వల్ల పైసా ప్రయోజనం లేకుండా పోయింది. వీటిని వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది.

'అరకు కౌనీ'కి కేటాయిస్తే మేలు

అరకు ప్రాంతంలో పండే ఆర్గానిక్ చిరుధాన్యాలను ఉపయోగించి ఇప్పటికే 'అరకు కౌనీ' పేరిట ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి చక్కటి ఆదరణ లభిస్తోంది. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచేలా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ని మార్చేలా చర్యలు తీసుకోవచ్చు. ఈ దిశగా చర్యలు తీసుకుంటే సందర్శకులకు కొత్త రుచులు, పర్యాటక శాఖకి ఆదాయం చేకూరే అవకాశం ఉంది.

ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం

డ్రైవ్ ఇన్ రెస్టారెంట్, అనంతగిరిలోని హరితా రిసార్ట్ ఖాళీగా ఉండటం వాస్తవమే. వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొస్తాం. వాటిని అద్దెలకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం'

– వెంకటేశ్వరరావు, పాడేరు ఐటీడీఏ ఏపీఓ

మరింతగా కాఫీ ఘుమఘుమ!

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

నాణ్యత, రుచిలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన 'అరకు కాఫీ' దిగుబడి ఈ సీజన్‌లో అంచనాలకు మించేలా కనిపిస్తోంది. ఏటా కాఫీ సీజన్ డిసెంబర్ నెల మొదటి వారంలో ప్రారంభమై ఫిబ్రవరి నెలాఖరుకు ముగుస్తుంది. కేంద్ర కాఫీ బోర్డు ప్రతి సీజన్ ప్రారంభంలోనే ఆ ఏడాది పరిస్థితులకు అనుగుణంగా పంట దిగుబడి లెక్కలను అంచనా వేస్తుంది. ఈ ప్రకారం ఈ ఏడాది సంవత్సరంలో ముందస్తుగా 18 వేల టన్నుల వరకూ ఉత్పత్తి సాధించవచ్చని అంచనా వేసింది. వాతావరణంతో పాటు ఇతర అంశాలు అనుకూలించడంతో దిగుబడి ఈ లక్ష్యానికి చేరువ దశలో ఉంది. దీనికితోడు ధర సైతం బాగుండటంతో రైతుల కళ్లలో ఆనందం వ్యక్తమవుతోంది.

జిల్లాలో కాఫీ విస్తీర్ణం	: 2.51 లక్షల ఎకరాలు
మార్కెటింగ్ విలువ	: ఏటా సుమారు రూ.250 కోట్లు
జిల్లాలో కాఫీ రైతులు	: 2.5 లక్షలు
2025-26 సీజన్ లక్ష్యం	: 18,000 టన్నులు
ఇప్పటికే సాధించింది	: 17,100 టన్నులు

ప్రాసెసింగ్ కోసం సిద్ధం చేసిన కాఫీ గింజలు

లక్ష్యానికి చేరువలో

2025-26 ఆర్థిక సంవత్సరంలో కాఫీ సీజన్ రైతులకు సానుకూలంగా ఉందనే చెప్పాలి. ఈ సీజన్‌లో 18 వేల టన్నుల వరకూ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకోగా ఇప్పటికే 17,000 టన్నుల వరకూ సాధించారు. 20 శాతం అదనంగా లక్ష్యాన్ని చేరుకుంటామని నమ్మకం ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ ఈ సారి కాఫీ ధరలు సీజన్ మొదలు నుంచి సానుకూలంగానే ఉన్నాయి. ప్రస్తుతం కిలో పార్చ్‌మెంట్ ధర రూ.520 వరకు పలుకుతుండటం సాగుదారులకు ఊరటనిస్తోంది.

ధర హెచ్చుతగ్గులు

ఉత్పత్తికి తగ్గట్టుగానే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాఫీకి మంచి డిమాండు నెలకొంది. తొలి దశలోనే కేజీ పార్చ్‌మెంట్ రూ. 450 పలకడం రైతులకు కలిసొచ్చింది. ఆదిలోనే ధర అధికంగా ఉండడంతో నిల్వలు చేయకుండానే విక్రయించడంతో రైతులకు కలిసొచ్చింది. ఈ తర్వాత ఇదే కిలో ధర రూ. 520లు ఎగబాకింది. అయితే మార్కెట్ ఒడిదొడుకులు, దేశీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రస్తుతం కిలో ధర రూ.485ల వరకు తగ్గింది. ఈ నెల ఆఖరు వరకూ మార్కెటింగ్ జరిగినా ధర పెద్దగా పెరగకపోవచ్చునే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సింహ భాగం రైతులు ఇప్పటికే సొమ్ము చేసుకోగా అత్యధిక ధరలు చెల్లించి గోదాముల్లో నిల్వ చేసుకున్న మధ్య వ్యాపారులు, రైతులు మాత్రం ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

శిక్షణ.. ఏదీ పర్యవేక్షణ

అరకులోయ, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ కార్యదర్శులు పని తీరు మెరుగుపరుచుకునేందుకు అరకులోయలో ఏర్పాటు చేసిన ఆర్‌జీఎస్ఏ కార్యాచరణ ప్రణాళిక శిక్షణ కార్యక్రమం తూతూమంత్రంగా జరుగుతోంది. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల పరిధిలోని గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులకు ఈనెల 9 నుంచి వారంపాటు శిక్షణ ప్రారంభమైంది. మూడు మండలాల పరిధిలో 48 మంది కార్యదర్శులు హాజరు కావాల్సి ఉంది. గురువారం కేవలం 15 మంది హాజరయ్యారు. ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కార్యదర్శులు డుమ్మా కొట్టడం విమర్శలకు దారి తీస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేమికి ఇది నిదర్శనం. ఈ విషయంపై డివిజనల్ పంచాయతీ అధికారి కుమారిని వివరణ కోరగా.. పంచాయతీ పనుల్లో 80 శాతం కంటే తక్కువగా పన్నులు వసూలుచేసిన కార్యదర్శులు.. ఆ పనిలో ఉన్నారన్నారు. గైర్హాజరైన కార్యదర్శులకు మరోసారి శిక్షణ ఇస్తామన్నారు. పన్నులు వసూలు కార్యక్రమం ఉన్నప్పుడు శిక్షణ ఎలా ఏర్పాటు చేశారో అధికారులకే తెలియాలి మరి..!

మూడోవంతుపైగా ఖాళీగా కుర్చీలు

నినదించిన కార్మికస్వరం

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్ కోడ్‌లు, వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాలు గురువారం కదం తొక్కాయి. ర్యాలీలు, మానవ హారాలు చేపట్టారు.

చింతపల్లిలో కార్మికుల సంఘాల నాయకుల ర్యాలీ

పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు తోడ్పాటు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమలు, అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. అనుమతులకు సంబంధించి సింగిల్ డెస్క్ పాలసీలో వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన 36 యూనిట్లకు సంబంధించి ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. పరవాడ నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో అనుమతులు పొందకుండానే బొగ్గు ప్రాసెసింగ్, హ్యాండ్లింగ్ చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్న మెస్సర్స్ ఎస్.సుదాకర్, మెస్సర్స్ వేద ప్రియ రిసోర్సెస్ పరిశ్రమలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

★ రహదారుల విస్తరణలో తొలగిస్తున్న వందల ఏళ్ల నాటి వృక్షాలకు పునర్జీవం కలిగించే మిషన్ పునర్వనం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. అనకాపల్లి - అచ్యుతాపురం రహదారి విస్తరణలో భాగంగా హరిపాలెంలో వందేళ్లకు పైబడిన రావి చెట్టును తొలగించగా, దానిని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నాటారు.

ఏకలవ్యలో ప్రవేశాలకు వేళాయె!

దరఖాస్తుకు ఈనెల 28 వరకు గడువు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే

గిరిజన ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ అయింది. రూ.50 రుసుంతో ఈనెల 28 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. అల్లూరి జిల్లాలోని అన్ని మండలాల్లో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి.

అర్హతలివీ..: ఆరోతరగతిలో ప్రవేశానికి 10 నుంచి 13 ఏళ్లవయస్సు ఉండాలి. బాలబాలికలు ఏదైనా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి. విద్యాహక్కు చట్టం 2009, సెక్షన్ 4 ప్రకారం ఇంటి వద్ద అయిదో తరగతి చదివిన విద్యార్థులు కూడా అర్హులే. విద్యార్థుల తల్లిదండ్రులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు మాధ్యమం చదివిన వారూ రాత పరీక్షకు అర్హులే. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్ష దాటకూడదు.

పాఠశాలల ప్రత్యేకతలు: ఏకలవ్య పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌తో 6 నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి. ఒక్కో తరగతికి 60 మంది (బాలురు 30, బాలికలు 30) ఉంటారు. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆటస్థలం తదితర సౌకర్యాలు ఉంటాయి. బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో డార్మిటరీలు, ఆధునిక వంటగది, విశాలమైన భోజనశాల, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటాయి. విద్యార్థులకు డిజిటల్, వర్చువల్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

అర్హులైన విద్యార్థులు https://twreiscte.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్లు మార్చి 10 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఏప్రిల్ 4న నిర్వహించి.. 24న ప్రాథమిక మెరిట్ జాబితా ప్రకటిస్తారు. మే 9, 24, జూన్ 10వ తేదీల్లో మూడు విడతలుగా మెరిట్ లిస్టులు ప్రకటిస్తారు. వివరాలకు సమీప ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో సంప్రదించవచ్చు.

పరీక్ష విధానం

అయిదో తరగతి సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ 50, అర్థమెటిక్ 25, భాష (ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ) 25 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఏకలవ్య ప్రిన్సిపల్ మనోజ్‌కుమార్ తెలిపారు.

చెస్ ఆడేద్దాం.. సైకిల్ తొక్కేద్దాం

అనకాపల్లి పట్టణం/ గ్రామీణం, న్యూస్‌టుడే

» చెస్, సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న బాలలు https://sports.ap.gov.in/#/home/index వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏడాది పొడవునా నెలకు మూడు క్రీడల చొప్పున 31 క్రీడాంశాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. మరిన్ని వివరాలకు బాక్సింగ్ కోచ్ కె.త్రిమూర్తులు (93327 77778) తైక్వాండో కోచ్ రమేశ్ (81254 16870)ను సంప్రదించవచ్చు.

☛ జిల్లాస్థాయి పోటీలో రాణించిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి తర్ఫీదు అందిస్తారు. ప్రభుత్వమే క్రీడాకారుల ఖర్చులు భరిస్తుంది.

క్రీడాకారుల్లో చాలా మంది మట్టిలో మాణిక్యాల్లా మరుగున ఉండిపోతున్నారు. ప్రతిభావంతులైన చాలమంది పల్లె గడపకే పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి వారిని వెలికితీసేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా శాప్ లీగ్స్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. 31 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెలలో ప్రారంభించి డిసెంబరు వరకు కొనసాగిస్తారు. శాప్ లీగ్స్‌లో భాగంగా అనకాపల్లి జిల్లాలో జిల్లాస్థాయి చెస్, స్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు.

» ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 17న చెస్ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేయనున్నారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. సత్తా చాటి ఎంపికైన వారంతా ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారు.

» జిల్లా స్థాయిలో అండర్-18 విభాగంలో సైక్లింగ్ పోటీలు ఈ నెల 24న ప్రారంభంకానున్నాయి. సుంకరమెట్ట కూడలి నుంచి దేవీపురం సర్వీసు రోడ్డు వరకు పోటీ ఉంటుంది. ఈ పోటీల్లోనూ బాలబాలికలు పాల్గొనవచ్చు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు.

ఈపీడీసీఎల్‌కు రూ.27.76 కోట్ల ప్రోత్సాహం

విశాఖపట్నం: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ప్రోత్సాహం కింద ఏపీఈపీడీసీఎల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 27.76 కోట్లు మంజూరు చేసినట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృధ్వీతేజ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో విశేష పురోగతి సాధించినందుకు ఈ ప్రోత్సాహం మంజూరు చేసిందన్నారు. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 14 విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.1422 కోట్లకు పైగా ప్రోత్సాహకాల కింద విడుదల చేయగా అందులో ఏపీఈపీడీసీఎల్ ఒక ప్రధాన లబ్ధిదారుగా నిలిచిందన్నారు.

బంగారుమెట్ట పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: బంగారుమెట్ట గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ గురువారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడారు. వారికి అందుతున్న వసతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, చదువుపై ఆరా తీశారు. విద్యార్థులతో బోర్డుపై కూడికలు, తీసివేతలు చేయించారు. బాలికలకు పాఠాలు సక్రమంగా అర్థంకావటం లేదని, బోధన సక్రమంగా లేదని ఆమె గుర్తించారు. విద్యా ప్రమాణాలు పాటించడంలో వైఫల్యం, పాఠశాల నిర్వహణలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బోధనలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఉపాధ్యాయులను హెచ్చరించారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న పీఓ తిరుమణి శ్రీపూజ



గోడపత్రులు ఆవిష్కరించిన కలెక్టర్ దినేష్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి నంద్, ఉద్యానాధికారి బాలకర్ణ, స్పైసెస్ బోర్డు అధికారి కళ్యాణి తదితరులు

రైతులకు చేరువగా ఆధునిక సాంకేతికత

పాడేరు, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, రైతులకు డ్రోన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రకటించారు. గురువారం తన ఛాంబర్‌లో వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శాఖల అధికారులతో కలిసి.. డ్రోన్ ద్వారా మందుల పిచికారీకి సంబంధించిన ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రోన్ ద్వారా రైతులు తమ పొలాల్లో ఎరువులు, పురుగుల మందులను పిచికారీ చేసుకోవచ్చున్నారు. ఇది నేరుగా మొక్కలపై పడటం వల్ల మందు వృథా కాదని, రైతులకు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఫోన్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చన్నారు. రైతులందరూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యవసాయాధికారి నంద్, ఉద్యానాధికారి బాలకర్ణ, స్పైసెస్ బోర్డు అధికారి కళ్యాణి, కాఫీ పీహెచ్ఓ బొంజుబాబు, సాంకేతిక నిపుణులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

పరిశుభ్రంగా పుణ్యస్నానాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 15, 16 తేదీల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం బలిఘట్టంలోని వరాహ నది ఉత్తర వాహిని తీరాన్ని మున్సిపల్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వారం రోజులుగా ఇక్కడ చేపడుతున్న పనులు కొలిక్కి వచ్చాయి. వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ రూ. 8.4 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో దత్తాశ్రమం నుంచి స్నానఘట్టాల వరకు నదిలో పూడిక తొలగించారు. శుక్రవారానికి ఈ పనులు పూర్తి కానున్నాయి. ఆటోలు, కార్ల పార్కింగ్‌కు ఉత్తరవాహిని రోడ్డు మలుపు వద్ద నున్న పొలాలను, ద్విచక్ర వాహనాలకు దేవాదాయ శాఖ స్థలాన్ని కేటాయించనున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక గదులను సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర చెప్పారు. – నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే

పూడిక తొలగింపు అనంతరం పరిశుభ్రంగా ఉత్తరవాహిని

(c) eenadu

లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు

విజేతలుగా నిలిచిన మహిళలు, పురుషుల జట్లతో తాతారావు తదితరులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు అన్నారు. గోపాలపట్నంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 5వ సిట్టింగ్ పారా వాలీబాల్ (మెన్, ఉమెన్)మీట్ జరిగింది. ఇందులో భాగంగా గురువారం ముగింపు పోటీల్లో మెన్, ఉమెన్ విభాగాల్లో విజయనగరం జట్లు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో అనకాపల్లి జట్టు, మహిళల విభాగంలో విశాఖ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. డీసీసీబీ ఛైర్మన్ తాతారావు, జీవీఎంసీ ఉపమేయర్ డి.గోవిందరెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలు, మోడల్స్ అందజేశారు. పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బి.శివదత్త, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ డైరెక్టర్ రాజా, కూటమి నాయకులు బెహరా భాస్కరరావు, పి.మౌర్యసింహా, సాదిక్, ఆంజనేయరెడ్డి, రవివర్మ, వర్మ, లత, నరేంద్ర, రామస్వామి, సభ్యులు గణేశ్, స్వరూప్, సంతోశ్, గోవింద్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. పారా వాలీబాల్‌లో ప్రతిభ చూపిన మహిళా క్రీడాకారులను ఈనెల 25న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్న 14వ జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

జాతీయ స్థాయికి విశాఖ తేజం!!

ఈనాడు, విశాఖపట్నం

★ ఐసీఏఐ అధ్యక్షుడిగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ
★ నాలుగు దశాబ్దాలుగా సీఏగా సేవలు

'ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)' అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ డి.ప్రసన్న కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. చిన్న గ్రామంలో జన్మించి, ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ప్రయాణం ఎందరికో ప్రేరణ. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నెడంబరం అనే గ్రామంలో 1960 జులై 22న ప్రసన్నకుమార్ జన్మించారు. ఆ ప్రాంతం ఏపీలోని చిత్తూరు జిల్లాకు సరిహద్దులో ఉంది. తండ్రి మోహన రంగయ్య ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయగా తల్లి కుట్టెమ్మ వ్యవసాయం చూసుకునేవారు. సీఏలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 1985లో విశాఖలో స్థిరపడ్డారు. ఆయన భార్య నవ భారతి చిన్న పరిశ్రమను నడుపుతున్నారు. కుమార్తె లక్ష్మీ సింధు హైదరాబాద్‌లో సీనియర్ డిజైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు, కోడలు తేజ సాగర్, సుజాత సీఏ ప్రాక్టీస్ చేస్తున్నారు.

3 సార్లు సెంట్రల్ కౌన్సిల్‌కు ఎన్నిక

విద్యార్థి దశలోనే దక్షిణ భారత సీఏ విద్యార్థి సంఘంలో ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. నాలుగు దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్న ఆయన వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 2001-02లో ఐసీఏఐ విశాఖ బ్రాంచ్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తొలిసారి బ్రాంచ్‌కు దక్షిణ భారత దేశంలో ఉత్తమ అవార్డు, అఖిల భారత స్థాయిలో 'ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్' ధ్రువపత్రం వచ్చాయి. 2013-14లో ఐసీఏఐకు చెందిన దక్షిణ భారత ప్రాంతీయ మండలి (ఎస్ఐఆర్‌సీ)కి ఛైర్మన్‌గా పనిచేసిన తొలి విశాఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019-22, 2022-25, 2025-29 సంవత్సరాలకు సంబంధించి వరుసగా మూడు సార్లు ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. సంస్థకు చెందిన యూడీఐఎన్ అమలు, ఈఆర్పీ వ్యవస్థ అభివృద్ధి, పీర్ రివ్యూ బోర్డు, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కమిటీ తదితర కమిటీలకు నాయకత్వం వహించారు. కార్పొరేట్ న్యాయం, బ్యాంక్ ఆడిట్ వంటి అంశాలపై వందలాది ఐసీఏఐ సెమినార్లలో ప్రసంగించారు.

క్రీడల్లోనూ ప్రవేశం

పాఠశాల దశలో వాలీబాల్, క్రికెట్, స్కేటింగ్, ఈత పోటీల్లో చురుకుగా పాల్గొన్నారు. విశాఖలో 2003లో జరిగిన ఆసియన్ యూత్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్, 2005లో జరిగిన వరల్డ్ అండర్-19 వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లకు చీఫ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షుడు, కోశాధికారిగా, ఏపీ ట్రయథ్లాన్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, విశాఖ ఒలింపిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.

నేడు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నేడు జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

తుది దశ పనులు
ప్రారంభోత్సవ సన్నాహాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగరంలో ట్రాఫిక్ చిక్కులు తీర్చేలా ఎన్ఏడీకూడలి-కాకానినగర్ మధ్యలోని రైల్వేఓవర్‌బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులు చకచకా సాగుతున్నాయి. మరో రెండురోజుల్లో ప్రారంభోత్సవం సందర్భంగా వంతెనకు రంగులు వేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్నారు. వంతెనకి ఇరువైపులా కాంక్రీటు, బీటీరోడ్డు పనులు పూర్తిచేశారు. కేవలం పైవంతెన కిందరోడ్డులో మాత్రమే బీటీరోడ్డు పనులు జరగాల్సి ఉంది. ఇప్పటికే వంతెన ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

చురుగ్గా జరుగుతున్న ఆర్ఓబీ పనులు

ఇక స్టీరింగ్ తిప్పేయవచ్చు..!

గాజువాక ఐటీఐ అప్‌గ్రేడేషన్ | **కొత్తగా డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు**

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక స్టీల్‌సిటీ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమై ఇక్కడ కొత్తగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రం (డీటీసీ) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీనివల్ల గాజువాక ఐటీఐకి మహర్దశ పట్టినట్లయింది. కొత్తగా ఏర్పాటు కాబోయే ఈ కేంద్రంలో టూ వీలర్, కార్లు, భారీ వాహనాల డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి రవాణాశాఖ కార్యాలయంలో ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా లైసెన్సు అందించే వెసులుబాటు కల్పిస్తారు.

చేతిలో చక్రం..

★ ఇంతవరకూ ఐటీఐలో లైట్ వెహికల్, హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందిన వారు లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లి అక్కడ పలు టెస్టులు పాసయ్యాక ఆథరైజ్డ్ డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తున్నారు. ఐటీఐలో మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్ ట్రేడ్లు పూర్తి చేసుకున్న అనేక మందికి డ్రైవింగ్ లైసెన్సులు లేవు. బయటి వారు కూడా ఐటీఐలో డ్రైవింగ్‌కు సంబంధించిన నిర్ణయిత కాలం కోర్సు చేసి ఇక్కడి ట్రాక్ మీద ట్రైల్స్ వేసి ఉత్తీర్ణులైతే ఇక్కడే సర్టిఫికెట్ పొందవచ్చు.

★ ప్రస్తుత పోటీ యుగంలో ఆథరైజ్డ్ డ్రైవర్ కొరత తీవ్రంగా పీడిస్తోంది. సరైన శిక్షణ, అవగాహన లేని డ్రైవర్ల వల్ల సమస్యలు తలెత్తుతుండటంతో పరిశ్రమల యాజమాన్యాలు వారిని పనిలో పెట్టుకోవడానికి వెనుకాముందు ఆలోచించాల్సి వస్తోంది. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకునే అభ్యర్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు గాజువాక స్టీల్‌సిటీ ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు.

భవిష్యత్తులో రీసెర్చ్ సెంటర్‌గా..: గాజువాక ఐటీఐలో విశాలమైన స్థలం, మెరుగైన వసతులు ఉన్నందున భవిష్యత్తులో డ్రైవింగ్ రీసెర్చ్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలన్న యోచనలో యంత్రాంగం ఉంది. ఐటీఐ ప్రాంగణంలో సైంటిఫిక్ డ్రైవింగ్‌ట్రాక్, హెవీ, లైట్ వెహికల్ ట్రైనింగ్‌కు అవసరమైన రోడ్లను అభివృద్ధి చేస్తారు. శిక్షకులకు ఉపయోగపడేలా ద్విచక్ర వాహనాలు, ఒక బస్సు జీపును అందిస్తారు. ఐటీఐల నిపుణుల బృందం పరిశీలించి డీటీసీ శ్రీనివాసరావు, ఆర్టీవో జయప్రకాశ్, ఐటీఐ యాజమాన్యంతో చర్చలు జరిపింది.

ఇదీ సంగతి..

గాజువాక ఐటీఐ విస్తీర్ణం: 20.15 ఎకరాలు	ప్రస్తుతం ట్రేడ్లు: 13	
	శిక్షణ అభ్యర్థులు: 810 మంది	నిధులు: సుమారు రూ. 2 కోట్లు
ఇక్కడ డీటీసీకి కేటాయించిన స్థలం: 2.5 ఎకరాలు		

బాలికపై లైంగిక దాడి

నిందితుడికి 20 ఏళ్ల జైలు

విశాఖ లీగల్, చోడవరం, న్యూస్‌టుడే: ప్రేమపేరుతో బాలికను లొంగదీసుకుని, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరం రుజువుకావటంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 71,000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడు చెల్లించే జరిమానాలో బాధితురాలికి రూ. 70 వేల పరిహారంగా అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. రాజేశ్వర్ అందించిన వివరాలివి... శ్రీకాకుళం జిల్లా, హిరమండలం మండలం కొల్లివలస గ్రామానికి చెందిన కొయ్యాన తిరుపతిరావు (33) వివాహితుడు. చోడవరంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అదే ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలికను మభ్యపెట్టి ఆమె ఇంటి నుంచి ఐదు తులాల బంగారం, రూ. 50 వేల నగదు తెప్పించాడు. నగలు, డబ్బులతో 2015, మే 25న బాలికను తీసుకుని రాజస్థాన్ వెళ్లిపోయాడు. తమ కుమార్తె కనిపించకపోవటంతో బాలిక తల్లి చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు 2021 వరకు బాలికతో అక్కడే ఉన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పోలీసులు దర్యాప్తు కొనసాగించి అదే ఏడాది నిందితుడితో పాటు బాలికను, పిల్లలను నగరానికి తీసుకువచ్చారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేరం రుజువుకావటంతో నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు.

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు

దరఖాస్తుల ఆహ్వానం

సింహాచలం, న్యూస్‌టుడే: విశాఖ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్, సింహాచలం గురుకులం ప్రిన్సిపల్ గణపుర్తి పురుషోత్తం మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, పెద్దనరవ (బాలుర), అన్నవరం (బాలికల) గురుకులాల్లో ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. 5వ తరగతిలో ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అలాగే సింహాచలం గురుకుల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

★ ఈ గురుకులాల్లో ప్రవేశాలకు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రవేశాలకు అవకాశం ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. జిల్లా యూనిట్‌గా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

★ సింహాచలంలో 160, పెద్దనరవ 80, అన్నవరంలో 40 సీట్లు భర్తీ చేయాల్సి ఉందన్నారు.

★ అర్హులైన అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా www.mjpapbcwreis.pacfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

★ 5వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 6, 7, 8 తరగతులకు ఏప్రిల్ 19న మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్‌సైట్ లేదా 9985681096 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

15న గురుదేవుల ఆరాధనోత్సవం

గురుదేవుల విగ్రహం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: దామరాజు వెంకట యోగీంద్రులు (పాకలపాడు గురుదేవులు) 56వ ఆరాధనోత్సవానికి ఆశ్రమంలో భక్త సమాజం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15 నుంచి 17వ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, సత్సంగం, తప్పెట గుళ్లు, కోలాటాలు, భజనలు నిర్వహిస్తారు. అల్లూరి జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చే గిరిజన భక్తులు గురుదేవుల రథయాత్రలో పాల్గొననున్నారు. 16న ఆరాధనోత్సవం, భజనలు, 17న అభిషేకాలు జరుగుతాయి. మూడు రోజులపాటు భక్తులకు అన్న సమారాధన చేయనున్నారు. మాస్టర్ ఈకే, వేదవ్యాస, భరద్వాజలు రచించిన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు కానుంది.

రాష్ట్రస్థాయి లీప్ టీచర్స్ క్రికెట్‌లో జిల్లాకు ద్వితీయస్థానం

గెలుపొందిన జట్టును సత్కరిస్తున్న డీఈఓ

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి లీప్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో జిల్లా జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఫిబ్రవరి ఎనిమిది నుంచి 11వ తేదీ వరకు అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ చూపింది. జిల్లా జట్టుకు గొలుగొండ మండలం జోగుంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.నాగభూషణం సారథ్యం వహించారు. గెలుపొందిన జిల్లా జట్టు సభ్యులను గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ అప్పారావునాయుడు అభినందించారు. చిటికెల అప్పలనాయుడు, గొలగాని శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు కె.ఎం.నాయుడు, ఎస్.వి.నరసింహా, శిక్షకులు పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు

మునగపాక, న్యూస్‌టుడే: లింగ నిర్ధారిత వీర్యంతోనే పశువులకు చూలు కట్టించాలని, తద్వారా మేలుజాతి పశువులు వృద్ధి చెందుతాయని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకులు టి.ఎస్.సుధాకర్ సూచించారు. మూలపేటలో గురువారం జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. పశువుల పెంపకంలో మెలకువలు పాటిస్తే అధిక పాల దిగుబడి సాధించవచ్చన్నారు. జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి మోహనరావు మాట్లాడుతూ పశువులలో గొడ్డుమోతుతనం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిబిరంలో 55 పశువులకు గర్భకోశవ్యాధి చికిత్సలు, 120 పశువులకు సాధారణ పరీక్షలు, 40 లేగ దూడలకు ఏలికపాము నివారణ మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు గణేష్, పశు వైద్యాధికారులు బాలమౌనిక, సుమతిరాణి, సౌజన్య, అరుణ, సర్పంచి భీశెట్టి గంగప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

విద్యాశాఖ జిల్లా సహాయ సంచాలకుడిగా హుస్సేన్

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: విద్యాశాఖ జిల్లా సహాయ సంచాలకులుగా (సేవల విభాగం) కె.ఎం.ఎ.హుస్సేన్ గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు సేకరించారు. పల్నాడు జిల్లాలో సార్వత్రిక విద్యాపీఠం జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ సహాయ కమిషనర్ పరీక్షల విభాగంలో పనిచేసి అనకాపల్లి జిల్లాకు బదిలీపై వచ్చారు.

హెచ్‌ఎంల సంఘం సహాధ్యక్షుడిగా రాజేశ్వరరావు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడిగా గుండు రాజేశ్వరరావు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం దేవరాపల్లి మండలం చింతలపూడి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. ఏపీ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల ఫోరం రాష్ట్ర కార్యవర్గం జారీ చేసిన నియామక ఉత్తర్వులను సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సి.వి.ప్రసాద్ గురువారం అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమోహన్, విజయలక్ష్మి తదితరులు రాజేశ్వరరావు నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై సంబరాలు

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు, నాయకులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సందర్భంగా గురువారం డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పెద్దఎత్తున సంబరాలు చేశారు. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొని మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారీ కేక్ కట్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూ.1200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కె.రూప, కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

15న జిల్లాస్థాయి ఓపెన్ చెస్ టోర్నీ

కశింకోట, న్యూస్‌టుడే: కన్నూరుపాలెంకు చెందిన ప్రగతి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 15న జిల్లాస్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. మాకవరపాలెం గ్రంథాలయంలో చెస్ అకాడమీ, గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి. 18 ఏళ్లలోపు బాలబాలికలు ఉచితంగా, ఓపెన్ కేటగిరీకి చెందిన వారు నామమాత్రపు రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఐదు రౌండ్లుగా జరిగే పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. వివరాలకు 96765 14520, 79815 53539 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

16 నుంచి నైపుణ్య, పారిశ్రామికాభివృద్ధి శిక్షణ

మాకవరపాలెం, న్యూస్‌టుడే: తామరం సమీపంలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో యువత, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి.మోహనరావు తెలిపారు. ఈ నెల 16 నుంచి 20 రోజులపాటు పారిశ్రామిక, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని గురువారం చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులెవరైనా పాల్గొనవచ్చని సూచించారు.

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు 18 నుంచి

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: జిల్లా పరిధిలో డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్ ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్లలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు ఈనెల 18 నుంచి 28 వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక ధ్రువపత్రాల కోర్సుల పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు, టైమ్‌టేబుల్ కార్యాలయ వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ సూచించారు.

మత్తుకు దూరంగా ఉందాం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ యాత్ర గురువారం రాత్రి ఎలమంచిలి పట్టణానికి చేరుకుంది. సైకిల్ యాత్ర చేస్తున్న యువకులకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ స్వాగతం పలికి వసతి ఏర్పాటు చేశారు. యువత గంజాయి మత్తుకు బానిస కాకూడదని ప్రచారం చేస్తూ వీరు చేస్తున్న యాత్ర అందరినీ ఆకట్టుకుంది. కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, రెడ్ రోప్ ఉద్యమం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. డ్రగ్స్‌కి దూరంగా ఉంచేలా యువతను చైతన్యపరచడానికి ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. జనసేన పార్టీ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ యాత్రికులతో ప్రిన్సిపల్

స్విచ్‌యార్డులో ప్రమాదం.. ఒప్పంద కార్మికుడి మృతి

గణేష్ (పాత చిత్రం)

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు ఏపీ జెన్‌కో జలవిద్యుత్తు కేంద్రంలో గురువారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం జల విద్యుత్తు కేంద్రంలో స్విచ్‌యార్డు వద్ద 220 కేవీ ఫీడర్‌లో రెండో యూనిట్‌కు చెందిన సాంకేతిక మరమ్మతులు చేస్తున్న గంగిరి గణేష్ (24) అకస్మాత్తుగా పైనుంచి కిందకు పడిపోయాడు. ఒక్కసారిగా 15 అడుగుల పైనుంచి కిందకు పడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది. ఇంజినీర్లు, సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్‌లో సీలేరు జెన్‌కో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం చింతపల్లి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీలేరు ఎస్సై యాసీన్ తెలిపారు. గణేష్ మృతితో సీలేరు విషాదం అలుముకుంది. ★ పనులు చేస్తున్న సమయంలో గణేష్ విద్యుదాఘాతానికి గురయ్యాడని, అందువల్లే పైనుంచి కిందకు పడిపోయాడని తోటి ఒప్పంద కార్మికులు చెబుతున్నారు. దీనిపై డీఈఈ శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్విచ్‌యార్డులో హాట్ లైన్స్ పెండింగ్ పనుల్లో భాగంగా గురువారం ఎల్‌సీ తీసుకున్నామని, ఈ సమయంలో గణేష్ కట్టుకున్న సేఫ్టీ బెల్ట్ స్టాక్ విరిగి పడిపోవడంతో కిందకు పడిపోయాడని పేర్కొన్నారు. విద్యుదాఘాతం సంభవించే అవకాశమే లేదని తెలిపారు. ★ గణేష్ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇప్పించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం మండల కార్యదర్శి ఎ.బుజ్జిబాబు అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కుటుంబంలో ఇద్దరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

చింతపల్లి గ్రామీణం: గణేష్ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందివ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యులతో కలసి ఆయన మాట్లాడారు. మృతికి కారకులైన విద్యుత్తు సంస్థ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబసభ్యులు శివకుమార్, శ్రీను, సురేష్ పాల్గొన్నారు.

వంద కేజీల గంజాయి పట్టివేత

నిందితుడితో గూడెంకొత్తవీధి పోలీసులు

సీలేరు, గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: గూడెంకొత్త వీధి మండలం సీలేరులో వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అరెస్ట్ చేశామని ఎస్సై యాసీన్ తెలిపారు. సీలేరు-చిత్రకొండ కూడలి వద్ద గురువారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా చింతలడోలీ వద్ద గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజెర్లకు చెందిన సప్పరాపు గోపీ, పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్లకు చెందిన మారిబోయిన వెంకటేశ్వర్లు, కోమడిగుంట అనీల్‌లను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని అంచనా.

నిందితుడి అరెస్టు: ఒడిశా నుంచి మైదాన ప్రాంతానికి ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్న నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఎస్సై సురేష్ తెలిపారు. వారు అందించిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పరిధిలోని జల్లివారి వీధికి చెందిన కొగురు రామతేజ.. ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్‌లో 24 కిలోల గంజాయిని రూ.50 వేలకు కొనుగోలు చేసి స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై సీలేరు, గూడెంకొత్తవీధి మీదుగా మైదాన ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశాడు. గూడెంకొత్తవీధిలో వాహన తనిఖీలు చేపడుతున్న పోలీసులకు రామతేజ పట్టుబడ్డాడు. ఇతని స్నేహితుడు పరారయ్యాడు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.2.4 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతోపాటు చరవాణి స్వాధీనం చేసుకున్నామన్నారు గంజాయి రవాణాకు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నారని చెప్పారు. తెలియని వ్యక్తులకు వాహనాలు ఇవ్వడం ద్వారా ఇటువంటి కేసుల్లో యజమానులు ఇరుక్కునే అవకాశాలుంటాయని సీఐ హెచ్చరించారు.

కండిషన్‌లో లేని బస్సులు అనుమతించొద్దు

ఆర్టీసీ డిప్యూటీ సీఎంఈ గంగాధర్

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఆర్టీసీతోపాటు అద్దె బస్సులను కూడా తరచూ తనిఖీలు నిర్వహించి మంచి కండిషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ విశాఖ జోన్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ గంగాధర్ కోరారు. అనకాపల్లి ఆర్టీసీ గ్యారేజీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేజీలో ఉన్న స్టోర్స్, టైర్ కండిషన్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. స్త్రీ శక్తి పథకంతో పెరిగిన రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. కండిషన్‌లో లేని బస్సులను అనుమతించొద్దన్నారు. డిపో మేనేజర్ హనుమశ్రీ, సహాయ మేనేజర్ గౌరి, ఏఎంఎఫ్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు గాయాలు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పెదబొడ్డేపల్లి పెద్ద మదుం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ గపూర్ అందించిన వివరాల ప్రకారం... కోట్ని శివ (29), మింది శ్రీకాంత్ (27) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ రాత్రి స్కూటీపై పెదబొడ్డేపల్లి నుంచి నర్సీపట్నం వస్తుండగా బైకుపై పెదబొడ్డేపల్లి వెళ్తున్న యువకుడు ఢీకొట్టాడు. ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అనంతరం వీరిని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు.

బస్సు ఢీ కొని యువకునికి..

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: బస్టాండ్ ఆవరణలో వేచి ఉన్న యువకుడిని పాడేరు డిపోకి చెందిన బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ గపూర్ కథనం ప్రకారం.. గుండుపాలకు చెందిన పెదపూడి శివ (19) తన సోదరుడి కోసం బస్టాండ్ ఆవరణలో వేచి చూస్తున్నాడు. అదే సమయంలో పాడేరు బస్సు మళ్లిస్తుండగా వెనుక నుంచి ఢీకొట్టడంతో శివకు కాలికి బలమైన గాయమైంది. గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

లోక్‌అదాలత్‌ను వినియోగించుకోండి

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: మార్చి 14న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం కోరారు. అన్ని న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న సివిల్ వివాదాలు, రాజీకి అర్హత కలిగిన క్రిమినల్ కేసులు, చెక్కు కేసులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అన్ని రకాల ట్యాక్స్ వివాదాలు, ప్రీలిటిగేషన్, కార్మిక, కుటుంబ వివాదాలు (విడాకులు మినహా) రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన ధ్యేయం

కశింకోట, న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్ పేర్కొన్నారు. కశింకోట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, అత్యంత ప్రమాదకర ప్రాంతాలను సీఐ అల్లు స్వామినాయుడుతో కలిసి గురువారం తనిఖీ చేశారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కశింకోట, బయ్యవరం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, గొబ్బూరు, నూతనగుంటపాలెం తదితర ప్రాంతాల్లో రహదారి మలుపులు, సిగ్నలింగ్ వ్యవస్థ, రాత్రి సమయాల్లో వెలుతురు తదితర సౌకర్యాలు పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. డ్రోన్ల ద్వారా రహదారి చిత్రాలను చిత్రీకరించారు. రవాణా శాఖ ఇన్‌స్పెక్టరు గోపీకృష్ణ, సహాయ ఇన్‌స్పెక్టరు అమృత గ్రీష్మ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు వెంకట నారాయణ, ఆర్అండ్‌బీ డీఈ నరసింహమూర్తి, ఎన్‌హెచ్ఏఐ మేనేజరు లక్ష్మణరావు పాల్గొన్నారు.

REAL ESTATE
LEASE
GENERAL
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544.
bit.ly/4rMldEv

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	115	110
లైవ్	142	130
డ్రెస్డ్	206	230
స్కిన్‌లెస్	234	240

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | చింతపల్లి: 94404 07658

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: బూసీపుట్టు నుంచి జామిగుడ రహదారిలో మలుపుల వద్ద రక్షణగోడలు నిర్మించలేదు. ఇక్కడ వాహనాలు అదుపుతప్పితే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. – పూర్ణచంద్రుడు, స్థానికుడు. ✔: రక్షణగోడల నిర్మాణానికి చర్యలు చేపడతాం. – రాముడు, ఏఈ, గి.సం.శాఖ, ముంచంగిపుట్టు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి రామాలయం వీధిలో వర్తక సంఘం భవనం వద్ద పైపు పగిలి తాగునీరు వృథాగా పోతోంది. సంబంధిత అధికారులు స్పందించాలి. – సత్తార్, చింతపల్లి. ✔: త్వరలోనే కొత్త పైపులు ఏర్పాటుచేసి.. తాగునీటి వృథాను అరికడతాం. – పుష్పలత, సర్పంచి, చింతపల్లి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: లువ్వాసింగిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ జరగడం లేదు. సచివాలయ సిబ్బంది కొరతతో ఈ పరిస్థితి నెలకొంది. – సన్యాసిదొర, ఎంపీటీసీ సభ్యుడు, లువ్వాసింగి ✔: లువ్వాసింగిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ జరిగేలా చూస్తాం. సమీప సచివాలయం నుంచి సిబ్బందిని పంపిస్తాం. – రాజు, ఉద్యాన సహాయకుడు సింగర్బ

హుకుంపేట, న్యూస్‌టుడే: గోచ్చరి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద తాగునీటి బోరు మరమ్మతులకు గురైంది. చిన్నారులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు.– లచ్చన్న, గ్రామస్థుడు ✔: ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. త్వరలోనే బోరుకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకోస్తాం. – జగదీష్, ఆర్‌డబ్ల్యూఎస్, ఏఈ

అసంపూర్తి నిర్మాణాలు.. అన్నదాతల కష్టాలు!

పరిశీలన

అరకులోయ, న్యూస్‌టుడే

రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడంతోపాటు సిబ్బంది చేరువలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటికి భవనాలు నిర్మించడంలో మాత్రం విఫలమైంది. పలు చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. మరికొన్నిచోట్ల ప్రారంభం కాని కేంద్రాలు వెక్కిరిస్తున్నాయి. ఒక్కో రైతు సేవా కేంద్రానికి రూ. 20 లక్షల వరకు నిధులు కేటాయించారు. అరకులోయ మండలంలోని చినలబుడులో భవన నిర్మాణం దాదాపు 95 శాతం వరకు పూర్తయ్యింది. మరుగుదొడ్ల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. దీంతో భవనం నిరుపయోగంగా ఉంది. చొంపిలో కేంద్రం నిర్మాణం పూర్తయినా.. తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో పశువులకు ఆవాసంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. ప్రభుత్వం స్పందించి ఈ పనులు పూర్తి చేసి.. భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

చొంపిలో తలుపులు, కిటికీలు లేని రైతుసేవా కేంద్రం

మర్రివాడలో...

కొయ్యూరు, న్యూస్‌టుడే: మర్రివాడలో రైతు సేవా కేంద్రం నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆ వెంటనే పనులు ప్రారంభించినా.. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి.

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదబయలు మండలం బొండాపల్లిలో సచివాలయం, రైతు సేవా కేంద్రాల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేశారు. ఈ భవనం పూర్తయినా.. ప్లాస్టింగ్ పనులు చేయకుండా గుత్తేదారు విడిచిపెట్టేశారు. రైతులు విత్తనాలు, ఎరువులకు దూరంలో ఉన్న అడుగులపుట్టు రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు సేవా కేంద్రాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

బొండాపల్లిలో...

దబ్బలపాడుకు విద్యుత్తు సౌకర్యం కల్పిస్తాం

అనంతగిరి/గ్రామీణం, న్యూస్‌టుడే: మారుమూల రొంపల్లి పంచాయతీ దబ్బలపాడు గ్రామాన్ని విద్యుత్తు ఏఈ శ్రీనివాస్‌రావు సిబ్బందితో కలిసి గురువారం సందర్శించారు. విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో తాము పడుతున్న ఇబ్బందులపై సీఎండీకి స్థానికులు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే గ్రామానికి వెళ్లి విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎండీ ఆదేశించడంతో సిబ్బంది గురువారం అటవీమార్గంలో కాలినడకన గ్రామానికి వెళ్లారు. సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ.. విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

అటవీమార్గంలో కాలినడకన వస్తున్న విద్యుత్తు ఉద్యోగులు

చురుగ్గా హోమియో వైద్యశాల నిర్మాణం

సీలేరులో హోమియో వైద్యశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులకు ప్రభుత్వం రూ.30 లక్షల నిధులు మంజూరు చేసింది. హోమియో వైద్యాధికారిణి సృజనారాయ్ పర్యవేక్షణలో పనులు చురుగ్గా చేపడుతున్నారు. – సీలేరు, న్యూస్‌టుడే

తలుపుల్లేక తంటాలు

బోయితిలి ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నాళ్ల క్రితం నుంచి ఈ మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఇటీవల వీటికి రన్నింగ్ వాటర్ సదుపాయాన్ని కల్పించారు. తలుపులు లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. – జి.మాడుగుల, న్యూస్‌టుడే

విశ్రాంతి భవనం.. వినియోగానికి దూరం

ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన విశ్రాంతి భవనాలు శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. చిలకలగెడ్డ, శివలింగపురం, కొత్తూరు, డముకు, తుమ్మలవలస గ్రామాల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు ఇప్పుడు దారుణంగా తయారయ్యాయి. పెచ్చులు ఊడుతూ.. ఇనుప ఊచలు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయి. చెట్ల నీడలో బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి నూతన భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. – అనంతగిరి, న్యూస్‌టుడే

చిలకలగెడ్డలో శిథిలమైన భవనం

ఆదమరిస్తే అంతే..

అనంతగిరి ఘాట్‌రోడ్డులో శివలింగపురం నుంచి డముకు వరకు రహదారికి ఇరువైపులా మట్టి వర్షాల కారణంగా కొట్టుకుపోవడంతో ప్రస్తుతం పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. మూడో నంబరు మలుపునకు కూతవేటు దూరంలో అధిక మొత్తంలో మట్టి కొట్టుకుపోయి గుంతలు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకేసారి రెండు వాహనాలు వచ్చినప్పుడు కనీసం రహదారి నుంచి కిందకు దిగేందుకు అవకాశం లేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ఏమాత్రం ఆదమరిచినా పక్కనే ఉన్న లోయలోకి జారిపోయే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – అనంతగిరి, న్యూస్‌టుడే

నీటి కష్టాలు ప్రారంభం

మన్యంలో చలి తీవ్రత తగ్గింది. వేసవి ప్రారంభం కాకముందే గ్రామాల్లో నీటివసతులు అడుగంటుతున్నాయి. బావులు, బోర్లు ఉపయోగపడక ప్రజలు ఊటనీరు వినియోగిస్తున్నారు. ముంచంగిపుట్టు మండలంలో 323 గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో జలజీవన్‌మిషన్ పనులు పూర్తి చేయక ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. బుంగాపుట్టు, బూసిపుట్టు, రంగబయలు, కుమడ, బాబుసాల, వనుగుమ్మ, రంగబయలు, లక్ష్మీపురం, బరడ, జర్జుల, కిలగాడ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. సౌరవిద్యుత్తు ఆధారంగా పనిచేసే నీటి పథకాలు సైతం మూలకు చేరాయి. చిప్పాపుట్టు, కొత్తూరు, గన్నెడ, రంగిలిసింగి, కులబీరు తదితర గ్రామాల్లో తాగునీటికి అల్లాడుతున్నారు. వేసవి తీవ్రత పెరగక ముందే గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

ఊటనీరు సేకరిస్తున్న మహిళలు

అ వీ ఇ వీ

గుర్రాయిలో వ్యాధులతో పశువుల మృతి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: కుంబిడిసింగి పంచాయతీ గుర్రాయిలో వ్యాధులతో పశువులు మృత్యువాతపడుతున్నట్లు సర్పంచి కృష్ణమూర్తి పేర్కొన్నారు. పశువుల మృతితో సాగు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సిబ్బంది వెంటనే స్పందించి.. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

స్థల వివాదంలో గిరిమహిళకు గాయాలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: లంబసింగి పంచాయతీ జలగలగెడ్డ రహదారి నిర్మాణ సర్వేలో తలెత్తిన వివాదంలో ఓ గిరి మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధిత మహిళ, గ్రామస్థులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. జలగలగెడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీలు కొంతకాలంగా రహదారి సదుపాయం కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. లంబసింగి కూడలి నుంచి ఈ గ్రామానికి రహదారి నిర్మించేందుకు రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సర్వే చేపట్టారు. రహదారి నిర్మాణంలో లంబసింగి గ్రామానికి చెందిన ఐదుగురు గిరి మహిళలు జిరాయితీ భూములు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో గ్రామానికి నేటివరకు రహదారి నిర్మాణం జరగలేదు. దీనిపై జలగలగెడ్డ గ్రామస్థులు, భూములు కోల్పోతున్న గిరి మహిళల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. బుధవారం అటవీశాఖ అధికారులు అటవీ భూములపై సర్వే నిర్వహించారు. అక్కడకు జిరాయితీ భూములు కోల్పోతున్న మహిళలు వెళ్లారు. మీ వల్లే రహదారి నిర్మాణం జరగలేదని కొంతమంది యువకులు వారితో గొడవపడ్డారు. ఈ వివాదంలో ఇద్దరు యువకులు మేడ కుమారి అనే మహిళను తీవ్రంగా కొట్టారు. గాయపడిన మహిళను లంబసింగి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సచివాలయాల్లో సత్వర సేవలు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలను సత్వరమే అందించాలని ఎంపీడీఓ రమణబాబు అన్నారు. సంకాడ సచివాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఉద్యోగులు అందుబాటులో ఉండి సమయపాలన పాటించాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

అరకులోయలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత

చింతపల్లి, న్యూస్‌టుడే: అరకులోయలో గురువారం 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. చింతపల్లిలో 7.2, ముంచంగిపుట్టు 8, పెదబయలు 8.7, జి.మాడుగులలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కదం తొక్కిన కార్మికులు

అరకులోయలో కార్మికుల నిరసన

పాడేరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్ కోడ్‌లు, వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని కార్మికులు ఆందోళనబాట పట్టారు. పాడేరు ఐటీడీఏ గేటు వద్ద సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందర్‌రావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లకే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పి.అప్పలనర్సయ్య, రాధాకృష్ణ, కోటేశ్వరరావు పాల్గొన్నారు. ★ కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీవో సంఘ ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్‌జీఓ సంఘ జిల్లా అధ్యక్షులు ఎల్.ఆర్.బి.పాత్రుడు సింహాద్రి, కృపారావు పాల్గొన్నారు.

అనంతగిరి/గ్రామీణం, న్యూస్‌టుడే: లేబర్ కోడ్‌లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు పేర్కొన్నారు. అనంతగిరిలో అంగన్‌వాడీలు, వీఓఏలు, సీపీఎం నాయకులు, పలు రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కాశీపట్నంలో జీసీసీ హమాలీలు ఆందోళన చేపట్టారు. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు, జి.మాడుగుల, పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: ముంచంగిపుట్టులో భారీ ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ మండల కార్యదర్శి శంకరరావు, త్రినాథ్ పాల్గొన్నారు. జి.మాడుగుల కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు మత్స్యలింగం, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మన్నపడాల్, ఏఐటీయూసీ నాయకుడు పండుబాబు పాల్గొన్నారు. పెదబయలులో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. సునీల్, గంగాధరం పాల్గొన్నారు.

డుంబ్రిగుడ, సీలేరు: డుంబ్రిగుడలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సింహాచలం, సీలేరులో సీఐటీయూ బ్రాంచి అధ్యక్షుడు, కార్యదర్శి బి.లక్ష్మణ్, టి.విష్ణుకుమార్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.

చింతపల్లి గ్రామీణం, హుకుంపేట, న్యూస్‌టుడే: లేబర్ కోడ్‌లతో కార్మికులకు నష్టం జరుగుతుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గడుతూరి సత్యనారాయణ, పాంగి ధనుంజయ్ అన్నారు. చింతపల్లిలో కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. హుకుంపేటలో సీఐటీయూ నాయకులు లక్ష్మణరావు, హైమావతి మాట్లాడుతూ.. కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.

అరకులోయ పట్టణం: కార్మికుల సమ్మెతో అరకులోయలో మ్యూజియం, గార్డెన్ వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. గిరిజన మ్యూజియం ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వెంకటేశ్వరరావు, గోవర్ధన్ పాల్గొన్నారు.

ముంచంగిపుట్టులో ర్యాలీ...

పాడేరులో ఉరితాళ్లతో మహిళల నిరసన

జి.మాడుగులలో..

ఒనకఢిల్లీ సంతలో సందడి

సంతలో సామగ్రి కొనుగోలు చేస్తున్న విదేశీ పర్యాటకులు

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒనకఢిల్లీ సంతలో గురువారం విదేశీ పర్యాటకుల సందడి నెలకొంది. ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల నుంచి పెద్దసంఖ్యలో ఇక్కడకు వచ్చారు. దేశవ్యాప్త కార్మికుల సమ్మెలోనూ విదేశీ పర్యాటకులు ఇక్కడకు రావడం గమనార్హం.

అంబులెన్స్‌లో ప్రసవం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: అంబులెన్సులో గర్భిణి ప్రసవించిన ఘటన కంద్రుం పంచాయతీ ఒంబిలో చోటుచేసుకుంది. ఒంబి గ్రామానికి చెందిన గర్భిణి కిల్లో మీనకు గురువారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. రోడ్డు బాగోలేనప్పటికీ.. అతికష్టం మీద ఒంబి గ్రామానికి అంబులెన్స్ చేరుకుంది. గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌లో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే వాహనాన్ని ఆపి ప్రసవం చేశారు.

ఆశా కార్యకర్తకు శిశువును అప్పగిస్తున్న ఈఎంటీ అప్పలనాయుడు

తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పైలట్ శ్యాంసుందర్రావు, ఆశా కార్యకర్త ఉన్నారు.

అనుమతులు లేని ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్

పాడేరు, న్యూస్‌టుడే: అర్హత లేని ఆర్‌ఎంపీల వద్ద వైద్యం పొంది.. ప్రాణాలు మీదకు తెచ్చుకొవద్దని ఇన్‌ఛార్జి జేసీ శ్రీపూజ పేర్కొన్నారు. గుత్తులపుట్టు వారపు సంతలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌ను గురువారం ఆమె తనిఖీ చేశారు. కనీస వైద్య అర్హతలు, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ క్లినిక్‌ను తక్షణమే సీజ్ చేసి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం సంతలో విక్రయానికి వచ్చిన రైతులు, గిరిజనులతో మాట్లాడారు. ధరలపై ఆరా తీశారు. మార్కెట్‌లో దళారుల ప్రమేయం లేకుండా.. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో అని తెలుసుకున్నారు. మందుల దుకాణాలు తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇంజెక్షన్ పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి జేసీ శ్రీపూజ

బాలలను పనిలో పెట్టుకోవడం నేరం

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: బాలలను తిట్టడం, కొట్టడం, పనిలో పెట్టుకోవడం నేరమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు లోహితాసుడు అన్నారు. మంగబంధ మండల పరిషత్ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాలలతో వెట్టిచాకిరీ చేయించకూడదన్నారు. ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి, కొర్రా కృష్ణారావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు లోహితాసుడు

ఉపాధ్యాయుల పోస్ట్‌కార్డు ఉద్యమం

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: పదకొండో పీఆర్సీలో జరిగిన ఆర్థిక నష్టానికి న్యాయం చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు ఉద్యమం చేపడుతున్నారు. గురువారం మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డుల ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. 2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి కమీషన్‌ను నియమించాలని ఆ సంఘ మండల అధ్యక్షులు రాజు, కార్యదర్శి గోపీ డిమాండు చేశారు. 29 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు, పింఛనుదారులకు బకాయిలను విడుదల చేయాలని కోరారు. మోస్యా, ధర్మారావు, గాసన్న, పుండరీ, త్రినాథ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టులో పోస్ట్‌కార్డులు చూపుతున్న యూటీఎఫ్ నాయకులు

అనంతగిరి, న్యూస్‌టుడే: పీఆర్సీ బకాయి చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. కాశీపట్నం పాఠశాల వద్ద పోస్టుకార్డు క్యాంపెయిన్‌ను నిర్వహించారు. 29 శాతం ఐఆర్‌తోపాటుగా సీపీఎస్ రద్దు కోరుతూ 300 పోస్టుకార్డులు పంపుతున్నట్లు సంఘ జిల్లా కార్యదర్శి పుడిగి దేముడు తెలిపారు. ఉపాధ్యాయులు రాంబాబు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరిలో..

రైతుల గుర్తింపుతో పథకాలు

చింతపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల జీవనాడి రైతుల గుర్తింపు ఐడీ అని మండల వ్యవసాయాధికారి మధుసూదనరావు అన్నారు. కుడుముసారి, లోతుగెడ్డ, అన్నవరం పంచాయతీల్లో గురువారం ఆయన పర్యటించారు. రైతుల రిజిస్ట్రేషన్ చేయించారు. మేడూరు గ్రామంలో రాజ్‌మా క్షేత్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై రైతులకు అవగాహన కల్పించారు. వివరాలకు టోల్‌ఫ్రీ నంబరు 155251ను సంప్రదించాలన్నారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది కృష్ణపడాల్, శేషు తదితరులు పాల్గొన్నారు.

మేడూరులో రైతుల వివరాలను నమోదు చేయిస్తున్న వ్యవసాయాధికారి మధుసూదనరావు

మాదకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం

పాడేరు: గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పాడేరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వి.చిట్టిబ్బాయి సూచించారు. జిల్లా ఈగల్ బృందం ప్రతినిధుల ఆధ్వర్యంలో గురువారం మత్తు పదార్థాలతో అనర్థాలపై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలతో బంగారు భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. వాటికి దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈగల్ బృందం ప్రతినిధులు, ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ అధికారి గౌరీశంకరరావు పాల్గొన్నారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు

చింతపల్లి, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈనెల 14 నుంచి 17 వరకూ అంతర్ల శివాలయం వద్ద జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు శంకర్రావు సూచించారు. ఆలయంలో ఏర్పాట్లను ఎంపీడీఓ సీతామహలక్ష్మి, ఎస్సై వీరబాబుతో కలసి గురువారం పరిశీలించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఆలయం ఉండటంతో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోడిపందేలు, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఇవ్వొదన్నారు. అంతర్ల ఆశ్రమం మఠాధిపతి శివానంద మాతాజీ, పంచాయతీ కార్యదర్శులు వెంకటరావు, లక్ష్మీకుమార్, కమిటీ సభ్యులు గాంధీ, నాగేశ్వరరావు, సోమరాజు, సంతోష్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్ల శివాలయం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న తహసీల్దారు, ఎంపీడీఓ, ఎస్సై

కాశీపట్నంలో కమిటీసభ్యులతో మాట్లాడుతున్న ఎస్సై

అనంతగిరి, న్యూస్‌టుడే: శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో భక్తుల తాకిడికి తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని ఎస్సై శంకర్ సూచించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాశీపట్నం శివాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. కమిటీసభ్యులతో మాట్లాడారు. సమీప గోస్తని నది వద్ద భక్తులను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. కో ఆప్షన్ సభ్యుడు మదీనా తదితరులు పాల్గొన్నారు.

రాజీతో భూవివాదాల పరిష్కారం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: రాజీ మార్గంతో భూసంబంధ వివాదాలను పరిష్కరించుకోవాలని గూడెంకొత్తవీధి అన్నాజీరావు అన్నారు. గురువారం మండల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రింతాడలో నెలకొన్న భూవివాదానికి సంబంధించి సమావేశంలో చర్చించి.. పరిష్కారానికి సూచనలు చేశారు. డిప్యూటీ ఎంపీడీఓ జగదీష్, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దారు అన్నాజీరావు, డిప్యూటీ ఎంపీడీఓ జగదీష్, ఎస్సై సురేష్

కోళ్లకు వ్యాపించే బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం

చింతపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో కోళ్లకు ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ సోకుతోందని, ఈ వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి (డీఏహెచ్‌ఓ) డాక్టర్ జయరాజ్ అన్నారు. చింతపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. లోతుగెడ్డ, లంబసింగిలోని పశువైద్య కేంద్రాలను తనిఖీ చేశారు. అక్కడ రైతులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల కోళ్లకు ఆర్‌డీ టీకాలు వేశామన్నారు. మూడువేల పశువులకు బీమా చేయించామన్నారు. మూడు లక్షల మేకలు, గొర్రెలకు డీవర్మింగ్ మందులు వేశామని పేర్కొన్నారు. గిరి రైతులు వ్యవసాయానుబంధ పరిశ్రమగా కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకాన్ని చేపట్టేలా ప్రోత్సహిస్తున్నట్లు జయరాజు తెలిపారు. వైద్యాధికారులు సౌజన్యాదేవి, చాలిని, ఉపేంద్ర, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

లోతుగెడ్డలో గిరి రైతులతో మాట్లాడుతున్న జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జయరాజ్

(c) eenadu

ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో.. జిల్లా స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నేడు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి పాఠశాల-కళాశాలల ప్రతిభా పాటవ పోటీలు శుక్రవారం జరగనున్నాయి. గుంటూరు జడ్పీ ఆవరణలోని శ్రీసత్యసాయి విద్యా విహార్‌లో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వివిధ కేంద్రాల్లో నాలుగు నెలలుగా 120 పాఠశాలలు, 23 కళాశాలల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు జరిగాయి. ప్రాంతీయ స్థాయిలో 1,003 మంది విద్యార్థులు హాజరుకాగా.. 120 మంది బహుమతులు అందుకుని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరు నగరంలోని పలు కేంద్రాలతో పాటు తెనాలి, బాపట్ల, చీరాల, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో పాఠశాలల స్థాయిలో 120 మంది, కళాశాలల నుంచి నాలుగు విభాగాల్లో ముగ్గురు వంతున 276 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులందరూ శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీసత్యసాయి విద్యా విహార్‌కు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.

బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఏర్పాట్లు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ నూతన కార్యవర్గానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ వద్ద ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగలశెట్టి శివసూర్యనారాయణ తెలిపారు. గుంటూరులో 2,381 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుంటూరు నుంచి ప్రస్తుతం బార్ కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాదులు సోమసాని బ్రహ్మానందరెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఆర్.మాధవి, హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న జిల్లాకు చెందిన బార్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ ఘంటా రామారావు మరోసారి పోటీ చేస్తున్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.శాంతకుమార్, చిలుకూరి నరేంద్రబాబు, కె.వి.కె.సురేష్, కె.అబ్రహం, రాయపూడి మాణిక్యరావు, మల్లెల నర్మద, సోమసాని ఝాన్సీ, గరికపాటి రాంబాబు, కొండవీటి శ్రీనివాసరావు, కె.పట్టాభిరాముడు, తెనాలికి చెందిన దాసరి శ్రీధర్ కూడా పోటీలో ఉన్నారు. ఎన్నికల దృష్ట్యా శుక్రవారం కేసుల విచారణకు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణచక్రవర్తిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని అధ్యక్షుడు శివసూర్యనారాయణ తెలిపారు.

మట్టి తవ్వారు.. ఫలితం మరిచారు!

- తురకపాలెంలో మెలియాయిడోసిస్ జాడలపై నివేదిక ఎక్కడ?
- ఇప్పటికీ తేలని కారణాలు.. వెలుగులోకి రాని మూలాలు

ఈనాడు - అమరావతి

అధ్యయనం గాలికొదిలేశారు.. అనుమానాలను అలానే ఉంచేశారు.. తురకపాలెంలో మెలియాయిడోసిస్ జాడలు.. లచ్చన్నగుడిపూడిలో కిడ్నీ సమస్యల వరకు సునిశిత అధ్యయనాన్ని మొక్కుబడిగా ముగించారు. మూలాల్లోకి వెళ్లలేదు.. వాస్తవాలను వెలుగులోకి తీసుకురాలేదు.

గతేడాది సెప్టెంబరులో తురకపాలెంలో మెలియాయిడోసిస్ జాడ బయటపడింది. పలువురు అంతుచిక్కని కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు కలెక్టర్, డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. హడావుడిగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు మట్టి, నీటి నమూనాలను అధ్యయనానికి పంపించాయి.

తురకపాలెంలో వైద్య పరీక్షలు (పాతచిత్రం)

ఇదీ పరిస్థితి

పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ మెలియాయిడోసిస్ లక్షణాలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ఆర్ఎంపీ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు తప్ప.. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం, జీజీహెచ్‌కు రావడం లేదు. కారణాలపై వైద్యారోగ్యశాఖ దృష్టి పెట్టాల్సి ఉంది. అంతుచిక్కని మరణాలు ఎందుకు సంభవించాయో స్పష్టత ఇవ్వలేదు. మెలియాయిడోసిస్‌కు కారణమైన బి.సూడోమాలి బ్యాక్టీరియా ఆనవాళ్లు తురకపాలెంలో గుర్తించారా? ఉంటే అక్కడికి ఎలా వచ్చింది? మట్టి, నీరు లేదా ఇతర సోర్సుల్లో ఉందా? స్థానికుల దేహంలోకి ఎలా చేరింది..? శాశ్వత పరిష్కార మార్గాలేమిటో సమాధానాలివ్వాల్సి ఉంది.

ఆ నివేదికలు ఏమయ్యాయో?

తురకపాలెం మరణాల విషయాన్ని సకాలంలో గుర్తించకపోవడానికి కారణాలపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించింది. ఇద్దరు ప్రత్యేకాధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ఆ నివేదిక ఇంతవరకు బయటకు రాలేదు. తీవ్రతను సకాలంలో గుర్తించని వైద్యారోగ్య సిబ్బంది నుంచి వైద్యుల వరకు ఎవరిపైనా చర్యల్లేవు. ఇటీవలే కొంతమంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరినా.. వివరాలు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారన్నది ప్రశ్న.

లచ్చన్నగుడిపూడిలోనూ అంతే

లచ్చన్నగుడిపూడిలో మూత్రపిండ వ్యాధితో 20 మంది ఇబ్బంది పడడం, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాన్ని 'ఈనాడు' వెలుగులోకి తెచ్చింది. జీజీహెచ్, జీఎంసీవర్గాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నీరు, మట్టి నమూనాలు చేయించినా.. అసలు కారణాలేమిటో గుర్తించలేదు.

సదస్సుల ఫలితమేదీ?

మెలియాయిడోసిస్ కలకలం నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ వర్గాలు ప్రాంతీయ ప్రయోగశాలల సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటిని కొనసాగిస్తామని చెప్పినా ఆ దిశగా అడుగుల్లేవు.

పీకలోతు కష్టాలు.. తొలగేనా బాలారిష్టాలు..!

గుంటూరు నగరంలో సమస్యగా 'పీకలవాగు' ముంపు

ఈనాడు - అమరావతి

పీకలవాగు... గుంటూరు నగరంపాలిట దుఃఖదాయిని. వర్షం కురిస్తే చాలు.. పొంగి ప్రవహించడం.. లోతట్టు ప్రాంతాలను ముంచేయడం పరిపాటిగా మారింది. అడ్డగోలుగా మారిన డ్రెయిన్ల అలైన్‌మెంట్లు.. అధికారుల పర్యవేక్షణ లేమి... గుత్తేదారుల ఇష్టారాజ్యం.. నగరజీవికి నరకం చూపిస్తున్నాయి. బ్రాడీపేట, అరండల్‌పేట వంటి కీలక వాణిజ్య ప్రాంతాలు సైతం నీట మునుగుతుండడం గమనార్హం.

ఇలా మొదలై.. లక్ష్మీపురం వద్ద ఈ పీకలవాగు మొదలవుతుంది. దేవాపురం, కోబాల్టుపేట, బ్రాడీపేట, కంకరగుంట, ఏటీఅగ్రహారం, జీటీరోడ్డు క్రాస్, శ్రీనివాసరావుపేట, సంపత్‌నగర్, ఏటుకూరు రోడ్డు క్రాస్, సత్యసాయి ట్రస్ట్ నేషనల్ హైవే క్రాస్, పొన్నూరు రోడ్డు క్రాస్ మీదుగా బుడంపాడు పక్కనే నగర పరిధిలో ముగుస్తుంది. నగర పరిధిలో 4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

ఎన్నో సమస్యలు..

వరద నీటిలో సగానికిపైగా పీకల వాగు ద్వారానే బయటకు వెళ్తోంది. వర్షాకాలంలో ప్రవాహం ముందుకు సాగక పోటెత్తుతోంది. ఎక్కడికక్కడ ఆక్రమించేసి ఇళ్లు, మరుగుదొడ్లు కట్టేయడం.. మరికొన్నిచోట్ల వ్యర్థాలను పారబోస్తుండడం వల్ల వాగు కుచించుకుపోయింది. ఏటా పూడికతీత పేరుతో గుత్తేదారులు మేయడమే తప్ప.. పనులు చేసిన పాపాన పోవడం లేదు. గతేడాది రూ.4 కోట్లు మురుగుకాలువలో పోసినట్లైయంది.

ఎమ్మెల్యే గళ్లా మాధవి చొరవతో..

ఎమ్మెల్యే గళ్లా మాధవి చొరవతో మరోసారి సమస్య తెరపైకి వచ్చింది. ఆక్రమణలు తొలగించి.. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపుతామని ప్రకటించారు. అధికారులకూ ఆదేశాలు అందడంలో దృష్టి పెట్టారు. ఇప్పటికే వరద నీటి నిర్వహణ డ్రెయిన్ల డీపీఆర్ తయారీ బాధ్యత ఓ సంస్థకు అప్పగించగా.. ఆ ఏజెన్సీ తోనే పీకలవాగు డీపీఆర్ తయారు చేయిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా నివేదికలు ప్రభుత్వానికి పంపేలా కసరత్తు చేస్తున్నారు.

ఆక్రమణలు తొలగించగలరా?

పీకలవాగుపై ఆక్రమణలే పెద్ద సమస్య. వాటిని తొలగించి, నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 2004 నుంచి రక్షణ గోడల నిర్మాణం చేపట్టినా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదు. రెండువైపులా ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. కొత్తవి నిర్మించకుండా నిబంధనలు కఠినతరం చేయాలి. అసంపూర్తి భవనాలు తొలగించేలా చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. రెండు వైపులా సుందరీకరణ చేపట్టాలి. వ్యర్థాలు వాగులో వేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది.

☛ కొన్నిచోట్ల రివిట్‌మెంట్ ఏర్పాటు, డీసిల్టేషన్, రక్షణ గోడల నిర్మాణం, విస్తరణకు గతేడాది వరదల వేళ అనుమతులొచ్చినందున వాటి అమలుపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం డీపీఆర్‌ల తయారీపై దృష్టి పెట్టినట్లు జీఎంసీ ఇంజినీరింగ్ వర్గాలు 'ఈనాడు'కు తెలిపాయి.

పండగకు రెండు లక్షల లడ్డూలు

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. రెండు లక్షల లడ్డూలు, 80 వేల అరిసెలు సిద్ధం చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికి 1.25 లక్షల లడ్డూలు, 50 వేల అరిసెలు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో ప్రసాదాల తయారీ పూర్తి చేసి తిరునాళ్ల రోజుకు సిద్ధంగా ఉంచుతామన్నారు. **- నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే**

కోటప్పకొండకు శివరాత్రి శోభ...

మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వరస్వామి దేవాలయాన్ని విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. శుక్రవారం నుంచి తిరునాళ్ల ప్రారంభం కానుండటంతో కోటప్పకొండపై ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. దీప కాంతుల్లో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభ సంతరించుకుంది. కొండ పైభాగంతో పాటు దిగువన వినాయక దేవాలయం, నాలుగు రోడ్ల కూడలిలో శివుడి విగ్రహాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. తొలి రోజు భక్తులు అధిక సంఖ్యలో కొండకు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు తమ జీవనోపాధి అయిన పశువులతో గిరి ప్రదక్షిణ చేస్తారు. నూతన వధూవరులు పెద్ద సంఖ్యలో మెట్ల పూజలో పాల్గొంటారు. **- న్యూస్‌టుడే, నరసరావుపేట సెంట్రల్**

ఊరి పేరుకు తగ్గట్టు.. నంది సాగర్

తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి ఆకర్షణగా నిలుస్తోంది నంది సాగర్. చెరువు మధ్యకు మార్గం ఏర్పాటు చేసి అక్కడ నందీశ్వరమూర్తి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరిశెట్టి శివన్నారాయణ గ్రామ సర్పంచిగా ఉన్నప్పుడు తమ ఊరి పేరు తగ్గట్టుగా గ్రామంలో భారీ నందీశ్వరుని విగ్రహం ఉంటే బాగుంటుందనుకున్నారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలతో చర్చించి గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్లి వ్యాపార రంగంలో స్థిరపడిన బొడ్డు ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అశోక్, రవిశంకరరావులకు చెప్పారు. తమ స్వగ్రామంలో చేసే పనికి బొడ్డు సోదరులు ముందుకొచ్చారు. దీంతో వారు పంపిన నిధులతో వారి బావమరిది రావుల నరసింహారావు ఇక్కడ నిర్మాణ పనులు పర్యవేక్షించారు. అనంతరం 2016న బొడ్డు సోదరుల తల్లిదండ్రులు బొడ్డు వెంకట సుబ్బయ్య- రామతులసమ్మ జ్ఞాపకార్థం నంది సాగర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

బినామీలు సృష్టించి... రుణాలు కొల్లగొట్టి...

పొన్నూరులో వైకాపా మహిళా నేత అక్రమాలు

న్యూస్‌టుడే - పొన్నూరు

పొదుపు సంఘ సభ్యుల బృంద చిత్రంలో అనీలకుమారి (వృత్తంలో)

వైకాపా పొన్నూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు మూకిరి అనీలకుమారి 8వ వార్డులో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఆమె 13వ వార్డులోని ఉషోదయ మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలు. 2022లో 20వ వార్డు శాంతి నగర్‌లో సాయిజ్యోతి అనే బినామీ గ్రూపు ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి రూ.15 లక్షల రుణం తీసుకున్నారు.

మూకిరి అనీలకుమారి... 8వ వార్డు ఆర్పీ నిమ్మకాయల నాగసంధ్య కలిసి బినామీ గ్రూపులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రుణం పొందాలంటే బ్యాంకులో కొంత పొదుపు చేయాల్సి వచ్చింది. ఇందు కోసం 2022 ఆగస్టు 18న అనీలకుమారి గూగుల్ పే ద్వారా నాగసంధ్య బ్యాంకు ఖాతాకు రూ.70 వేలు జమ చేశారు.

గత వైకాపా హయాంలో పేద మహిళలకు చెందాల్సిన రుణాలను మెప్మా అధికారులు, ఆర్పీలను అడ్డం పెట్టుకుని వైకాపా మహిళా నేతలు దోచుకున్నారు. ఇందులో 8వ వార్డు మాజీ కౌన్సిలర్ మూకిరి అనీల కుమారి కీలకంగా వ్యవహరించారు. కొన్ని బినామీ గ్రూపులను ఏర్పాటు చేసే ప్రక్రియలో అదే వార్డు ఆర్పీ నాగసంధ్య సహకారం తీసుకున్నారు. కొంతమంది అమాయకులను ఎంపిక చేసి.. వారికి మాయమాటలు చెప్పి గ్రూపుల్లో సభ్యులుగా చేర్చారు. గ్రూపుల పేరిట తీసుకున్న లక్షలాది రూపాయల రుణాలను స్వాహా చేశారు. ఈ మొత్తాలను వారు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. బాధితులుగా మారిన సభ్యులు.. మెప్మా అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్రమాల డొంక కదిలింది.

8వ వార్డు ఆర్పీని పోలీసులు పిలిచి విచారించినప్పుడు వైకాపా మహిళా నేత అనీలకుమారికి సుమారు రూ.40 లక్షల వరకు నగదు ఇచ్చినట్టు వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. గతంలోనే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు బాధ్యురాలిని విచారించకపోవడం గమనార్హం.

> పొన్నూరు అర్బన్ సీఐ వీరనాయక్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా 8వ వార్డు పొదుపు సంఘ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని చెప్పారు.

మానవత్వం పరిమళించి.. మనసుతో స్పందించి..!

సామాజిక సేవలో 'గుంటూరు కొవిడ్ ఫైటర్స్' ప్రత్యేకం ● అనాథ మృతదేహాలకు ఉచిత అంత్యక్రియలు

ఈనాడు - అమరావతి

గుంటూరు కొవిడ్ ఫైటర్స్ బృందం

అయినవాళ్లు లేక.. అండగా నిలిచే ఆత్మీయులు కరవైన ఎంతో మంది అనాథలున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో.. కాలిబాటలపై బతుకీడుస్తూ చివరి శ్వాస విడిచాక పట్టించుకునే వారుండరు. ఆ అనాథ శవాలకు సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు చేస్తోంది గుంటూరు కొవిడ్ ఫైటర్స్ బృందం. కొవిడ్ కాలంలో 2020లో ప్రారంభించిన ఈ సేవలను నేటికీ కొనసాగిస్తోంది. నా అనేవారు లేనివారు మృతి చెందితే.. అంబులెన్స్ ద్వారా శ్మశానవాటికకు తరలిస్తున్నారు. బృందంలో 40 మంది సభ్యులున్నారు. ఈ ఆరేళ్ల కాలంలో దాదాపు 6 వేల మృతదేహాలకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేశారు. బృందంలో కళాశాల విద్యార్థినులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు ధైర్యంగా ముందుకొచ్చారు పఠాన్ అల్లాబక్షు. మిత్రులతో కలిసి గుంటూరు కొవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో 2,800 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. లాక్‌డౌన్‌లో వేలాదిమంది నిరుపేదలకు భోజనం అందించారు. సహచరుల తోడ్పాటుతో ఆ తరువాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించారు. ఇందులోని వారంతా శ్రీమంతులేమీ కాదు.. ఆటో డ్రైవర్ల నుంచి కూలీలు, చిన్న వ్యాపారులే కావడం గమనార్హం.

అనాథ మృతదేహాన్ని అంతిమ సంస్కారానికి తరలిస్తూ..

అన్నం పెట్టి ఆకలి తీర్చి..

జీజీహెచ్‌లో ఇన్‌పేషెంట్లకు సహాయంగా వస్తున్నవారితోపాటు వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చేవారికి కూడా ఆహారం అందిస్తున్నారు. ఇప్పటి వరకు లక్షల మంది ఆకలి తీర్చారు. వీరికి కొందరు దాతలు చేయూతనిస్తున్నారు. సొంతంగా ఆహారం సిద్ధం చేయడంతో పాటు.. శుభకార్యక్రమాల విందుల్లో మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి పేదలకు పెడుతున్నారు. బాలలు సైతం భాగస్వాములు కావడం విశేషం.

మరికొన్ని సేవల్లోనూ ప్రత్యేకం

పిల్లలు పట్టించుకోని వృద్ధులను, బిచ్చగాళ్లను అనాథాశ్రమంలో చేర్పిస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్నవారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేయూత అందిస్తున్నారు. నిరుపేదలకు ఉచిత అంబులెన్స్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. నిరుపేద మహిళలు, యువతులకు టైలరింగ్‌లో శిక్షణ ఉచితంగా ఇస్తున్నారు.

జిల్లా పరిషత్తు సమావేశం 21న

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశం ఈనెల 21న ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం తీసుకోనున్నారు.

గుంతలదారి... ప్రమాదకరంగా మారి...

గుంటూరు నుంచి చిలకలూరిపేట జాతీయ రహదారి వైపు వెళ్లే నల్లపాడు - అంకిరెడ్డిపాలెం ప్రధాన రహదారి ఇది. రూపు కోల్పోయి.. గోతులతో జనానికి నరకం చూపిస్తోంది. కనీస నిర్వహణ లేక ఆరేళ్లుగా ఎవరూ పట్టించుకోక ఇలా తయారైంది. జాతీయ రహదారికి అనుసంధాన మార్గం కావడంతో పలు కంపెనీలు, విద్యాసంస్థలు ఇటువైపు ఉన్నాయి. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న 2.7 కిలోమీటర్ల రహదారిని అధికారులు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- ఈనాడు, అమరావతి**

నెలాఖరు వరకు కాలువలకు నీరు విడుదల

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా పరిధిలోని పంట కాలువలకు ఈ నెలాఖరు వరకు సాగు నీటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. కృష్ణా జిల్లా పరిధిలో రైవస్, ఏలూరు కాలువకు ఇప్పటికే నీటి విడుదలను నిలిపి వేశారు. కేఈబీ, బందరు కాలువలకు మాత్రం నీటి విడుదల కొనసాగుతోంది. గుంటూరు, బాపట్ల తదితర జిల్లాలకు అవసరాలకు సరిపడా నీటిని ఇస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గురువారం 2,892 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 2,304, కృష్ణా తూర్పు(కేఈ) ప్రధాన కాలువకు 502, గుంటూరు ఛానల్‌కు 86 క్యూసెక్కులను విడుదల చేశారు. కేఈ ప్రధాన కాలువ నుంచి కేఈబీ కాలువకు 302, బందరు కాలువకు 200 క్యూసెక్కులు ఇస్తున్నారు.

WATER TANKER VAN REQUIRED
REQUIRED 6000 KL CAPACITY WATER TANKER VAN FOR PURCHASE
Contact 9866617197

లక్ష్యం రూ.49.24 కోట్లు.. వసూలు రూ.21.33 కోట్లు

కలెక్టరేట్, న్యూస్‌టుడే

ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తికి చర్యలు

గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రెయిన్ల నిర్వహణ తదితర పనులు చేయాలన్నా.. మౌలిక వసతులు కల్పించాలన్నా.. అందుకు క్షేత్ర స్థాయిలో వచ్చే పన్నులే ఆధారం. మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లపై పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. గతేడాది పేరుకున్న బకాయిలతో పాటు వచ్చే మార్చి నెలాఖరుకు వసూలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 57 శాతం పన్నులు వసూలు చేయగా మిగిలిన వాటినిపై దృష్టి సారించారు.

✷ జిల్లాలో 257 పంచాయతీలున్నాయి. గతేడాది పన్ను వసూళ్లలో 26 శాతం బకాయిలున్నాయి. వాటితో కలిపి ఈ ఏడాది జిల్లాలో రూ.49.24 కోట్ల వసూళ్లకు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 12 గ్రామ పంచాయతీల్లో నూరు శాతం వసూలు కాగా.. అందులో గుంటూరు రూరల్ మండలంలోని నాలుగు గ్రామాలున్నాయి. ఆయా పంచాయతీల కార్యదర్శులను ఉన్నతాధికారులు అభినందించి మిగిలిన వారూ అదే విధంగా ముందుకు సాగాలని సూచించారు.

డివిజన్ల వారీగా పన్ను వసూలు, డిమాండ్ (రూ.కోట్లలో)

డివిజన్	డిమాండ్	వసూలు	బ్యాలెన్స్
గుంటూరు	33.76	13.62	20.14
తెనాలి	15.48	7.71	7.77
మొత్తం	49.24	21.33	27.91

గతంలో ఇంటి పన్నులు వసూలు చేసిన కొద్దిరోజులకు గాని అవి ప్రభుత్వ ఖజానాకు జమయ్యేవి కావు. అందులోనూ పంచాయతీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించేవారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇకపై చేతివాటం చూపాలనుకునే వారి ఆటలు చెల్లవు. పన్నులు స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉండడంతో

చేతివాటాలు చెల్లవు

అవకతవకలకు తావు లేదని జిల్లా పంచాయతీ అధికారి నాగసాయికుమార్ తెలిపారు. పంచాయతీ సిబ్బంది పన్ను వసూలు చేసేందుకు వెళ్లిన సమయంలో క్యూఆర్ కోడ్‌ను పన్నుదారులకు తెలియజేయడం ద్వారా నేరుగా చెల్లింపులు జరుగుతాయంటున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

మిర్చి ఎగుమతి పేరుతో మస్కా

చెన్నై నుంచి యార్డుకు తెచ్చి విక్రయాలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే

నల్లపాడు రాణాలో మిర్చి కంటైనర్

మిర్చి వ్యాపారులు ఘరానా మోసానికి తెర తీశారు. కమీషన్ ఏజెంట్ల దగ్గర నుంచి మిర్చి కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పి.. ఆ పని చేయకుండా మళ్లీ గుంటూరుకు తీసుకొచ్చి అమ్ముతున్న వైనం వెలుగులోకొచ్చింది. ఎగుమతి లైసెన్స్ తీసుకున్న కొందరు వ్యాపారులు మిర్చియార్డులో కమీషన్ ఏజెంట్ల నుంచి మిర్చి కొనుగోలు చేసి కంటైనర్లలో చెన్నైకు పంపుతున్నారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. అలా చేయకుండా... అక్కడ గోదాములో దింపి 40 కిలోల టిక్కీల్లో నింపి కంటైనర్లలో గుంటూరుకు తీసుకొచ్చి ఇక్కడి గోదాముల్లో దిగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి యార్డుకు తీసుకెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది కమీషన్ ఏజెంట్లకు రోజుల తరబడి సొమ్ము చెల్లించకపోవడంతో వారు ఆరా తీయగా ఈ వ్యవహారం బయటపడింది.

చెన్నైలో ఎగుమతి లైసెన్స్ తీసుకున్న కొందరు వ్యాపారులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత కొన్ని నెలలుగా కమీషన్ ఏజెంట్ల నుంచి 20 లోడుల వరకు మిర్చి కొనుగోలు చేశారు. ఇందులో 10 లోడుల మిర్చిని పక్కదోవ పట్టించి గుంటూరుకు తరలించారు. డబ్బు అందని కొందరు కమీషన్ ఏజెంట్ల విచారణలో యడ్లపాడు వద్ద కంటైనర్ లారీ పట్టుబడింది. అక్కడి పోలీసులు మిర్చి కంటైనర్‌ను స్వాధీనం చేసుకుని నల్లపాడు పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకుని కొందరు కమీషన్ ఏజెంట్లు నల్లపాడు రాణా వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల నుంచి పోలీసులు నుంచి ఆరా తీస్తున్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి
ఈనాడు క్లాసిఫైడ్స్
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
జన్మదిన శుభాకాంక్షలు
అంత్యక్రియలు, వర్ధంతి, జయంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి: 80085 10541

(c) eenadu

పత్తి 'దుమ్ము' కొట్టుకుపోయింది

దుమ్ము పడడంతో పాడైన పంట

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: అసలే పత్తి పంట ఈ ఏడాది అంతంతమాత్రంగానే పండింది. వాహనాలు వెళ్తుంటే.. రహదారి మీద నుంచి లేచిన దుమ్ము పంటపై పడడంతో పొలాలన్నీ దుమ్ము కొట్టుకుపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు- తుళ్లూరు రహదారిలో పెదపరిమి గ్రామ పరిధిలోని రోడ్డు పక్కన పొలాల్లో రైతులు పత్తి సాగు చేశారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు పునఃప్రారంభించడంతో వందల సంఖ్యలో భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్లతో పాటు ఆర్టీసీ బస్సులు తిరుగుతుండడంతో తాడికొండ, పెదపరిమి గ్రామాలు దాటిన తర్వాత శాఖమూరు తానపతి చెరువు వరకు రహదారిలో గుంతలు ఏర్పడ్డాయి. సీఆర్‌డీఏ అధికారులు ఇటీవలే గుంతలు పూడ్చి డస్ట్ పోశారు. దాంతో వాహనాలు రాకపోకలు సాగించినపుడు మట్టి, దుమ్ము లేచి రోడ్డుకు రెండు వైపులా ఉన్న పొలాలపై పడడంతో పంట సైతం దుమ్ములో కలిసిపోయింది. అలా దుమ్ము కొట్టిన పత్తిని తీసేందుకు కూలీలు కూడా రాకపోవడంతో రైతులు అలాగే వదిలేశారు. రోజులుగా ఇలా ఉండిపోవడంతో పంట అక్కరకు రాకుండా పోతుందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. క్వింటా పత్తి రూ.8 వేలకు పైగా ధర ఉన్నా.. పత్తిని తీసే పరిస్థితి లేక నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. అధికారులు సకాలంలో రహదారి మరమ్మతులు చేసినట్లయితే పొలాలపై దుమ్ము చేరకుండా ఉండేదని రైతులు పేర్కొన్నారు. ఆ రహదారిలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు, బస్సుల్లో ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా గుంటూరు- తుళ్లూరు రహదారి పనులను శాశ్వత ప్రాతిపదికన త్వరితగతిన చేయాలని కోరుతున్నారు.

విద్యార్థులకు భరోసా కల్పిస్తున్న లోకేశ్

లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మన్నవ వంశీకృష్ణ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: 'చదివే బాధ్యత మీది.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది.. అని మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు మాట ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని చెల్లించి హామీని నెరవేర్చారు. విద్యార్థుల చదువుకు భరోసా కల్పిస్తున్నారు'.. అని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ పేర్కొన్నారు. విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్‌లో ఉన్న రూ.1,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని విడుదల చేసిన సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో మంత్రి లోకేశ్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం నిర్వహించారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టి వేడుకలు నిర్వహించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం మంత్రి లోకేశ్ పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ పరిశ్రమలు నెలకొల్పేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగ నిర్మూలనలో ఏపీ అగ్రగామిగా ఉంటుందన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో జగన్ చెల్లించకుండా వదిలేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.వందల కోట్లు కళాశాలలకు చెల్లించారన్నారు. వైకాపా ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌కు విద్యార్థులను బానిసలుగా చేస్తే.. కూటమి ప్రభుత్వం వాటిపై ఉక్కుపాదం మోపి విద్యార్థుల జీవితాలను గాడిలో పెడుతుందన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు రామబ్రహ్మం, కుంచకర్ల ధర్మతేజ, నక్క హేమంత్, నూకవరపు సిద్ధు, నివాస్, వంశీ, దీపు, రాజశేఖర్ పాల్గొన్నారు.

14న ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీ స్నాతకోత్సవం

తుళ్లూరు: అమరావతిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈనెల 14న మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని ప్రతినిధులు వెల్లడించారు. కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా డీఆర్‌డీవో ఛైర్మన్ డా.ఎస్.వి. కామత్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో ఛైర్మన్ డా.కామత్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏడుగురు రిసెర్చి స్కాలర్లకు పీహెచ్‌డీ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో వర్సిటీ వ్యవస్థాపక కులపతి డా.టి.ఆర్.పారివేందర్, ఉపకులపతి సతీష్‌కుమార్ పాల్గొననున్నారు.

పెళ్లికుమార్తెగా భ్రమరాంబ అమ్మవారు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ఈవో గోగినేని లీలాకుమార్ తెలిపారు. తొలి రోజు భ్రమరాంబ అమ్మవారు పెళ్లికుమార్తె అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, పంచహారతులు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వంటి పూజలను స్థానాచార్యుడు సాంబశివరావు, ప్రధాన అర్చకుడు లక్ష్మీనారాయణ వరప్రసాద్ నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు వనదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారని ఈవో తెలిపారు.

25 నుంచి 'లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్'

విజయవాడ క్రీడలు: ఈ నెల 25 నుంచి 27 వరకు 'లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్'ను నిర్వహిస్తామని శాప్ ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని శాప్ ఛైర్మన్ కార్యాలయంలో గురువారం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఛైర్మన్ రవినాయుడు, శాసనమండలి, శాసనసభ సభ్యులతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.

మల్లేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా పూర్ణచంద్రరావు

ప్రమాణస్వీకారం చేస్తున్న పాలక మండలి సభ్యులు చిత్రంలో ఎమ్మెల్యే నరేంద్రకుమార్ తదితరులు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా కోసూరి పూర్ణచంద్రరావు ఎన్నికయ్యారు. గురువారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జనసేన నేత వడ్లమాను మాధురి సమక్షంలో 13 మంది పాలక మండలి సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉప ప్రధాన అర్చకుడు ధనుమహేశ్వరప్రసాద్‌తో ఈవో గోగినేని లీలాకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఛైర్మన్‌గా కోసూరి పూర్ణచంద్రరావు పేరును సభ్యుడు వీర సుధాకర్ ప్రతిపాదించగా కంభంపాటి వెంకయ్య బలపరచడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు తోడ్పాటు అందించాలన్నారు. ఆలయ ఛైర్మన్‌గా కోసూరి ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే..

ఆలయ ప్రాంగణంలో తక్కెళ్లపాడుకు చెందిన నందిపాటి రామకృష్ణ, శివకుమారి దంపతులు వారి కుమారుడు భరత్‌కుమార్, శోభ దంపతులు రూ.5 లక్షలతో నిర్మించిన రేకుల షెడ్డు, నందిపాటి అప్పారావు, బుజ్జమ్మదేవిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అందించిన రూ.లక్ష విలువ చేసే గ్రామోత్సవ ట్రక్కును ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, పాలక మండలి సభ్యులు ప్రారంభించారు.

కేంద్ర బడ్జెట్‌లో ఎగుమతులకు ప్రోత్సాహం

మాట్లాడుతున్న పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్‌కుమార్, వేదికపై అనిమేష్ బిశ్వాస్ తదితరులు

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగం, ఎగుమతులకు ప్రోత్సాహం ఇస్తూ కేంద్ర బడ్జెట్-2026 రూపొందించినట్లు పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్‌కుమార్ అన్నారు. వట్టిచెరుకూరు మండలంలోని విజ్ఞాన్‌పాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన గురువారం అతిథి ఉపన్యాసం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మన ఉత్పత్తుల నాణ్యత పెంచి, వీటి ఎగుమతుల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనకు నిధులు భారీగా వెచ్చిస్తున్నట్లు తెలిపారు. భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు అనిమేష్ బిశ్వాస్ మాట్లాడుతూ స్టార్టప్‌లు, ఇన్నోవేషన్స్, ఏఐ, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాలకు ప్రోత్సాహాన్ని యువత మంచి అవకాశంగా మార్చుకోవచ్చని తెలిపారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించారని వివరించారు. యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.పి.రెడ్డి, కిట్స్ కళాశాల ఛైర్మన్ కోయి సుబ్బారావు, కార్యదర్శి కోయిశేఖర్, ప్రిన్సిపల్ బాబు, సంచాలకులు హరిబాబు పాల్గొని ప్రసంగించారు.

స్వదేశాగమన శుభాకాంక్షలు

రిత్విక్ బంగారం,

నీ బుజ్జి చేతుల, బూరె బుగ్గల, పసి వాసనల ఆలింగనాల కోసం ఎదురు చూస్తూ, నువ్వుండే వారం రోజుల పండుగని తల్చుకుని మురిసిపోతూ, నిన్ను పెద్దలందరికి చూపించాలని...7వ నెలనే, ఇద్దరికీ కష్టమైనా, ఇష్టంగా ఇండియా తీసుకు వస్తున్న నా మనువడు వరుణ్ కి అభినందనలు తెలుపుతూ... మీ ఇద్దరికీ

స్వాగతం... సుస్వాగతం

ఇట్లు

ముత్తాత... జాస్తి. పుల్లయ్య

ముత్తవ్వ.... జాస్తి. దాక్షాయణి

మేనేజ్‌మెంట్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు

విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: మేనేజ్‌మెంట్ కోర్సులు చేసే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీ రిజిస్ట్రార్ ఆర్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. యూనివర్సిటీలో బుధవారం అమేయ పేరుతో ప్రారంభమైన బిజినెస్ ఫెస్ట్ గురువారం సాయంత్రం ముగిసింది. వర్సిటీలోని పారీ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు ఏటా బిజినెస్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన మేనేజ్‌మెంట్ విద్యార్థులు 29 జట్లుగా ఏర్పడి నూతన వ్యాపార సంస్థల ఏర్పాటుకు ఆలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ బిజినెస్ స్టాళ్లను పరిశీలించిన నిర్వాహకులు ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎన్.పల్లవి, దీరజ్‌లు విన్నర్ టైటిల్ దక్కించుకోగా, మానస, ధనేష్‌కుమార్‌లు రన్నర్స్‌గా నిలిచారు. ద బెస్ట్ మేనేజర్ టైటిల్‌ను లయోలా కళాశాల విజయవాడ విద్యార్థి శశాంక్ దక్కించుకున్నాడు. కార్యక్రమాన్ని పారీ స్కూల్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్.వి.రమణరావు పర్యవేక్షించారు. ప్రారంభ కార్యక్రమంలో కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పంకజ్ బల్వేరియా, ప్రొఫెసర్ కామేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలపై సానుకూల దృక్పథం పెంచాలి

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరగాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజల సానుకూల దృక్పథం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్)పై కలెక్టరేట్‌లోని వీసీ హాలులో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఇబ్బందులున్నాయో గుర్తించి.. వాటిని పరిష్కరించుకుంటూ పథకాలు, కార్యక్రమాలు, సేవలు చక్కగా అమలు జరిగేలా చూడాలన్నారు. ప్రజలకు మంచి సేవలందించడం ద్వారా సంతృప్తి లభిస్తుందని ప్రతి ఉద్యోగి గుర్తించాలని ఉద్బోధించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి వల్ల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు త్వరలో పరీక్షలు రాయనున్నారని, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులతో ముఖాముఖి మాట్లాడి ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో చేరేలా కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం పౌరసరఫరాల శాఖ, గృహనిర్మాణం, విద్యుత్తు తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. సమీక్షలో డీఎస్‌వో పి.కోమలి పద్మ, గృహ నిర్మాణ సంస్థ పీడీ జె.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, సీపీడీసీఎల్ ఎస్ఈ రమేష్, గనుల శాఖ ఉప సంచాలకుడు ఎన్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

FOR SALE

బాపట్ల జిల్లా కర్లపాలెంలో రన్నింగ్‌లో వున్న ఐస్‌ప్లాంట్ సామాన్లు / KC3 కంప్రెషర్ / 60HP మోటార్ మొత్తంగా గాని, విడిగా గాని అమ్మబడును. సంప్ర|| 94408 37832.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు. గుంటూరు- మాధవి గ్రాండ్ లాడ్జి, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 1, 15 తేదీల్లో మందులు.

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

PULLAMSETTY (alias Mstr Adhitya Pullamsetty, S/o P.B.S.SaiKumar, Aged 19 Years, Residing at Parchur, Bapatla Dt., Andhra Pradesh, do hereby declare that both names belong to me and I am one and thsame person. Hence forth, I shall be known only as Pullamsetty Surya for all future purposes. (Vide Affidavit Dated 30-1-2026, Notary: Oggisetty Govinda Rajulu, Parchur.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

LADY Staff Wanted. B.Tech / Degree Study Abroad Consultancy, Sal. upto 15k, Good Communication skills. Exp / Freshers ✆ 9381985468.

TECHNICAL Skills Nerchukoni Job lo set avvali anukone vallaku sada avakasam. Training period 1 month. if you are ready to join Job after Course. No Interview. More detailes Contact: 8712625322 in between 8 am to 9 am. Limited Seats only.

TATA కంపెనీలో లైఫ్ & హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు టీమ్ లీడర్లు కావలెను. మీ శ్రమకు తగిన ఆదాయం + ఫారిన్ ట్రిప్స్ కలవు. ✆ 99089 85109.

WANTED
HDFC BANK AXIS BANK కొరకు గుంటూరు నందు పనిచేయుటకు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. DRA సర్టిఫికేట్ కలిగినవారికి తొలి ప్రాధాన్యత. వెంటనే సంప్రదించండి. లలితా ఫైనాన్స్ లింక్స్ కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, విజయవాడ. ✆9885570278

కావలెను. గుంటూరుటౌన్‌లో మ్యారేజ్ బ్యూరోలో &రియల్‌ఎస్టేట్ ఆఫీసులో ఫిమేల్ టెలీకాలర్స్ టైపింగ్ వచ్చినవారు కావలెను. జీతం: 12Kto15000. సెల్ 9393763666, 9052233399.

గుంటూరు పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేయుటకు 10th / Inter చదివిన ఫుల్ టైం లేడీ వార్డెన్ కావలెను. ✆ 93944 47117, 92477 45046.

అకౌంటెంట్ (M/F) కావలెను. తెనాలిలోని ప్రముఖ జ్యూయలరీ షాపు కొరకు Tallyలో అనుభవం ఉన్నవారు మాత్రమే సంప్ర|| ✆ 98665 57722.

గుంటూరులోని రియల్‌బూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలీకాలర్స్ (10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జిలుగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు:22 సం||రాలు నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర| 92487 33371.

ప్రముఖ కలెక్షన్ ఏజెన్సీలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ మరియు టెలికాలర్స్ అనుభవంగలవారు కావలెను. జీతం15k to 20k, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. DRA సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత కలదు. జీతం:20k సంప్రదించగలరు ఫోన్ నెంబర్స్: 89190 80894, 83091 32382.

ప్రముఖ కంపెనీకి తెనాలి, బాపట్ల, చీరాల, ప్రత్తిపాడు, తాడికొండ, మంగళగిరి, సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేట, గురజాల మార్కెటింగ్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్ కావలెను. మంచి జీతం, ఇన్సెంటివ్‌లు మరియు ప్రయాణ భత్యాలు. వివరాలకు సంప్రదించగలరు. 79970 18666.

ప్రముఖ సోలార్ కంపెనీ ఆఫీసు నందు పని చేయుటకు టెలికాలర్, కంప్యూటర్ ఆపరేటర్ (లేడీస్) కావలెను. సంప్ర|| 79970 18666.

అద్దంకి దగ్గర కుంకిపాడు కృషిడైరీ నుండి పాలు, పెరుగు 4వీలర్ ఆటోలో ట్రాన్స్‌పోర్ట్ చేయుటకు 35-45 సం|| వయస్సు, అనుభవం కల్గి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ కావలెను. వసతి & మంచి జీతము కలదు. ✆63059 49353.

R అగ్రహారం & శ్రీనగర్ కాలనీ నందు రిటైల్ షాప్‌లో పనిచేయుటకు పార్ట్ టైం సేల్స్ పర్సన్స్ కావలెను. టైం: 4 Pm - 10:30 Pm. ✆ 77990 65046.

SECURITY GUARDS

సెక్యూరిటీ గార్డ్స్‌కావలెను. లక్ష్మీపురం మెయిన్‌రోడ్‌లో పనిచేయుటకు, 12 గం||లు డ్యూటీ, జీతం: 13000/-, వివరాలు: 7288004466

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-

5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

లేబర్ కోడ్‌లు రద్దు చేయాల్సిందే

వామపక్ష, కార్మిక, ఉద్యోగ సంఘాల డిమాండ్

మహాప్రదర్శనలో వామపక్ష, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు

నెహ్రూనగర్, కలెక్టరేట్, న్యూస్‌టుడే: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వామపక్ష, కార్మిక, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీఐటీయూ నగర కన్వీనర్ ముత్యాలరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మికవర్గం, ఉద్యోగ, రైతు సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా లేబర్ కోడ్‌లు అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. వెంటనే లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడారు. ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి కృష్ణ, రైతుకూలీ సంఘం నాయకులు కోటేశ్వరరావు, బ్యాంక్ ఎంప్లాయిస్ నాయకులు కిషోర్, లోకో ఉద్యోగుల సంఘం నాయకులు ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజయ్‌కుమార్, ఏఐకెఎంఎయస్ రాష్ట్ర కార్యదర్శి గని రాజు, కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

వైకాపా నాయకులూ.. పద్ధతి మార్చుకోండి

★ సనాతన ధర్మంతో రాజకీయాలు చేయొద్దు

★ అర్చక సేవా సంఘం ప్రకటన

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: సనాతన ధర్మంతో రాజకీయాలు చేయొద్దని, ఇప్పటికైనా వైకాపా నాయకులు పద్ధతి మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నారాయణం వేణుగోపాల్, జంధ్యాల వెంకట రామలింగేశ్వరశాస్త్రి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద జీయర్‌స్వామిని ఉద్దేశించి వైకాపా నాయకుడు కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది భక్తులు పూజించే శ్రీ వేంకటేశ్వరస్వామి సంప్రదాయాలను పర్యవేక్షించే పెదజీయర్‌స్వామిని, మఠాలను, పీఠాధిపతులను విమర్శించటం, వారికి రాజకీయాలు ముడి పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా సిట్ నివేదికను గౌరవిస్తూ తాము చేసిన తప్పులను అంగీకరిస్తూ కరుణాకర్‌రెడ్డి.. స్వామికి క్షమాపణలు కోరాలని సూచించారు. సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాల్సిందేనని సూచించారు. సనాతన సంప్రదాయాలను, పీఠాధిపతులు, మఠాధిపతులను రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికారు.

మిర్చి యార్డు సమాచారం (నిన్నటి ధరలు)

వచ్చిన బస్తాలు:	91,680
అమ్మకాలు:	97,840
నిల్వలు:	19,476

నాన్ ఏసీ కామన్ వెరైటీ (క్వింటా రూ..ల్లో)

334	13,500-23,000
నంబర్ 5	13,500-22,500
273	14,500-24,000
341	14,000-26,000

నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	13,000-19,000
బాడిగ	14,000-25,500
దేవనూరు డీలక్స్	15,500-27,500
ఆర్మూర్	13,000-17,500

ఏసీ కామన్ వెరైటీ

334	14,000-21,000
నంబర్ 5	13,000-21,000
341	14,000-23,500
సూపర్ 10	13,500-22,500

ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	13,000-19,000
బాడిగ	14,000-24,000
తాలు	7,600-12,500

- న్యూస్‌టుడే, మిర్చియార్డు

91.9FM Vijayawada ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

సమస్యలపై స్పందించకుంటే 16 నుంచి సమ్మె

కళ్లకు గంతలు కట్టుకుని సహకార సంఘాల ఉద్యోగుల నిరసన

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: వ్యవసాయ సహకార సంఘాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్నామని, అధికారులు స్పందించి ఉత్తర్వులను అమలు చేసే వరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ నాయకులు నినదించారు. గుంటూరు శ్యామలానగర్‌లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. జేఏసీ రాష్ట్ర నాయకుడు మొవ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సహకార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 16 నుంచి సమ్మెలోకి వెళ్తామని, సహకార సంఘాల్లో ఉద్యోగుల సేవలను నిలిపివేస్తామన్నారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు బి.రామునాయుడు, డి.నారాయణరావు, మన్యం జిల్లా అధ్యక్షుడు రెడ్డి సత్యారావు, ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.వి.సత్యనారాయణ, ఓ.గిరిబాబు, ఎం.బలరాం, ఆర్‌వీజీ నాయుడు పాల్గొన్నారు.

భవన నిర్మాణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భవన నిర్మాణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని, బిల్డర్లకు అనుకూలంగా, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు నూతన జీవోలను ప్రభుత్వం ఇచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో క్రెడాయ్ అమరావతి ఛాప్టర్, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారం కలిగిన క్రెడాయ్ ఏపీ- 2026 డైరీని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. క్రెడాయ్ అమరావతి ఛాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. క్రెడాయ్ జాతీయ అధ్యక్షులు రామ్‌రెడ్డి మాట్లాడారు. క్రెడాయ్ ఏపీ ఛైర్మన్ బుడ్డిగ శ్రీనివాసు, అధ్యక్షులు బయాన శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు, ఈసీ మెంబర్ తుమ్మల వంశీతోపాటు రాష్ట్రంలోని 22 ఛాప్టర్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం: క్రెడాయ్ అమరావతి ఛాప్టర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఛైర్మన్‌గా ఎ.నాగమల్లేశ్వరరావు, ప్రెసిడెంట్‌గా ఆర్.కొండలరావు, జనరల్ సెక్రటరీ ఎన్‌పి ప్రశాంత్ ఎంపికయ్యారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 147, చికెన్ విత్‌స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 130, 139, 150 చికెన్ విత్ స్కిన్ - 248 చికెన్ స్కిన్‌లెస్ - 258.

కోకా కోలా బేవరేజెస్‌కు నీటి కేటాయింపు

ఈనాడు, అమరావతి: మంగళగిరి మండలం ఆత్మకూరు సమీపంలో నెలకొల్పుతున్న హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజుకు 4 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన ఉపరితల నీటి సరఫరా ప్రతిపాదనకు అనుమతిస్తూ గురువారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ జీవో జారీ చేశారు. తిరిగి చెల్లించని డిపాజిట్ స్వీకరణ, నీటి ఛార్జీల నిర్ణయంపై ఒప్పందం, సీడీఎంఏ తీసుకున్న చర్యలకు ఆమోదం తెలిపారు. తిరిగి చెల్లించని డిపాజిట్‌గా రూ.35 కోట్లు ఇచ్చేందుకు సంస్థ అంగీకరించిందని, పనుల ప్రారంభ సమయంలో 60%, ప్రాజెక్టు పూర్తయ్యాక 40% చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కిలో లీటర్‌కు రూ.40 నీటి ఛార్జీగా నిర్ణయమైందని, భవిష్యత్తులో ధర సవరించవచ్చని తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

మార్మోగిన శివనామస్మరణ

మంగళగిరి: మంగళగిరి శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం స్వామివార్లను రుద్రాక్ష వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఏడుగంటలకు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల శివనామ స్మరణతో గ్రామోత్సవానికి తీసుకువెళ్లారు. ఆలయ పాలకవర్గ సభ్యులు, అధికారులు ఉత్సవాన్ని పర్యవేక్షించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

స్పందన: తాడికొండ ప్రభుత్వాసుపత్రికి సమీపంలో వ్యర్థాలను కుప్పలుగా పడేశారు. ఆసుపత్రికి వెళ్లే వారు, రహదారిపై రాకపోకలు చేసేవారు సమస్యను తాడికొండ ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి జానీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి పంచాయతీ కార్మికులతో వ్యర్థాలు తొలగింపజేశారు. ట్రాక్టర్ సహాయంతో డంప్ యార్డుకు తరలించారు. - తాడికొండ, న్యూస్‌టుడే

ఆర్వీఆర్‌జేసీ విద్యార్థులకు అరుదైన అవకాశం

పత్రాలు అందుకున్న విద్యార్థినులతో కళాశాల కార్యదర్శి గోపాలకృష్ణ తదితరులు

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు దిల్లీలో జరగనున్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఏఐ సమిట్‌లో పాల్గొనే అరుదైన అవకాశం తమ కళాశాల విద్యార్థులకు దక్కిందని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. సమిట్‌లో పాల్గొనేందుకు అధికారిక ఆమోదపత్రాలు అందుకున్న విద్యార్థులను గురువారం కళాశాలలో అభినందించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ విభాగం తృతీయ సంవత్సరం విద్యార్థులు పఠాన్, రాఫియా, దూళిపాళ్ల నేహాలు సమిట్‌లో పాల్గొంటారన్నారు. వీరిని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కోశాధికారి కృష్ణప్రసాదు, ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారుల దాడి

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడు మండలం అన్నపర్రు, అన్నవరం, కట్రపాడు, పాలపర్రు, పుసులూరు, రాజుపాలెం, రావిపాడు, ఉప్పలపాడు, వరగానిలలో విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు ఈఈలు కరీం, సత్యనారాయణలు గురువారం తెలిపారు. 40 బృందాలుగా ఏర్పడి 120 మంది సిబ్బంది 3,110 సర్వీసులను తనిఖీ చేశారని, విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరికి రూ.40 వేలు, అనుమతించిన దానికంటే అదనంగా విద్యుత్తు వినియోగిస్తున్న 84 మందికి రూ.3.06 లక్షలు, బిల్లు తక్కువగా వచ్చిన ఒక సర్వీసును గుర్తించి రూ.5 వేలు అపరాధ రుసుం విధించినట్లు పేర్కొన్నారు. అపరాధ రుసుం చెల్లించని వారిపై రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించి ఆస్తులు జప్తు చేస్తామన్నారు.

డాక్టర్ సూర్యాజీరావు మృతికి సంతాపం

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి వైద్యులు అన్నే సూర్యాజీరావు మృతికి పలువురు సంతాపం తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, పీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, వడ్లపూడి మాజీ సర్పంచి అన్నే చంద్రశేఖర్‌రావు, నన్నపునేని నాగేశ్వరరావు తదితరులు ఆయన భౌతికకాయం వద్ద నివాళలర్పించారు. అనంతరం ఆయన అంత్యక్రియలు జరిగాయి.

సొమ్ము పోయిందా.. ఇక అంతే..!

దుగ్గిరాల, న్యూస్‌టుడే

2024 సెప్టెంబర్ 2న దుగ్గిరాల వినాయకుడి గుడి వెనుక బజారులో రామసుందరమ్మ అనే వృద్ధురాలి చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు చోరీ చేశారు. వాటి విలువ అప్పటి ధరల ప్రకారం సుమారు రూ.2.5 లక్షలు. ఇంత వరకు ఆచూకీ లేదు.

2025 సెప్టెంబర్ 22న స్థానిక బ్రాహ్మణ బజారులో నివసించే కొల్లిపర చంద్రశేఖర్ ఇంట్లో 98 గ్రాముల బంగారు నగలను దుండగులు అపహరించారు. వాటి విలువ దాదాపు రూ.10 లక్షలు పైనే. వాస్తవానికి అంతకన్నా ఎక్కువ బంగారమే పోయినా తగ్గించి చెప్పించారనే విమర్శ అప్పట్లో వినవచ్చింది.

ఈనెల 3న చింతలపూడిలో కొప్పరాజు అప్పారావు ఇంట్లో రూ.3 లక్షల నగదుతోపాటు 28 గ్రాముల బంగారం దోచుకుపోయారు. బంగారం విలువ రూ.3 లక్షలకు పైగానే ఉంటుందని అంటున్నారు.

భయపడుతున్న ప్రజలు .. మీ ఇంట్లో చోరీ జరిగి సొమ్ము పోయిందా.. ఇక ఆశలు వదులుకున్నట్లే. దుగ్గిరాల మండలంలో తీరు ఇలానే ఉంది. పోయిన సొమ్మును పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్న దాఖలాలు బాగా తక్కువనే విమర్శ ప్రజల నుంచి వినవస్తోంది. దొంగతనాలతో ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫిర్యాదు రాగానే పాతది మరిచిపోవడం సహజ పరిణామంలా మండలంలో ఉంది. పైన ఉదహరించినవి కొన్ని మాత్రమే. మోటార్లు వంటి చిన్న చిన్న దొంగతనాలకు లెక్కేలేదు.

నిఘా వైఫల్యమా! రెండు రోజుల క్రితం ప్రధాన రహదారిలో విష్ణాలయానికి వెళ్లే మార్గానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి విద్యుత్తు మోటారు చోరీ చేశారు. ఒక దొంగతనం జరిగాక దానిపై లోతుగా విచారణ చేసే పరిస్థితి దుగ్గిరాల మండలంలో కన్పించడం లేదు. దొంగతనాల కేసుల ఛేదనలో ఆశించిన మేర పురోగతి లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. సొమ్ము రికవరీపై ఉన్నతాధికారులు ఎంతమేరకు దృష్టి పెట్టారనేది ప్రశ్నార్థకమే. రాత్రి వేళ ఎక్కువ మంది పోలీసులు విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉంది. గతంలో ఇది ఎక్కువగానే ఉండేది. రానురాను బీట్ బృందాలు తగ్గిపోతున్నాయనే భావన ప్రజల్లో ఉంది. రాత్రివేళ పహారా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. రికవరీపైనా దృష్టి పెట్టి ఫలితాలు రాబట్టాలి.

దుగ్గిరాలలో దొంగలు తాళాలు పగలగొట్టి తెరిచిన బీరువా (పాతచిత్రం)

విద్యుత్తు సమస్యలా.. తెలియజేయండి

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని ఈనాడు కల్పిస్తోంది. అందుకు 'డయల్ యువర్ ఏడీఈ' నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు ప్రస్తావించే సమస్యలపై స్పందించడానికి ఏడీఈ సురేష్‌బాబు అంగీకరించారు. మీరు చేయాల్సిందల్లా ఈ కింది నంబర్లకు ఫోన్ చేసి విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు.. బిల్లుల్లో తేడాలు.. తీగలు కిందకు వేలాడడం.. మీటర్లలో సమస్యలు.. స్తంభాలు ఒరిగిపోవడం.. నూతన సర్వీసుల మంజూరులో జాప్యం.. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ ఏర్పాట్లు తదితర సమస్యలను సూటిగా చెప్పొచ్చు.

నేడు డయల్ యువర్ ఏడీఈ

08645-235990, 232614 | తేదీ: శుక్రవారం (13.2.2026) | సమయం: ఉదయం 10.30 నుంచి 11.30 వరకు

క్రీడలతో మానసిక, శారీరక వికాసం

క్రీడలు ప్రారంభిస్తున్న రామారావు

చింతలపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదం చేస్తాయని చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ చందు రామారావు అన్నారు. కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల క్రీడలను గురువారం ఆయన ప్రారంభించారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి వివిధ జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి, గుంటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి.రాజశేఖరరావు, చింతలపూడి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్.లక్ష్మీనారాయణ, డిప్లొమా కళాశాల ప్రిన్సిపల్ బి.జీవన్‌కుమార్, ఎ.శ్రీకాంత్, మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఎన్.సుజాత పాల్గొన్నారు.

టైలరింగ్‌లో రాజధాని మహిళలకు ఉపాధి కల్పన

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని ప్రాంత మహిళలకు టైలరింగ్‌లో ఉపాధి కల్పించడానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తుళ్లూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. టైలరింగ్‌లో శిక్షణ పొందిన మహిళలు, గ్రామాల్లో టైలరింగ్‌పై ఆసక్తి కలిగి ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తుళ్లూరులోని ఎచ్ఎస్ఆర్ కల్యాణమండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశానికి మంగళగిరి సెంట్రల్ బిజినెస్ పార్క్ ప్రతినిధులు ప్రత్యేకంగా హాజరై టైలరింగ్‌లో ఉద్యోగాలు, జాబ్ వర్క్ అవకాశాలు, పని విధానం, ఉపాధి కల్పనపై అవగాహన కల్పించనున్నారు.

వృద్ధాలయానికి విరాళం

తుళ్లూరు: పెదపరిమిలోని మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాలయానికి గురువారం గ్రామ మాజీ సర్పంచి కొండా సాంబిరెడ్డి రూ.లక్ష, కొల్లి కోటిరెడ్డి రూ.50 వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ట్రస్ట్ మేనేజర్ ఎం.వి.రామిరెడ్డి అభినందించారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ

మేడికొండూరు: ఎన్ఆర్ఐఐటీ కళాశాల విద్యార్థి ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా కళాశాల ఈడీ శరత్ మాట్లాడుతూ కేఎల్‌యూలో జరిగిన రాష్ట్ర స్థాయి నైపుణ్యాభివృద్ధి-2026 పోటీల్లో తమ కళాశాల విద్యార్థి చేవుల శ్రీనివాస్‌కు మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ పోటీల్లో రెండో స్థానం సాధించాడని తెలిపారు. కళాశాలలలో గురువారం అతడికి సంబంధిత ధ్రువపత్రం అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సంజయ్, డేటా సైన్స్ విభాగాధిపతి భవాని పాల్గొన్నారు.

స్వచ్ఛ నగరమే లక్ష్యం

మంగళగిరి గ్రామీణం: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ మిషన్, ఘన వ్యర్థాల నిర్వహణపై కమిషనర్ అలీం బాష గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛత మెరుగుకు చేపడుతున్న కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. క్లాప్ ఆటోల వినియోగం, వనరుల వారీగా చెత్త వేరు చేయడం, 100 శాతం చెత్త సేకరణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం, ఐఈసీ అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. మంగళగిరి-తాడేపల్లి నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

ప్రత్తిపాడు: పాతమల్లాయపాలెంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయ 10వ వార్షికోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామికి అభిషేకాలు నిర్వహించి అలంకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు జరిపారు. భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.

ఉచిత కంటి వైద్య చికిత్సలు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: పెదవడ్లపూడిలోని భగవాన్ శ్రీసత్యశిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని గ్రామ మాజీ సర్పంచి పాతూరి సుధారాణి ప్రారంభించారు. సాయి ఛారిటబుల్ ట్రస్టు, హాసిని మల్టీ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన శిబిరంలో 250 మందికి పరీక్షలు నిర్వహించారు. 40 మందికి కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. ఉచితంగా మందులు అందజేశారు. అర్హులైన వారికి ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఉచితంగా కంటి శుక్లాలు ఆపరేషన్ చేయనున్నట్లు డాక్టర్ షేక్.రహీంబాషా తెలిపారు.

'నకిలీ పాస్‌పుస్తకంతో రుణాలు'

పెదనందిపాడు, న్యూస్‌టుడే: తన భూమిపై నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకం సృష్టించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో రుణం తీసుకుని మోసం చేశారని యజమాని ఆందోళనకు గురయ్యారు. పెదనందిపాడుకు చెందిన కొలసాని కోటయ్య వేర్వేరు సర్వే నంబర్లలో 1.33 ఎకరాలు, 77.5 సెంట్ల భూములను 2011 డిసెంబర్ 29న కాకుమాను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో బాండ్ చేయించారు. అయితే ఇదే భూమిపై బండారుపల్లి సుబ్బయ్య పేరుతో నకిలీ పట్టాదారుపాస్ పుస్తకం సృష్టించి పెదనందిపాడులోని పీఏసీఎస్‌లో 2012 జనవరి 2న రూ.90 వేలు రుణం తీసుకున్నారని కోటయ్య తెలిపారు. వీటిపై 2015 నాటికి అసలు, వడ్డీతో సహా రూ.1.50 లక్షలైంది. తన సోదరుడు ఈసీ తీసుకునేందుకు వెళ్లగా అక్కడ ఈ సర్వే నంబర్లతో మార్టుగేజ్ చేసి ఉన్నట్టు తెలిసిందని బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం ఆ పొలం విక్రయించాలంటే అసలు, వడ్డీతో సహా రూ.3.50 లక్షలు చెల్లించాలని అధికారులు అంటున్నారని బాధితుడు తెలిపారు. నకిలీ పాస్ పుస్తకంతో రుణం తీసుకున్న వారిని కనుక్కొని తమకు తగిన న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.

నేడు మెగా జాబ్‌మేళా

మంగళగిరి గ్రామీణం: మంగళగిరిలోని వీటీజేఎం, ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ తెదేపా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 15కు పైగా కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతలు కలిగిన విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చని తెలిపారు.

శ్రీశైలం దేవస్థానానికి పచ్చళ్లు, కారంపొడి వితరణ

మంగళగిరి గ్రామీణం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి దేవస్థానం అన్నదాన కేంద్రానికి మంగళగిరి విజయ పికిల్స్ ఆధ్వర్యంలో ఊరగాయ పచ్చళ్లు, కారంపొడి అందజేశారు. 3.5 టన్నుల ఊరగాయ పచ్చళ్లు, 240 కిలోల కారంపొడిని దేవస్థానం ఈవో శ్రీనివాసరావుకు అందజేసినట్లు పికిల్స్ అధినేత కాటూరి రాము తెలిపారు. ఈ సందర్భంగా రామును ఈవో శ్రీనివాసరావు శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

పేదింటి బాలికలు... క్రీడల్లో మెరికలు

దుగ్గిరాల, న్యూస్‌టుడే

వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. అయితేనేం క్రీడల్లో మెరుస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో తమ ప్రతిభ చూపుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన వీరు గురువారం చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొన్నారు. న్యూస్‌టుడేతో వీరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

వాలీబాల్ ఫైనల్స్‌లో తలపడుతున్న క్రీడాకారిణులు

పరుగు పోటీల్లో నెగ్గాను: నేను 4వ తరగతి నుంచి క్రీడల్లో పాల్గొంటున్నాను. వాలీబాల్ జాతీయరాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడాను. ఫుట్‌బాల్, షటిల్, 100 మీటర్ల రిలే పరుగులో పోటీల్లోనూ పాల్గొన్నాను. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో జిల్లాలో నెగ్గాను. మా నాన్న శ్రీనివాసరావు ఆటో డ్రైవర్. మా పీడీ రమేష్ ప్రోత్సాహం ఎంతో ఉంది. రైల్వేలో ఉద్యోగం చేయాలనేది ఆశయం. - కె.మైనశ్రీ

వ్యక్తిగత అంశాల్లో ప్రథమం: నేను ఆరు అంశాల్లో ఏడుసార్లు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారు. పలు పతకాలు వచ్చాయి. కబడ్డీ, ఖోఖో, లాంగ్‌జంప్, టెన్నిస్, షటిల్‌లలో ఒక్కొక్కసారి, హ్యాండ్‌బాల్‌లో రెండుసార్లు రాష్ట్ర స్థాయిలో ఆడాను. వ్యక్తిగత అంశాల్లో ప్రథమ స్థానంలోనూ నిలిచాను. మానాన్న గోవింద్ రైతు. ప్రభుత్వ విద్యాసంస్థలో పీడీగా కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కానీ సాధించాలనేది నా ఆశయం. - బి.హరిత

రాష్ట్రస్థాయిలో ఛాంపియన్ని..: మా పీడీ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో వ్యక్తిగత ఛాంపియన్‌గా నిలిచాను. 100 మీటర్లు, 400 మీటర్ల పరుగులో, ట్రిపుల్‌జంప్, లాంగ్‌జంప్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాను. 100 మీటర్ల రిలేలోనూ రాష్ట్ర స్థాయి పోటీలో బహుమతి సాధించాను. మా నాన్న లక్ష్మణరెడ్డి రైతు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. - డి.వి.వి.దుర్గ

ఖోఖో జట్టు విజయంలో నేను సైతం..: నేను ఖోఖోలో మూడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు రెండు సార్లు విజేతగా నిలిచింది. గత నెలలో తిరుపతిలో జరిగిన పోటీలో విజయం సాధించాం. మా నాన్న సూర్యచంద్రరావు రైతు. మంచి ఉద్యోగం సాధించాలనేది నా ఆశయం. - డి.స్నేహశ్రీసాయి

మంగళగిరిలో కార్మికుల మానవహారం

ప్రత్తిపాడు: మల్లాయపాలెం రోడ్డు కూడలిలో..

పెదనందిపాడులో నిరసన ప్రదర్శన

'కార్మిక హక్కులు కాలరాస్తున్న కేంద్రం'

తుళ్లూరు: ర్యాలీలో కార్మికులు, నాయకులు

ఫిరంగిపురంలో నినాదాలు చేస్తూ..

న్యూస్‌టుడే బృందం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మిక హక్కులను కాలరాస్తాయని కార్మిక, రైతు సంఘాల, వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మంగళగిరి, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లోని అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో కార్మికులు, రైతుసంఘాల ప్రతినిధులు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పనిగంటల పెంపు, మహిళలకు రాత్రి పూట విధులు వంటి నిబంధనలు అన్యాయమని పేర్కొన్నారు. అనంతరం వివిధ డిమాండ్లపై అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

శిలాశాసనాలను పరిశీలించిన పురావస్తు శాఖ బృందం

శిలాశాసనంపై సమాచారాన్ని సేకరిస్తున్న సిబ్బంది

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: చెన్నై, మైసూర్‌కు చెందిన పురావస్తు శాఖ బృందం రాష్ట్రంలోని వివిధ ఆలయాల వద్ద శిలాశాసనాలను గురువారం పరిశీలించింది. ఆయా శిలాశాసనాలపై ఉన్న సమాచారాన్ని డిజిటలైజేషన్ ద్వారా స్థానిక భాషలో ప్రజలకు అందుబాటులోకి తేవడంలో భాగంగా ఈ పర్యటనకు వచ్చింది. తొలుత గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని సందర్శించింది. శ్రీకృష్ణదేవరాయులు నిర్మించిన ముఖమండపం వద్ద ఓ శిలాశాసనాన్ని పరిశీలించింది. 1480లో విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సదాశివరాయులు దీన్ని ఏర్పాటు చేయించినట్లు గుర్తించింది. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న శిలాశాసనాన్ని సైతం ఈ బృందం పరిశీలించింది. అక్కన్న, మాదన్న గృహాల వద్ద మరో శిలాశాసనాన్ని పరిశీలించి సమాచారం సేకరించింది. పల్నాడు జిల్లాలో కూడా ఈ బృందం పర్యటించి వివిధ భాషల్లో ఉన్న శాసనాల్లోని సమాచారాన్ని తెలుగులో అనువదించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టనుంది.

బీసీ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు ఇవ్వండి

మంగళగిరి, న్యూస్‌టుడే: పరిశ్రమల ఏర్పాటుకు బీసీ పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు కోరారు. ఈమేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నాయకులు పూర్ణచంద్రరావుతో కలిసి ప్రభుత్వ పరిశ్రమల, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజును గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేసి బీసీ పారిశ్రామికవేత్తల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు.

ఈ- క్రాప్ నమోదులో వేగం పెంచాలి

కాకుమాను : రబీ సీజన్‌కు సంబంధించిన ఈ-క్రాప్ నమోదులో వేగం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి సూచించారు. కాకుమాను, బీకేపాలెం గ్రామాలలో ఆమె గురువారం రైతులను కలిసి మాట్లాడారు. పంట నమోదును స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు. పంట నమోదు ఈనెల 20వ తేదీ లోపు చేసుకోవాలన్నారు. ప్రతి రైతు 11 అంకెల ఫార్మర్ ఐడీని రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఆమె వెంట ఏవో సుధాకర్, ఏఈఓ శివప్రసాద్, తదితరులు ఉన్నారు.

ఆరోగ్యవంతమైన దూడల ప్రదర్శన

చింతలపూడి (దుగ్గిరాల), న్యూస్‌టుడే: చింతలపూడిలో గురువారం ఆరోగ్యవంతమైన దూడల ప్రదర్శన నిర్వహించారు. పశుసంవర్ధకశాఖ దుగ్గిరాల ఏడీ డాక్టర్ అపర్ణ ఆధ్వర్యంలో ఉపసర్పంచి దొడ్డక రాజేశ్వరి ప్రదర్శన ప్రారంభించారు. 40 దూడల్ని యజమానులు ప్రదర్శనకు తీసుకువచ్చారు. వీటిలో ఆరోగ్యవంతమైన వాటికి బహుమతులు అందజేశారు. డాక్టర్ వై.ప్రశాంతి, విశ్రాంత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రంగారావు, గోపినాయక్, సింధు, దివ్య తదితరులు పాల్గొన్నారు.

నానో ఎరువులపై రైతులకు అవగాహన

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: నేల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానో ఎరువులు వాడాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు డీవీ కృపాదాస్ చెప్పారు. ప్రత్తిపాడులోని పరమేశ్వర స్వామి ఆలయంలో ఇఫ్కో ఆధ్వర్యంలో నానో ఎరువులపై రైతులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్రకుమార్ మాట్లాడారు.

పెనుమూలి (దుగ్గిరాల): తెనాలి ఏడీఏ ఆర్.విజయ్‌బాబు ఆధ్వర్యంలో గురువారం పెనుమూలిలో ఉత్తమ యాజమాన్య పద్ధతుల పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. లాం ప్రధాన శాస్త్రవేత్త ఎస్.గోపాలస్వామి, ఏరువాకకేంద్రం సమన్వయకర్త ఎ.మనోజ్ రైతులతో మాట్లాడారు. ఏఈవో ప్రజ్ఞాన్‌బాబు, వీఏఏ నాగభార్గవి ఉన్నారు.

గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గురువారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న వాహనాన్ని గోసంరక్షకులు వెంబడించి కాజ టోల్‌గేట్ వద్ద అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకొని వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షకులు, భాజపా నాయకులు మాట్లాడుతూ ఓ చిన్న వాహనంలో 25 దూడలను సుమారు 12 గంటలు బంధించడంతో ఊపిరి ఆడక 7 దూడలు మరణించినట్టు తెలిపారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యాంజలితో నాణ్యమైన విద్య

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యాంజలి 2.0 కార్యక్రమం అమలు చేస్తుందని ఎంఈవో-2 లీలారాణి చెప్పారు. ప్రత్తిపాడులోని బీవీఆర్ జడ్పీఉన్నత పాఠశాలలో గురువారం విద్యాంజలి 2.0 కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్వహించిన సమావేశంలో ఎంఈవో మాట్లాడారు. సమాజం, పాఠశాలల మధ్య అనుబంధం ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలకు సౌకర్యాలు సమకూర్చేందుకు ఆసక్తి ఉన్న విశ్రాంత ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు, సామాజిక సేవ చేయాలనుకునే వ్యక్తులను వాలంటీర్‌గా చేర్చాలని చెప్పారు.

చోరీ ఘటనపై కేసు

మేడికొండూరు, న్యూస్‌టుడే: చోరీ ఘటనపై గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పేరేచర్ల అంకమ్మ తల్లి గుడి రోడ్డులోని కుంభా సునీత కుటుంబం ఈనెల 10న ఇంటికి తాళం వేసి వినుకొండ వెళ్లారు. గురువారం తిరిగి వచ్చారు. ఇంటి తలుపు తాళం పగలగొట్టి, బీరువా తెరిచి ఉంది. పరిశీలించగా చోరీ జరిగిందని నిర్ధారణ అయింది. బంగారం, వెండి వస్తువులు, రూ.80 వేల నగదు మాయమయ్యాయి. వాటి విలువ మొత్తంగా రూ.1.10 లక్షలు ఉంటుందని లెక్కకట్టారు. బాధితురాలు సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రథమ వర్ధంతి

మరణం : 23-02-2025

కీ॥శే॥ నందం సాంబశివరావు గారు
Ex కౌన్సిలర్, పాత మంగళగిరి

ప్రేమ, ఆప్యాయత అనురాగాలతో కుటుంబ శ్రేయస్సు కోసం అనునిత్యం శ్రమించి మాకొక ఉన్నత స్థానాన్ని, మార్గాన్ని చూపిన మా తండ్రిగారు కీ॥శే॥ నందం సాంబశివరావు గారు మరణం చెంది నేటికి సంవత్సరము గడిచినను ఆయన మధురస్మృతులు మా మదిలో పదిలం. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ..

కుమారులు - కోడళ్ళు :
నందం సదాశివరావు - పుష్పలత
నందం శివకోటేశ్వరరావు - లక్ష్మీహారతి

కుమార్తె - అల్లుడు :
శివలక్ష్మి - కాటూరి కిషోర్‌బాబు USA
మనవడు : నీలోత్పల్

మనవళ్ళు - మనుమరాలు
వెంకట శివకిరణ్‌కుమార్ - భువనేశ్వరి
మునిమనుమరాలు : హాన్వికసార
నీరజ్ శివసాయికుమార్

మనుమరాండ్రు - మనుమళ్ళు
భావన లక్ష్మి శివకుమారి - కలిమికొండ సాయినాగ సంపత్
మునిమనుమరాలు : జ్ఞాన్విక, టివిక్ష
వాసంతి లక్ష్మి శివకుమారి - దామర్ల పార్థసారధి

మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

నందం హ్యాండ్లూమ్స్, హుస్సేన్ కట్ట సెంటర్, పాత మంగళగిరి

ప్రథమ వర్ధంతి : ది.13-02-2026 శుక్రవారం నాడు పాతమంగళగిరి లైబ్రరి సెంటర్ వద్ద గల మా స్వగృహము నందు జరుగును.

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? తెనాలిలోని ఇస్లాంపేటలో గృహ సముదాయ మరుగుదొడ్ల వ్యర్థాలు నేరుగా వెలుపలి మురుగు కాలువలోకి వస్తున్నాయి. దీంతో దుర్వాసన వచ్చి ఇబ్బంది పడుతున్నాం. **- స్థానికులు, ఇస్లాంపేట** ✔ పరిశీలించి సంబంధిత వారితో మాట్లాడతాం. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ? తెనాలిలోని బోస్ రోడ్డు, చినరావూరు ప్రాంతంలో డంపింగ్ పాయింట్ల వద్ద వ్యర్థాల తరలింపు ఆలస్యమవుతోంది. రద్దీ మార్గంలో ఇబ్బందిగా ఉంటుంది. **- రమేష్, బోస్ రోడ్డు** ✔ ఉదయం సమయంలోనే వ్యర్థాలు తరలించేలా చూస్తాం. **- పై ప్రశ్నలకు మున్సిపల్ కమిషనర్ రామఅప్పలనాయుడు సమాధానాలు ఇచ్చారు.**

? పొన్నూరు 27వ వార్డు శివారులో మూడు రోజులుగా వీధి దీపం వెలగడం లేదు. మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. **- షేక్ రియాజ్.** ✔ వీధి దీపం బాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. **- షేక్ హసీనా, సహాయ ఇంజినీరు.** ? పొన్నూరు పట్టణ పరిధి బాలాజీనగర్‌లోని మురుగు నీటి కాలువలో వ్యర్థాలు పేరుకున్నాయి. **- పి.హరి బాబు, బాలాజీనగర్.** ✔ వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం. **- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి - న్యూస్‌టుడే, పొన్నూరు**

★ తెనాలిలోని షరాఫ్ బజార్‌లో రాకపోకలకు వాహనాలు, వస్తువులు అడ్డుగా ఉంటున్నాయని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను పోలీసులకు తెలియజేయగా వాటిని తొలగింపజేశారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

★ పొన్నూరు పట్టణ పరిధిలోని జీబీసీ రహదారిలో పేరుకు పోయిన చెత్తను కార్మికులు తొలగించారు. **- పొన్నూరు**

మహిళలకు ఉపాధి కల్పన

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి ప్రాంత మహిళలకు టైలరింగ్‌లో ఉపాధి కల్పించడానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తుళ్లూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

తెనాలి

•తెనాలి •పొన్నూరు

యోగా శిక్షణ తరగతులు ప్రారంభం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైభవ్ ఆధ్వర్యంలో జస్టిస్ అవధానం సమీపంలోని ఈ క్లబ్‌లో గురువారం ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. యోగా గురువు ఉదయభాస్కర్ శిక్షణ ఇచ్చారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ నెలాఖరు వరకు తరగతులను ఆసక్తి ఉన్న వారందరూ హాజరుకావచ్చని క్లబ్ ప్రతినిధులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకట నారాయణ, ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు.

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)

అత్యధికం	:	6,000
అత్యల్పం	:	4,800
సగటు	:	5,400

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

నిధులు మంజూరు.. తీరనున్న సమస్యలు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే

అమృత్ పథకం- 2.0లో తెనాలి పట్టణానికి తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకు కోసం రూ.2.25 కోట్లు, మురుగు శుద్ధి ప్లాంటుకు రూ.49.02 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో వీటి నిర్మాణానికి స్థలం అప్పగించడమే తరువాయి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు గుత్తేదారు. ఈ క్రమంలో పట్టణ ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి, మురుగు నీటి సమస్యలు తీరనున్నాయి.

అనువుగా ఉంటాయి

పట్టణానికి రూ.2.25 కోట్ల విలువ గల 3 లక్షల లీటర్ల తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి ప్రజారోగ్య శాఖ అధికారులు టెండర్ పిలిచి గుత్తేదారుకు ఎంపిక చేశారు. రెవెన్యూ అధికారులు 300 గజాల స్థలం సమకూర్చితే సుమారు 1,500 కుటుంబాలకు కుళాయిలు బిగించవచ్చు. పట్టణ పరిధి మారీసుపేట, బాలాజీరావుపేట, చెంచుపేట, పినపాడు, సుల్తానాబాద్‌లోని కాలువల్లో మురుగును శుద్ధి చేయడానికి ప్లాంటు నిర్మాణానికి ముందుకొచ్చారు. పాతతెనాలి ఐదు ఎకరాల స్థలం అవసరం కాగా గుత్తేదారు అధికారులు ఎంపిక చేయగా ఒప్పందం చేసుకున్నారు. 17 ఎం.ఎల్.డి. సామర్థ్యంతో నిర్మించే గతంలో రూ.వంద కోట్ల విలువైన తాగునీటి పథకాన్ని తెచ్చారు స్థానిక మంత్రి నాదెండ్ల మనోహర్. ఆ నీటిని శుద్ధి చేసి ఆయా తాగునీటి ట్యాంకుల ద్వారా ప్రస్తుతం పట్టణంలోని 13 వేల కుళాయిలకు అందిస్తున్నారు. అలాగే ఫూలే కాలనీలో రూ.30 కోట్లతో నిర్మించిన మురుగు శుద్ధి ప్లాంటులో రోజూ 10 ఎం.ఎల్.డి మురుగును శుద్ధి చేస్తున్నారు. ఈ విషయమై ప్రజారోగ్య శాఖ తెనాలి డివిజన్ డీఈఈ జె.శివరామకృష్ణను సంప్రదించగా ఇలా స్పందించారు. ఓవర్ హెడ్ ట్యాంకు, మురుగు శుద్ధి ప్లాంటు నిర్మాణానికి భూమి ఇస్తే పనులు ప్రారంభించడానికి గుత్తేదారు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. మిగతా విస్తీర్ణం గల తెనాలి పట్టణానికి

ఆసరాకు ఎదురుచూపులు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే

ఆలనా పాలనా పట్టించుకొనే వారు లేరని కలతైన వృద్ధులు, ఆయన వారు లేక ఒంటరిగా ఉంటున్న మహిళలు, ఇంటి పెద్దకు పని చేసే శక్తి సన్నగిల్లిందని, కాటికి కాలు చాచిన సుపెద్ద మెతుకులు పెట్టే వారు లేరని పింఛన్ ఇప్పించాలని పింఛనుదారులు కోరుతున్నారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని సచివాలయాల ఉద్యోగులు చెప్పి తిప్పి పంపుతున్నట్లు వందలాది మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హామీ అమలుకు నోచుకోక..

తెనాలి పురపాలక సంఘం 47 వార్డు సచివాలయాల పరిధిలో 24 రకాల పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు 14,902 మంది. వీరికి ఉద్యోగులు ప్రతి నెలా రూ.6.44 కోట్లు నగదు పంపిణీ చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ నగదు పెంచారు. దీంతో పింఛనుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన 50 ఏళ్లకే పింఛన్ మంజూరు హామీ అమలుకు నోచుకోక అర్హులైన వారు రెండేళ్ల నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు సుమారు 2 వేల మంది వరకు ఉంటారు. వీరంతా పింఛన్ మంజూరు కాక నానా అవస్థలు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రతి నెలా ఇక్కడ వచ్చి సొమ్ములు పంపిణీ చేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను బాధితులు కలిసి పింఛన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కచ్చితంగా ప్రభుత్వం మంజూరు చేస్తోందని, దీనికి కొంత సమయం పడుతుందని, వేచి చూడండని వారు బదులిస్తున్నారు.

జాతీయ లోక్‌అదాలత్‌పై అవగాహన కల్పించండి

తెనాలి టౌన్ : జాతీయ లోక్‌అదాలత్‌పై కక్షిదారులకు అవగాహన కలిగించాలని, వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా సహకరించాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు కోరారు. మార్చి 14న జరుగనున్న లోక్‌అదాలత్‌కు సంబంధించి తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో గురువారం న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తులు ఇందిరా ప్రియదర్శిని, శ్రీధర్, పవన్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, గౌరీశంకర్, న్యాయవాదులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి శ్రీనివాసులు

విజ్ఞాన్ యూనివర్సిటీకి ఏ ప్లస్ గ్రేడు

పొన్నూరు, న్యూస్‌టుడే : ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జాతీయ స్థాయి స్వయం ఎన్ఐఆర్ఎఫ్ టీఈఎల్ ర్యాంకింగ్‌లో విజ్ఞాన్ యూనివర్సిటీకి ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిందని ఇన్‌ఛార్జి వీసీ కె.వి.క్రిష్ణకిశోర్ గురువారం వెల్లడించారు. వర్సిటీ జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో 9వ సారి 100లోపు స్థానం సంపాదించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆచార్యులను విజ్ఞాన్ విద్యాసంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య అభినందించారు.

ఆచార్యులకు జ్ఞాపిక అందిస్తున్న విజ్ఞాన్ విద్యా సంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య

మెగా జాబ్‌మేళా నేడు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి పట్టణంలోని వీటీజేఎం, ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ తెదేపా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 15కు పైగా కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతలు కలిగిన విద్యార్థులు పాల్గొనవచ్చున్నారు. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చని తెలిపారు.

భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు

చేబ్రోలు, న్యూస్‌టుడే: వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరాలయం వద్ద జరిగే తిరునాళ్లలో స్వామివారిని భక్తులు త్వరగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ ధర్మాదాయశాఖ ఈవో నరసింహారావు తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే భక్తుల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలు పూర్తి చేశామన్నారు. పండగ ప్రత్యేక అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ.. తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరం స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్సై వీర నారాయణ మాట్లాడుతూ.. సుమారు 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల పూర్తి చేయాలన్నారు. ఆలయ పాలక మండలి, పునఃనిర్మాణ కమిటీ, శాశ్వత ధర్మకర్తలు పాల్గొన్నారు.

సభలో ప్రసంగిస్తున్న ఎస్సై వీర నారాయణ

నేటి నుంచి నాగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు

చేబ్రోలు, న్యూస్‌టుడే: స్థానిక గాలిగోపురం వద్ద ఉన్న గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు కల్యాణ మహోత్సవాలు జరుగనున్నాయని ఈవో వినయ్ కృష్ణ తెలిపారు. 13న నాగేశ్వరస్వామిని పెండ్లి కుమారునిగా, 14న గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం, అర్ధరాత్రి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. 16న హోమం, 17న స్వామివారి దివ్య రథోత్సవం, 18న శంభుదేవర మఠంలో అలక పాన్పు, 19న పవళింపు సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

ప్రత్యేక అలంకరణలో స్వామివారు

వైభవంగా గ్రామోత్సవం

మంగళగిరి: మంగళగిరి శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి (బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోజు గురువారం స్వామివార్లను రుద్రాక్ష వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఏడుగంటలకు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల శివనామస్మరణతో గ్రామోత్సవానికి తీసుకువెళ్లారు. ఆలయ పాలకవర్గ సభ్యులు, అధికారులు ఉత్సవాన్ని పర్యవేక్షించారు.

ఊరగాయ పచ్చళ్లు వితరణ

మంగళగిరి గ్రామీణం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి దేవస్థానం అన్నదాన కేంద్రానికి మంగళగిరి విజయ పికిల్స్ ఆధ్వర్యంలో ఊరగాయ పచ్చళ్లు, కారంపొడి అందజేశారు. 3.5 టన్నుల ఊరగాయ పచ్చళ్లు, 240 కిలోల కారంపొడిని దేవస్థానం ఈవో శ్రీనివాసరావుకు అందజేసినట్లు పికిల్స్ అధినేత కాటూరి రాము తెలిపారు. ఈ సందర్భంగా రామును ఈవో శ్రీనివాసరావు శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

ముగిసిన శాస్త్రీయ సంగీత ఉత్సవాలు

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే : శ్రీసీతారామ గాన సభ తెనాలి వారి ఆధ్వర్యంలో చేపట్టిన శాస్త్రీయ సంగీత ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ప్రముఖ హరికథకుడు డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి భాగవతార్ హరికథా గానానికి శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు. పాలపర్తి నాగేశ్వరరావు వయోలిన్, కేవీ.రామకృష్ణ మృదంగం వాయిద్య సహకారం అందించారు. పిరాట్ల రమణి, దుర్గా హరిబాబు శాస్త్రి, కొండిస్య సాయి, కేవీ.రామకృష్ణ, వరుచూరి సుబ్బారావు, చింతపాటి మంజుల, జస్వంత్ పర్యవేక్షించారు.

హరికథాగానం చేస్తున్న వెంకట సింహాచల శాస్త్రి

రామేశ్వర స్వామి కల్యాణోత్సవం ప్రారంభం

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే : పట్టణంలోని గంగానమ్మపేట ఆలయంలో చేపట్టిన ఆరు రోజుల పర్వత వర్ధనీ సమేత రామేశ్వర స్వామి కల్యాణోత్సవం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య స్వామి వారిని పెండ్లి కుమారునిగా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళా భక్తుల కోలాట ప్రదర్శన అలరించింది. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తుల కోలాటం

పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు బాధాకరం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో గురువారం ఆందోళన చేపట్టారు. కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు.

- న్యూస్‌టుడే, బృందం

పెదకాకానిలో నినాదాలు చేస్తూ..

పొన్నూరులో..

తెనాలిలో సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు

కొల్లిపరలో..

తెనాలిలో ప్రదర్శన

చేబ్రోలులో..

పర్యవేక్షణ లేక.. ఉపయోగపడక..

తెనాలి టౌన్, న్యూస్‌టుడే

తెనాలి మండలంలోని ఒక గ్రామం నుంచి వృద్ధురాలు మందుల కోసం తెనాలి పట్టణానికి వచ్చి తిరుగు పయనం కోసం నాలుగు వరసల రోడ్డులోని ఆటో స్టాండ్ వద్దకు చేరుకుని అదృశ్యమయ్యారు. రెండ్రోజుల తర్వాత ఆమె ఆటోనగర్ శివారులోని పంట కాలువలో మృతదేహంగా కనిపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నాలుగు వరసల రోడ్డులోని కెమెరాలు ఆధారంగా కనిపించాయి. కానీ విచారిస్తే అవి పని చేయడం లేదని తెలిసింది. దాంతో ఇతర మార్గాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ కెమెరాలే పని చేసి ఉంటే కేసు గంటల వ్యవధిలో పరిష్కారమయ్యేది. రాజధాని కేంద్రంలో పర్యవేక్షణ చేసేలా తెనాలిలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో గతంలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాల్లో అత్యధిక శాతం పని చేయడం లేదని తెలుస్తోంది. వాటిల్లోనే నాలుగు వరసల కూడలి కెమెరాలు కూడా ఉన్నాయి. తెనాలి మండలంలోని ఒక దేవాలయం వద్ద, పట్టణంలోని కాలనీల్లో ఆరు గృహాల్లో ఒకే రోజు రాత్రి చోరీలకు యత్నాలు జరిగిన సందర్భాల్లోనూ ఆయా చోట్ల ఉన్న కెమెరాలు పని చేయలేదు.

తెనాలి నాలుగు వరసల రోడ్డులో అలంకారంగా నిఘా నేత్రాలు

ప్రధాన భూమిక ఇవే..

తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 నుంచి 100 వరకు కెమెరాలను ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలు దాతల సాయంతో గతంలో ఏర్పాటు చేశారు. కొంత కాలం తర్వాత అవి పని చేయడం లేదు. ఆ విధంగా కాకుండా కెమెరాల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రతి వారం వాటిని పర్యవేక్షించే విధానం అవసరం. వాస్తవానికి కొంత కాలంగా పోలీసులు పరిష్కరించిన అనేక హత్యలు, దొంగతనాలు, చోరీ యత్నాలు తదితర కేసుల్లో ప్రధాన భూమిక పోషించింది కెమెరాలే. పోలీసులు ఏర్పాటు చేయించిన వాటినే కాకుండా గృహ సముదాయాలు, వ్యాపార సంస్థలు వంటి చోట్ల ఉన్న నిఘా నేత్రాల పని తీరును కూడా సంబంధితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకోవాల్సిన అవసరాన్ని పలు సంఘటనలు స్పష్టం చేశాయి. పోలీస్ విభాగం తరఫున, ప్రజలు ఏర్పాటు చేయించుకున్న అన్ని కెమెరాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు అవసరమైన చోట్ల కొత్తవి ఏర్పాటు చేయిస్తున్నామని డీఎస్పీ బి.జనార్దనరావు తెలిపారు.

పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం తగదు

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే : మున్సిపల్ కార్మికుల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పట్టణంలోని ఇంటింటా నుంచి సేకరించిన చెత్తను పూర్తిగా తరలించాలని కమిషనర్ రామ అప్పలనాయుడు సూచించారు. ఆయన గురువారం పట్టణంలో పర్యటించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయంగా అదనపు కార్మికులను నియమించినట్లు చెప్పారు. వీరి సేవలు వినియోగించుకుని కాలువలు శుభ్రం చేయాలన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ వారధి మరమ్మతు పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం తగదన్నారు.

వాహన చోదకులకు సూచనలిస్తున్న కమిషనర్ రామ అప్పలనాయుడు

తాగునీటి ఇబ్బందులు తీర్చాలని వినతి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : తాగునీరు సరిపడ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు టిడ్కో గృహాల లబ్ధిదారులు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడుకు చెప్పి వాపోయారు. వీరు ఆయన్ను గురువారం ఛాంబర్లో కలిసి మాట్లాడారు. గృహాల సమీపంలోని కాలువపై నుంచి నాలుగు వరసల రోడ్డుకు చేరుకోవడానికి వంతెన నిర్మించాలని కోరారు. తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలకు మున్సిపల్ అధికారులు పరిష్కారం చూపుతారని కమిషనర్ వారికి తెలిపారు. వంతెన నిర్మాణం గురించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినట్లు ఆయన గుర్తు చేశారు. టిడ్కో గృహాల నిర్మాణాలను ఇంకా మున్సిపాలిటీకి అప్పగించ లేదన్నారు.

మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే నష్టం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : దేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకోవాలని, భిన్నత్వంలో ఏకత్వ అంశాన్ని గుర్తించాలని తెనాలి దొడ్డపనేని ఇందిర పురపాలక బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాఘవయ్య తెలిపారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంజాబీ భాష, ఇతర అంశాలను పద్మ వివరించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే కలిగే నష్టాలను ఎస్సై అబ్రహాం వివరించి, సమాచారం తెలిస్తే పెద్దలకు, వారి ద్వారా పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడు రాఘవయ్య

సందడిగా ఆత్మీయ సమ్మేళనం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తెనాలి వీఎస్ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కళాశాలలో 1973-76 సంవత్సరాల్లో బీకామ్ చదివిన తెలుగు మీడియం విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. తెనాలిలోని గౌతమ్ గ్రాండ్ వేదికగా గురువారం సమావేశమై ఆనాటి జ్ఞాపకాలను పరస్పరం పంచుకున్నారు. అందరూ దాదాపు 70 ఏళ్లు పైబడిన వారు కావడం విశేషం. తిరిగి మరో మారు కుటుంబాలతో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమతో పాటు చదివిన కొంత మంది మృతి చెందడంతో వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. జహీర్, మస్తానయ్య నాయుడు పర్యవేక్షించగా బాష్సాల్, రామ్మోహన్, అశోక్ కుమార్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల బృంద చిత్రం

క్రీడలతో మానసిక, శారీరక వికాసం

దుగ్గిరాల, న్యూస్‌టుడే: క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదం చేస్తాయని చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ చందు రామారావు అన్నారు. కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల క్రీడలను గురువారం ఆయన ప్రారంభించారు.

కార్మికుల వేతనాలు పెంచాలి

పొన్నూరు, న్యూస్‌టుడే: నిత్యావసర ధరలు పెరిగాయని, అందుకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గురువారం పొన్నూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులు

వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు

పొన్నూరు, న్యూస్‌టుడే: రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఎం.రమేషుబాబు పేర్కొన్నారు. గురువారం నిడుబ్రోలు వంద ఎకరాల మంచినీటి చెరువును ఆయన పరిశీలించి మాట్లాడారు. తాగునీటి చెరువులో సామర్థ్యం మేర నీటిని నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పుర ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఏఈ షేక్ హసీనా, ఇంజినీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు:

ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ రమేషుబాబు

సామాజిక మాధ్యమాల్లో వైరల్

చేబ్రోలు, న్యూస్‌టుడే : విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేసిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై వీర నారాయణ గురువారం వెల్లడించారు. వడ్లమూడిలో ఈ నెల 5న భరత్ అనే విద్యార్థిపై 9 మంది యువకులు దాడి చేశారు. నాలుగు రోజుల తరువాత దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పరిమల్ రిహాన్, ఆదర్శ్ బాబు, సోమశేఖర్, తిరుపతిరావు, బాలకోటేశ్వరరావు, బాలసాయిరామ్, సాయిఅమర్నాథ్‌ను నారాకోడూరు సమీపంలో పట్టుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని.. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్సై తెలిపారు.

మెరుగు దుకాణంలో చోరీ

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తెనాలిలోని బాలాజీ రావుపేటలో ఇత్తడి, రాగి వస్తువులకు మెరుగు వేసే దుకాణంలో చోరీ జరిగింది. ఈ నెల 10న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి వస్తువులు దొంగతనం చేశారు. సుమారు రూ.60 వేలు విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు నిర్వాహకుడు అబ్దుల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కరిముల్లా, సిబ్బంది గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని వీధిలోనే ఈ దుకాణం ఉంటుంది.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై కరిముల్లా

కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తెనాలి పడవల కాలువలో సుమారు 55 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు త్రీ టౌన్ పోలీసులకు గురువారం సమాచారం ఇచ్చారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, ఎర్ర చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నారని, మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

దాడి కేసులో నిందితుల అరెస్టు

చేబ్రోలు, న్యూస్‌టుడే: ఈ నెల 9న గుండవరంలో పాత గొడవల నేపథ్యంలో వెంకటేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన ఎస్.గోపి, శ్రీకాంత్, టి.గోపి అనే ముగ్గురు కత్తితో దాడి చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను బుధవారం రాత్రి నారాకోడూరులో అరెస్టు చేశారు. గురువారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సైలు వీరనారాయణ, ఈశ్వరరావు తెలిపారు.

HEALTH HOSPITALS

అమ్మతనంలో.. ప్రతీ క్షణాన్ని ఆశ్వాదించండి...

డా॥ జ్యోత్స్న వినుకొండ
M.B.B.S., M.S. (OBG), FMAS
Obstetrician & Gynaecologist
Laparoscopic Surgeon

ప్రతి రోజు :
ఉ॥ గం॥ 9-00 ల నుండి
మ॥ గం॥ 2-00 ల వరకు
సా॥ గం॥ 5-00 ల నుండి
రా॥ గం॥ 8-00 ల వరకు

గైనకాలజీ హెల్త్ ప్యాకేజి
మరియు గైనకాలజీ కన్సల్టేషన్
కేవలం రూ. 1799/- లు మాత్రమే

గైనిక్ సమస్యలకు
అడ్వాన్స్‌డ్ ల్యాపరోస్కోపిక్ సర్జరీలు
మన హెల్త్ హాస్పిటల్స్ నందు

- స్త్రీలలో రుతుక్రమ సమస్యలు
- నొప్పిలేని ప్రసవము మరియు అన్ని రకముల ప్రసూతి సమస్యల వైద్య సేవలు
- హై రిస్క్ ప్రెగ్నెన్సీ
- పాలిసిస్టిక్ ఓవరీ చికిత్స
- అండాశయంలో ఏర్పడిన కంతులకు
- గర్భసంచి ఆపరేషన్లు (హిస్టెరెక్టమి)
- సంతానలేమి సమస్యలు

24/7

హెల్త్ హాస్పిటల్స్, తెనాలి
✆ 08644 - 222229, 226060
Cell : 7036505555

(c) eenadu

గుంటూరు తూర్పు

నిధి పోర్టల్ ద్వారా బిల్లులు ప్రాసెస్ చేయాలి

నగరపాలక సంస్థ: ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్ వర్క్స్ బిల్లులను తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని, ఇంజినీరింగ్ అధికారులు, ఆపరేటర్లు ఈ విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం జీఎంసీ కౌన్సిల్ హాల్‌లో నిధి పోర్టల్ బిల్లుల అప్‌లోడ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీ సీఎఫ్ఎంఎస్ అధికారులతో ఇంజినీరింగ్, అకౌంట్స్, ఆడిట్ అధికారులు, ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పరిపాలనలో, అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపుల పారదర్శకతకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన నిధి పోర్టల్‌లో డిజిటల్ ఎం.బుక్, ఇతర వివరాలు అప్‌లోడ్ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... (కిలో ఒక్కింటికి రూ.ల్లో) టమాట 14, వంగ 19, బెండ 30, పచ్చిమిర్చి 36, కాకర 46, క్యారెట్ 27, క్యాబేజీ 18, బీర 26, దొండ 45, బంగాళదుంప 20, ఉల్లిపాయలు 24, గోరు చిక్కుడు 36, దోస 35, పొట్ల 27, చామ 24, గోంగూర 10, తోటకూర 15, చుక్కకూర 15, మెంతికూర 5, కొత్తిమీర 20, బీట్‌రూట్ 25, కీర 45, క్యాప్సికం 60, అల్లం 75, ఫ్రెంచి బీన్స్ 65, సొర 10, అరటి 8. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
94406 38515, 80085 73097

స్పందన: వాసవినగర్ ప్రధానరోడ్డులో చెత్తకుప్పలు ఉండటంతో అపరిశుభ్రత నెలకొందని స్థానికుడు వేణుబాబు 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్ దృష్టికి తీసుకెళ్లడంతో చెత్తకుప్పలు తీయించి తరలించారు. ☛ నందివెలుగురోడ్డు మారుతీనగర్‌లో సైడు కాలువల్లో పూడికలు చేరి మురుగునీటి పారుదలకు ఆటంకం కలుగుతోందని స్థానికుడు కిరణ్ 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్య ప్రజారోగ్య విభాగం అధికారులకు తెలియజేయడంతో పూడికలు తీయించారు. **- న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ**

గ్యాంగ్‌వర్క్‌లు ఇలాగేనా చేసేది?

కమిషనర్ ఆదేశాలను పట్టించుకోని ప్రజారోగ్య అధికారులు

న్యూస్‌టుడే – నగరపాలక సంస్థ

డివిజన్‌లు	: 57
వార్డు సచివాలయాలు	: 206
పారిశుద్ధ్య కార్మికులు	: 2,200
సైడుకాలువల వ్యవస్థ	: 900 కి.మీపైగా

జామియానగర్ కాలువల్లో పెద్దఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలు

నగరంలో అనేక ప్రాంతాల్లో గ్యాంగ్‌వర్క్‌లు చేసి మధ్యాహ్నం వేళ ప్రధాన, అంతర్గత కాలువల్లో పూడికలు తీయించాలని కమిషనర్ ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇంటింటి చెత్త సేకరణ సహా.. కాలువల శుభ్రతపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. కాలువల్లో పూడికలు పేరుకుపోయి మురుగునీరు రోజులపాటు స్తంభిస్తోంది. ఫలితంగా దోమల వ్యాప్తి పెరుగుతోంది. నందివెలుగు రోడ్డు జామియానగర్, బాలాజీనగర్, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో అయితే కాలువల్లో పూడికలు తీసి నెలలవుతోందని స్థానికులు చెబుతున్నారు.

ఉపయోగం ఏదీ?

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపడుతున్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి నెలా ఒక శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో స్వచ్ఛత కనిపించడం లేదు. మధ్యాహ్నం వేళల్లో తప్పకుండా ప్రతి డివిజన్‌లో గ్యాంగ్‌వర్క్‌లు చేయించాల్సి ఉన్నా.. కిందిస్థాయిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజారోగ్య అధికారుల పర్యవేక్షణ సైతం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఉదయం రహదార్లు, వీధుల శుభ్రతతోపాటు ఇంటింటి చెత్త సేకరణ, తరలింపు చేయాలి. మధ్యాహ్నం గ్యాంగ్‌వర్క్‌లు ఏర్పాటు చేసి కాలువల్లో పూడికలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో 22గా ఉన్న పారిశుద్ధ్య డివిజన్లను 57కు పెంచారు. రోజువారీ వేతనం కింద 450 మంది కార్మికులను తీసుకున్నారు. అయినా.. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు.

హాజరు నమోదులో అవకతవకలు..

పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు అవకతవకలకు పాల్పడుతున్నారు. రెగ్యులర్ కార్మికుల్లో కొందరు వయసు పైబడిన వారి స్థానంలో వేరే కార్మికులను పంపుతున్నారు. ఇలా అన్ని డివిజన్లలో కలిపి 30కుపైగా రెగ్యులర్ కార్మికుల నుంచి రూ.10 వేల చొప్పున వసూళ్లకు దిగుతున్నారు. మొదటి తేదీ జీతం రాగానే ఆయా మొత్తాలు తమకు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. రోజువారీ వేతనంపై తీసుకున్న కార్మికులు ఎక్కడ పని చేస్తున్నారో తెలియని పరిస్థితి.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

అర్జీలు స్వీకరిస్తున్న మేయర్ కోవెలమూడి రవీంద్ర

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మేయర్ కోవెలమూడి రవీంద్ర చెప్పారు. గురువారం మంగళగిరి తెదేపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత జిల్లాల అధికారులు, సిబ్బందికి పంపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగరాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.

ప్రకటనల బోర్డుల తొలగింపు

ఈనాడు కథనానికి స్పందన

పట్నంబజారు, న్యూస్‌టుడే: తూర్పు విభాగపు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన పబ్లిసిటీ బోర్డుల్ని గురువారం అధికారులు తొలగించారు. ఈ నెల 10న 'ఈనాడు'లో ప్రచురితమైన 'ట్రాఫిక్ పోలీసుల తీరు.. నగరవాసుల బేజారు' చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. ఆక్రమణలతోపాటు, బోర్డులు తొలగించటంతో రోడ్డంతా విశాలంగా కనిపిస్తోంది. కింగ్స్ హోటల్ సెంటర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ స్థలం మీదుగా బీఆర్ స్టేడియం వైపు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఎన్టీఆర్ స్టేడియం సొసైటీ ఓటర్ల జాబితా ప్రకటన

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జీఎంసీ ఎన్టీఆర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గం ఎన్నికల్లో భాగంగా మార్చి 1న పోలింగ్ జరుగుతున్నందున ఓటర్ల జాబితాను డీసీ, ఎన్నికల నిర్వహణ అధికారి సీహెచ్.శ్రీనివాస్ గురువారం ప్రకటించారు. బృందావన్‌గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో, రవీంద్రనగర్ స్విమ్మింగ్ పూల్ వద్ద నోటీస్‌బోర్డుపై ఉంచారు. శాశ్వత సభ్యత్వం ఉన్న 2,160 మంది ఓటర్లు జాబితాలో ఉన్నారని తెలిపారు.

గ్యారేజీని ప్రైవేటు సంస్థకు అప్పగించొద్దు

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు

పట్నంబజారు, న్యూస్‌టుడే: విద్యుత్తు బస్సుల పేరుతో గుంటూరు-2 డిపో గ్యారేజీని ప్రైవేటు సంస్థకు అప్పగించటాన్ని నిలిపివేయాలని జేఏసీ నాయకుడు టీవీజీ రవికుమార్ డిమాండ్ చేశారు. బస్టాండులో గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 11 డిపోల పరిధిలో 750 విద్యుత్తు బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా ఆర్టీసీలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వంద బస్సులు గుంటూరు-2 డిపో పరిధిలో కేటాయించి, అందుకుగాను గ్యారేజీని పూర్తిగా ఖాళీ చేయాలని చూస్తున్నారన్నారు. ఈ విధానాన్ని గుంటూరు-2 డిపో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. విద్యుత్తు బస్సుల్ని ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు డీవీ స్వామి, ఆర్.శ్రీనివాసరావు, టి.రమేష్‌రాజు, మకీనుల్లా, నవీన్‌కుమార్, మేరీ తదితరులు పాల్గొన్నారు.

కొవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: పేద మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందిస్తూ వారి సాధికారత కోసం గుంటూరు ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. కొవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో పేద మహిళల కోసం అంకమ్మనగర్‌లో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా భావించి కొవిడ్ ఫైటర్స్ అన్నదానం, పేద రోగులకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొవిడ్ సమయంలో 40 మంది యువకులతో ప్రారంభమైన ఈ ట్రస్ట్ 6 వేలకు పైగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. టైలరింగ్ శిక్షణ తరగతుల నిర్వహణ నిమిత్తం డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు 5, కసవర్తి రామోహనరావు రెండు కుట్టు మిషన్లు, కేఎస్ లక్ష్మణరావు ఒకటి ప్రకటించారు. లక్ష్మణరెడ్డి, జలీల్ అహ్మద్, ధనుంజయరెడ్డి, పఠాన్ అజ్గులా, ముజీబ్, హుస్సేన్ ఖాన్, ఆయేషా, రామారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి

మాట్లాడుతున్న మేయర్ కోవెలమూడి రవీంద్ర, పక్కన కమిషనర్ మయూర్ అశోక్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గుంటూరు మరోసారి జాతీయస్థాయి ర్యాంకు అందుకునేలా పారిశుద్ధ్యం మెరుగుపరచాలని.. ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది ప్రజా భాగస్వామ్యంతో కృషి చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర చెప్పారు. గురువారం జీఎంసీ కౌన్సిల్ కార్యాలయంలో కమిషనర్ మయూర్ అశోక్‌తో కలిసి ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల్లో ప్రజలు సంతృప్తి వ్యక్తంచేసే స్థాయిలో జరగాలన్నారు. వ్యర్థాల సేకరణ పక్కాగా ఉండాలని, రహదారులు, డివైడర్ల వద్ద చెత్త వేస్తున్నవారిపై అపరాధ రుసుం విధించాలన్నారు. చెల్లించని వారి దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్, విద్యుత్తు కనెక్షన్లు తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్ మాట్లాడుతూ గ్యాంగ్‌వర్క్‌లు చేయించేలా పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్లు చొరవ చూపాలన్నారు. పుట్‌పాత్‌ల మరమ్మతులను ఎస్ఎస్‌లు పర్యవేక్షించాలని సూచించారు. సాయంత్రం నుంచి నగరంలో ప్రతి దుకాణం నుంచి వ్యర్థాల సేకరణ రూట్ ప్లాన్ ప్రకారం చేపట్టేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు. సమావేశంలో సీఎంవోహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, వీపీఎస్ డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు చౌర్యం.. రూ.3.51 లక్షల జరిమానా

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: విద్యుత్తు చౌర్యంపై ఆకస్మిక తనిఖీలు చేసి రూ.3.51 లక్షల జరిమానా విధించామని విద్యుత్తుశాఖ విజిలెన్స్ అధికారులు తెలిపారు. విద్యుత్తు భవన్‌లో గురువారం వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్ఈ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పెదనందిపాడు సెక్షన్ అనపర్రు, అన్నవరం, కొప్పర్రు పాడు పాలపర్రు, పుసులూరు, రాజుపాలెం, రావిపాడు, ఉప్పలపాడు, వరగాని గ్రామాల్లో తనిఖీలు చేశామని చెప్పారు. మీటరు ఉన్నా.. అక్రమంగా విద్యుత్తు వాడుతున్న ఇద్దరు, వినియోగించినదానికంటే తక్కువ వచ్చిన ఒకరు, అనుమతించిన లోడుకంటే అదనంగా వాడుతున్న 84 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. భారత విద్యుత్తు చట్టం సెక్షన్ 135 ప్రకారం పని చేయని మీటరు నుంచి విద్యుత్తు వాడుకున్నా, ఉండాల్సిన మీటర్‌కు బదులు వేరే దానిని బిగిస్తున్నా చౌర్యం కింద పరిగణిస్తామన్నారు. విద్యుత్తు చౌర్యంపై ప్రజలు 94408 12263, 94408 12361 నంబర్లకు నేరుగా సమాచారం ఇవ్వాలని లేదా వాట్సప్ ద్వారా తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అధికారులు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ప్రసాదు, మురళీకృష్ణ, శివశంకర్, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కళాశాలల్లో భద్రత చర్యలు బలోపేతం చేయండి

గుంటూరు నేరవార్తలు: చేబ్రోలు మండలంలోని ఓ కళాశాలలో ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులంతా కలిసి క్రూరంగా దాడి చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవన్‌కుమార్, సమీర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు చేసి దాడి చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు.

కార్మికుల భద్రతకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం

మాట్లాడుతున్న సూర్యనారాయణ రాజు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ కార్మికుల భద్రత కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ అడ్వైజరీ ఆన్ బిల్డింగ్ లేబర్ ఛైర్మన్ పాటూరి సూర్యనారాయణరాజు చెప్పారు. భాజపా ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని గురవయ్య హైస్కూల్లో కేంద్ర బడ్జెట్‌పై కార్మికులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు కార్డు తీసుకుంటే రూ. 2 లక్షల ప్రమాద బీమా కల్పించారని, ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చారన్నారు. నేతలు సుబ్బారావు, ప్రసాదు, రంగరాజు, మాధవరావు, శ్రీనివాసరెడ్డి, నాగమల్లేశ్వరి, హరిపావని, నాగరాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కంకర వేసి వదిలేశారు..

శివారు ప్రాంతంగా పేరొందిన గాంధీనగర్ 4వ లైను రోడ్లు కంకరరాళ్లతో దర్శనమిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట అధికారులు రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కంకర తోలించి చదును చేయించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతవాసుల కష్టాలు మొదలయ్యాయి. వాహనదారులు, పాదచారులు కంకర రాళ్లపై పడి గాయాల పాలవుతున్నారు. దుమ్ము, ధూళి ఇళ్లల్లోకి వస్తోంది. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

ప్రమాదకరంగా విద్యుత్తు ఫ్యూజు బాక్సు

రేకపల్లివారి వీధి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏర్పాటు చేసి ఫ్యూజు బాక్స్ మూతలు తెరిచి ఉన్నాయి. ఇటుగా పిల్లలు, పెద్దలు, మహిళలు రాకపోకలు సాగిస్తుంటారు. రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, గుంటూరు నేరవార్తలు**

ప్లాస్టిక్ వ్యర్థాలు.. ప్రవాహానికి అడ్డంకులు

నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వీటిని ఎక్కడబడితే అక్కడ పారబోస్తున్నారు. ప్రధాన మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాల మేటలు కనిపిస్తున్నాయి. దేవాలయాలు, పాఠశాలల సమీపాల్లో ఉన్న కాలువల్లో బాగా పేరుకుపోతున్నాయి. పొన్నూరు రోడ్డు, ఐపీడీ కాలనీ, చౌత్రా సెంటర్ తదితర ప్రాంతాల్లోని మురుగు కాలువల్లో నీరు ముందుకు కదలడం లేదు. దీంతో దుర్వాసన వస్తోంది. దోమల బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారు. **- న్యూస్‌టుడే, గుంటూరు నగరం**

పొన్నూరు రోడ్డులోని సాయిబాబా గుడి సమీపంలోని కాలువలో...

ఆర్వీఆర్‌జేసీ విద్యార్థులకు అరుదైన అవకాశం

సమిట్‌కు పత్రాలు అందుకున్న విద్యార్థులతో కళాశాల కార్యదర్శి గోపాలకృష్ణ తదితరులు

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు దిల్లీలో జరగనున్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఏఐ సమిట్‌లో పాల్గొనే అరుదైన అవకాశం తమ కళాశాల విద్యార్థులకు దక్కిందని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. సమిట్‌లో పాల్గొనేందుకు అధికారిక ఆమోదపత్రాలు అందుకున్న విద్యార్థులను గురువారం కళాశాలలో అభినందించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ విభాగం తృతీయ సంవత్సరం విద్యార్థులు పఠాన్, రాఫియా, దూళిపాళ్ల నేహాలు సమిట్‌లో పాల్గొంటారన్నారు. వీరిని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కోశాధికారి కృష్ణప్రసాదు, ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

చెక్‌పోస్టుల వద్ద భద్రత తనిఖీ

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వెలగపూడికి వెళ్లే ప్రధాన రహదారులు, చెక్‌పోస్టుల వద్ద భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును గురువారం ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ పరిసరాలతోపాటు చెక్‌పోస్టుల వద్ద భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత అనుమతించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీలు అజీజ్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, పోలీసు అధికారులు ఉన్నారు.

గుమస్తా అదృశ్యంపై కేసు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: భవానీపురం వద్ద సిమెంట్ కంపెనీ గోదాము గుమస్తా, పాతగుంటూరుకు చెందిన శ్రీనివాసరావు ఈ నెల 11 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశామని నగరంపాలెం సీఐ సత్యనారాయణ తెలిపారు.

రైలుపేటలో బాలుడు: నెహ్రూనగర్, న్యూస్‌టుడే: రైలుపేటకు చెందిన 13 ఏళ్ల సుమంత్ ఈ నెల 5న అలిగి వెళ్లిపోయాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తపేట సీఐ వీరయ్యచౌదరి తెలిపారు.

లాటరీ టికెట్ల విక్రేత అరెస్టు

పట్నంబజారు, న్యూస్‌టుడే: పాతగుంటూరు మణిహోటల్ సెంటర్‌లో సింగిల్ నెంబరు లాటరీ విక్రయిస్తున్న జోషి అనే యువకుడిని గురువారం పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. లాటరీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం రానివ్వకండి

ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే: రంజాన్ నేపథ్యంలో మసీదుల వద్ద విద్యుత్తు సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ సూచించారు. క్యాంప్ కార్యాలయంలో విద్యుత్తు అధికారులతో సమావేశమయ్యారు. మసీదుల వద్ద విద్యుత్తు పరిస్థితిపై ఆరా తీశారు. లైన్లలో లోపాలుంటే వెంటనే సరిదిద్దాలన్నారు.

యూబీఐ రిటైల్ పాయింట్ బ్రాంచి ప్రారంభం

కలెక్టరేట్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టాభిపురంలో ఏర్పాటుచేసిన రిటైల్ లోన్‌పాయింట్ బ్రాంచిని బ్యాంకు విజయవాడ జోనల్ హెడ్ సి.వి.ఎన్.భాస్కర్‌రావు గురువారం ప్రారంభించారు.

రోడ్లేసినా ఏం లాభం?

రహదారి పక్కన కార్ల పార్కింగ్

ఒకవైపు రహదారులు నిర్మిస్తుంటే.. మరోవైపు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. నగరంలో రద్దీ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.కోట్లతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించారు. కొన్నిచోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తపేట, పొత్తూరివారి తోట, మాయాబజారు, సాంబశివపేట, రైలుపేట, లాలాపేట, పట్నంబజారు తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతేడాది మాయాబజారు, జియావుద్దీన్ మున్సిపల్ కాంప్లెక్స్ ప్రాంతంలో రూ.లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మించారు. ఆ సమయంలో ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. రెండువైపులా కాలువల వరకు రోడ్డు వేశారు. నెల రోజులు తిరగకుండానే వ్యాపారులు సగం రోడ్డును ఆక్రమించారు. మరమ్మతులకు గురైన కార్లు, పనికిరాని వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. వాహనాలు ముందుకు కదలటానికి వీల్లేకుండా పాత సామగ్రి, వాహనాల విడిభాగాలు రహదారి పక్కన ఉంచుతున్నారు. జియావుద్దీన్ మున్సిపల్ కాంప్లెక్స్ ఉన్న రోడ్డులో ఆక్రమణల కారణంగా నడిచేందుకు వీల్లేని పరిస్థితి. **- న్యూస్‌టుడే, గుంటూరు నగరం**

సిమెంట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు

రెండో రోజూ కొనసాగిన వ్యాక్సినేషన్

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: హజ్‌కు వెళ్తున్న యాత్రికులకు జీజీహెచ్‌లో రెండో రోజు గురువారం మెడికల్ స్క్రీనింగ్ చేసి, వ్యాక్సినేషన్ వేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ, వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి శ్రావణ్‌బాబు పర్యవేక్షణలో రెండోరోజు 157 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వోను సత్కరించారు. రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ హాజీ హసన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మూడు వంతెనల వద్ద ముంపు తప్పిస్తాం

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జీఎంసీ పరిధిలోని మూడు వంతెనల వద్ద వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా రైల్వేశాఖ నిర్మాణ పనులు ప్రారంభించాలని.. ఆ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించేందుకు జీఎంసీ చర్యలు తీసుకుంటుందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. గురువారం జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో రైల్వే ఇంజినీరింగ్, జీఎంసీ ప్రణాళిక అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు వంతెనల వద్ద వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరిష్కార మార్గంగా రైల్వే శాఖ అవుట్‌ఫాల్ డ్రెయిన్ నిర్మించాల్సి ఉందన్నారు. ఈ మార్గంలో సుమారు 124 ఆక్రమణలు గుర్తించి, వారిలో 91 మందికి కొర్నెపాడు లేఔట్‌లో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించామన్నారు. వారికి స్థలాలు చూపి, అక్కడికి వెళ్లేలా జీఎంసీ పట్టణ ప్రణాళిక, ఉపాసెల్ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. సమావేశంలో సీపీ రాంబాబు, ఏసీపీ రెహ్మాన్, రైల్వే గతిశక్తి సీనియర్ సెక్షన్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు, ఏఈ సతీష్‌కుమార్, జేఈ మహమ్మద్ అలీ పాల్గొన్నారు.

కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం

నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల సంక్షేమానికి అండగా ఉంటామని కమిషనర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రజారోగ్య విభాగం కార్మికురాలు జి.కొండమ్మ, ఇంజినీరింగ్ విభాగం ఫిల్టర్ బెడ్ ఆపరేటర్ ఎ.చైతన్య కుటుంబ సభ్యులకు రూ.8 లక్షల చొప్పున బీమా పరిహార చెక్కులను గురువారం కమిషనర్ ఛాంబర్‌లో అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు గతంలో రూ.9 లక్షల చొప్పున వారి అకౌంట్లకు జమ చేసినట్లు తెలిపారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. Website:https://www.shriramfinance.in./auction
జోనల్ ఆఫీస్: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్, గోరంట్ల, గుంటూరు - 522034. మరియు బ్రాంచి ఆఫీస్ : గుంటూరు-1

శ్రీ రావి నాగేశ్వరరావు గారికి చెందిన స్థిరాస్తుల వేలం అమ్మకపు నోటీసు

సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) నందలి నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఈ-వేలం అమ్మకం ప్రకటన.

... తేదీ 17.03.2026 ... రూ. 1,03,88,183/- ... SARFAESI ... 24.01.2023 ...

అగ్రిమెంట్ నెం. GUNBRTF1610300019

అగ్రిమెంట్ నెం.	ఆస్తి యొక్క రిజర్వు ధర	ఇ.ఎం.డి మొత్తం	ఇ.ఎం.డి చెల్లించు విధానం	బిడ్ పెంపుదల మొత్తం	వేలం తేది	ఇ.ఎం.డి చెల్లించు తేది	ఆస్తి తనిఖీ చేయు తేది
GUNBRTF1610300019	రూ. 47,56,000/- (అక్షరాల నలభై ఏడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు మాత్రమే)	రూ. 4,75,600/- (అక్షరాల నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే) (రిజర్వు ధరలో 10%)	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరిట డిడి రూపంలో చెల్లించవలెను.	రూ. 10,000/-	17.03.2026	16.03.2026	15.03.2026

... https://eauctions.Samil.in/home ... https://www.shriramfinance.in/auction ...

ప్రదేశం : గుంటూరు, తేది: 12.02.2026. సం/- (అధీకృత అధికారి)

గుంటూరు పశ్చిమ

ఎన్టీఆర్ స్టేడియం సొసైటీ ఓటర్ల జాబితా ప్రకటన

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జీఎంసీ ఎన్టీఆర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గం ఎన్నికల్లో భాగంగా మార్చి 1న పోలింగ్ జరగనున్నందున ఓటర్ల జాబితాను డీసీ, ఎన్నికల నిర్వహణ అధికారి సీహెచ్.శ్రీనివాస్ గురువారం ప్రకటించారు. బృందావన్‌గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో, రవీంద్రనగర్ స్విమ్మింగ్ పూల్ వద్ద నోటీస్‌బోర్డుపై ఉంచారు. శాశ్వత సభ్యత్వం ఉన్న 2,160 మంది ఓటర్లు జాబితాలో ఉన్నారని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80086 22566, 97042 53525, 80085 74897

కాలువలో పూడికతీత: కృష్ణబాబు కాలనీ దగ్గరున్న సైడ్ డ్రెయిన్‌లో మురుగు ముందుకు కదలడంలేదు. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా జీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ బుల్లయ్య దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని పంపి పూడిక తీయించి సమస్య పరిష్కరించారు.

వ్యర్థాల తొలగింపు: నగరంపాలెం వీధుల్లో చెత్తతో కూడిన వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా జీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బంది సాయంతో వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకున్నారు. - **న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: పేద మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందిస్తూ వారి సాధికారత కోసం గుంటూరు ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. కొవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో పేద మహిళల కోసం అంకమ్మనగర్‌లో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: సాయిబాబా రోడ్డు ఫీడర్‌లో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని డీఈఈ గురవయ్య తెలిపారు. విద్యానగర్ ఒకటో లైన్, కల్యాణి రోడ్డు, సాయిబాబా రోడ్డు, తపాలా కార్యాలయం ప్రాంతం, రింగ్ రోడ్డు, పట్టాభిపురం మెయిన్ రోడ్డు, జార్జ్‌పేట, కృష్ణనగర్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామన్నారు.

నగరం విస్తరిస్తున్నా.. వసతులు కరవు

శివారు కాలనీల్లో ప్రజలకు తప్పని ఇబ్బందులు

గోరంట్ల, న్యూస్‌టుడే

గుంటూరు నగరం నలువైపులా వేగంగా విస్తరిస్తుంది. ప్రధానంగా ఇన్నర్‌రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవనాలే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొత్తగా చాలా కాలనీలు ఏర్పడ్డాయి. వందలాది ఇళ్లు, అపార్ట్‌మెంట్లు వెలిసి.. జనాభా విపరీతంగా పెరిగినా కనీస మౌలిక వసతులు కరవయ్యాయని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎటు చూసినా మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. కనీసం మురుగునీటి పారుదల అయ్యేందుకు కనీసం కాలువలు కంటికి కనిపించవు. ఆయా భవనాల నుంచి వస్తున్న మురుగునీరు కొంత దూరం పారుదల అయ్యాక ఖాళీ స్థలాల్లో చేరుతుంది. అక్కడ నుంచి ఎటూ వెళ్లే మార్గం లేక రోజుల తరబడి అక్కడే నిలిచిపోయి పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి.

వర్షాకాలం.. రోడ్లు స్థలాలు ఏకం.. ప్రస్తుతం వర్షాలు లేవు కాబట్టి మట్టిరోడ్లు కనిపిస్తున్నాయి. రాకపోకలకు కాస్తంత ఇబ్బందులు పడుతున్నా సాగిపోతుంది. వర్షాకాలంలో అయితే రోడ్లపై నడవలేని పరిస్థితి. బురదమయంగా మారతాయి. పల్లపు ప్రాంతాలైతే వర్షపునీరు చేరి రాకపోకలు సాగించడానికి వీలుండడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

★ చాలా ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. బయట ట్యాంకర్ల నుంచి నీటిని తెచ్చుకుని వాడుకుంటున్నారు.

★ ఖాళీ స్థలాలైతే చెరువులను తలపిస్తాయని స్థానికులంటున్నారు. ఎక్కడా మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపునీరు ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలను ఆక్రమిస్తుంది. కనీస వసతులైన రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానికంగా ఉన్న బహుళ అంతస్తుల భవనాల వాసులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికైనా స్పందించి శివారు కాలనీల్లో కనీస వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మల్లికార్జునపురంలో మట్టి రోడ్లు ఇలా..

ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి పెరిగిన జమ్ము

ధర వరలు

కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.ల్లో): టమాట 14, వంగ 24, బెండ 30, పచ్చిమిర్చి 38, కాకర 46, బీర 40, క్యాలీఫ్లవర్ 23, క్యాబేజి 18, క్యారెట్ 26, దొండ 45, బంగాళదుంప 20, ఉల్లిపాయలు 24, గోరుచిక్కుళ్లు 36, దోస 35, సొర 14, పొట్లకాయ 27, అరటికాయ 10, పెద్ద చిక్కుళ్లు 50, బీట్‌రూట్ 25, మునగ 16, కీరదోసకాయ 45, బీన్స్ 65, క్యాప్సికం 60, కొత్తిమీర 20, ఆకుకూరలు 15, నిమ్మకాయలు 45, అల్లం 75, వెల్లుల్లి 155.
- **న్యూస్‌టుడే, పట్టాభిపురం**

నేడు, రేపు నాటకోత్సవాలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: కే ఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి 14వ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్ర, శనివారాల్లో రోజూ సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. శుక్రవారం డాక్టర్ యర్రా నాగేశ్వరరావు విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తారన్నారు. అనంతరం రంగస్థల ప్రముఖుడు కావూరి సత్యనారాయణ శకుని శపథం ఏకపాత్రాభినయం, జరుగుల రామారావు దర్శకత్వం వహించిన 'అంతా మంచివారే కానీ..' నాటక ప్రదర్శన ఉంటాయని చెప్పారు. శనివారం నాడు మాజీ మంత్రి గౌతు శ్యామ్‌సుందర్ శివాజీకి డాక్టర్ కాసరనేని సదాశివరావు ఆత్మీయ పురస్కార ప్రదానం, తర్వాత మల్లాది భాస్కర్ దర్శకత్వంలో హైదరాబాద్ కళాకారులు 'ఆవేశంలో ఆనందం' హాస్యనాటిక ప్రదర్శన ఉంటాయని పేర్కొన్నారు.

ఉపాధి పనులు వేగవంతం చేయండి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధి హామీ (జీ రామ్‌జీ) పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండలాల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాలు విధిగా చేరుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి రోజూ, వారం వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. పూర్తి చేసిన పనులకు వెంటనే బిల్లులు అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఎంపీడీవోలు ఉపాధి హామీ పనులను పర్యవేక్షణ పక్కాగా ఉండాలన్నారు. వీసీలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీరాజ్ ఎస్ఈ జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గుంటూరు మరోసారి జాతీయ స్థాయి ర్యాంకు అందుకునేలా పారిశుద్ధ్యం మెరుగుపడాలని.. ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది ప్రజా భాగస్వామ్యంతో కృషి చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర చెప్పారు. గురువారం జీఎంసీ కౌన్సిల్ కార్యాలయంలో కమిషనర్ మయూర్ అశోక్‌తో కలిసి ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు ప్రజలు సంతృప్తి వ్యక్తంచేసే స్థాయిలో జరగాలన్నారు. వ్యర్థాల సేకరణ పక్కాగా ఉండాలని, రహదారులు, డ్రెయిన్లలో చెత్త వేస్తున్నవారిపై అపరాధ రుసుం విధించాలన్నారు. చెల్లించని వారి దుకాణాలకు ట్యాప్, విద్యుత్తు కనెక్షన్లు తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్ మాట్లాడుతూ గ్యాంగ్‌వర్క్‌లు చేయించేలా పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్లు దృష్టి సారించాలన్నారు. పుష్‌కార్ట్‌ల మరమ్మతులను ఎస్ఎస్‌లు పర్యవేక్షించాలని సూచించారు. సోమవారం నుంచి నగరంలో ప్రతి దుకాణం నుంచి వ్యర్థాల సేకరణ రూట్ ప్లాను ప్రకారం చేసేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు. సమావేశంలో సీఎంవోహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనారాయణ, వీఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మేయర్ రవీంద్ర, పక్కన కమిషనర్ మయూర్ అశోక్

రెండో రోజూ కొనసాగిన వ్యాక్సినేషన్

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: హజ్‌కు వెళ్తున్న యాత్రికులకు జీజీహెచ్‌లో రెండో రోజు గురువారం మెడికల్ స్క్రీనింగ్ చేసి, వ్యాక్సినేషన్ వేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ, వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి శ్రావణ్‌బాబు పర్యవేక్షణలో రెండోరోజు 157 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వోను సత్కరించారు. రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ హాజీ హసన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

హజ్ యాత్రికునికి వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది

ఆర్వీఆర్‌జేసీ విద్యార్థులకు అరుదైన అవకాశం

గుంటూరు రూరల్: ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు దిల్లీలో జరగనున్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఏఐ సమిట్‌లో పాల్గొనే అరుదైన అవకాశం తమ కళాశాల విద్యార్థులకు దక్కిందని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. సమిట్‌లో పాల్గొనేందుకు అధికారిక ఆమోదపత్రాలు అందుకున్న విద్యార్థులను గురువారం కళాశాలలో అభినందించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ విభాగం తృతీయ సంవత్సరం విద్యార్థులు పరాన్, రాఫియా, దూళిపాళ్ల నేహాలు సమిట్‌లో పాల్గొంటారన్నారు. వీరిని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కోశాధికారి కృష్ణప్రసాదు, ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

పత్రాలు అందుకున్న విద్యార్థినులతో కళాశాల కార్యదర్శి గోపాలకృష్ణ తదితరులు

ఖాళీ స్థలాలు.. స్థానికులకు అవస్థలు..

అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాల ఎదురుగా శ్రీరస్తు కన్వెన్షన్ రోడ్డులోని కేఎన్ఆర్ ఆసుపత్రి పక్కన ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు చెత్త, వ్యర్థాలకు నిలయంగా మారాయి. పిచ్చిమొక్కలు పెరిగి విషసర్పాలు సంచరిస్తున్నాయని సమీప గృహాల వారు భయాందోళనలు చెందుతున్నారు. ఖాళీ స్థలాల్లో వాడుక నీరు నిలిచి దోమల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

కాలువలు నిర్మించారు.. రోడ్డు పనులు మరిచారు

శ్రీనివాసరావుపేటలో నాలుగు నెలల క్రితం ఉన్న రోడ్డు, మురుగు కాలువలు పగలగొట్టారు. గుత్తేదారు రోడ్డు, కాలువల నిర్మాణ పనులు చేపట్టి సగంలో వదిలేశారు. స్థానికుల ఫిర్యాదుతో నెల క్రితం పనులు చేపట్టి మురుగు కాలువల నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా కంకర, డస్ట్ వేసి వదిలేశారు. దీంతో ఇటుగా వాహనాలు వెళ్తుంటే.. దుమ్ము లేస్తుంది. చెట్లు నరికి రోడ్డుపైనే వదిలేయడంతో ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోంది. రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, గుంటూరు నగరం**

పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి

మాట్లాడుతున్న జిల్లాపరిషత్తు సీఈవో జ్యోతిబసు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలో బహిరంగ మల విసర్జనను నివారించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లాపరిషత్తు సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. గుంటూరు జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో స్వచ్ఛ భారత్ మిషన్ అంశాలపై గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు డీపీఆర్‌సీ ఆధ్వర్యంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జ్యోతిబసు మాట్లాడుతూ ఎస్‌బీఎం నిధులతో నిర్మించిన వ్యక్తిగత కుటుంబ మరుగుదొడ్లను వినియోగించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. బహిరంగ మల విసర్జన చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలు, అంటు వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేసి గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని వివరించారు. ఘన వ్యర్థ పదార్థాల కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయికుమార్ మాట్లాడుతూ కార్యదర్శులు, సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో డీడీవోలు శ్రీదేవి, పిచ్చిరెడ్డి, గబ్రూనాయక్, డీఎల్‌పీవోలు శ్రీనివాసరావు, స్వరూపరాణి, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.

నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: కార్మికుల హక్కులను హరించే నూతన చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని ఏపీఎన్జీవో సంఘ నాయకులు నినదించారు. సార్వత్రిక సమ్మెక మద్దతుగా గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన హక్కులను కాపాడడమే సంఘ లక్ష్యమన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వేతన సవరణను జాప్యం చేయడం అన్యాయమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని, మెమో 57ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒప్పంద ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి రాఘవ జగదీశ్వరరావు, జిల్లా కార్యదర్శి కిలారు జగదీశ్వరరావు, జిల్లా కార్యదర్శి వి.శ్యాంసుందర్‌శ్రీనివాస్, నగర అధ్యక్షుడు ఎస్.పి.ఎస్.సూరి, ఆరోగ్య విస్తరణాధికారుల సంఘ అధ్యక్షుడు శేషగిరిరాజు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు, ప్రభుత్వ ఉద్యోగుల పింఛనర్ల సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, ప్రభుదాస్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో ఏపీఎన్జీవో సంఘం నాయకుల నిరసన

బీమా పరిహారం చెక్కులు అందజేత

నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల సంక్షేమానికి అండగా ఉంటామని కమిషనర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రజారోగ్య విభాగానికి చెందిన ప్రజారోగ్య కార్మికురాలు జి.కొండమ్మ, ఇంజినీరింగ్ విభాగం ఫిల్టర్ బెడ్ ఆపరేటర్ ఎ.చైతన్య కుటుంబ సభ్యులకు రూ.8 లక్షల చొప్పున బీమా పరిహార చెక్కులను గురువారం కమిషనర్ ఛాంబర్‌లో అందజేశారు.

గ్యాంగ్‌వర్క్‌లు చేసేది ఇలాగేనా?

కమిషనర్ ఆదేశాలను పట్టించుకోని ప్రజారోగ్య అధికారులు

న్యూస్‌టుడే - నగరపాలక సంస్థ

డివిజన్లు	: 57
వార్డు సచివాలయాలు	: 206
పారిశుద్ధ్య కార్మికులు	: 2,200
సైడుకాలువల పొడవు	: 900 కి.మీ.పైగా

నగరంలో అనేక ప్రాంతాల్లో గ్యాంగ్‌వర్క్‌లు చేసే మధ్యాహ్న వేళ ప్రధాన, అంతర్గత కాలువల్లో పూడికలు తీయించాలని కమిషనర్ ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇంటింటి చెత్త సేకరణ సహా.. కాలువల శుభ్రతపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. కాలువల్లో పూడికలు పేరుకుపోయి మురుగునీరు రోజులపాటు స్తంభిస్తోంది. ఫలితంగా దోమల వ్యాప్తి పెరుగుతోంది. సంపత్‌నగర్, జాకీర్‌హుస్సేన్‌నగర్, బాలాజీనగర్, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో అయితే కాలువల్లో పూడికలు తీసి నెలలవుతోందని స్థానికులు చెబుతున్నారు.

జామియానగర్ కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు

ఉపయోగం ఏదీ?

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపడుతున్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి నెలా ఒక శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. మధ్యాహ్నం వేళల్లో తప్పకుండా ప్రతి డివిజన్‌లో గ్యాంగ్‌వర్క్ చేయించాలని కమిషనర్ ఆదేశించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజారోగ్య అధికారుల పర్యవేక్షణ సైతం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఉదయం రహదారులు, వీధుల శుభ్రతతోపాటు ఇంటింటి చెత్త సేకరణ, తరలింపు చేయాలి. మధ్యాహ్నం గ్యాంగ్‌వర్క్‌లు చేయించాలి. కాలువల్లో పూడికలు ఏర్పాటు చేసేందుకు అవసరమైతే గ్యాంగ్‌వర్క్‌లు అవసరం ఉంది. గతంలో 22గా ఉన్న పారిశుద్ధ్య డివిజన్లు 57కు పెంచారు. రోజువారీ వేతనం కింద 450 మంది కార్మికులను తీసుకున్నారు. అయినా.. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం ఆ స్థాయిలో ఉండటం లేదు.

హాజరు నమోదులో అవకతవకలు..

పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు అవకతవకలు పాల్పడుతున్నారు. రెగ్యులర్ కార్మికుల్లో కొందరు వయసు పైబడిన వారి స్థానంలో వేరే కార్మికులను పంపుతున్నారు. ఇలా అన్ని డివిజన్లు కలిపి 30కుపైగా రెగ్యులర్ కార్మికుల నుంచి రూ.10 వేల చొప్పున వసూళ్లకు దిగుతున్నారు. మొదటి తేదీ జీతం రాగానే ఆయా మొత్తాలు తమకు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. రూ. వారీ వేతనంపై తీసుకున్న కార్మికుల ఎక్కడ పని చేస్తున్నారో తెలియని పరిస్థితి.

NOTICE
IN THE COURT OF THE IV ADDL. DIST. JUDGE GUNTUR
A.S. No. 151 / 2025
Between:
Ragam Bullaiah. ...Appellant
And
Vijaya Saradhi Housing Pvt.Ltd,Rep.by it's M.D.& Another. ....Respondents
To,
R-1: Vijaya Saradhi Housing(P) Limited Rep. by its Managing Director Syed Allabakshu, Having its business at D.No.6-11-42, 1/11 Arundelpet, Guntur.
R-2: Syed Allabakshu, S/o.Rasool,R/o.Flat No. 201, Mahendra Enclave Apartment, 4th Line, S.V.N. Colony, Gujjanagundla, Guntur.
పై అప్పీలు దావాలో మీరు హాజరు కావాలని నోటీసు నిమిత్తం ఈ కోర్టు వారు ది.27-02-2026న ఉదయం 10-30గం.లకు హాజరై మీ వాదనలు వినిపించుకోవలెను. లేనిచో ఎక్స్‌పార్టీగా తీర్పు చెప్పబడును.
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
వాయిదా తేదీ:27-02-2026
జాస్తి రంగారావు, న్యాయవాది, గుంటూరు.

బహిరంగ ప్రకటన
నా క్లయింటు అయిన గుంటూరు సిటీ, ఏటీ అగ్రహారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RACPC గుంటూరు శాఖ వారు తెలియజేయునది ఏమనగా... హెచ్‌టీయు315 41393652 గా బ్యాంక్ ఆఫ్ ఇండియా SME బ్రాంచ్, గుంటూరు... డాక్యుమెంటు నెం. 8780/2002 ది.05-12-2002న ... ది.10-02-2026న ... RACPC బ్రాంచ్ ... SBI SME ... గుంటూరు.
లక్కరాజు బాలకోటేశ్వర రావు, అడ్వకేట్
5/4 అరండల్‌పేట, గుంటూరు-522002. సెల్: 9603911107

శిలాశాసనాలను పరిశీలించిన పురావస్తు శాఖ బృందం

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: చెన్నై, మైసూర్‌కు చెందిన పురావస్తు శాఖ బృందం రాష్ట్రంలోని వివిధ ఆలయాల వద్ద శిలాశాసనాలను గురువారం పరిశీలించింది. ఆయా శిలాశాసనాల్లో ఉన్న సమాచారాన్ని డిజిటల్ డాక్యుమెంటేషన్ ద్వారా స్థానిక భాషలో ప్రజలకు అందుబాటులోకి తేవడంలో భాగంగా ఈ పర్యటన వచ్చింది. తొలుత గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ముఖమండపం వద్ద ఓ శిలాశాసనాన్ని పరిశీలించింది. 1480లో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సదాశివరాయలు దీన్ని ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న శిలాశాసనాన్ని సైతం ఈ బృందం పరిశీలించింది. అక్కన్న, మాదన్న గృహాల వద్ద మరో శిలాశాసనాన్ని పరిశీలించి సమాచారం సేకరించింది. పల్నాడు జిల్లాలో కూడా ఈ బృందం పర్యటించి వివిధ భాషల్లో ఉన్న శాసనాల్లోని సమాచారాన్ని తెలుగులో అనువదించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.

మంగళగిరిలో శిలాశాసనంపై ఉన్న సమాచారాన్ని సేకరిస్తున్న సిబ్బంది

యూబీఐ రిటైల్ పాయింట్ బ్రాంచి ప్రారంభం

శాఖను ప్రారంభిస్తున్న విజయవాడ జోనల్ హెడ్ భాస్కర్‌రావు

కలెక్టరేట్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టాభిపురంలో ఏర్పాటుచేసిన రిటైల్ లోన్‌పాయింట్ బ్రాంచిని బ్యాంకు విజయవాడ జోనల్ హెడ్ సి.వి.ఎన్.భాస్కర్‌రావు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో రీజనల్ హెడ్ ఎస్.జవహర్, డిప్యూటీ రీజనల్ హెడ్ ఆశ్వనీనాయక్, సత్యజిత్ కర్, రిటైల్ లోన్‌పాయింట్ హెడ్ డి.వి.రామాంజనేయకుమార్, బ్యాంకు ప్రముఖులు పాల్గొన్నారు.

మూడు వంతెనల వద్ద ముంపు తప్పిస్తాం

నగరపాలక సంస్థ: మూడు వంతెనల వద్ద వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా రైల్వేశాఖ నిర్మాణ పనులు ప్రారంభించినందున ఆ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించాలని జీఎంసీ చర్యలు తీసుకుంటుందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. గురువారం జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో రైల్వే ఇంజినీరింగ్, జీఎంసీ ప్రణాళిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మూడు వంతెనల వద్ద వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యామ్నాయ మార్గంలో రైల్వే శాఖ అవుట్‌ఫాల్ డ్రెయిన్ నిర్మించాల్సి ఉందన్నారు. ఈ మార్గంలో 124 ఆక్రమణలు ఉండగా, 91 మందికి కార్పొరేషన్ లేఅవుట్‌లో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించామన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మేయర్ కోవెలమూడి రవీంద్ర చెప్పారు. గురువారం మంగళగిరి తెదేపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి పంపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగరాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.

దాడుల సంస్కృతికి శ్రీకారం చుట్టింది జగనే

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అసలు దాడుల సంస్కృతికి శ్రీకారం చుట్టింది జగన్ రెడ్డి అని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మాజీ మంత్రి ఇళ్లపై దాడులు చేయడం ఎన్నడూ చూడలేదని పెద్దిరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై, తెదేపా కేంద్ర కార్యాలయంపై దేవాలయం లాంటి ఎన్టీఆర్ భవన్‌పై దాడి చేసి సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. వైకాపా గూండాలు కాదా అని ప్రశ్నించారు. అంబటి ఇంటిని పర్యాటక కేంద్రంగా మార్చాలని వైకాపా నాయకులే చెల్లించాని ఎద్దేవా చేశారు. రిమాండ్ ఖైదీగా ఉండి కూడా న్యాయస్థానం వద్ద ఆగ్రహించి, వైగాలు చేయడం దేనికి సంకేతమో కుటుంబ సభ్యులు ఆలోచించుకోవాలన్నారు.

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఏ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032. Website:https://www.shriramfinance.in/auction
జోనల్ ఆఫీస్: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, ... గుంటూరు - 522034. మరియు బ్రాంచ్ ఆఫీస్: ... గుంటూరు-1
శ్రీ రావి నాగేశ్వరరావు గారికి చెందిన స్థిరాస్తుల వేలం అమ్మకపు నోటీసు
సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) సందలి నిబంధనలతో చదువుకోబడిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ, ఇంటరెస్ట్ యాక్ట్ 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఈ-వేలం అమ్మకం ప్రకటన.
సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీత/సహ-ఋణగ్రహీత/హామీదారు మరియు తనఖాదారులకు తెలియజేయునది ఏమనగా సెక్యూర్డ్ క్రెడిటర్ వద్ద తాకట్టు/ఛార్జ్ చేయబడిన ఈ క్రింద వివరించిన స్థిరాస్తులు, 'ఎక్కడ ఏది ఎలా ఉన్నది అదే', "ఎలా ఉన్నది అలానే" మరియు "అక్కడ ఏమి ఉన్నదో ఆ ప్రాతిపదికన" అనే పద్ధతిలో ది. 17.03.2026 తేదీన ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు విక్రయించబడతాయి. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, సెక్యూర్డ్ క్రెడిటర్ యొక్క మిగతా బకాయిని రాబట్టుకొనుటకు ది. 24.01.2023 నాటికి రూ. 1,03,88,183/- మరియు ది. 25.01.2023 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర రుసుముల వసూలు కోసం ఈ విక్రయం జరుగుతోంది. దీనికి సంబంధించి SARFAESI చట్టంలోని సెక్షన్ 13(2) కింద ది. 24.01.2023 తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయబడినది. క్రింద పేర్కొన్న ఋణగ్రహీత/హామీదారులు
అగ్రిమెంట్ నెం. GUNBRTF1610300019
ఋణగ్రహీత/హామీదారు(ల) పేర్లు మరియు చిరునామా: 1. రావి నాగేశ్వరరావు, తండ్రి: సింగయ్య, డి.నెం. 24-17-107, 7వ లైన్, వర్కర్స్ కాలనీ, నల్లచెరువు, గుంటూరు-522003. 2. రావి సింగయ్య, డి.నెం. 24-17-107, 7వ లైన్, వర్కర్స్ కాలనీ, నల్లచెరువు, గుంటూరు-522003. 3. నేలకుర్తి శ్రీనివాసులు, డి.నెం. 20-18-89, 16వ లైన్, డి.ఎస్ నగర్, ఏటుకూరు రోడ్డు, గుంటూరు.
స్థిరాస్తి వివరణ: (శ్రీ రావి నాగేశ్వరరావు గారికి చెందిన ఆస్తి): ప్రకాశం జిల్లా, ఒంగోలు రిజిస్ట్రేషన్ జిల్లా, పర్చూరు సబ్ జిల్లా, పర్చూరు మండలం, నాగులపాలెం గ్రామ పంచాయతీ ఏరియా, ఉప్పుటూరు హామ్లెట్, ఉప్పుటూరు గ్రామ సర్వే నెం.98/2 లో విస్తీర్ణం 2032.8 చ.గ.లు లేదా 1707.55 చ.మీ.ల ఖాళీ స్థలంకు హద్దులు: తూర్పు: పోట్రూ సుబ్బారావు గారి భూమి, దక్షిణం: వేమూరి సుబ్బారావు గారి స్థలం, పడమర: రోడ్డు, ఉత్తరం: కొల్లా బుచ్చయ్య గారి భూమి. పై విస్తీర్ణంలో 2032.8 చ.గ.లు లేదా 1707.55 చ.మీ.ల ఖాళీ స్థలం మాత్రమే. (ఈ ఆస్తి ఎస్.ఆర్.ఓ పర్చూరు యొక్క డాక్యుమెంట్ నెం. 241/2016 కి అనుగుణంగా ఉంది). తెలిసిన ఇతర భారములు: ఏమీ లేవు.

అగ్రిమెంట్ నెం.	ఆస్తి యొక్క రిజర్వు ధర	ఇ.ఎం.డి మొత్తం	ఇ.ఎం.డి చెల్లించు విధానం	బిడ్ పెంపుదల మొత్తం	వేలం తేది	ఇ.ఎం.డి చెల్లించు తేది	ఆస్తి తనఖీ చేయు తేది
GUNBRTF1610300019	రూ. 47,56,000/- (అక్షరాలా నలభై ఏడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు మాత్రమే)	రూ. 4,75,600/- (అక్షరాలా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే) (రిజర్వు ధర పై 10%)	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరిట డిడి రూపంలో చెల్లించగలరు.	రూ. 10,000/-	17.03.2026	16.03.2026	15.03.2026

ఆసక్తిగల బిడ్డర్‌లకు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్‌ను రూపొందించడంలో, డేటాను అప్‌లోడ్ చేయడంలో, బిడ్‌ను సమర్పించడంలో, ఈ-బిడ్డింగ్ ప్రక్రియపై శిక్షణ మొ॥ వాటి కొరకు సంప్రదించండి.మెస్సర్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, సంప్రదించాల్సిన వ్యక్తి శ్రీ గౌరవ్ నంబూదిరి, మొబైల్ నెం. 9833922941, శ్రీ గౌరవ్ నంబూదిరి <gaurav.n@samil.in> మరియు ఆస్తికి సంబంధించిన వివరముల కొరకు ఆఫీస్ పని వేళలలో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి, ఎం. కాశీవీరాంజనేయులు, సెల్ నెం: 9885888929 నందు సంప్రదించగలరు.
మరే ఇతర ఏదేని ఉన్నచో ఏ కారణం చూపకనే తిరస్కరించు హక్కు అధీకృత అధికారికి కలదు. ఆన్‌లైన్ వేలం మా వేలం ఏజెన్సీ "శ్రీరామ్ ఆటో మాల్ ఇండియా లిమిటెడ్" యొక్క వెబ్‌సైట్ https://eauctions.Samil.in/home పై నిర్వహించబడును. టెండరు దాఖలు / బిడ్ ఫారం పొందు / టెండరు తెరచు మరియు వేలం జరుగు ప్రదేశం కొరకు వెబ్‌సైట్ (https://eauctions.Samil.in/home) ను చూడండి. అమ్మకం యొక్క నియమ నిబంధనల వివరాలకై "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన లింక్ https://www.shriramfinance.in/auction ను చూడండి.
గమనిక : "ఇందుమూలముగా తెలియజేయునదేమనగా 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్' ఎన్‌సిఎల్‌టి, చెన్నై వారి ఉత్తర్వుల ప్రకారం 'శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్'లో విలీనమైనది. తర్వాత 30-11-2022 తేదీనాటి పేరు మార్పునకనుసరించి ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్ ద్వారా 30-11-2022 నుండి వర్తింపుతో "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" యొక్క పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా మార్చబడినది.
ప్రదేశం : గుంటూరు, తేది: 12.02.2026. సం/- (అధీకృత అధికారి)

(c) eenadu

ఈనాడు అమరావతి
కృష్ణా
శుక్రవారం ఫిబ్రవరి 13, 2026

బతికే దారేది.. బతికించే వారేరి?

ఎన్‌హెచ్‌లపై బలితీసుకుంటున్న బ్లాక్‌స్పాట్లు ★ దిద్దుబాటు చర్యలు లేక వందల ప్రాణాలు గాల్లోకి..

జాతీయ రహదారుల్లో బ్లాక్‌స్పాట్లు హడలెత్తిస్తున్నాయి. తరచూ ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి. వీటి పరిధిలో ప్రమాదకర మలుపులు.. రద్దీ కూడళ్లు.. దారి నిర్మాణ లోపాలు.. కారణాలు ఏవైనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. శాఖల సమన్వయం కొరవడిన వేళ.. ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి.

మూడేళ్లలో 29 మంది...

ఇదీ ఎన్‌హెచ్-16పై రామవరప్పాడు రింగ్ కూడలి... బ్లాక్ స్పాట్. గన్నవరం నుంచి బెంజ్‌సర్కిల్ వెళ్లే వాహనాలు రింగ్ వద్ద ఆగకుండా పోలీసులు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేశారు. ఫ్రీ లెఫ్ట్ వెడల్పు తక్కువగా ఉండడంతో గన్నవరం వైపు వెళ్లే భారీ వాహనాలకు పల్లంగా ఉండటంతో వేగాన్ని నియంత్రించలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సూచికలు, సిబ్బంది అరకొరగా ఉండడంతో వాహనాలు అడ్డదిడ్డంగా వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. గత మూడేళ్లలో 50కిపైగా ప్రమాదాలు జరిగితే 29 మంది ప్రాణాలు వదలగా.. 53 మంది గాయాలపాలయ్యారు.

ఏడాదిలో 6 గురు దుర్మరణం

-- ఇదీ మోపిదేవి మండలం కప్తానుపాలెం బ్లాక్‌స్పాట్. నిరుడు ఇక్కడ ఆరు ప్రమాదాలు జరిగి ఆరుగురు మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి.. ఇంత జరుగుతున్నా ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

2025లో ప్రమాదాల తీవ్రత ఇలా..

రహదారి	బ్లాక్ స్పాట్లు	జరిగిన ప్రమాదాలు	మృతులు	గాయ పడినవారు
ఎన్‌హెచ్16	21	264	109	197
ఎన్‌హెచ్216	9	100	22	76
ఎన్‌హెచ్65	39	270	120	249
మొత్తం	69	634	251	522

పోలీసులు కనిపించరు..సూచిక బోర్డులూ ఉండవు

ప్రమాద ప్రాంతాలను గుర్తించి... బ్లాక్‌స్పాట్లు అని పేరుపెట్టేశామని.. అధికారులు అనుకోవడమే తప్ప ఎలాంటి కార్యాచరణ ఉండటం లేదు. కొన్ని చోట్ల అది బ్లాక్ స్పాట్ అని కూడా తెలియని దైన్యం. అక్కడ సూచిక బోర్డులూ ఉండవు. కొన్నిచోట్ల డ్రమ్ములు పెట్టినా వాటిపై రేడియం స్టిక్కర్లు కూడా కనిపించవు.. ప్రధాన బ్లాక్ స్పాట్లలోనూ పోలీసులు కనిపించరు. పెట్రోలింగ్ సవ్యంగా జరగదు.

అధికారులకు ఆదేశాలిస్తాం..

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీలు మాట్లాడుతూ, రహదారి భద్రత సమావేశాల్లో బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల నివారణపై అధికారులకు ఆదేశాలిస్తాం. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు వెంటనే పట్టాలెక్కిస్తామన్నారు

ప్రచారం.. ప్రాణసంకటం..

★ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఆలయాల సమీపంలో చాలాచోట్ల స్పీడ్ బ్రేకర్లు లేవు. బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు వరకు సెంట్రల్ డివైడర్‌పై నాయకుల ఫ్లెక్సీలు పెట్టడంతో యూటర్న్ తీసుకునేటప్పుడు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.

★ ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్, రవాణా, పోలీసులు, స్థానిక సంస్థలు సమన్వయంగా శ్రమించాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే రహదారి భద్రత సమావేశాల నిర్ణయాల అమలూ అంతంతే..

★ బాపులపాడు మండలం వీరవల్లి-తేలప్రోలు మధ్య మూడు ఫ్లైఓవర్లపై నిత్యం ప్రమాదాలే. వీరవల్లి దగ్గర కొత్తగా పెళ్లైన జంట కుటుంబంతో దుర్గగుడికి వెళుతుండగా జంక్షన్ వైపు వెళుతున్న కారు డివైడర్‌ను దాటి వచ్చి ఢీకొట్టింది. దంపతులు, మరొకరు బలవగా ఆరుగురు గాయాలపాలయ్యారు.

★ జగ్గయ్యపేట పరిధిలో 3 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఏడాదిలో 9 ప్రమాదాలు జరిగి నలుగురు ప్రాణాలు వదిలారు. ఏడుగురు గాయాలపాలయ్యారు. ★ నందిగామ నియోజకవర్గంలో 20 బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. ప్రమాదాల నియంత్రణకు చర్యల్లేవు. ★ గొల్లపూడి పరిధిలో 3 బ్లాక్ స్పాట్లు ప్రమాదాలకు కేంద్రంగా ఉన్నాయి. నగరంలో కలిసినా అరకొర పోలీసులే ఉంటున్నారు.

ఈనాడు, అమరావతి – న్యూస్‌టుడే, జగ్గయ్యపేట, హనుమాన్ జంక్షన్, పటమట

సమన్వయంతో.. ముందుకు సాగండి

★ కూటమిగానే 15 ఏళ్లు కొనసాగుతాం
★ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్షలో సీఎం



'పనితీరులో ముందంజలో ఉన్న ఎమ్మెల్యేలు అదే స్ఫూర్తితో కొనసాగండి. కొందరు వెనుకబడ్డారు. త్వరగా లోపాలు సరిదిద్దుకుని పనితీరు మెరుగుపర్చుకోవాలి. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్‌ను బలోపేతం చేసుకుంటూ సమన్వయంతో ముందుకెళ్లండి. కూటమిగానే మరో 15 ఏళ్లు కొనసాగుతాం. ఇదే కీలక సమయం. అందరూ సమస్యలను అధిగమిస్తూ ప్రజలతో మమేకం కావాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. సీఎం కార్యాలయంలో గురువారం కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్, వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్.. కలెక్టర్ బాలాజీ, జేసీ నవీన్, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో జిల్లా పురోగతిపై సీఎం సమీక్షించారు. - ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

ఇవీ ముఖ్యమంత్రి సూచనలు...

★ ఎన్నికల హామీలు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలి. గుంతలు లేని రహదారులు తదితర పనులు 100 శాతం పూర్తి చేసేలా దృష్టి సారించాలి. ★ పోర్టు పనుల్లో వేగం పెంచాలి. గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ★ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఆలస్యమవుతోంది. దీనిపై మంత్రులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ★ జాతీయ రహదారుల విస్తరణ డీపీఆర్.. పనులు త్వరగా చేపట్టేందుకు కృషి చేయాలి. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా చూసుకోవాలని సీఎం సూచనలు చేశారు. ★ 11,839 మంది రైతులకు సంబంధించి 18,431 ఎకరాల భూముల పట్టాలు రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదని కలెక్టర్ బాలాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ శాఖకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ★ మల్లవల్లి పారిశ్రామికవాడ ద్వారా మరో 450 ఎకరాలను అభివృద్ధి చేయాలని గన్నవరం ఎమ్మెల్యే సీఎంను కోరారు. ★ బీచ్ పర్యాటకం.. జాతీయ రహదారి 216 విస్తరణ.. మరికొన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై అనుమతులు ఇవ్వాలని మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రిని కోరారు. ★ జిల్లాలోని ఓ కీలక అధికారితో పాటు, మరికొందరు అధికారులు సహకరించట్లేదని ప్రజాప్రతినిధులు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ★ పామర్రు నియోజకవర్గ పరిధిలో ఇటీవల రెండు పాత వంతెనలు కూలిపోయాయి. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వాలని.. పామర్రులో టిడ్కో గృహాలు నిర్మించాలని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా కోరారు. ★ పెనమలూరులో వంతెనల సమస్యలను బోడే ప్రసాద్ సీఎం దృష్టికి తెచ్చారు.

కదం తొక్కిన కార్మికలోకం

ఎర్రజెండాలతో ర్యాలీ చేస్తున్న వివిధ రంగాల కార్మికులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. పోరాటం ఆపేదిలేదు. ...వెనుకడుగు వేసేదిలేదు అంటూ వివిధ సంఘాల నాయకులు, కార్మికులు నినదించారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వై.నరసింహారావు మాట్లాడుతూ కార్మికవర్గాన్ని పెట్టుబడిదారీ వర్గాలకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా అమలు చేయడం లేదన్నారు. * కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసనలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఎండీజానీపాషా, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, కోశాధికారి శోభన్‌బాబు తదితరులు ప్రసంగించారు.

లోకేశ్‌తో ప్రజాప్రతినిధుల ఆత్మీయ కలయిక

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులు.. వారి కుటుంబ సభ్యులతో మంత్రి లోకేశ్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కృష్ణా జిల్లాలోని కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ విందు ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధి, వివిధ సమస్యలపై తనకు ఇచ్చిన వినతుల తాజా పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి సమస్యలు పరిష్కరించినవి, పరిష్కార దశలో ఉన్నవి, చేయలేకపోయిన వాటికి కారణాలు

మంత్రి కొల్లు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న లోకేశ్

పేర్కొంటూ ఓ నివేదికను ప్రజాప్రతినిధులకు ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో ఉండడంతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అమెరికా పర్యటనలో ఉండడంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ ఆత్మీయ కలయికకు హాజరు కాలేకపోయారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్‌రాజా, బోడే ప్రసాద్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు.

బార్ కౌన్సిల్ ఎన్నికలు నేడు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు 2,936 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ గ్రంథాలయం, ఏఎస్ రామారావు హాలు, డాక్టర్ కె.ఎల్.రావుభవన్‌లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25 మంది న్యాయవాదులను సభ్యులుగా ఎన్నుకుంటారు. వివిధ బార్ అసోసియేషన్ల నుంచి మొత్తం 143 మంది న్యాయవాదులు పోటీ చేస్తుండగా బెజవాడ బార్ నుంచి 18 మంది ఉన్నారు. వీరిలో 5గురు మహిళా న్యాయవాదులు.

అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు 19 వరకు గడువు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అంబేడ్కర్ (సాంఘిక సంక్షేమ శాఖ) గురుకుల విద్యాలయాల్లో 5, 6, 7, 8, 9, 10 తరగతుల్లో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (జనరల్/ఐఐటీ-నీట్ విభాగాల్లో) ప్రవేశాలకు బాల, బాలికల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 19వ వరకు గడువు ఉన్నట్టు గురుకులాల విజయవాడ సమన్వయ అధికారి ఎ.మురళీకృష్ణ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గత నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 5వ తరగతిలో 1,040 ఖాళీలకు 1,013 మంది, ఇంటర్‌లో 960 ఖాళీలకు 1,660 మంది, 6 నుంచి 9 తరగతులకు 858 మంది దరఖాస్తు చేసినట్టు వెల్లడించారు. ఇంకా అర్హత కలిగినవారు, దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెబ్‌సైట్ https:///apbragcet.apcfss.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్ 0866-2481698లో లేదా సమీపంలోని గురుకుల పాఠశాలల్లో సంప్రదించవచ్చని సూచించారు.

ఈనాడు డిజిటల్, మచిలీటపట్నం

మడ నరికేసి.. పట్టాలిచ్చేసి..

జగనన్నకాలనీల పేరిట నాడు ప్రజాధనం వృథా

జగనన్న కాలనీల పేరుతో వైకాపా నేతలు చేసిన దారుణాలు అన్నిఇన్నీ కావు. అప్పటి పాలకులు, అధికారుల ధనదాహానికి రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. అత్యంత అధ్వాన స్థలాలు.. ప్రమాదకరంగా ఉండే ప్రాంతాలు.. అడవులు, సముద్ర తీరాలు, కాలువలు, పొలాల మధ్య.. వర్షాలకు మునిగిపోయే చోట్ల పట్టాలు ఇచ్చారు. అధ్వానంగా ఉన్నచోట మేముండలేమని మరికొన్ని ప్రాంత్రాల్లో లబ్ధిదారులు పట్టాలు వెనక్కిచ్చేశారు.

రూ.33లక్షలు స్వాహా

మాజీ మంత్రి జోగి రమేష్ హయాంలో కృత్తివెన్ను మండలం కేంద్రానికి సమీపంలోని సముద్ర కరకట్ట కింద 7 ఎకరాల్లో మడ అడవులను చదును చేశారు. ఉపాధి నిధులు రూ.16.64 లక్షలు.. గృహ నిర్మాణ శాఖ నుంచి రూ.16.24లక్షలు మెరకల పేరుతో మేసేశారు. ఏడెకరాల్లో 4 ఎకరాలను అరకొరగా మెరక చేసి వదిలేశారు. దొంగ బిల్లులో దండుకున్నది బయట పడుతుందని జోగి అనుచరులు, అధికారులు రికార్డులను

కృత్తివెన్ను: జగనన్నకాలనీ కోసం మడ అడవి నరికి అరకొరగా మెరక చేసి..

మాయం చేశారు. ఎగువ నుంచి కాలువల ద్వారా వరద నీరు వచ్చినా.. చిన్నపాటి వర్షాలు.. సముద్ర ఆటుపోట్లకు ఈ స్థలం మునిగిపోతుంది. కరకట్ట బలహీనపడి ఎక్కడికక్కడ కుంగిపోయింది. ఇలాంటి ప్రమాదకరమైన చోట 343 ప్లాట్లు వేశారు. ఇందులో కృత్తివెన్ను వాసులకు 192, సీతనపల్లివారికి 40 ప్లాట్లలో పట్టాలు పంచారు. ఇక్కడ ఇళ్లు కట్టుకుంటే దినదిన గండమేనని లబ్ధిదారులు పట్టాలను వెనక్కిచ్చేశారు. ఈ భూమి పక్కన ఓ వైకాపా నేత స్థలం ఆక్రమించి చెరువులకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చెరువులు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు ప్రమాదమని భావిస్తుంటే కాసులకు కక్కుర్తి పడి కాలనీ పేరుతో పేదలను నరకంలోకి నెట్టేందుకు అప్పటి అధికారులు.. పాలకులు విశ్వప్రయత్నాలు చేశారు.

వర్షం వస్తే చెరువులే

★ తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెం, రొయ్యూరు, ఏకమూరు, బొడ్డుపాడు తదితర గ్రామాల్లో వర్షం వస్తే చెరువులా మారిపోయే స్థలాలను లేఔట్లు చేశారు. ప్లాట్లుగా చేసి పేదలకు పట్టాలు ఇవ్వడంతో ఎవరూ ముందుకు రాలేదు. ★ మచిలీపట్నం గ్రామీణంలోని అరిసేపల్లి- చిట్టిపాలెం మధ్య ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ అధ్వానంగా ఉంది.

అడవిలో స్థలాలు

–సాంబశివరావు, కృత్తివెన్ను

గ్రామానికి శివారున సముద్రం దగ్గర మడ అడవులను నరికేసి అరకొరగా మట్టి తోలి ఇళ్లు కట్టుకోమని పట్టాలు ఇచ్చారు. ఆటుపోట్లు.. వరదలు వస్తే మొత్తం కొట్టుకుపోయే చోట ఎలా ఉండాలని అప్పటి ఎమ్మెల్యే జోగి రమేష్‌కు పట్టాలు వెనక్కి ఇచ్చేశాం.

నెలాఖరు వరకు కాలువలకు నీరు విడుదల

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా పరిధిలోని పంట కాలువలకు ఈ నెలాఖరు వరకు సాగు నీటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. కృష్ణా జిల్లా పరిధిలో రైవస్, ఏలూరు కాలువకు ఇప్పటికే నీటి విడుదలను నిలిపి వేశారు. కేఈబీ, బందరు కాలువలకు మాత్రం నీటి విడుదల కొనసాగుతోంది. గుంటూరు, బాపట్ల తదితర జిల్లాలకు అవసరాలకు సరిపడా నీటిని ఇస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గురువారం 2,892 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 2,304, కృష్ణా తూర్పు(కేఈ) ప్రధాన కాలువకు 502, గుంటూరు ఛానల్‌కు 86 క్యూసెక్కులను విడుదల చేశారు. కేఈ ప్రధాన కాలువ నుంచి కేఈబీ కాలువకు 302, బందరు కాలువకు 200 క్యూసెక్కులు ఇస్తున్నారు.

అద్విక మోసం కేసులో ఛార్జిషీట్ సిద్ధం

ఈ నెలాఖరులోగా న్యాయస్థానంలో దాఖలు...

ఈనాడు - అమరావతి: అద్విక ట్రేడింగ్ కేసులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెలాఖరులోగా కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఛార్జిషీట్‌ను రూపొందిస్తున్నారు. ఈ కేసులో ఎక్కువ లబ్ధి పొందిన ఏజెంట్లు, డిపాజిటర్లను టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంకా చెల్లించాల్సిన మొత్తం వివరాలను వారికి తెలియజేస్తున్నారు. తిరిగి చెల్లించాలని లేదంటే నిందితులుగా చేర్చి అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీరి నుంచి వచ్చిన డబ్బును డిపాజిట్ చేసేందుకు కోర్టు అనుమతితో సెంట్రల్ ఏసీపీ దామోదర్ పేరున ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచారు. మొత్తం 62 మంది ఏజెంట్లలో 32 మంది అధిక ప్రయోజనం పొందారు. స్పందించని కొందరిని అరెస్టు చేశారు. కొందరు తిరిగి చెల్లించారు. ఆ సొమ్మును ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేశారు.

32 మంది ఏజెంట్లు రూ.54 కోట్లు పెట్టుబడి పెట్టి, రూ.105 కోట్లు లబ్ధి పొందారు. వారికి దక్కాల్సిన దాని కంటే రూ.49 కోట్లు పొందారు. వీరితోపాటు కొందరు డిపాజిటర్లకు కూడా ప్రయోజనం దక్కింది. 204 మంది డిపాజిటర్లు రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టగా.. రూ.56 కోట్లు వచ్చింది. ఈ రెండు వర్గాల నుంచి అదనంగా రూ.70 కోట్లు వరకు అనుచితంగా ప్రయోజనం పొందారు. ఏజెంట్లు, వారి కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తులను గుర్తించి అటాచ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పోలీసులు తీసుకున్నారు. ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వానికి లేఖ వెళ్లింది.

WATER TANKER VAN REQUIRED
REQUIRED 6000 KL CAPACITY WATER TANKER VAN FOR PURCHASE
Contact 9866617197

పొదుపు ఖాతాకు రూ.4 వేలు
కరెంటు ఖాతాకు రూ.15 వేలు

వెలుగు చూస్తున్న నయాదందా

కరెంట్ ఖాతాలకు లావాదేవీలు, ఉపసంహరణకు పరిమితులు లేకపోవడంతో వీటిని అనామకులతో కూడా నిందితులు తెరిపించారు. డబ్బు ఆశచూపించి పని కానిచ్చారు.. రవికుమార్, స్టీవెన్ సోదరులు. ఒక్కో పొదుపు ఖాతాకు రూ.4 వేలు, కరెంట్ ఖాతాకు రూ.15 వేలు ఇచ్చారు. కరెంటు ఖాతాల విషయంలో బ్యాంకర్లు నిబంధనలు పాటించక పోవడంతో వీరి పని సులువైంది. కనీస తనిఖీలు

పోలీసులు స్వాధీనం చేసుకున్న చరవాణులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు

లేకుండా వీటిని తెరిచేందుకు అనుమతించారు. ఫలితంగా ఈ ఖాతాలతో రూ.కోట్లలో చట్టవిరుద్ధ లావాదేవీలు సాగాయి. తాజాగా అద్దె ఖాతాల వ్యవహారంలో అనేక అంశాలు తేలగా.. ఈఖాతాల వివరాలు కోరుతూనే.. ఫ్రీజ్ చేసేందుకు బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు.

షాపు బాడుగకని.. బాజీ (ఏ3)తో ప్రధాన నిందితులు కరెంట్ ఖాతా తెరిపించారు. అర్హత లేకపోయినా, సరిగా పరిశీలించకనే బ్యాంకరు ఆమోదించారు. రామలింగేశ్వరనగర్ కట్టపై మూతపడిన ఓ పండ్ల దుకాణం వద్దకు వెళ్లి రవికుమార్, బాజీ వాకబు చేశారు. యజమాని గురించి తెలుసుకుని.. అతని వద్దకు వెళ్లి తాము దుకాణాన్ని అద్దెకు తీసుకుంటామని చెప్పి తాళాలు తెరిపించారు. అక్కడ బాజీ ఫొటోలు దిగాడు. మీసేవా కేంద్రం నుంచి వర్తక లైసెన్సు తీసుకుని బ్యాంకుకు వెళ్లి ఏఎస్‌కే ఫ్రూట్స్ పేరుతో కరెంట్ ఖాతా తెరిచారు.

నిందితులు స్థానికంగా పలువురితో 36 ఖాతాలు తెరిపించారు. ఖాతాలు తెరిచినప్పుడే వారితో సిమ్ కార్డుకూ దరఖాస్తు చేయించి దానినీ తీసుకున్నారు. బ్యాంకు ఖాతాకు అనుసంధాన సిమ్‌ను లావాదేవీలకు ఉపయోగించారు. చెన్నైలో అసలు సూత్రధారి అందజేసిన ఖాతాలనూ కలిపి సుమారు 100 ఎకౌంట్లలో లావాదేవీలు చేశారు. నిందితులు దొరికేవేళకు మూసేసినవిపోగా 13 ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో నాలుగు కరెంట్, 9 పొదుపు ఖాతాలు ఉన్నాయి. వీటికి అనుసంధానమైన 13 సిమ్‌లను ఫోన్లలో వేసి ఓటీపీలు, లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు.

13 ఖాతాల్లో లావాదేవీలు..

సమస్త సమాచారం నిక్షిప్తం...

వీరు ఖాతాల వివరాలు ల్యాప్‌టాప్‌లో నమోదు చేశారు. ఖాతాల నంబర్లు, పేర్లు, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్, డెబిట్ కార్డుల నంబర్లు, వాటి పిన్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్‌లున్నాయి. ఏబీ వెజిటెబుల్స్ పేరున తెరిచిన ఖాతాలో ఒక్క నెలలోనే రూ.16 లక్షల లావాదేవీలు సాగాయి. ల్యాప్‌టాప్‌లోనే గూగుల్ షీట్‌లో ఏరోజుకారోజు వివరాలను నిందితులు నమోదు చేసేవారు. ఈడేటా క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. ఈ ఫైల్‌కు చెన్నైలోని వ్యక్తికి కూడా రిమోట్ యాక్సెస్ ఉంది. పోలీసులు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోగానే గూగుల్‌షీట్‌ను అసలు సూత్రధారులు డిలీట్ చేశారు. – ఈనాడు, అమరావతి

ఆపితే బండి.. బాదుడేనండి..!

పార్కింగ్ పేరుతో విచ్చలవిడి దోపిడీ ★ పర్యవేక్షణ లేక రెచ్చిపోయి వసూళ్లు

ఈనాడు, అమరావతి

విజయవాడ నగరపాలక అధికారుల తీరుతో.. దుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దుర్గగుడి సమీపంలో.. కెనాల్‌రోడ్డు నుంచి బొడ్డుబొమ్మ సెంటర్ వరకు రహదారిపైనే పెయిడ్ పార్కింగ్ పేరుతో ప్రైవేటు గుత్తేదారులకు నగరపాలక సంస్థ కట్టబెట్టింది. ఈ పార్కింగ్‌లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాహనాలను ఆపేందుకు

పార్కింగ్ ప్రదేశం కాకపోయినా.. బెంగళూరు బస్సు డ్రైవరు వద్ద వసూలు

గుత్తేదారుకు అనుమతి ఇచ్చారు? ఏ వాహనానికి ఎంత వసూలు చేయాలి? ఎంత సమయానికి ఎంత? అనే ఏ నిబంధనా ఇక్కడ అమలవడం లేదు. కనీసం ఏది పెయిడ్ పార్కింగ్ ప్రాంతం? ఏది కాదు? ఎంత రుసుం అనే బోర్డులు పెట్టినా.. ప్రైవేటు వసూళ్ల దందా నుంచి భక్తులను కాపాడొచ్చు.

రూ.200 ఇస్తేనే... బెంగళూరు నుంచి 'కె.ఎ.01. ఎస్2444' నంబరు బస్సులో యాత్రికులు తాజాగా దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ బస్సును కొండ దిగువన ఖాళీ ప్రదేశంలో ఆపారు. వెంటనే ఓ వ్యక్తి వచ్చి.. డ్రైవర్ చేతిలో చీటీ పెట్టి రూ.200 పార్కింగ్ రుసుం కట్టించుకున్నాడు. వాస్తవంగా ఆ బస్సు ఆపిన ప్రదేశం గుత్తేదారుకు సంబంధం లేదు. అయినా.. వచ్చి డబ్బులు కట్టించుకున్నాడు. చీటీపై మూడు గంటలకు రూ.30 అని ఉంటే.. ఏకంగా రూ.200 తీసుకున్నాడు. ఇలాగే.. నిత్యం విచ్చలవిడిగా వసూళ్లు చేస్తున్నారు.

అడిగేవారు లేక..

ఈ పార్కింగ్‌ను దక్కించుకునేందుకు గుత్తేదారులు ఏటా పోటీపడతారు. ఆలయానికి పక్కనే ఉన్నా.. దేవాదాయ సిబ్బంది పర్యవేక్షణ ఉండదు. నగరపాలక సిబ్బంది వచ్చి చూసే పరిస్థితి లేదు. అందుకే.. విచ్చలవిడిగా భక్తుల నుంచి బాదేయవచ్చని పార్కింగ్ దక్కించుకుంటున్నారు.

దుర్గగుడికి అప్పగిస్తే రక్ష..

ఇంద్రకీలాద్రికి పక్కనే ఉండే ఈ పార్కింగ్‌తో భక్తులు తరచూ ఇబ్బంది పడుతూ.. దుర్గగుడి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అది తమ పార్కింగ్ కాదని అధికారులు చెబితే.. భక్తులు గొడవ పడుతున్నారు. ఈ తలనొప్పులన్నీ ఎందుకు.. ఈ పార్కింగ్‌ను మాకే అప్పగించండి.. ఏడాదికి ప్రైవేటు వాళ్లిచ్చే డబ్బు లేవో.. మేమే ఇచ్చేస్తామని ఇటీవల ఆలయ అధికారులు.. నగరపాలికకు ప్రతిపాదించారు. ఆలయానికి అప్పగిస్తే.. పర్యవేక్షణ పెరిగి దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. కానీ.. దీనిపై పాలిక నుంచి ఎలాంటి స్పందనా లేదు.

Dr.PINNAMANENI SIDDHARTHA INSTITUTE OF MEDICAL SCIENCES & RESEARCH FOUNDATION
Chinoutpally, Gannavaram Mandal, Krishna Dist.-521286
(Sponsored by : Siddhartha Academy of General & Technical Education)
WANTED TECHNICIANS
X-RAY/ CT / MRI TECHNICIANS
having Diploma in relevant subject.
Salary, based on previous experience, is negotiable.
Interested candidates may contact 83413 41944.
Vijayawada, Dt.12-02-2026 Sd/- SECRETARY

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి



ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

జగద్విఖ్యాతం.. కూచిపూడి నృత్యం

కూచిపూడి, న్యూస్‌టుడే



శ్రీసిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్యకళాపీఠం

కృష్ణా జిల్లా కూచిపూడిలో పుట్టిన కూచిపూడి నాట్యం సంస్కృత రూపకాలుగా, కలాపాలుగా కూచిపూడి భాగవతుల ఆధ్వర్యంలో జగద్విఖ్యాతమైంది. 1961లో భాగవతులు వేదాంతం పార్వతీశం, వేదాంతం సత్యనారాయణశర్మ, చింతా కృష్ణమూర్తి, వెంపటి పెద సత్యం, వెంపటి చిన సత్యం, బందా కలకలింగేశ్వరరావులు కలసి శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని స్థాపించి 25 ఏళ్ల పాటు ఎందరో కూచిపూడి నాట్యాచార్యులను తీర్చిదిద్దారు.

ప్రపంచానికి చాటి చెప్పాలని..: నాట్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేయాలన్న ఆలోచనతో 1989లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సహకారంతో కళాక్షేత్రాన్ని తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. 1996లో ప్రిన్సిపల్ డా. చింతా రామనాథం యక్షగానం కోర్సు, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ (ఎంపీఏ) ఆర్ట్స్ పీజీ కోర్సు.. నాలుగు, రెండేళ్ల డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఎంతో మంది విద్యార్థులు శిక్షణ పొంది రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో నాట్యాచార్యులుగా, నర్తకులుగా పేరొందారు.

మే నెలలో సర్టిఫికెట్, డిప్లొమా నాట్య పరీక్షలు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (రాజమండ్రి) ఆధ్వర్యంలో ఈ ఏడాది మే నెలలో అన్ని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లో, పాఠశాలల్లో ఉన్న సర్టిఫికెట్, డిప్లొమా కూచిపూడి నాట్య కోర్సుల్లో చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 28 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. మార్చి 15లోపు అపరాధ రుసుంతో చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఆయా ప్రభుత్వ కాలేజీ ప్రధానాచార్యులు, పాఠశాలల ప్రధానాచార్యుల వద్ద తెలుసుకోవాలి. **- కూచిపూడి కళాపీఠం ప్రధానాచార్యులు డా.మసుగు శ్రీనివాసరావు**

ఉమ్మడి రాష్ట్రంలో అలా..

పదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ఈ ఏడాది రాజమహేంద్రవరంలో ప్రధాన కేంద్రంగా సాహిత్యపీఠంలో ఏర్పాటు చేశారు. తొలి ఉపాధ్యక్షులుగా ఆచార్య డి.మునిరత్నం నాయుడును ప్రభుత్వం నియమించింది. కూచిపూడి నాట్య కోర్సులకు ప్రవేశాలు జరగ్గా, అతి తక్కువ ఫీజుతో చేర్చుకున్నారు. కూచిపుడి కళాపీఠం ప్రధానాచార్యులుగా డా.ఎం. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్‌గా డా.చింతా రవి బాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డా. ఏలేశ్వరపు శ్రీనివాసులు, గాయక అసిస్టెంట్‌గా డా.వేదాంతం వెంకట దుర్గా భవాని, మృదంగ విద్వాంసులుగా పసుమర్తి హరనాథశాస్త్రి పని చేస్తున్నారు.

అవార్డులందుకున్న వారెందరో...

ఈ కళాపీఠం నుంచి దేశ, రాష్ట్రాల్లో ఎంతో మంది అకాడమీలు పెట్టుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు, బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు 9 మంది దక్కించుకున్నారు. అయిదుగురు డాక్టరేట్‌లు, 6గురు జేఆర్ఎఫ్‌లు సాధించారు. కళారత్న అవార్డులూ వచ్చాయి.

విద్యార్థిని అభినందిస్తున్న ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, సిబ్బంది

మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో గురుకుల విద్యార్థి ప్రతిభ

పామర్రు(గ్రామీణం): పామర్రు మండలం ఉరుటూరు శివారు పాతనల్ల కుంటలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థి మ్యాథ్స్ ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించాడని ప్రిన్సిపల్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గత ఏడాది నవంబరులో 5వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు 52వ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్- 2025 పరీక్షలు నిర్వహించిందని అన్నారు. ఈ నెల 11న వెలువడిన ఫలితాల్లో ఆరో తరగతి చదువుతున్న జె.సందీప్ సబ్ జూనియర్ కేటగిరిలో ఉత్తమ ప్రతిభ చాటి ఏడో ర్యాంకు సాధించాడు. ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి విద్యార్థిని అభినందించారు.

ప్రపంచం నిపుణులకే పట్టం కడుతుంది...

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న గుత్తికొండ శ్రీనివాస్ తదితరులు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: ప్రపంచం నైపుణ్యం, వ్యక్తిత్వం కలిగిన వారికే పట్టం కడుతుందని, మారుతున్న సాంకేతికతలో కొత్త నైపుణ్యాలున్న వారికే అవకాశాలు వస్తున్నాయని.. దీన్ని విద్యార్థులు గమనించాలని నాట్స్ మాజీ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఏఏఎన్ఎం, వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల 43వ వార్షిక సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరికైనా జీవితంలో అతిపెద్ద మలుపు కళాశాల జీవితంలోనే పునాది పడుతుందని, తన జీవితానికి కూడా ఈ కళాశాలే పునాదన్నారు. నేర్చుకున్న క్రమశిక్షణ, పొందిన సాంకేతిక పరిజ్ఞానం, అధ్యాపకుల మార్గదర్శకత్వం వలనే అమెరికాలో తాను సివిల్ ఇంజినీరింగ్ రంగంలో స్థిరపడటానికి కారణమన్నారు. విద్యార్థులు కేవలం పరీక్షలలో మంచి ఉత్తీర్ణతను సాధించడమే లక్ష్యం కాకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కష్టపడి పనిచేయడం, నిరంతర అభ్యసనం, క్రమశిక్షణతో ముందుకు సాగితే ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నమ్మకంతో నైపుణ్యాలను, ఓర్పుతో వైఫల్యాలను అధిగమించగమన్నారు. ఈ సందర్భంగా 2022-25 మధ్యలో ప్రతిభ చూపిన వారికి, ఓవరాల్ టాపర్ పరిశే సిరికుమారి, డి.వర్షవెంకటదుర్గలకు జ్ఞాపికలను శ్రీనివాస్ అందజేశారు. నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన అధ్యాపకులకు రూ.5 లక్షల నగదు అందజేశారు. ఆపై శ్రీనివాస్ దంపతులను కళాశాల యాజమాన్యం సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ డాక్టర్ వి.నాగేశ్వరరావు, కోఛైర్మన్ ముసునూరి శ్రీనివాసరావు, కార్యదర్శులు వి.సత్యనారాయణ, వి.రామకృష్ణ, సభ్యులు పి.బెనర్జీ, పి.శ్రీనివాసనాగు, ప్రిన్సిపల్ ఎన్.రాజశేఖర్, మెంటార్ ఎన్ఎస్ఎస్వి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

నాట్స్ మాజీ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ కేసులో..

బెయిల్ పిటిషన్ డిస్మిస్

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: నకిలీ ఆధార్ కార్డు ఉపయోగించి భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితులైన తల్లీకుమారులు పైడిపాముల లక్ష్మీకుమారి, సందీప్‌లకు బెయిల్ నిరాకరిస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన పైడిపాముల లక్ష్మీకుమారి, సందీప్‌లు 2025 జూన్‌లో జయలక్ష్మి అనే వృద్ధురాలి ఆధార్‌కార్డుకు నకిలీది సృష్టించారు. దాని సాయంతో వేరే మహిళను జయలక్ష్మిగా చూపించి 82 సెంట్ల వ్యవసాయ భూమిని వేరే వారికి రిజిస్టర్ చేశారు. ఆ తరువాత సదరు భూమిని రాజేష్ అనే అతనికి జీపీఏ చేశారు. దీనిపై జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మీకుమారి, సందీప్‌లను ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు కాగా ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ రాధిక వాదించారు. ఈ కేసులో ఫిర్యాది జయలక్ష్మి ఇంప్లీడ్ అయి నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ తన తరఫున న్యాయవాదితో వాదనలు వినిపించారు. అనంతరం నిందితులిద్దరి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ అయిదో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అన్నపూర్ణశ్రీ ఉత్తర్వులు జారీ చేశారు.

నినదించిన కార్మికులు

ఆశ కార్యకర్తల ర్యాలీ

గుడివాడ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను తక్షణం రద్దు చేయాలంటూ చేపట్టిన సమ్మె గుడివాడ పట్టణంలో విజయవంతమైంది. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏపీ ఎన్జీజీవో, ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ తదితర సంఘాల నేతలు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌సీపీ.రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగిస్తూ కార్పొరేట్ శక్తులకు మేలు కలిగేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం పునరాలోచించాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.సమరం, ఏపీఎన్జీజీవోల సంఘం అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మహేష్, ఆలిండియా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకుడు స్వామి, ఆశా వర్కర్లు, పలు రకాల కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న కార్మిక, విద్యార్థి సంఘ నేతలు

'కేసరపల్లిలో కస్టమ్స్ కార్యాలయం'

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం కేసరపల్లిలో కస్టమ్స్ కార్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ, గుంటూరుల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ కార్యాలయాలకు సొంత భవనాల నిమిత్తం ప్రభుత్వం 3.84 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు. తన చొరవతోనే ఇది సాకారమైందని చెప్పారు. సర్వే నం:29/8లో సదరు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

నైపుణ్యాలతో ఉత్తమ ఉపాధి అవకాశాలు

గుడివాడ: నేడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రంగాలలో ఉత్తమ నైపుణ్యాలతో అద్భుత ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏలూరు ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాజారావు పేర్కొన్నారు. స్థానిక వీకేఆర్ అండ్ వీఎన్‌బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన మాట్లాడారు. కరస్పాండెంట్ కోదండ రామయ్య, డైరెక్టర్ బి.కళ్యాణ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌హెచ్‌వి.ప్రసాదరావు, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి నాగు పాల్గొన్నారు.

ప్రకృతి సాగుకు భరోసా కల్పించాలి

విజయ డెయిరీ చొరవ అభినందనీయమన్న చినజీయర్‌స్వామి

కార్యక్రమంలో చినజీయర్ స్వామి, చలసాని ఆంజనేయులు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: 'ప్రకృతి సాగుకు ప్రోత్సాహమందిస్తూ, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి విజయ డెయిరీ ముందుకు రావడం అభినందనీయం. కృష్ణా జిల్లా చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం'.. అని చినజీయర్ స్వామి తెలిపారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ), కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో వీరవల్లి విజయ డెయిరీ యూనిట్‌లో చినజీయర్ స్వామి సమక్షంలో ప్రకృతి సాగు ఉత్పత్తుల మార్కెటింగ్ బాధ్యత తీసుకునే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ సాగు, భూమి బాగుకు ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమన్నారు. ఈ విధానంలో రైతులు పండించిన పంటలను లాభసాటి ధరకు అమ్ముకునే వెసులుబాటు లేక చాలామంది వెనుకంజ వేస్తున్నారన్నారు. ప్రజా జీవనం ఆరోగ్యంగా సాగాలనే సంకల్పంతో డెయిరీ కార్యకలాపాలకు సంబంధం లేకపోయినా విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించడం సంతోషకరమన్నారు. సంక్షోభ సమయంలో విజయ డెయిరీని అత్యంత సమర్థంగా నడిపించిన చలసాని ఆంజనేయులు, సేంద్రియ సాగుకు ప్రోత్సాహమందించేలా బృహత్తర బాధ్యత తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పలువురి రైతులతో సేంద్రియ సాగుకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ సాగులో ప్రమాదకర రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే తలంపుతో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎండీ కొల్లి ఈశ్వర్‌బాబు, రైతు నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమాప్రసాద్, బొబ్బా వీరరాఘవరావు, యనమదల దాసు, మాదల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధులు.. గాంధేయవాది రాఘవశర్మ

మాట్లాడుతున్న గుత్తికొండ సుబ్బారావు, వేదికపై వివిధ సంస్థల ప్రతినిధులు, అతిథులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధులు...గాంధేయవాది రాఘవశర్మ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం నగరంలోని వేడుక మందిరంలో కవిశేఖర శ్రీగురజాడ రాఘవశర్మ 125వ జయంతి వేడుక నిర్వహించారు. జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, శతాధిక గ్రంథకర్త డా.జీవీ పూర్ణచంద్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్ టి.పెద్దిరాజు తదితరులు ప్రసంగించారు. తన కవితలు, ఉత్తేజకరమైన రచనల ద్వారా ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్ష రగిలించారన్నారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉపాధ్యాయ వృత్తిని వీడి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. మండలి వెంకటకృష్ణారావు సేవలను కొనియాడారు. రాఘవశర్మ రచించిన కల్పలత-కవిత వైభవం అనే గ్రంథంపై మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి అభిలాషణం చేయగా జీవీ పూర్ణచంద్, కవి గుమ్మా సాంబశివరావులు గ్రంథాన్ని సమీక్షించారు. తెలుగు అవధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్ వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాల నిర్వాహకులను అభినందించారు. రాఘవశర్మ మనవరాలు గురజాడ రాజరాజేశ్వరి పరిశోధనా గ్రంథం చెంగల్వ కాళకవి విరచిత రాజగోపాల విలాసం- పరిశీలన, రాఘవశర్మ ప్రతిభా వైజయంతి వ్యాససంపుటి, జీవీ పూర్ణచంద్ రచించిన తెలుగుభాషా ఉద్యమదీప్తి మండలి వెంకటకృష్ణారావు అనే మూడు గ్రంథాలను కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించారు. సిరికవి డా.చింతలపాటి మోహనమురళీకృష్ణ రాజగోపాల విలాసము-పరిశీలన అనేక గ్రంథాన్ని సమీక్షించారు. రాధికా సుబ్రహ్మణ్యం, కాళీపట్నపు ఉమ తదితరులు పలు గీతాలు ఆలపించారు. వివిధ సంస్థల ప్రతినిధులు భవిష్య, అప్పినేడి పోతురాజు, అక్కిరాజు వాచస్పతిశర్మ, సవరం వెంకటేశ్వరరావు, మడమల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకు లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి

కార్యక్రమంలో ప్రిన్సిపల్ కుమార్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రవీంద్ర రెడ్డి తదితరులు

గుడివాడ, న్యూస్‌టుడే: బ్యాంకు లావాదేవీల వ్యవహారంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో ఆర్థిక అక్షరాస్యత అనే అంశంపై అవగాహనా సదస్సు గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల భద్రతకు ప్రతీ ఒక్కరూ కేవైసీని ఉన్నతీకరించుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే పొదుపు ఆవశ్యకత తెలుసుకుని ఆమేరకుక ప్రారంభించాలన్నారు. ఆర్థిక నేరాలు, సైబర్ నేరాల పట్ల జాగరూకత కలిగి ఉండి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ చెప్పరాదన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ కెఎస్.అప్పారావు, అధ్యక్షుడు లింగం రామకృష్ణ ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ పీజెఎస్. కుమార్, గుడివాడ ఇండియన్ బ్యాంకు మేనేజర్ పృధ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.

స్టెమ్ సెల్ డొనేషన్‌కు విశేష స్పందన

అవగాహన సదస్సులో ప్రసంగిస్తున్న ప్రిన్సిపల్ డా.ఏడుకొండలరావు, పక్కనే శివప్రసాద్ తదితరులు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల అలూమ్ని, ధాత్రి సంస్థ సంయుక్త సారథ్యంలో నిర్వహించిన మూలకణం(స్టెమ్ సెల్) దానంపై అవగాహన, నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. గురువారం సిద్ధార్థ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 300 మందికి పైగా విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రిన్సిపల్ డా.ఏడుకొండలరావు, ధాత్రి సంస్థ ప్రతినిధి డా.శివప్రసాద్ మాట్లాడుతూ.. 2009లో స్థాపితమైన ధాత్రి దేశంలోని అతిపెద్ద స్వచ్ఛంద రక్త స్టెమ్‌సెల్ దాతల రిజిస్ట్రీలలో ఒకటని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా స్వచ్ఛంద దాతల నమోదయ్యారని వివరించారు. లుకేమియా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా, ఇతర తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి స్టెమ్‌సెల్ మార్పిడి ఒక్కటే ప్రాణాలను రక్షించే చికిత్సా విధానమని వివరించారు. 1700 మందికి పైగా రోగులకు ధాత్రి విజయవంతంగా స్టెమ్‌సెల్ మార్పిడి సౌకర్యం కల్పించిందని వివరించారు. స్టెమ్‌సెల్ దానం ప్రాముఖ్యత, దానం విధానం, సురక్షితమైన, సులభమైన ప్రక్రియలను విద్యార్థులకు వెల్లడించారు. కార్యక్రమంలో ధాత్రి సంస్థ సభ్యులు విజయ, చావా రవీంద్రనాథ్, వాలంటీర్లు గోకుల్ కృష్ణ, సూర్య, తదితరులు పాల్గొన్నారు.

శివరాత్రి ఉత్సవాలు జయప్రదం చేయాలి

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి

ఐలూరు(తోట్లవల్లూరు), న్యూస్‌టుడే: శివరాత్రి మహోత్సవాలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి కోరారు. స్థానిక శ్రీరామేశ్వర స్వామి ఆలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన ఐలూరు శ్రీరామేశ్వరస్వామి ఆలయానికి లక్షల్లో భక్తులు వస్తారని, వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. సర్పంచి పి.సుజాత, తెలుగు యువత మాజీ అధ్యక్షుడు రామినేని కుటుంబయ్య, ఎంపీడీవో రవికాంత్, తహసీల్దార్ ఎం.కుసుమకుమారి, పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, ఎస్సై కిషోర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రౌడీషీటర్ కేటీఎం పండుపై పీడీ యాక్ట్

పెనమలూరు, న్యూస్‌టుడే: పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ కొండూరు మణికంఠ అలియాస్ కేటీఎం పండును పెనమలూరు పోలీసులు పీడీ యాక్ట్ కింద గురువారం అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఇతడిపై హత్య, హత్యాయత్నం, మాదక ద్రవ్యాల రవాణ, శారీరక దాడులు తదితర కేసులు నమోదయ్యాయి. ప్రజలను భయాందోళనలు కలిగిస్తుండడంతో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దుల్లోని కానూరులో నివసిస్తూ ప్రజల్లో అభద్రతాభావాన్ని రేపుతుండడంతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అతడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని, అడ్వైజరీ కమిటీ ముందు తన వాదనలు వినిపించుకొనే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నట్లు పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాలతో గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్, పెనమలూరు సీఐ వెంకటరమణలు ఆంధ్రప్రదేశ్ ప్రమాదకర కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం గురువారం అదుపులోకి తీసుకుని తరలించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెంకాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 137, 146, 157 చికెన్ విత్ స్కిన్ - 260 చికెన్ స్కిన్‌లెస్ - 270.

హత్య కేసులో నిందితుడికి రిమాండ్

మచిలీపట్నం క్రైం, : మచిలీపట్నంకు చెందిన ఎ.సుబ్బారావు (77) గతేడాది జులై 20న మృతి చెందగా ఇనుగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో సుబ్బారావు వద్ద కార్మికుడిగా పనిచేస్తున్న చిలకలపూడికి చెందిన జి.వెంకయ్య ఆర్థిక కారణాలతో చెక్కతో తలపై మోది హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో 103(1), 238 బీఎన్ఎస్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో నిందితుడైన వెంకయ్యను గురువారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

పెనమలూరు, న్యూస్‌టుడే: భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కానూరు కుమ్మర్లబజారుకు చెందిన బండి క్రాంతికుమార్(30) ఎనికేపాడులోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుంటాడు. ఏడు నెలల కిందట చిన్నముత్తేవి గ్రామానికి చెందిన అమలరాణిని వివాహం చేసుకున్నాడు. భార్య గర్భవతి కాగా పుట్టింటికి వెళ్లే విషయంలో వారి మధ్య వివాదం ఏర్పడింది. ఈనెల 11వ తేదీన మరోసారి గొడవ జరగ్గా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి క్రాంతికుమార్ భార్యకు వీడియో కాల్ చేసి తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయావంటూ ప్రశ్నిస్తూ.. ఉరేసుకొని చనిపోతానని తెలిపాడు. భయాందోళనలకు గురైన అమలరాణి వెంటనే అత్త ఉదయకుమారికి ఫోన్ చేసి సమాచారం తెలపగా ఆమె గురువారం ఉదయం కానూరులోని కుమారుడు నివసించే ఇంటికి వచ్చి చూడగా అప్పటికే క్రాంతికుమార్ పడకగదిలో ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఈమె ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బందరు కాల్వలోకి దూకిన వ్యక్తి

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు వంతెనపై నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి(40) బందరుకాల్వలోకి దూకిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..రాత్రి 8.30 గంటల సమయంలో అతను వంతెన వద్దకు చేరుకుని కాసేపు అక్కడ అటూ ఇటూ తిరిగి ఒక్కసారిగా కాల్వలోకి దూకేసినట్లు చెబుతున్నారు. అయితే నీటి ఒరవడి, కటిక చీకటి కావడంతో స్థానికులు రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెనమలూరికి చెందిన వ్యక్తిగా భావించిన పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ-1
సీల్డ్ టెండరు ప్రకటన ఆర్.సి.నెం: యం1/451/2026, తేది:12-02-2026

శ్రీ అమ్మవారి దేవస్థానము వారు సూచించిన 20 ప్రదేశములలో ప్రతిరోజు కొండపైన, కొండ దిగువున, ఉపాలయములు మరియు పూజలు, దత్తత దేవాలయముల నందు మరియు ముఖ్య పర్వ దినములలో అలంకారము చేయు నిమిత్తము 1) మామిడి ఆకుల తోరణములు 2) అరటి చెట్లు సప్లయి చేయుటకు గాను అప్పగించిన తేది నుండి 1 సంవత్సరము కాలపరిమితికిగాను సీల్డ్ టెండర్లు ఆహ్వానించడమైనది. సెక్యూరిటి డిపాజిట్ రూ.10,000/- టెండరు షెడ్యూలు పొందుటకు ది.14-02-2026 ఉ॥ 11 గం॥ల నుండి 27-02-2026 సా॥ 5 గం॥ల వరకు, ... 28-02-2026 ... 02-03-2026 ... ఫోన్: 0866-2423800, 6301513838 ... https://kanakadurgamma.org ...

ఇ.ఓ. కార్యనిర్వహణాధికారి

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ-1
"ఇ" ప్రొక్యూర్‌మెంట్ టెండరు ప్రకటన Rc.No.H1/533/2026, Dt:12-02-2026

... 01-04-2026 నుండి 31-03-2027 ... https://apeprocurement.gov.in ... AP Endowments Department ... ది.14-02-2026 ఉ॥ 11.00 గం॥ల నుండి ... 02-03-2026 ... (10:00 A.M to 05:00 P.M) ... ఫోన్: 9492483771 ... https://kanakadurgamma.org ...

ఇ.ఓ. కార్యనిర్వహణాధికారి

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతరప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 81422 92071

EDUCATION

Prabhas College, Vja: Dist/Online: MBA/ MCA-(63k), BBA/ BCA (78K), MA, M.Com, M.Sc, M.LIS, BA, B.COM, Adms. L.dt : 28-2-26. ✆ 94418 02525, 99634 72819

FINANCIAL SERVICES

Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు EMI వాయిదా పద్ధతిలో పర్సనల్ ఫైనాన్స్, అన్ని తరగతుల వారికి స్థిరాస్తులపై ఫైనాన్స్ ఇవ్వబడును. Cell: 73862 01191.

REAL ESTATE

FLAT FOR SALE

బందరురోడ్డు, పప్పుల మిల్లు సెంటర్ కాస TVS ప్రక్కన నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి. సంప్ర ✆ 94940 51157

PLOT FOR SALE

అర్జెంట్ సేల్ ఉయ్యూరు - మంటాడ ఇళ్ళ మధ్యలో 10ఎ CRDA వెంచర్‌లో 10 ప్లాట్లు కలవు. గజం ఆఫర్ రేటు 7800/- (స్పెషల్ ఆఫర్ గ్రూప్ బుకింగ్) స్పాట్ రిజిస్ట్రేషన్ Hyma Prasad. ✆ 99596 45468

ఫ్లాష్ ఫ్లాష్ వినుకొండలో అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు (532 గజాలు) కేవలం 5.5 లక్షలు మాత్రమే. 2) 133 గజాలు 99,000/-. ✆ 7989476799.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

LEASE/ SALE

నున్న దోబీఖానా రోడ్‌లో 80HP ఇండస్ట్రియల్ కరెంట్‌తో 628 చ॥గ॥లలో GF & FF, RCC, 2వ ఫ్లోర్ క్వార్టర్స్ గల బిల్డింగ్ లీజు/అమ్మకము. ✆ 98482 34444.

LAND REQUIRED

REQUIRED WAREHOUSE FOR RENT
15,000 TO 20,000Sqft BETWEEN VIJAYAWADA AND GANNAVARAM
CONTACT: 948 0834 451, 895 1379 154

JOBS

క్రాంతి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ VJA ఆటోనగర్ ఆఫీస్ నందు గుమస్తాలుగా పనిచేయుటకు 10ఆపై చదివి 30సంలోపు వయస్సు గల మేల్ అభ్యర్థులు కావలెను. బ్యాచిలర్స్‌కు వసతి సౌకర్యం కలదు. సంప్ర॥ ✆ 81798 68999.

శ్రీశ్రీ హోటల్, బైపాస్ రోడ్, ఖమ్మం నందు పనిచేయుటకు జనరల్ మేనేజర్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. సంప్ర: 9949911636.

Green Vibes కంపెనీ కొరకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ & లేడీ టెలీకాలర్స్ కావలెను. శాలరీ+ TA+ DA. ఏరియా డీలర్స్ కావలెను. ✆ 90326 77764.

Wanted Female Telecallers. Freshers / Exp. Qul: Inter / any Graduate. Sal: 10K to 18K, Timing: 9.30 to 6.30 ✆ 99080 98305.

BMR ARNIKA Silver Jewellery MG Road Vij, wanted for Manager & Cashier & ASM & Sales Exe (M/F) Preference Exp. Persons. ✆ 91199 11956, 98488 28638.

ప్రముఖ యాడ్ ఏజెన్సీనందు పటమటలో పనిచేయుటకు కోరల్‌డ్రా/ పేజ్‌మేకర్ తెలిసిన డిటిపి ఆపరేటర్ కావలెను. ✆ 90304 37799

కానూరు ప్రముఖ ట్రాన్స్‌పోర్టు ఆఫీస్‌నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సూపర్‌వైజర్-2, గ్యారేజి సూపర్‌వైజర్-1, మెకానిక్స్-2 కావలెను. బొలేరో డ్రైవింగ్, హిందీ వచ్చిన వారికి ప్రాధాన్యత. ✆ 86889 08675, 91542 97951

NTR, కృష్ణాలలో, జగ్గయ్యపేట, కైకలూరు, పామర్రు, అవనిగడ్డ, గుడివాడలో మార్కెటింగ్‌కు PROలు కావలెను. జీతం: 40K, 50K, 60K. ✆ 89195 20094

BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజనీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/ M.Tech అర్హత కలిగి బిల్డింగ్స్, ఇరిగేషన్ వర్క్స్ నందు 3to4 సంవత్సరములు అనుభవం కలిగి విజయవాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల నందు పనిచేయుటకు కావలెను. పూర్తి బయోడేటాను info@brinfracon.comకి పంపగలరు ✆ 79955 57831.

విజయవాడ ప్లాస్టిక్ పరిశ్రమ నందు పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. అర్హత: 10th, ఇంటర్, ITI, డిప్లొమా. Email: infoampp2016@gmail.com ✆ 62810 45178. అడ్రస్: అమరావతి పాలీప్యాక్, D.No: 25-38, 4వ క్రాస్ రోడ్, కబేళా, VJA-12

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బు వసూలు చేయరాదు. డబ్బు వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్ లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: బందరు మండలం సుల్తానగరంలో ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంకు చిలకలపూడి బ్రాంచి మేనేజర్ నవీన్‌కుమార్ మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలపై అందరూ అవగాహనతో ఉండాలన్నారు. ప్రధానంగా బ్యాంకు ఖాతాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు బయటకు వ్యక్తులకు చెప్పకూడదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా బ్యాంకును సంప్రదించాలన్నారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

ధర వరలు

టమాట 14, వంగ 20, బెండ 28, పచ్చిమిర్చి 36, కాకర 38, క్యాబేజీ 16, క్యారెట్ 26, దొండ 44, బంగాళ దుంప 22, ఉల్లిపాయలు 22, గోరుచిక్కుడు 30, దోస 28, సొర 10, అరటికాయ 7,6, చిక్కుళ్లు 32, బీర 28, చామదుంప 22, మునగ 08/10, కంద 38, బీట్‌రూట్ 23, కీరదోస 44, బీన్స్ 54, క్యాప్సికం 64, అలసందలు 28, చిలకడదుంప 28, కొత్తిమీర 12/06, పుదీనా 15/05. శుక్రవారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలు వర్తిస్తాయి. **- మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే**

సినిమాలు

రేవతి: ఓం శాంతి శాంతి శాంతి
మినీరేవతి: అనగనగా ఒకరాజు
సిరికృష్ణ: మనశంకరవరప్రసాద్
సిరివెంకట్: ఫంకీ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందన: ❖ నగరంలోని మాచవరంలో ఏఎంసీ కార్యాలయానికి వెళ్లే దారిలో ప్రధాన రహదారి పక్కన వేసిన చెత్త తొలగించకపోవడంతో స్థానికులతో పాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఆ ప్రాంత వాసులు మేమున్నాం మీకుతోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులు స్పందించి సిబ్బందిని పంపి చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ❖ నగరంలోని ఇంగ్లీషుపాలెంలో అంతర్గత డ్రైన్‌లో వ్యర్థాలు మేట వేసుకుపోవడంతో మురుగు పారుదలకు ఆటంకంగా మారింది. సమస్యను ఆ ప్రాంత వాసులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడంతో సిబ్బందిని పంపి పూడిక తొలగించేలా చర్యలు తీసుకున్నారు.
- మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

కృత్తివెన్ను, న్యూస్‌టుడే: కృత్తివెన్ను విద్యుత్తు ఉపకేంద్ర మరమ్మతుల కారణంగా 3గంటల పాటు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జి.గోవిందరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కృత్తివెన్ను ఉపకేంద్రం పరిధిలోని గ్రామాల ప్రజలు, ఆక్వా రైతులు సహకరించాలని కోరారు.

మార్గదర్శకాలు అమలు చేయాలి

మచిలీపట్నం (గొడుగుపేట): సమగ్రశిక్షాలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైం ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని జిల్లా పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్స్ యూనిటీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నారగాని విజయశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్లుగా సమగ్రశిక్షాలో ఎంతో మంది ఉద్యోగులు అంతంత మాత్రం వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పనికి తగ్గ వేతనం అమలు చేయాలని తీర్పు ఇవ్వడంపై ఉద్యోగులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని కోరారు.

వర్గోన్నతి కల్పించారు.. వసతులు మరిచారు

న్యూస్‌టుడే, మచిలీపట్నం (గొడుగుపేట)

బందరు: ఎస్ఎన్ గొల్లపాలెం పాఠశాలలో శిథిల భవనం

ఆకుమర్రు పాఠశాలలో చెరువు పక్కన ప్రహరీ కూలిపోయి..

✪ గూడూరు మండలం ఆకుమర్రు ప్రాథమికోన్నత పాఠశాలకు ఉన్నత పాఠశాలగా ప్రభుత్వం వర్గోన్నతి కల్పించింది. ఆ బడిలో 117 మంది విద్యార్థులున్నారు. సరిపడా వసతులు లేవు. ప్రహరీ కూలిపోయి ప్రమాదకరంగా మారింది. ✪ బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెం ప్రాథమికోన్నత పాఠశాలకూ వర్గోన్నతి కల్పించారు. ఇక్కడ 150 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక భవనం శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉండడంతో ఖాళీ చేశారు. నిర్మాణంలో ఉన్న మరో భవనం అసంపూర్తిగా ఆగిపోయింది. ఒక భవనంలో సర్దుకుని కూర్చోవాల్సి వస్తోంది. బందరు, పెడన నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో గ్రామాలకు చెందిన విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో కూటమి ప్రభుత్వం 15 ప్రాథమికోన్నత పాఠశాలలకు వర్గోన్నతి కల్పించింది. గూడూరు మండలం పోలవరం, ఆకుమర్రు, పెడన మండలం కొంకేపూడి, బల్లిపర్రు, బందరు మండలం శిరివెళ్లపాలెం, పోతేపల్లి, ఎస్ఎన్‌గొల్లపాలెం, సుల్తానగరం, క్యాంప్‌బెల్‌పేట, బందరు నగరం రాజుపేట, నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా వర్గోన్నతి పొందాయి. ✪ బంటుమిల్లి మండలం మల్లంపూడి, కృత్తివెన్ను మండలం చినచందాల, ఒర్లగొందితిప్ప, కృత్తివెన్నుపల్లెపాలెం, రామాపురం యూపీ పాఠశాలలకు ఉన్నత పాఠశాలలుగా వర్గోన్నతి కల్పించారు. ఆయా గ్రామాల విద్యార్థులకు ఉన్నతపాఠశాలలు అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నా సరిపడా వసతులు లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే విద్యా సంవత్సరానికైనా..

✪ వర్గోన్నతి పొందిన పాఠశాలల్లో నిర్దేశించిన తరగతులు ప్రారంభించి ఏడాది అవుతోంది. వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైతే మళ్లీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో బడుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ✪ పెడన మండలంలోని కొంకేపూడి, బల్లిపర్రు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి భవనాలు నిర్మించాలని మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ✪ బందరు మండలం పోతేపల్లి, శిరివెళ్లపాలెంలోనూ అదే పరిస్థితి. కృత్తివెన్ను మండలంలోని పలు పాఠశాలల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మిగిలిన పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రతిపాదనలు పంపాం

అన్ని పాఠశాలలకు ప్రతిపాదనలు పంపాం. ఆకుమర్రు పాఠశాలలో ఓ భవన నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. మిగిలిన పాఠశాలల్లోనూ వసతులు కల్పించేలా కృషి చేస్తున్నాం. **– శేఖర్‌సింగ్, డీవైఈవో**

స్పందన సేవలు ప్రశంసనీయం

మాట్లాడుతున్న బాలాజీ

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయమని సహాయ ఫౌండేషన్ లీగల్‌సెల్ ఛైర్మన్ లంకిశెట్టి బాలాజీ అన్నారు. నగరంలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంటీన్‌కు విజయవాడకు చెందిన స్పందన సేవాసమితి ద్వారా రూ.80వేల విలువైన 55 బియ్యం బస్తాలు, 100 స్టీలు పళ్లాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.15కే భోజనం అందిస్తున్న సహాయ ఫౌండేషన్‌కు స్పందన సేవాసమితి తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. సాయం అందించిన స్పందన సేవాసమితి అధ్యక్షులు ఇమ్మానేని కృష్ణప్రసాదును ఘనంగా సత్కరించారు. సహాయ ఫౌండేషన్ అధ్యక్షులు ఉస్మాన్‌బాషా, మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, స్పందన సేవాసమితి ప్రధాన కార్యదర్శి ఎం.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించాలి

ఫైరింగ్ నైపుణ్యాలు వివరిస్తున్న ఏఎస్పీ సత్యనారాయణ

మచిలీపట్నం క్రైం: ప్రతి బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించేలా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఏఆర్ ఏఎస్పీ సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. వార్షిక మొబిలైజేషన్‌లో భాగంగా గురువారం మంగినపూడి ఫైరింగ్ రేంజ్‌లో ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ పోలీసులు తమ విధుల్లో భాగంగా వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పూర్తిస్థాయి పరిజ్ఞానం కలిగి ఉండడం అవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల, ప్రభుత్వ ఆస్తులు, ప్రాణరక్షణ విషయంలో పూర్తి స్థాయిలో సంసిద్ధులుగా ఉండాలన్నారు. ఫైరింగ్ రేంజ్‌లో క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యత వహిస్తుదన్నారు. ప్రతి అధికారి, సిబ్బంది ఫైరింగ్‌లో మెలకువలు తెలుసుకోవాలని, ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఫైరింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆయన కీలక సూచనలు చేశారు.

తాగి వాహనం నడిపిన వ్యక్తికి జరిమానా

గూడూరు, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ (ఎక్సైజ్) కోర్టు రూ.10వేల జరిమానా విధించినట్లు గూడూరు ఎస్సై సీహెచ్.దివ్యప్రకాష్ గురువారం తెలిపారు. బుధవారం రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని గురువారం కోర్టులో హాజరుపర్చామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

పెడనలో 72శాతం పన్నుల వసూళ్లు

పెడన: పెడన మండలంలో ఆస్తి పన్నులు 72శాతం వసూలైనట్లు డిప్యూటీ ఎంపీడీవో ఆర్.హేమప్రకాశ్ చెప్పారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 9381 అసెస్‌మెంట్ల నుంచి రూ.58లక్షలు వసూలు చేయాల్సిన లక్ష్యం కాగా ఇప్పటికి 72శాతం సాధించామన్నారు. అచ్చయ్యవారిపాలెం, గురివిందగుంట, చోడవరం, కమలాపురం, కూడూరు, నడుపూరు నేలకొండపల్లి తదితర 11 పంచాయతీల్లో వంద శాతం వసూలు చేశామన్నారు. చెరువుల లీజులు, ట్రేడ్ లైసెన్సుల కింద రూ.51లక్షలకు రూ.15లక్షలు ఇప్పటికి వసూలైందన్నారు.

ప్రవేశాలకు దరఖాస్తులు

మోపిదేవి: మోపిదేవిలోని గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, పాఠశాలలోని 5వ తరగతిలో నూతన ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యులు వీర రవి తెలిపారు.

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి

మాట్లాడుతున్న ఎస్సై గణేష్‌కుమార్

బంటుమిల్లి, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని బంటుమిల్లి ఎస్సై గణేష్‌కుమార్ అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీహెచ్ఎస్‌లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు, పలు అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా మానసికంగా, లైంగికంగా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని చెప్పారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించారు. బాలికలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, పోక్సో యాక్ట్, మైనర్ డ్రైవింగ్ తదితర చట్టాలను వివరించారు. హెచ్ఎం పద్మజ, తదితరులు పాల్గొన్నారు.

ఇలా అయితే.. రాకపోకలు ఎలా?

నగరంలోని చేపల మార్కెట్‌కు వెళ్లే దారికి అడ్డంగా వాహనాలు నిలిపేస్తున్నారు. దీంతో అక్కడకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నా పట్టించుకోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **-మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే**

ఖాళీ బొండాలు..దోమలకు నిలయాలు

నగంలోని డంపింగ్‌యార్డు సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన కొందరు ఖాళీ కొబ్బరి బొండాలను గుట్టలుగా వేశారు. దోమలకు అవి ఆవాసంగా మారుతున్నాయని, అధికారులు స్పందించి వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **-మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే**

కుంగుతున్న వంతెన.. దాటెళ్తే నిలిచేనా!

గూడూరు మండలం మల్లవోలు ప్రధాన రహదారి మధ్యలో ఉన్న వంతెన అడుగున ఉన్న దిమ్మెలు వంగి కుంగడంతో స్థానికులతో పాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మల్లవోలుతో పాటు పోలవరం, రామన్నపేట, ఐదుగుళ్లపల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, ప్రయాణికులు ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తారు. ఏటేటా కొద్దికొద్దిగా కుంగుతూ ప్రమాదకరంగా మారుతున్నందున మరమ్మతులు అయినా చేయాలని కోరుతున్నారు. **- గూడూరు, న్యూస్‌టుడే**

చేనేత నూలు అద్దకానికి(డ్రైయింగ్) జిల్లాలో పెడన ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని చేనేత కేంద్రాలు, పొరుగు జిల్లాల నుంచి ఉత్పత్తి దారులు ఇక్కడకు వచ్చి నూలు డ్రైయింగ్ చేయించుకునే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. కార్మికులకు సమృద్ధిగా ఉపాధితో క్షణం తీరిక లేకుండా ఉన్న పరిస్థితులు నేడు తారుమారయ్యాయి. కార్మికులకు ఉపాధి లేక ఇతర రంగాల్లోకి వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

నాడు తీరికలేని చేయి..
నేడు పనేలేదోయి..

న్యూస్‌టుడే, పెడన

అంతరిస్తున్న చేనేత రంగుల అద్దకం

రంగుల అద్దకంలో నిమగ్నమైన దంపతులు

కృష్ణా జిల్లాలో ఉత్పత్తి చేసిన చేనేత కాటన్ చీరలు తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతులు అయ్యేవి. అయితే పవర్ లూమ్ రంగంతో చేనేత కుదేలైంది. చేనేతలో రూపుదిద్దుకున్న 80వ నంబరు కాటన్ చీరల ధర రూ.1000-1200 వరకు ఉంటే తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లోని పవర్ లూమ్‌లో రూ.600కే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాటన్ చీరల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. పెడనలో పట్టుమని 20 మగ్గాలపై కూడా ఉత్పత్తి జరగడం లేదు. కొన్ని చేనేత సంఘాల్లో అరకొరగా ఉత్పత్తి చేసి ఆప్కోకు సరఫరా చేస్తున్నారు. ఈ ప్రభావం డ్రైయింగ్ యూనిట్లపై తీవ్రంగా కన్పిస్తోంది. గతంలో పెడన, కప్పలదొడ్డి, పోలవరం ప్రాంతాల్లో దాదాపు 30కు పైగా డ్రైయింగ్ యూనిట్లు ఉంటే ఆ సంఖ్య ప్రస్తుతం పోలవరంలో ఒకటి, పెడనలో రెండింటికి పడిపోయింది.

పట్టు వైపు పయనం.. కాటన్ చీరల సంక్షోభంతో పెడన నేతన్నలు మంగళగిరి పట్టు ఉత్పత్తి వైపు మళ్లారు. ఈ చీరలకు వేతనాలు అధికంగా రావడంతో కార్మికుల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. మంగళగిరి పట్టుకు సంబంధించి నూలు డ్రైయింగ్ మంగళగిరి, ధర్మవరంలలో జరుగుతుంది. పెడనలోని డ్రైయింగ్ కార్మికులు నూలు అద్దకాన్ని ఇంకా అందిపుచ్చుకోలేదు. ఫలితంగా డ్రైయింగ్ యూనిట్లు మూతపడటానికి దారితీసింది.

శిక్షణ ఇస్తే పూర్వ వైభవం

గతంలో ఈ రంగంలో దాదాపు 500 మంది కార్మికులు ఉండగా నేడు పది మంది కూడా లేరు. కాటన్ చీరల సంక్షోభం డ్రైయింగ్ రంగంపై పడింది. మంగళగిరి పట్టు డ్రైయింగ్‌లో ప్రభుత్వం ఇక్కడి కార్మికులకు శిక్షణ ఇప్పిస్తే తిరిగి ఉపాధి దొరుకుతుంది. యువత కూడా దీనిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే పూర్వ వైభవం వస్తుంది. **- రాజారావు, డ్రైయింగ్ కార్మికుడు**

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

నకిలీ సిగరెట్టు.. ఆరోగ్యానికి పొగబెట్టు

న్యూస్‌టుడే, పెడన

పెడనలో నకిలీ సిగరెట్లు హల్‌చల్ చేస్తున్నాయి. పట్టణంలోని పచారీ, కిళ్లీ షాపుల్లో ఈ సిగరెట్ల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. రోజుకు దాదాపుగా రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అమ్ముడుపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. విదేశీ సిగరెట్ల పేరుతో విక్రయిస్తున్న ఇవి వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రధానంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం వీటి విక్రయాల్ని నిషేధించింది. ప్రధానంగా రెండు బ్రాండ్ల పేరుతో అమ్ముడవుతున్న ఈ సిగరెట్లలో పొగాకు బదులుగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నట్లు గతంలో నివేదికలు స్పష్టం చేశాయి.

టోకు డీలర్లు.. పట్టణంలోని జోగానంద రావుకాలనీ, బస్టాండు ప్రాంతాల్లోని టోకు డీలర్ల నుంచి రిటైల్ వర్తకులకు ఈ నకిలీ సిగరెట్లు చేరుతున్నాయి. గతంలో మండల పరిషత్తు కార్యాలయానికి సమీపంలో ఒక వ్యాపారి భారీ స్థాయిలో విక్రయాలు జరపగా పలుమార్లు దాడులు చేసి సీజ్ చేశారు. దీంతో సదరు వ్యాపారి అమ్మకాలను నిలిపివేశారు. ఇదే అదునుగా మరో ఇద్దరు కొత్తగా ప్రారంభించారు. ఒక్కో సిగరెట్ ప్యాకెట్ ధర రూ.20-30 వరకు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడంతో ఇవి త్వరగా కాలుతున్నాయి. కార్మికులు అధికంగా ఉండే పెడనలో కొంతమంది రోజుకు ఐదు ప్యాకెట్లు తాగేస్తున్నారు. ఇలా విక్రయాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాలతో పాటు మండలంలోని 24 పంచాయతీలు, పొరుగు మండలాలకు పెడన నుంచి సరఫరా చేస్తున్నారు.

జీఎస్టీ ఎగనామం.. కేంద్రం పొగాకు ఉత్పత్తులపై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీని 50 శాతానికి పెంచింది. తద్వారా రూ.10 సిగరెట్ పెరిగిన జీఎస్టీతో రూ.15కు చేరింది. ఈ ఐదు రూపాయలు ప్రభుత్వ ఖాతాకు చేరుతుంది. బిల్లులు లేకుండా జరుగుతున్న ఈ నకిలీల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. నకిలీలను నియంత్రించి వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ర్యాలీలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు

కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

పోరాటం ఆపేదిలేదు.. వెనుకడుగు వేసేదిలేదు

పెడన, న్యూస్‌టుడే: కేంద్రం 2025 నవంబరు 21 నుంచి అమల్లోకి తెచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్మిక హక్కులకు విఘాతమని సీఐటీయూ ఆందోళన వెలిబుచ్చింది. ఈ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం పెడనలో కార్మికులు సమ్మె నిర్వహించారు. మున్సిపల్, హమాలీ, ఆశాలు ఈసమ్మెలో పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సెంటరు నుంచి బంటుమిల్లి రోడ్డు కూడలి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలతో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని యూనియన్ నాయకులు గోపాలరావు, నరసింహరావులు ఆందోళన వెలిబుచ్చారు. పని గంటలను ఎనిమిది నుంచి పన్నెండుకు కొత్త చట్టంలో మార్చడం దారుణమన్నారు. ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్‌లో చేసిన సవరణ కార్మిక సంఘాల ఉనికికే ముప్పు తెచ్చిందన్నారు. ఈ ఆందోళనలో యూనియన్ నాయకులు కైలా జ్ఞానప్రసాద్, నందమూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన..

పెడన: ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: బందరులో వివిధ సంఘాల నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, రమాదేవి, వీరబాబు, బూరసుబ్రహ్మణ్యం, జయరావు, కొడాలిశర్మ, మోదుమూడి రామారావు, లింగంఫిలిప్, యర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొని ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ఎల్ఐసీ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి కిషోర్‌కుమార్, నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో ఆత్కూరి ఏడుకొండలు, ఎండీ యూనస్, బెనర్జీ, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

బంటుమిల్లి, న్యూస్‌టుడే: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం బంటుమిల్లిలో ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. స్థానిక సచివాలయం ఎదుట అంగన్‌వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్ వర్కర్స్ తదితరులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ప్రదర్శన నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, లంకదాసుల అజయ్‌ఘోష్, మాజేటి శివశ్రీనివాసరావు పాల్గొన్నారు.


ఎల్ఐసీ కార్యాలయం వద్ద మాట్లాడుతున్న కిషోర్‌కుమార్



బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట..

మూడు వర్ణాలతో దర్శనమిస్తూ సర్పాకృతి కలిగి పొలుసులు రాలుతూ ఎంతో మహిమాన్వితం కలిగిన స్ఫటికార లింగం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వందల సంవత్సరాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ గ్రామంలో వెలసిన ఊర్ధ్వలింగం విశేష చరిత్రపై ప్రత్యేక కథనం.

మహిమాన్వితం.. ఈ మహాలింగం..

మహాశివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు

న్యూస్‌టుడే, గుడిదిబ్బ (కృత్తివెన్ను)

నాగేశ్వరస్వామి దేవాలయం

స్వామివారి మూలవిరాట్

కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ గ్రామంలో సుమారు 200 సంవత్సరాలకు పూర్వం రెడ్డిరాజుల కాలం నాడు చెరువులో దొరికిన శివలింగాన్ని నాటిరాజులు ఆలయం నిర్మించి పూజలు జరిపారు. కొంతకాలం తరవాత కాలక్రమేణా రాజుల వైభవంతో పాటు దేవాలయం శిథిలమైపోయింది. తరవాత కాలంలో ఈ ప్రాంతంలో వ్యాపార నిమిత్తం వచ్చిన జమిందారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు చొరవతో తిరిగి ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. నాటి నుంచి తీర ప్రాంతంలో భక్తుల పూజలందుకుంటోంది. ఆలయ అభివృద్ధిలో భాగంగా నాగేశ్వరరావు పంతులు తన అమృతాంజనం కంపెనీలో కొంతభాగాన్ని షేర్‌గా కేటాయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ప్రత్యేకతలు.. పంచర్లింగాలలో ఒకటైన ఈ మహాలింగం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ఇక్కడ శివలింగం రూపం సర్పాన్ని పోలి ఉంటుంది. అమావాస్యకు నల్లని వర్ణం, పున్నమి రోజుల్లో తెల్లగా, మధ్యస్థ రోజుల్లో గోధుమ వర్ణంగా శివలింగం మారుతుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఈ మహాలింగం ప్రతి అమావాస్య, పున్నమిలకు పాము కుబుసంలా పొలుసులు రాలుతుండడం విశేషం. సప్తరుషులలో చివరి వాడైన బృగుమహర్షి కాలం నాటి ఆలయంగా ఇది ప్రసిద్ధి. బంగాళాఖాతానికి ఉత్తర దిక్కున వెలసిన ఈ ఆలయంలోని స్వామివారిని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తుల నమ్మకం. ఇక్కడ శివాలయం పశ్చిమ సింహద్వారం కలిగి ఉండడం మరో ప్రత్యేకత. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ పెద్దఎత్తున నిర్వహిస్తారు.

భక్తులందరికీ దర్శనమే మా బాధ్యత

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులందరికీ శ్రీదుర్గాపార్వతీ సమేత నాగేశ్వరస్వామి వారి దర్శనాన్ని కలిగించడం మా ప్రధాన బాధ్యత. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. **- శ్రీనివాసరావు, ఆలయ ఈవో**

ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ఆలయానికి మూడు రోజుల పాటు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, ఆరోగ్యశాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రత్యేక పారిశుద్ధ్య నివారణకు 12 మందిని ప్రత్యేకంగా నియమించాం. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. **- వెంకట్రావు, ఆలయ ట్రస్టు ఛైర్మన్**

అన్ని గ్రామాల్లో రాధారంగా మిత్రమండలి కమిటీలు

ధర్మారావును సత్కరిస్తున్న రంగా అభిమానులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రాధారంగా మిత్ర మండలి కమిటీలు ఏర్పాటు చేస్తామని మండలి తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు అన్నారు. గురువారం కృత్తివెన్ను మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వంగవీటి మోహనరంగా అభిమానులు మచిలీపట్నంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధారంగా మిత్ర మండలి జనసేనకు మద్దతుగా అన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రంగా అభిమానులు అందరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కృత్తివెన్ను మండలంలోని సీతనపల్లితో పాటు అన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పోతుల రాంబాబు, హరిబాబు, రమేష్, శ్రీనివాసరావు,కృష్ణ, సత్యనారాయణ, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

పెనమలూరు
• పెనమలూరు • గన్నవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

స్పందన: ✦ పెనమలూరు పంచాయతీరాజ్ కాలనీ, అన్నపూర్ణ అపార్ట్‌మెంట్స్ ప్రాంతాల్లో తాగునీటి పైపులైన్లు పగిలి నీరు వృథాగా పోతోందని స్థానికులు బుధవారం 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కార్యదర్శి అహ్మద్ గురువారం రెండు ప్రాంతాల్లోని పైపులైన్లకు సిబ్బందితో మరమ్మతులు చేయించారు. ✦ పెనమలూరు ప్రకృతి హోమ్స్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు బుధవారం కార్యదర్శి అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన గురువారం ఆరు నూతన దీపాలను ఏర్పాటు చేయించారు. ✦ గంగూరు ప్రధాన కూడళ్లలో సిమెంటు బల్లలు ఏర్పాటు చేయాలని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కార్యదర్శి ప్రకాష్‌నాథ్ గురువారం సిమెంటు బల్లలు ఏర్పాటు చేయించారు. ✦ గంగూరు మసీదు ప్రాంతంలో వీధి దీపాలు పనిచేయడం లేదని గ్రామస్థులు చేస్తున్న ఫిర్యాదుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కార్యదర్శి ఆరు కొత్త దీపాలను ఏర్పాటు చేయించి సమస్య పరిష్కరించారు. ✦ చోడవరం రామాలయం సమీపంలో కొద్ది రోజుల కిందట పైపు లైను పగిలి తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు చేస్తున్న ఫిర్యాదులపై గ్రామకార్యదర్శి నరసింహారావు స్పందించారు. గురువారం సిబ్బందితో పైపులైను మరమ్మతులు ప్రారంభించారు. ✦ కానూరు కామయ్యతోపు సెంటర్ సోనోవిజన్ వెనక కొన్ని రోజులుగా చెత్త తీయడంలేదని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా ద్వారా కమిషనర్ షేక్ నజీర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. సిబ్బందిని పంపి చెత్త తీయించారు. ✦ కానూరు నవతారోడ్డులో పూడిక తీత పనులు జరగక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన శానిటరీ అధికారి సుధాకర్ సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు. –న్యూస్‌టుడే, కానూరు

శివరాత్రి ప్రభకు పూజలు

యనమలకుదురు, న్యూస్‌టుడే : యనమలకుదురులో శ్రీరామలింగేశ్వరస్వామికి ఏర్పాటు చేసే శివరాత్రి ప్రభకు దుర్గగుడి పాలకవర్గ సభ్యులు వెలగపూడి శంకరబాబు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం మొక్కపాటి శ్రీనివాస్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్రభకు పూజలు చేపట్టారు. శొంఠి శివరామప్రసాద్, తాడిశెట్టి వీరాస్వామి, సుంకర సాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమే

నున్న, న్యూస్‌టుడే: క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమేనని హెచ్‌సీజీ వైద్యురాలు సాయి మాధవి తెలిపారు. వికాస్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముందస్తుగా చికిత్సా విధానాలు తెలుసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి సక్రమంగా పాటించాలన్నారు. క్యాన్సర్‌ను నివారించే పద్ధతులను వారికి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

వైభవం..కోదండరామాలయ వార్షికోత్సవం

పెనమలూరు: పెనమలూరు రజకపేటలోని శ్రీ కోదండరామాలయ ప్రథమ వార్షికోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య కనులపండువగా జరిగింది. ఆలయాన్ని విద్యుద్దీపాలు, పూలమాలలతో అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సర్పంచి లింగాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

18 నుంచి ప్రతిష్ఠాపనోత్సవాలు



ప్రొద్దుటూరు (కంకిపాడు), న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పరిధిలో జాతీయరహదారి సమీపంలో సుమారు రూ.1.10 కోట్లతో 30 సెంట్ల స్థలంలో చేపట్టిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థాన ప్రతిష్ఠాపనోత్సవాలు ఈ నెల 18 నుంచి జరుగుతాయని నిర్మాణకర్త భీమవరపు శేషమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీ ఉదయం 10.44 గంటలకు దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహా అన్నప్రసాద సంతర్పణ జరుగుతాయని పేర్కొన్నారు.

ఇకనైనా కృష్ణమ్మను తెస్తారా..?

కృష్ణాజలాలు ప్రాజెక్టులో కదలిక...

మేఘా సంస్థకు కృష్ణా వాటర్ స్కీమ్ ప్రాజెక్టు

ఉయ్యూరు, న్యూస్‌టుడే:

ఉయ్యూరు పట్టణంలో ఎట్టకేలకు కృష్ణా జలాల ప్రాజెక్టు పనులు మళ్లీ మొదలయ్యాయి. ఉయ్యూరు పురపాలక సంఘం ప్రజలకు కృష్ణానది నుంచి పంపింగ్ స్కీమ్ ద్వారా ప్రతిపాదించిన కృష్ణా జలాల ప్రాజెక్టు పనులు గతంలో కొంత ముందుకు కదిలినా ఆ తర్వాత చతికిల పడ్డాయి. తిరిగి కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణంలో కదలిక తీసుకొచ్చింది.

సర్వే చేస్తు న్న నిర్మాణ సంస్థ సిబ్బంది

పదేళ్ల కిందటే ప్రతిపాదన..: ఉయ్యూరుకు అతి సమీపంలోని నదీ పరీవాహక గ్రామమైన తోట్లవల్లూరు నుంచి కృష్ణానదిలోని నీటిని తోడి ఫిల్టర్ గ్యాలరీల ద్వారా శుభ్రపరిచి ఉయ్యూరు పట్టణ వాసులకు అందించాలనేది ప్రాజెక్టు ప్రతిపాదన. అందుకు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు(ఏఐఐబీ) నాడు ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో ప్రాజెక్టు పూర్తి చేయాలని నాటి ప్రతిపాదన. ఆ తర్వాత ప్రభుత్వాలు ఆశించిన చొరవ చూపక అటకెక్కింది.

పథకం వివరాలు	
పట్టణ జనాభా	: 54,000
వార్డుల సంఖ్య:	: 20 (ప్రతిపాదిత 29)
కుటుంబాలు:	: 13,892
ప్రారంభ ప్రతిపాదిత అంచనా	: రూ.47 కోట్లు
పునఃప్రతిపాదిత అంచనా	: 73 కోట్లు
ప్రస్తుత ప్రతిపాదిత అంచనా	: 98 కోట్లు
నది నుంచి పట్టణానికి పైప్‌లైన్ దూరం	: 7 కి.మీ
పట్టణంలో అంతర్గత పైప్‌లైన్	: 60.20 కి.మీ

ప్రస్తుత స్థితి..: ఉయ్యూరు పట్టణం నాగన్నగూడెంలో, ఫ్లోరా పాఠశాల ప్రాంతంలో, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వివిధ సామర్థ్యంతో రక్షిత నీటి ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. తోట్లవల్లూరులో ఇన్‌ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా నీటిని తోడి శుద్ధి చేసి ఆయా ట్యాంకులకు పైప్‌లైన్ ద్వారా నీటిని చేరుస్తారు. అక్కడి నుంచి అంతర్గత పైపుల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తారు. మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం మేఘా సంస్థ చేతికి ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మారింది. సంస్థకు సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల పట్టణంలో ఆయా ప్రాంతాల్లో పునః సర్వేలు నిర్వహించారు.

భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి ..: ఇప్పటికే పట్టణంలో విపరీతంగా భూగర్భ జలాల్ని తోడేస్తుండడంతో అడుగంటి పోతున్నాయి. పట్టణంలో తొమ్మిది రక్షిత మంచినీటి పథకాలు, 25 డైరెక్ట్ పంపింగ్ స్కీమ్‌ల ద్వారా రోజుకు 4.28 లక్షల లీటర్లకు పైగా నీటిని తోడేస్తున్నారు. ఒక్కో పథకం వద్ద రెండేసి బోర్లు పనిచేస్తుంటాయి. ఏడాదికి సుమారుగా రూ.1.25 కోట్లు విద్యుత్తు ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటు కుళాయిలు 4,785 కాగా పబ్లిక్ కుళాయిలు సుమారు 500 ఉన్నాయి.

వసంతోత్సవానికి వెళ్తున్న అమ్మవారు

మెట్టినింటికి చేరిన వీరమ్మతల్లి

ఉయ్యూరు, న్యూస్‌టుడే: వీరమ్మతల్లి వసంతోత్సవం కనులపండువగా నిర్వహించారు. పక్షం రోజుల తిరునాళ్ల అనంతరం వీరమ్మ తల్లి గురువారం ఉయ్యూరు పట్టణంలోని పుట్టినింటి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరింది. భక్తుల హారతులు అందుకుంటూ రావిచెట్టు సెంటర్ సమీపంలో ఉన్న మెట్టినింటికి చేరుకుని వసంతోత్సవం నిర్వహించారు. మహిళలు నీళ్ల బిందెలతతో అమ్మవారికి స్వాగతం పలికారు. మహాశివరాత్రి రోజున తోట్లవల్లూరు మండలం ఐలూరు కృష్ణానది పాయలో పవిత్ర స్నానమాచరించి తిరిగి మెట్టినింటి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఏడాది తిరునాళ్లకు భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో పట్టణ సీఐ రామారావు పక్కా ప్రణాళికతో బందోబస్తు నిర్వహించారు.

భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు

మద్దూరు (కంకిపాడు), న్యూస్‌టుడే: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మద్దూరు, కాసరనేనివారిపాలెం పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం మద్దూరులో అధికారుల బృందం ఏర్పాట్లను సమీక్షించింది. స్వల్పంగా నదీ జలం ఒడ్డుకు సమీపంలో ఉండటంతో 20-30వేల మంది భక్తులు స్నానాలు ఆచరించే వీలుంది. పిండప్రదానం, మహిళలకు ప్రత్యేక గదులు, వైద్య సేవలు, నావలు, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచడం, పార్కింగ్, ప్రమాదకర ప్రదేశాల్లో బారికేడ్లు కట్టడి, అవాంఛనీయ ఘటనలు, దొంగతనాలు జరగకుండా భక్తులకు అవగాహన కల్పించడంతోపాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో తహసీల్దార్ భవానీశంకర్, సీఐ మురళీకృష్ణ, పంచాయతీరాజ్, వైద్య, అగ్నిమాపక, ట్రాన్స్‌కో అధికారులు, సర్పంచి రామ్‌దాస్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసరావు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

పుష్కరఘాట్ వద్ద సమీక్షిస్తున్న అధికారులు

విద్యార్థుల ఉన్నత భవిష్యత్తే ధ్యేయం

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: భావిభారత పౌరులైన విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు బోడే వెంకట్రామ్, తెదేపా జిల్లా అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణలు అన్నారు. గురువారం కంకిపాడులోని ఎన్టీఆర్ విగ్రహ కూడలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు జంపన వెంకటేశ్వరరావు, కంకిపాడు సర్పంచి బాకీ రమణ, ప్రమోద్, ఏసుగు జయ, బాబు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బోడే వెంకట్రామ్, నాయకులు

భూముల రీసర్వే పక్కాగా చేపట్టాలి

రామవరప్పాడు, న్యూస్‌టుడే: రైతుల అభిప్రాయాలను తీసుకుని భూముల రీసర్వే పక్కాగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామ సచివాలయంలో జరుగుతున్న రీసర్వే పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే ముందుగానే నోటీసులు ఇవ్వడం నుంచి భూమి హక్కుల నిర్ధారణ వరకు ప్రతి దశలోనూ రైతుల భాగస్వామ్యం, ఆమోదం కచ్చితంగా ఉండాలన్నారు. నిర్దేశించిన కాలవ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్‌వీఎస్ఎన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ యజ్జల మోహన్‌రావు, విజయవాడ రూరల్ తహసీల్దార్ బి.సుగుణ, విజయవాడ డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే సుబ్బారావు, మండల సర్వేయర్, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

రికార్డులు పరిశీలిస్తున్న రోణంకి కూర్మనాథ్

పల్లెల్లో పంచాయతీ సందడి..!

ఓటర్ల జాబితా తయారీలో యంత్రాంగం

కంకిపాడు, పెనమలూరు, న్యూస్‌టుడే

పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు? ప్రత్యేకాధికారులకు అప్పగిస్తారా? 'గ్రేటర్'లో విలీన ప్రతిపాదిత గ్రామాల సంగతేంటి? గత మూడు రోజులుగా ఎక్కడ విన్నా ఈ సంభాషణే. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశించడంతో స్థానిక యంత్రాంగం కొత్త జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాలు, అవసరమైన సిబ్బంది.. తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది.

పెద్దగా మార్పులుండకపోవచ్చు : 2021 ఫిబ్రవరి 9వ తేదీన ఎన్నికలు జరిగినా కరోనా 'లాక్‌డౌన్'తో ఏప్రిల్ 2వ తేదీన పాలకవర్గాలు ప్రమాణం చేశాయి.. పంచాయతీరాజ్ చట్టం మేరకు 2026 ఏప్రిల్ 1వ తేదీ వరకు వారు పదవుల్లో ఉంటారు. ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల జాబితాల్లో మార్పుచేర్పులు పెద్దగా ఉండబోవని చెబుతున్నారు. ఇక పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కొంతమేర సర్దుబాటు అవసరం పడుతుంది. ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకంపై ప్రాథమిక నివేదిక ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియకు నెల రోజుల వ్యవధి సరిపోతుందని గత అనుభవాన్ని బట్టి అధికారులు చెబుతున్నారు.

వీటి మాటేమిటి..?: గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో విలీనానికి కంకిపాడు, పెనమలూరు మండలాల్లో ప్రతిపాదిత 19 పంచాయతీలు, తాడిగడప నగరపాలిక ఉన్నాయి. డిసెంబర్ 26న నిర్వహించిన అత్యవసర సమావేశంలో 75శాతం పాలకవర్గాలు విలీనానికి అనుకూలంగా తీర్మానం చేశాయి. అయితే 'జనాభా గణన' పూర్తయిన తర్వాతనే 'విలీనం' ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.

ఇక్కడ అడ్డంకి లేదు..: పంచాయతీ ఎన్నికలకు 'విలీనం' అడ్డంకి లేని గ్రామాలు అధికంగా ఉన్నాయి. ★ ఉయ్యూరు మండలంలోని అన్ని పంచాయతీలు ★ పెనమలూరు మండలంలోని చోడవరం, గోసాల. ★ కంకిపాడు మండలంలోని కుందేరు, నెప్పల్లి, మంతెన, మాదేపమాకలు, తెన్నేరు, మద్దూరు, కాసరనేనివారిపాలెం, జగన్నాథపురం.

★ అయితే చోడవరం, మద్దూరు, కాసరనేనివారిపాలెం గ్రామాలను 'గ్రేటర్'లో విలీనానికి ప్రతిపాదించకపోవడానికి ఇసుక రేవులే కారణంగా చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖకు గణనీయమైన ఆదాయం వీటి ద్వారా లభించడం ప్రస్తావనీయం.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్‌జంక్షన్‌లోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి ఆలయాలను చినజీయర్‌స్వామి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు, నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు నివాసానికి వెళ్లి ఆశీర్వచనాలు అందించారు. కాకాని అరుణ, యలమలంచిలి శ్రీరామచంద్రమూర్తి, నందిగం స్వామి, మిక్కిలినేని ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పూజలు నిర్వహిస్తున్న చినజీయర్ స్వామి

ఆటలాడితే చదువులోనూ ముందుంటారు

గన్నవరం గ్రామీణం: క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలు చదువులోనూ రాణిస్తారని గుడివాడ డీవైఈవో రవికుమార్ తెలిపారు. గన్నవరం బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో జూడో అవగాహన, శిక్షణ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఇండియన్ జూడో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్. వెంకట్ విద్యార్థులకు క్రీడలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఆర్ కిశోర్, రాఘవేంద్రరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఉమాదేవి పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న వెంకట్, డీవైఈవో రవికుమార్

వంతెనకు మరమ్మతులు

ఉప్పులూరు (కంకిపాడు), న్యూస్‌టుడే : ఉప్పులూరు వంతెన మరమ్మతు పనులను రోడ్లు-భవనాలశాఖ డీఈఈ డి.బలరాం పర్యవేక్షణలో చేపట్టారు. ఆర్‌సీసీ శ్లాబ్ వేయడానికి వీలుగా దెబ్బతిన్న భాగంలో రద్దును తొలగించారు. ఇనుప చువ్వలను అతి కష్టంమీద బయటకు వంచారు. దాదాపు 50 టన్నుల భారీ వాహనాల తాకిడికి తట్టుకునే విధంగా మరమ్మతులు చేయాలని భావిస్తున్నారు. మరమ్మతుల్లో భాగంగా గుంతను విస్తరించడంతో ద్విచక్రవాహనాలు, ఆటోలు కార్లకు మాత్రమే అనుమతిచ్చారు. ప్రైవేటు, ఆర్టీసీ బస్‌లు, లారీలు, టిప్పర్ల రాకపోకలను నిషేధించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. మరమ్మతుల నేపథ్యంలో. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ప్రయాణికులు 10 కిమీ అదనపు దూరం తిరిగి రావాల్సి వస్తోంది. కొందరు కోమటిగుంట, తెన్నేరు, ఉప్పులూరు రైల్వే గేటు ద్వారా గన్నవరం చేరుతున్నారు. మరికొందరు కేసరపల్లి, జాతీయరహదారి, తాడిగడప వంద అడుగుల రోడ్డు నుంచి గమ్యాన్ని చేరుకుంటున్నారు.

గుంతను పరిశీలిస్తున్న డీఈఈ బలరామ్

ఆలయాభివృద్ధికి రూ.లక్ష విరాళం

విరాళం అందిస్తున్న దాతలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: బాపులపాడు ధర్మకోనేరు చెరువు వద్ద నిర్మిస్తున్న శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయానికి హనుమాన్‌జంక్షన్‌కు చెందిన నందూరి ప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ప్రసాద్ సతీమణి జయంతి, కుమారుడు సాయికృష్ణ వేణుగోపాల్, అనూష దంపతులు గురువారం ఆలయ నిర్మాణకర్తలు గూడపాటి రత్నశేఖర్, కొల్లి వెంకట్రావు, తుమ్మల నారాయణరావు తదితరులకు ఈ మొత్తాన్ని అందించారు.

జల్లు స్నానానికి రూ.3.30లక్షలతో బోరు

పెనమలూరు, న్యూస్‌టుడే: శివరాత్రి పురస్కరించుకుని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెదపులిపాక పంచాయతీ రూ.3.30 లక్షల వ్యయంతో కృష్ణానదిలో నూతన బోరు ఏర్పాటు చేసింది. అధిక సంఖ్యలో భక్తులు నదికి చేరుకునే అవకాశం ఉండడం, పాత బోరు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో సర్పంచి గుంటూరు శ్రీనివాస్ చౌదరి, పంచాయతీ అధికారులు స్పందించి గురువారం కొత్తమోటారును అమర్చారు. సర్పంచి శ్రీనివాస్ చౌదరి, గ్రామ కార్యదర్శి తిరుమల వెంకటరత్నం పనులు పర్యవేక్షించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

'అసత్య ఆరోపణలు సహించం'

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర మాల కార్పొరేషన్ డెరెక్టర్ దయాల రాజేశ్వరరావు పేర్కొన్నారు. హనుమాన్‌జంక్షన్‌లో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం రైతుబజారులో చోటుచేసుకున్న వివాదాన్ని ఎమ్మెల్యేకు ఆపాదించడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది దీన్ని తెరపైకి తెచ్చి యార్లగడ్డకు అవినీతి మరక అంటించాలనే కుట్ర చేశారన్నారు. దీని వెనకాల ఎవరున్నారో విచారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయకులు కొమ్మారెడ్డి రాజేష్, మొవ్వా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

నులి పురుగుల నివారణకు కార్యాచరణ

మందులు పంపిణీ చేస్తున్న ఎంపీడీవో, ఎంఈవోలు

హనుమాన్‌జంక్షన్: జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని అంగన్‌వాడీలు, పాఠశాలల్లోని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో జోగేశ్వరరావు తెలిపారు. మండల పరిషత్తు కార్యాలయంలో పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ మాత్రలు గురువారం అందజేశారు. రెండు నుంచి 19 ఏళ్లలోపు విద్యార్థులకు విధిగా ఈ మాత్రలు అందించాలన్నారు. బాపులపాడు పీహెచ్‌సీ పరిధిలో 9,159 మందికి, వీరవల్లి పీహెచ్‌సీ పరిధిలో 4,612 మందికి మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎంఈవోలు శ్రీరామ్ బాలా సింగ్, కొమ్మా విజయ్, వైద్యాధికారి శ్రీనివాస్, సూపర్‌వైజర్లు ఫణి, శరత్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుపై పడిన ఆయిల్‌తో ఇక్కట్లు

పెనమలూరు, పోరంకి: ట్యాంకర్ నుంచి ఆయిల్ రోడ్డుమీద పడిపోవడంతో ద్విచక్ర వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాత్రి తాడిగడప పోరంకి మధ్య పెనమలూరు వైపు వెళ్తున్న వాహనం నుంచి ఆయిల్ రోడ్డుపై పడింది. అది గమనించని ద్విచక్రవాహనదారులు 6గురు అదుపుతప్పి కింద పడిపోయారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.

ఆయిల్ పడిన చోట ఇసుక పోస్తున్న ట్రాఫిక్ పోలీసులు

కంకిపాడులో ప్రదర్శన

పోరంకిలో..

ర్యాలీలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తాం

న్యూస్‌టుడే, బృందం: పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. లేబర్ కోడ్‌లు, నల్లచట్టాల రద్దు, గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ డిమాండ్లతో గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతంగా నిర్వహించారు. డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాలు నినదించాయి. సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు. పలు అసోసియేషన్ బాధ్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంఘీభావం తెలిపారు.

హనుమాన్‌జంక్షన్‌లో..

గన్నవరం గ్రామీణం: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై..

ప్రకటన

నా క్లయింట్లు కృష్ణా జిల్లా, తాడిగడప మున్సిపాలిటీ, పెనమలూరు మండలం వాస్తవ్యులు 1)మేడసాని వెంకటేశ్వరరావు గారి కుమారుడు మేడసాని యశ్వంత్ ఫణి మరియు 2) బోడే సురేష్ గారి కుమారుడు బోడే మనోజ్ గారి నుండి సంజాయిషీ పొంది తెలియజేయునది ఏమనగా..

ఈ దిగువ షెడ్యూల్‌లో ఉదహరించిన మొత్తము ఆస్తిలో కొంత భాగము అనగా ప్లాట్ నెం. 54రు క్రింద చ॥గ॥ 93.0లు ఖాళీ నివేశన స్థలమును నా క్లయింట్లు మార్తహళీ, బెంగుళూరు నార్త్, బెంగుళూరు వాస్తవ్యులు వీర [illegible]

D.S.V.Prasada Rao, S.K.Subhashini
Advocates, Flat No. 502, Datta Sai Towers,
Alluri Sitarama Raju Road, Indira Nayak
Nagar Colony, Azithsingh Nagar, Vijayawada

(c) eenadu

గుడివాడ
•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై హర్షం

మంత్రి లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులపై విద్యార్థులు, తెదేపా నాయకులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. వంతెన కూడలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, నాయకులు రావి రత్నగిరి, రామమోహన్‌రావు, శ్రీనివాసరావు, మధు, గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
గుడివాడ: 89775 35999 పామర్రు : 80085 74684 అవనిగడ్డ: 80085 74679

? అవనిగడ్డ పాత కరెంట్ ఆఫీసు ఎదురుగా చెత్త పేరుకుపోయి దుర్వాసన కొడుతోంది. **- ఎ.శ్రీనివాస్, అవనిగడ్డ**
✔ సిబ్బందిని పంపించి శుక్రవారం డంపింగ్ యార్డుకు తరలిస్తాం. **-తోట శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి, అవనిగడ్డ.**
? అవనిగడ్డ 2వ వార్డు సుగాలీ కాలనీలో చెత్త గుట్టలు పేరుకుపోయి, దుర్గంధం వ్యాపిస్తోంది. **-వెంకటేశ్వరరావు, అవనిగడ్డ**
✔ సిబ్బందిని పంపించి శుక్రవారం చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తాం. **-తోట శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి**

బాల్య వివాహాల్ని నిరోధించాలి..

ప్రచార రథం వద్ద విద్యార్థులు

చల్లపల్లి, న్యూస్‌టుడే: బాల్య వివాహాలను నిరోధించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చల్లపల్లి ఎంపీపీ కోట విజయరాధిక, ఎంపీడీవో ఆనందకుమారి అన్నారు. వాసవ్య మహిళా మండలి 100రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహ విముక్తి రథం ద్వారా గురువారం చల్లపల్లిలో ప్రచారాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. చల్లపల్లి ఎస్.ఆర్.వై.ఎస్.పి. కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. వాసవ్య మహిళా మండలి కార్యదర్శి డాక్టర్ బి.కీర్తి, సీఎస్‌డబ్ల్యూ ఆర్.దివ్య, హెచ్ఎం సుదర్శన్, షేక్ నసీంఘూరి, తదితరులు పాల్గొన్నారు.

అసంఘటిత రంగ కార్మికులకు వరం పీఎంజేజేబీవై

చెక్కులను పంపిణీ చేస్తున్న బలరాం, జగన్ మోహనరావు తదితరులు

గుడివాడ, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అసంఘటిత కార్మికుల పాలిట పెద్ద వరం అని గుడివాడ పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు గోకరకొండ బలరాం, తెదేపా నేత చేకూరు జగన్ మోహనరావు పేర్కొన్నారు. స్థానిక పండ్ల వర్తక సంఘం నాయకుడు గుండ్రెడ్డి బాస్కరరావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుటుంబానికి పీఎంజేజేబీవై పథకం ద్వారా వచ్చిన రూ.2 లక్షల చెక్కును గురువారం అందజేశారు. తపాలా శాఖ సీనియర్ మేనేజర్ పులిపాటి గణేష్, నేతలు పంద్రాజు సాంబయ్య, పెద్ది కిషోర్, గుండు వెంకట్రావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంగమేశ్వరుని బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

నాగాయలంక, న్యూస్‌టుడే : మండలంలోని సంగమేశ్వరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీగంగా పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీహెచ్ సుధాకరరావు తెలిపారు. 14న స్వామి, అమ్మవార్లను వధూవరులను చేయడం, 15 ఉదయం అభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు జగజ్యోతి, రాత్రి 8 గంటలకు దివ్య కల్యాణం, 16 సాయంత్రం రథోత్సవం, 17న వసంతోత్సవం ఊరేగింపు, సముద్ర స్నానం జరుగుతాయి.

❖ నాగాయలంక కృష్ణా తీరాన శ్రీరామపాద క్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న శ్రీగంగా పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని శివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించారు. 15వ తేదీ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి మహా రుద్రాభిషేకం, శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు కమిటీ ఛైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు తెలిపారు. స్వామి మండపం వద్ద 40 అడుగుల శివయ్య ప్రభను భక్తుల సాయంతో నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కృష్ణానదిలో మూడు పడవలపై ప్రభలు వెలుగులు పంచుతున్నాయి.

శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రభ

మహాశివరాత్రికి ముస్తాబు

అవనిగడ్డ గ్రామీణం: పాత ఎడ్లంకలోని బాల కోటేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఆలయం ముంగిట చలువ పందిరి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి పెద్దసంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈవో యార్లగడ్డ వాసుదేవరావు, కార్యదర్శి ఎస్. రోహిత్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఆలయం ముంగిట పందిరి

బారికేడ్లు..

అవనిగడ్డ, న్యూస్‌టుడే: చోళరాజుల కాలంలో నిర్మించిన చారిత్రక స్థానిక శివాలయాన్ని శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి, విద్యుద్దీకరణ పనులు పూర్తిచేశారు. ఆలయం అభిషేకాలు, స్వామి వారి కల్యాణం, రాత్రి 11 గంటల నుంచి లింగోద్భవ కాలంలో అభిషేకాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్లు చేయాలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: మహాశివరాత్రికి దేవాలయాల వద్ద, నదిలో స్నానాలు చేసే ప్రదేశాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా దుర్గా వాహిని అధ్యక్షురాలు అంబటి తులసి వసుంధర కోరారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద మహిళలకు మరుగు దొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలన్నారు.

లేగదూడల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

లేగదూడలను పరిశీలిస్తున్న డీడీ డాక్టర్ నాగభూషణబాబు, ఏడీ డాక్టర్ కె.సి.వి.రెడ్డి

చల్లపల్లి, న్యూస్‌టుడే: లేగ దూడల సంరక్షణపై రైతులు శ్రద్ధ తీసుకుని వాటిని సంరక్షించడం ద్వారానే భవిష్యత్‌లో పాల దిగుబడులు మరింతగా పెరుగుతాయని పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. నాగభూషణబాబు అన్నారు. గురువారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పశువైద్యశాలలో పశుగణాభివృద్ధి సంస్థ, ఏపీ పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంఘం, రాష్ట్రీయ గోకుల్ మిషన్‌ల ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన జరిగింది. 40 లేగ దూడలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు పశువైద్యులు తెలిపారు. లేగదూడల పెరుగుదలకు మందులను ఉచితంగా అందించారు. చిగురుపల్లి పాపారావు, ఎడ్లపాటి ముక్తేశ్వరరావు, దోనేపూడి నరసింహారావు లేగదూడలకు బహుమతులను అందించారు. చల్లపల్లి ఏడీ డాక్టర్ కె.సి.వి. రెడ్డి, మండల పశువైద్యాధికారి డాక్టర్ ఎం. నందకిషోర్, గన్నవరం డీఎల్‌డీఏ డాక్టర్ పి.రాధిక, తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాలకు ముస్తాబు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రికి శివాలయాలు ముస్తాబయ్యాయి. స్థానిక చెన్నమల్లికార్జునస్వామి ఆలయం విద్యుత్తు కాంతులతో విరజల్లుతోంది. భక్తులు దర్శనం చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించామని ఆలయ అధికారులు గురువారం తెలియజేశారు.

దక్షిణకాశీలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పెదకళ్లేపల్లి(మోపిదేవి), న్యూస్‌టుడే: దక్షిణకాశీగా పేరొందిన పెదకళ్లేపల్లిలో స్వయంభుగా వెలసిన శ్రీదుర్గాపార్వతి సమేత నాగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. వంశపారంపర్య ధర్మకర్తలు, దేవదాయ ధర్మదాయ శాఖ సంయుక్తంగా తీసుకొచ్చిన పట్టువస్త్రాలను ఆలయ ప్రధానార్చకులు బుద్ధ ప్రసాద్ శర్మకు ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావు అందించారు. రాత్రి గణపతి పూజ, వాస్తు పూజ, ధ్వజారోహణ, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి 10గంటలకు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామి సేవలో తెలంగాణ మాజీ డీజీపీ

మోపిదేవి, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్రాంత డీజీపీ జితేందర్ దంపతులు మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు. నాగదేవతను కొలిచి హారతులు సమర్పించారు. రాహు, కేతు, సర్పదోష పూజలు చేశారు.

వైభవంగా సకలేశ్వరస్వామి గ్రామోత్సవం

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవిలో కొలువైయున్న శ్రీదుర్గాపార్వతి సమేత సకలేశ్వరస్వామి దేవాలయంలో గురువారం వార్షిక కల్యాణోత్సవం జరిగింది. సాయంత్రం మోపిదేవి నుంచి రావివారిపాలెం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈవో ప్రవీణ, తదితరులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి రూ.2.20 లక్షల విరాళం

రాములును సత్కరిస్తున్న ఆలయ కమిటీ

మంటాడ(పమిడిముక్కల), న్యూస్‌టుడే: తాడంకిలో నిర్మిస్తున్న సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి గురువారం భక్తులు రూ.2.20 లక్షలు విరాళంగా అందజేశారు. స్థానిక దాత మాదు శ్రీరాములు రూ.1,01,116, ఏనుగ మస్తాన్‌రావు(తాడంకి), కాటమనేని జగన్మోహనరావు(గొల్లపూడి), రాజులపాటి శ్రీనివాస్(ఆకునూరు), తాతా నరేంద్ర (పురిటిగడ్డ), జూపూడి సుధీర్ రూ.25 వేలు చొప్పున విరాళాలు అందించారు. దాత శ్రీరాములను ఆలయ కమిటీ సత్కరించింది.

స్టేట్ బ్యాంక్ సేవా కార్యక్రమం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఏడీబీ) శాఖ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా గురువారం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల కోసం రూ.20 వేలు విలువైన శానిటరీ న్యాప్కిన్లు, ఇన్సినరేటర్ యంత్రాన్ని పాఠశాలకు అందించారు. ప్రధానోపాధ్యాయుడు మత్తి నాగమల్లేశ్వరరావుకు వాటిని ఏడీబీ బ్యాంకు మేనేజర్ వై.ఎల్లారెడ్డి అందించారు. ఎస్‌బీఐ ప్రధాన శాఖ మేనేజర్ టి. నరేష్‌చంద్ర, ఏడీబీ సర్వీసు మేనేజర్ శేషం శ్రీనివాస్, క్యాష్ ఇన్‌ఛార్జి జి.సురేష్‌కుమార్, ప్రభాకర్, షేక్‌సుబానీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అందించిన శానిటరీ న్యాప్కిన్లు, ఇన్సినరేటర్ యంత్రం

నేత్ర పరీక్షలు.. విద్యార్థులకు కళ్లజోళ్లు

మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే: అంధత్వ నివారణలో భాగంగా మొవ్వలోని పీఎంశ్రీ మండవ కనకయ్య జిల్లా పరిషత్తు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 30 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మొవ్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి సి.హెచ్.రాజేశ్వరి ఆధ్వర్యంలో పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ సి.హెచ్.మాధవి పరీక్షలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయిని నిమ్మగడ్డ ఉమాశ్రీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

భవనాల్ని దెబ్బతీస్తున్నాయ్!

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే : పడి మొలిచిన మొక్కలు ప్రభుత్వ కార్యాలయ భవనాలను శిథిలావస్థకు చేరుస్తున్నాయి. మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ స్థాయి తాగునీటి పరీక్షా కేంద్రం భవనంపై, గోడలపై మొక్కలు వృక్షాలుగా ఎదుగుతున్నాయి. భవనం గోడలు బీటలు వారుతున్నాయి. అధికారులు స్పందించాల్సి ఉంది.

ఘంటసాల: ప్రదర్శనలో పాల్గొన్న ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు

పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో నిరసన తెలుపుతున్న కార్మికులు

మొవ్వలో కార్మిక సంఘాల ర్యాలీ

కార్మిక సంఘాల నిరసన ర్యాలీలు

కోడూరులోని ప్రధాన వీధుల్లో..

చల్లపల్లిలో..

చల్లపల్లి, న్యూస్‌టుడే: పెట్టుబడిదారి వర్గాలకు కార్మికవర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, సీపీఐ కృష్ణా జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబులు డిమాండ్ చేశారు. గురువారం అఖిలభారత సార్వత్రిక సమ్మెలో భాగంగా చల్లపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. నేతలు గుత్తికొండ రాము, సురేంద్రనాథ్ బెనర్జీ, యద్దనపూడి మధు, మహమ్మద్ కరీముల్లా, మల్లుపెద్ది రత్నకుమారి, జన్ను జగన్, మీర్ రిజ్వాన్, తదితరులు పాల్గొన్నారు.

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక కోర్టు సముదాయం మలుపు నుంచి వంతెన కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

పామర్రు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జి.పవన్‌కుమార్ అన్నారు. గురువారం సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన కార్మికులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించి నిరసన తెలియజేశారు. గంగాధర ప్రసాద్, ఐ.రాజు, కె.ఉమారాణి, శివలీల, అంజమ్మ, శ్రీవిజయ, రమన, జోత్స్న, బాబూరావు, చిన్న, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

కాజలో..

వీరంకిలాకులో కార్మికుల ఆధ్వర్యంలో..

అవనిగడ్డ ఎల్ఐసీ కార్యాలయం ఎదుట..

తోట్లవల్లూరులో..

గుడ్లవల్లేరులో..

పెదపారుపూడిలో..

ఆలయ ధ్వజ స్తంభం ప్రమాదకరం



అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే : పాతఎడ్లంకలోని బాల కోటేశ్వరస్వామి ఆలయ ధ్వజ స్తంభం ప్రమాదాన్ని సూచిస్తోంది. పై భాగం విరిగి వంగిపోయి ఉంది. ఆలయం ఎదురుగా యూపీ పాఠశాల ఉంది. గ్రామానికి ప్రధాన కూడలిగా ఉన్న ప్రాంతంలో ఎప్పుడు కూలిపోతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15న జరిగే మహాశివరాత్రి ఉత్సవానికి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు. దీనిపై ఆలయ ఈవో యార్లగడ్డ వాసుదేవరావు స్పందిస్తూ మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు.

గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవిలోని గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, పాఠశాలలోని 5వ తరగతిలో నూతన ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యులు వీరరవి తెలిపారు. 6,7,8, తరగతులలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

స్టేడియం నిర్మాణంలో కీలక పాత్ర

జగన్ మోహనరావు విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న స్టేడియం కమిటీ నేతలు

గుడివాడ, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణంలో దివంగత పర్వతనేని జగన్ మోహనరావు చేసిన కృషి మరువలేనిదని పలువురు పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జగన్‌మోహనరావు వర్ధంతి గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్, పర్వతనేనిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంద్, లంకదాసరి ప్రసాదరావు, సాంబశివరావు, రంగప్రసాద్, లక్ష్మీవరప్రసాద్, రత్న శేఖర్, రామ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. మందపాడులోని శిరీష పునరావాస కేంద్రంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

గ్రూప్-1 విజేత భానుప్రకాష్‌కు సన్మానం

భానుప్రకాష్, తల్లిదండ్రులను సన్మానిస్తున్న ఇన్‌ఛార్జి తహసీల్దార్ శ్రీలత, కనకదుర్గ తదితరులు

చల్లపల్లి, న్యూస్‌టుడే: తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 విజేతగా నిలిచి ఉన్నతాధికారి హోదాను దక్కించుకున్న భానుప్రకాష్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని తమ జీవితాల్లో స్థిరపడాలని ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, చల్లపల్లి ఇన్‌ఛార్జి తహసీల్దార్ శ్రీలత ఆకాంక్షించారు. అవనిగడ్డకు చెందిన న్యాయవాది నరహరశెట్టి ఈశ్వరరావు-నగరాజకుమారిల కుమారుడు భానుప్రకాష్ గ్రూప్-1 ఫలితాల్లో విజేతగా నిలిచి సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఎంపికైన సందర్భంగా చల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మనేని నాని ఆధ్వర్యంలో చంద్ర రాజేశ్వరరావు వికాసకేంద్రంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తహసీల్దార్లు కె.మస్తాన్, విజయప్రసాద్, ఆర్.ఐ.ఘంటసాల కృష్ణమోహన్, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, బోలెం నాగమణి, యార్లగడ్డ శ్రీనివాసరావు, అడ్డాడ ప్రసాద్‌బాబు, సురేంద్రనాథ్‌బెనర్జీ, ఈవో పి.వి.మాధవేంద్రరావు, ప్రముఖులు దాసి సీతారామరాజు, మీర్ రిజ్వాన్, తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కుమార్‌రాజా

పామర్రు, న్యూస్‌టుడే: పామర్రు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా గురువారం అసెంబ్లీలో కోరారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బ్రిటీష్ కాలం నాటి వంతెనలు శిథిలావస్థకు చేరాయని, రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పామర్రులో గతంలో ఇళ్ల స్థలాల కోసం 30 ఎకరాల భూమిని ప్రజలు కొన్నారని తెలిపారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

నరేగా నిధులు.. రహదారి పనులు

తాడంకి(పమిడిముక్కల), న్యూస్‌టుడే: తాడంకి సచివాలయ భవన సముదాయం నుంచి మచిలీపట్నం జాతీయ రహదారిని కలిపే అంతర్గత రహదారిని నరేగా నిధుల కింద రూ.30 లక్షలు వెచ్చించి అభివృద్ధి పరచే పనులు గురువారం ప్రారంభించినట్లు సర్పంచి జంపాన ధనలక్ష్మి పేర్కొన్నారు. అధ్వానంగా ఉన్న రహదారిని బీటీ రోడ్డుగా మార్చనున్నట్లు ఆమె తెలిపారు.

పాఠశాలకు మాతృభూమి శ్రేయోసంఘం వితరణ

ప్రధానోపాధ్యాయుడికి పరికరాలు అందిస్తున్న శ్రేయోసంఘ బాధ్యులు

పెడసనగల్లు(కూచిపూడి), న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు పెడసనగల్లు మాతృభూమి శ్రేయోసంఘం రూ.80 వేలు విలువైన విద్యా ఉపకరణాలు, పూర్వ విద్యార్థులు రూ.1.15 లక్షల విరాళం అందజేశారు. శ్రేయోసంఘ బాధ్యులు పాఠశాలకు రెండు బీరువాలు, ఐదు కుర్చీలు, క్రీడా పరికరాలు, ప్రయోగశాల అవసరాలు, గడ్డి కత్తిరించే యంత్రాన్ని హెచ్.ఎం వడ్డి వెంకట సంజీవరావుకు అందించారు. పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు డాక్టర్ కూచిపూడి శరత్‌చంద్ర రూ.లక్ష, చీకటిమర్ల బాబూరాజేంద్రప్రసాద్ రూ.10 వేలు, దేవినేని రాణి ప్రమీల రూ.5 వేలు విరాళం ఇచ్చారు. శ్రేయోసంఘ బాధ్యులు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ క్లినిక్ వైద్యాధికారి డాక్టర్ సూరపునేని సత్యనారాయణ ప్రసాద్, కూచిపూడి శరత్ బాబు(ఎన్నారై), డాక్టర్ సూరపునేని రమేష్‌చంద్ర, డాక్టర్ సూరపునేని రవీంద్రనాథ్ ఠాగూర్, విద్యాకమిటీ ఛైర్మన్ ఎ. నాగేంద్రరావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి

రోడ్డు పనులు పరిశీలిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ రామనాథం, ఎంపీడీవో జ్యోతి

పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు పనులను సిబ్బంది త్వరిత గతిన పూర్తి చేయాలని పామర్రు ఎంపీడీవో కె.జ్యోతి సూచించారు. గురువారం మండలంలోని పసుమర్రులో రహదారి పనులను డిప్యూటీ డైరెక్టర్ రామనాథంతో కలిసి ఆమె పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామంలో రూ.8 లక్షలతో శ్మశాన వాటికకు వెళ్లే రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. పనులు పూర్తయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

తెదేపా జిల్లా అధికార ప్రతినిధిగా 'శౌంరి'

గుడివాడ(సత్యనారాయణపురం), న్యూస్‌టుడే: గుడివాడ నియోజకవర్గం బేతవోలు 29వ వార్డు మాజీ కౌన్సిలర్ శౌంరి రామకృష్ణను తెదేపా జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం పట్ల కూటమి నేతలు బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు గురువారం అభినందనలు తెలిపారు. రామకృష్ణ నిబద్ధతతో వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. జనసేన నాయకులు శాయిన రాజేష్, బుడమ రాజు, మొక్కపాటి సూర్యం, తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణను అభినందిస్తున్న కూటమి నాయకులు

విద్యార్థులకు పరీక్షల సామగ్రి అందజేత

పది విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేస్తున్న మండలి వెంకట్రామ్

మోపిదేవి, న్యూస్‌టుడే: వసతిగృహాలలో ఉంటున్న పదో తరగతి విద్యార్థులకు అవనిగడ్డ మండల తెదేపా అధ్యక్షులు యాసం చిట్టిబాబు సమకూర్చిన పెన్నులు, రాత ప్యాడ్, పుస్తకాల కిట్లను మోపిదేవి ఎస్సీ బాలికల వసతిగృహంలో గురువారం పంపిణీ చేశారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతిలో భాగంగా వీటిని అందజేశారు. తహసీల్దార్ హరనాథ్, మండలి వెంకట్రామ్, ఏఎస్‌డబ్ల్యూవో పర్వీన్ సుల్తానా, వీఆర్వో నాగమల్లేశ్వరరావు, సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

పండ్ల ఉత్పత్తులపై శిక్షణ

పురిటిగడ్డ(చల్లపల్లి), న్యూస్‌టుడే: చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఘంటశాల కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు పండ్లతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి మాట్లాడుతూ సీజనల్ పండ్ల ఉపయోగాలు, ప్రయోజనాలు, ఆహారంలో పండ్ల ప్రాముఖ్యతను చెప్పారు. పండ్ల ఉత్పత్తులు, అమ్మడం ద్వారా ఉపాధి పొందవచ్చునని తెలిపారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త జి.కృష్ణవేణి మాట్లాడుతూ పండ్లతో జామ్, ఆంచూర్ తయారీ, మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్ తయారీ గురించి మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాస్త్రవేత్త జె.యశ్వంత్‌కుమార్, విస్తరణ శాస్త్రవేత్త డా.బి.నవీన్, మహిళలు పాల్గొన్నారు.

(c) eenadu

బతికే దారేది.. బతికించే వారేరి?

ఎన్‌హెచ్‌లపై బలితీసుకుంటున్న బ్లాక్‌స్పాట్లు ✪ దిద్దుబాటు చర్యలు లేక వందల ప్రాణాలు గాల్లోకి..

జాతీయ రహదారుల్లో బ్లాక్‌స్పాట్లు హడలెత్తిస్తున్నాయి. తరచూ ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి. వీటి పరిధిలో ప్రమాదకర మలుపులు.. రద్దీ కూడళ్లు.. దారి నిర్మాణ లోపాలు.. కారణాలు ఏవైనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. శాఖల సమన్వయం కొరవడిన వేళ.. ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి.

మూడేళ్లలో 29 మంది...

ఇదీ ఎన్‌హెచ్-16పై రామవరప్పాడు రింగ్ కూడలి... బ్లాక్ స్పాట్. గన్నవరం నుంచి బెంజ్‌సర్కిల్ వెళ్లే వాహనాలు రింగ్ వద్ద ఆగకుండా పోలీసులు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేశారు. ఫ్రీ లెఫ్ట్ వెడల్పు తక్కువగా ఉండడంతో గన్నవరం వైపు వెళ్లే భారీ వాహనాలకు పల్లంగా ఉండటంతో వేగాన్ని నియంత్రించలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సూచికలు, సిబ్బంది అరకొరగా ఉండడంతో వాహనాలు అడ్డదిడ్డంగా వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. గత మూడేళ్లలో 50కిపైగా ప్రమాదాలు జరిగితే 29 మంది ప్రాణాలు వదలగా.. 53 మంది గాయాలపాలయ్యారు.

ఏడాదిలో 6 గురు దుర్మరణం

-- ఇదీ మోపిదేవి మండలం కప్తానుపాలెం బ్లాక్‌స్పాట్. నిరుడు ఇక్కడ ఆరు ప్రమాదాలు జరిగి ఆరుగురు మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి.. ఇంత జరుగుతున్నా ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

2025లో ప్రమాదాల తీవ్రత ఇలా..

రహదారి	బ్లాక్ స్పాట్లు	జరిగిన ప్రమాదాలు	మృతులు	గాయ పడినవారు
ఎన్‌హెచ్16	21	264	109	197
ఎన్‌హెచ్216	9	100	22	76
ఎన్‌హెచ్65	39	270	120	249
మొత్తం	69	634	251	522

పోలీసులు కనిపించరు..సూచిక బోర్డులూ ఉండవు

ప్రమాద ప్రాంతాలను గుర్తించి... బ్లాక్‌స్పాట్లు అని పేరుపెట్టేశామని.. అధికారులు అనుకోవడమే తప్ప ఎలాంటి కార్యాచరణ ఉండటం లేదు. కొన్ని చోట్ల అది బ్లాక్ స్పాట్ అని కూడా తెలియని దైన్యం. అక్కడ సూచిక బోర్డులూ ఉండవు. కొన్నిచోట్ల డ్రమ్ములు పెట్టినా వాటిపై రేడియం స్టిక్కర్లు కూడా కనిపించవు.. ప్రధాన బ్లాక్ స్పాట్లలోనూ పోలీసులు కనిపించరు. పెట్రోలింగ్ సవ్యంగా జరగదు.

అధికారులకు ఆదేశాలిస్తాం..

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీలు మాట్లాడుతూ, రహదారి భద్రత సమావేశాల్లో బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల నివారణపై అధికారులకు ఆదేశాలిస్తాం. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు వెంటనే పట్టాలెక్కిస్తామన్నారు

ప్రచారం.. ప్రాణసంకటం..

✸ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఆలయాల సమీపంలో చాలాచోట్ల స్పీడ్ బ్రేకర్లు లేవు. బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు వరకు సెంట్రల్ డివైడర్‌పై నాయకుల ఫ్లెక్సీలు పెట్టడంతో యూటర్న్ తీసుకునేటప్పుడు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.

✸ ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్, రవాణా, పోలీసులు, స్థానిక సంస్థలు సమన్వయంగా శ్రమించాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే రహదారి భద్రత సమావేశాల నిర్ణయాల అమలూ అంతంతే..

✸ బాపులపాడు మండలం వీరవల్లి-తేలప్రోలు మధ్య మూడు ఫ్లైఓవర్లపై నిత్యం ప్రమాదాలే. వీరవల్లి దగ్గర కొత్తగా పెళ్లైన జంట కుటుంబంతో దుర్గగుడికి వెళుతుండగా జంక్షన్ వైపు వెళుతున్న కారు డివైడర్‌ను దాటి వచ్చి ఢీకొట్టింది. దంపతులు, మరొకరు బలవగా ఆరుగురు గాయాలపాలయ్యారు.

✸ జగ్గయ్యపేట పరిధిలో 3 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఏడాదిలో 9 ప్రమాదాలు జరిగి నలుగురు ప్రాణాలు వదిలారు. ఏడుగురు గాయాలపాలయ్యారు. ✸ నందిగామ నియోజకవర్గంలో 20 బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. ప్రమాదాల నియంత్రణకు చర్యల్లేవు. ✸ గొల్లపూడి పరిధిలో 3 బ్లాక్ స్పాట్లు ప్రమాదాలకు కేంద్రంగా ఉన్నాయి. నగరంలో కలిసినా అరకొర పోలీసులే ఉంటున్నారు.

ఈనాడు, అమరావతి – న్యూస్‌టుడే, జగ్గయ్యపేట, హనుమాన్ జంక్షన్, పటమట

పుడమికి బలం ప్రకృతి ఫలం

సేంద్రియ సాగుతో రైతుల ఇంట సిరులు

రసాయన ఎరువుల వినియోగానికి దూరంగా.. పర్యావరణ పరిరక్షణకు దగ్గరగా జిల్లా రైతులు అడుగులు వేస్తున్నారు. విత్తనం నుంచి కోత దశ వరకు పురుగు మందులు వినియోగించకుండా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. - ఈనాడు, అమరావతి

రేగు పండ్లతో లాభాల బాట..

పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడుకు చెందిన రైతు గోవర్ధన్ ఎకరన్నరలో సేంద్రియ విధానంలో యాపిల్‌బేర్, కాకర, పొట్ల పండిస్తున్నారు. దమ్ములోనే ఎకరానికి 400 కేజీల ఘన జీవామృతం, చేప, బెల్లం కలిపిన కషాయం, కోడిగుడ్లు నిమ్మరసంతో తయారు చేసిన కషాయం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కషాయం స్వయంగా తయారు చేసుకుని సాగు చేస్తున్నారు. సాధారణంగా యాపిల్‌బేర్ సాగుకు ఎకరానికి రూ.1.5లక్షల వరకు అవుతుంది. గోవర్ధన్ రూ.50వేల ఖర్చుతో 60 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. క్వింటా రూ.7వేలు పలుకుతోంది. ఏడాదికి రావాల్సిన పంట సేంద్రియ సాగుతో 11 నెలలకే వస్తోంది.

పండు మిర్చిలో అధిక దిగుబడి..

పెనుగంచిప్రోలు మండలం శివపురానికి చెందిన నాగమల్లేశ్వరి ప్రకృతి సాగుతో పండు మిర్చిలో లాభాలు పండిస్తున్నారు. తానే స్వయంగా సేంద్రియ ఎరువులు తయారు చేస్తారు. సాధారణంగా మిర్చి 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సేంద్రియ సాగులో 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి పొందుతున్నారు. సాధారణ పంట క్వింటాలు రూ.20వేలు ఉంటే గొప్ప. మహిళా రైతు మాత్రం క్వింటాలు మిర్చి రూ.40వేల నుంచి రూ.50వేల వరకు అమ్ముతున్నారు. సాధారణంగా మిర్చికి తెగుళ్ల బెడద ఎక్కువ. ఎకరానికి రూ.1.5లక్షల పెట్టుబడి అవుతుంది. ఇక్కడ రూ.50వేలతో అద్భుతాలు చేస్తున్నారు.

30వేల మంది రైతులను తయారు చేయడమే లక్ష్యం...

ప్రభుత్వ సేంద్రియ సాగు ప్రగతి సూత్రాన్ని కలెక్టర్ లక్ష్మీశ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్ ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి రైతు సాధికార సంస్థ ద్వారా ఎరువుల తయారీ, సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. ✪ జిల్లాలోని 288 పంచాయతీల్లో 30వేల మంది రైతులను తయారు చేయడమే లక్ష్యం. ఇప్పటివరకు 20,618 మంది రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించారు. వీరు 20,291 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ✪ సేంద్రియ పంటలను గుర్తించే విధంగా రైతుల దగ్గర ట్రేసబులిటీ క్యూఆర్‌కోడ్ విధానం పెట్టారు. ✪ కొనుగోలు చేసే ముందు స్కాన్ చేస్తే ఆ పంట విత్తనం దశ నుంచి ఇప్పటివరకు వాడిన రసాయనాలు, ఎరువులు అన్ని వివరాలు కనిపిస్తాయి.

కదం తొక్కిన కార్మికలోకం

లెనిన్ సెంటర్‌లో సభకు హాజరైన కార్మిక సంఘాల ప్రతినిధులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కార్మిక ఉద్యోగ రైతు, పేద వర్గాల సమస్యలను పట్టించుకోని కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు ఈశ్వరయ్య, శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడంలో భాగంగా రథం సెంటరు నుంచి లెనిన్ సెంటరు వరకు భారీ ర్యాలీని గురువారం నిర్వహించారు. వివిధ సంఘాల నుంచి భారీగా ప్రదర్శనలో పాల్గొన్నారు. పశ్చిమ ఏసీపీ దుర్గారావు, వన్‌ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు జి.కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

బార్ కౌన్సిల్ ఎన్నికలు నేడు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు 2,936 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీని కోసం మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ గ్రంథాలయం, ఏఎస్ రామారావు హాలు, డాక్టర్ కె.ఎల్.రావుభవన్‌లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకుంటారు. రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్ల నుంచి మొత్తం 143 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా బెజవాడ బార్ నుంచి 18 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 5గురు మహిళా న్యాయవాదులు ఉన్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా న్యాయవాదుల ఎన్నికలు పోటాపోటీగా సాగుతున్నాయి.

ఈ దారి కనబడలేదా.. గోడు వినపడలేదా!

ఈ రోడ్డు చూశారా ఎంత దారుణంగా ఉందో. రహదారి మధ్యలో రోడ్డు కోసుకుపోయి భారీ గుంతలు పడ్డాయి. రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ఎటువెళ్లాలని ట్రైల్స్ జారి పక్కనే ఉన్న కాలువలో పడిపోతామని భయం. కంచికచర్ల ప్రధాన రహదారి నుంచి నక్కలంపేటకు వెళ్లే మార్గమిది. రాత్రి సమయాల్లో ప్రయాణం చాలా ఇబ్బందిగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు తక్షణమే చేపట్టాలని కోరుతున్నారు. –ఈనాడు, అమరావతి

అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు 19 వరకు గడువు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అంబేడ్కర్ (సాంఘిక సంక్షేమ శాఖ) గురుకుల విద్యాలయాల్లో 5, 6, 7, 8, 9, 10 తరగతుల్లో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (జనరల్/ఐఐటీ-నీట్ విభాగాల్లో) ప్రవేశాలకు బాల, బాలికల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 19వ వరకు గడువు ఉన్నట్టు గురుకులాల విజయవాడ సమన్వయ అధికారి ఎ.మురళీకృష్ణ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గత నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 5వ తరగతిలో 1,040 ఖాళీలకు 1,013 మంది, ఇంటర్‌లో 960 ఖాళీలకు 1,660 మంది, 6 నుంచి 9 తరగతులకు 858 మంది దరఖాస్తు చేసినట్టు వెల్లడించారు. ఇంకా అర్హత కలిగినవారు, దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెబ్‌సైట్ https:///apbragcet.apcfss.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్ 0866-2481698లో లేదా సమీపంలోని గురుకుల పాఠశాలల్లో సంప్రదించవచ్చని సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పొదుపు ఖాతాకు రూ.4 వేలు కరెంటు ఖాతాకు రూ.15 వేలు

వెలుగు చూస్తున్న నయాదందా

కరెంట్ ఖాతాలకు లావాదేవీలు, ఉపసంహరణకు పరిమితులు లేకపోవడంతో వీటిని అనామకులతో కూడా నిందితులు తెరిపించారు. డబ్బు ఆశచూపించి పని కానిచ్చారు.. రవికుమార్, స్టీవెన్ సోదరులు. ఒక్కో పొదుపు ఖాతాకు రూ.4 వేలు, కరెంట్ ఖాతాకు రూ.15 వేలు ఇచ్చారు. కరెంటు ఖాతాల విషయంలో బ్యాంకర్లు నిబంధనలు పాటించక పోవడంతో వీరి పని సులువైంది. కనీస తనిఖీలు లేకుండా వీటిని తెరిచేందుకు అనుమతించారు. ఫలితంగా ఈ ఖాతాలతో రూ.కోట్లలో చట్టవిరుద్ధ లావాదేవీలు సాగాయి. తాజాగా అద్దె ఖాతాల వ్యవహారంలో అనేక అంశాలు తేలగా.. ఈఖాతాల వివరాలు కోరుతూనే.. ఫ్రీజ్ చేసేందుకు బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న చరవాణులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు

షాపు బాడుగకని.. బాజీ (ఏ3)తో ప్రధాన నిందితులు కరెంట్ ఖాతా తెరిపించారు. అర్హత లేకపోయినా, సరిగా పరిశీలించకనే బ్యాంకరు ఆమోదించారు. రామలింగేశ్వరనగర్ కట్టపై మూతపడిన ఓ పండ్ల దుకాణం వద్దకు వెళ్లి రవికుమార్, బాజీ వాకబు చేశారు. యజమాని గురించి తెలుసుకుని.. అతని వద్దకు వెళ్లి తాము దుకాణాన్ని అద్దెకు తీసుకుంటామని చెప్పి తాళాలు తెరిపించారు. అక్కడ బాజీ ఫొటోలు దిగాడు. మీసేవా కేంద్రం నుంచి వర్తక లైసెన్సు తీసుకుని బ్యాంకుకు వెళ్లి ఏఎస్‌కే ఫ్రూట్స్ పేరుతో కరెంట్ ఖాతా తెరిచారు.

నిందితులు స్థానికంగా పలువురితో 36 ఖాతాలు తెరిపించారు. ఖాతాలు తెరిచినప్పుడే వారితో సిమ్ కార్డుకూ దరఖాస్తు చేయించి దానినీ తీసుకున్నారు.

13 ఖాతాల్లో లావాదేవీలు..

బ్యాంకు ఖాతాకు అనుసంధాన సిమ్‌ను లావాదేవీలకు ఉపయోగించారు. చెన్నైలో అసలు సూత్రధారి అందజేసిన ఖాతాలనూ కలిపి సుమారు 100 ఎకౌంట్లలో లావాదేవీలు చేశారు. నిందితులు దొరికేవేళకు మూసేసినవిపోగా 13 ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో నాలుగు కరెంట్, 9 పొదుపు ఖాతాలు ఉన్నాయి. వీటికి అనుసంధానమైన 13 సిమ్‌లను ఫోన్లలో వేసి ఓటీపీలు, లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు.

సమస్త సమాచారం నిక్షిప్తం...

వీరు ఖాతాల వివరాలు ల్యాప్‌టాప్‌లో నమోదు చేశారు. ఖాతాల నంబర్లు, పేర్లు, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్, డెబిట్ కార్డుల నంబర్లు, వాటి పిన్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్‌లున్నాయి. ఏబీ వెజిటెబుల్స్ పేరున తెరిచిన ఖాతాలో ఒక్క నెలలోనే రూ.16 లక్షల లావాదేవీలు సాగాయి. ల్యాప్‌టాప్‌లోనే గూగుల్ షీట్‌లో ఏరోజుకారోజు వివరాలను నిందితులు నమోదు చేసేవారు. ఈడేటా క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. ఈ ఫైల్‌కు చెన్నైలోని వ్యక్తికి కూడా రిమోట్ యాక్సెస్ ఉంది. పోలీసులు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోగానే గూగుల్‌షీట్‌ను అసలు సూత్రధారులు డిలీట్ చేశారు. – ఈనాడు, అమరావతి

ఆపితే బండి.. బాదుడేనండి..!

పార్కింగ్ పేరుతో విచ్చలవిడి దోపిడీ ✪ పర్యవేక్షణ లేక రెచ్చిపోయి వసూళ్లు

ఈనాడు, అమరావతి

విజయవాడ నగరపాలక అధికారుల తీరుతో.. దుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దుర్గగుడి సమీపంలో.. కెనాల్‌రోడ్డు నుంచి బొడ్డుబొమ్మ సెంటర్ వరకు రహదారిపైనే పెయిడ్ పార్కింగ్ పేరుతో ప్రైవేటు గుత్తేదారులకు నగరపాలక సంస్థ కట్టబెట్టింది. ఈ పార్కింగ్‌లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాహనాలను ఆపేందుకు గుత్తేదారుకు అనుమతి ఇచ్చారు? ఏ వాహనానికి ఎంత వసూలు చేయాలి? ఎంత సమయానికి ఎంత? అనే ఏ నిబంధనా ఇక్కడ అమలవడం లేదు. కనీసం ఏది పెయిడ్ పార్కింగ్ ప్రాంతం? ఏది కాదు? ఎంత రుసుం అనే బోర్డులు పెట్టినా.. ప్రైవేటు వసూళ్ల దందా నుంచి భక్తులను కాపాడొచ్చు.

పార్కింగ్ ప్రదేశం కాకపోయినా.. బెంగళూరు బస్సు డ్రైవరు వద్ద వసూలు

రూ.200 ఇస్తేనే... బెంగళూరు నుంచి 'కె.ఎ.01. ఎస్2444' నంబరు బస్సులో యాత్రికులు తాజాగా దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ బస్సును కొండ దిగువన ఖాళీ ప్రదేశంలో ఆపారు. వెంటనే ఓ వ్యక్తి వచ్చి.. డ్రైవర్ చేతిలో చీటీ పెట్టి రూ.200 పార్కింగ్ రుసుం కట్టించుకున్నాడు. వాస్తవంగా ఆ బస్సు ఆపిన ప్రదేశం గుత్తేదారుకు సంబంధం లేదు. అయినా.. వచ్చి డబ్బులు కట్టించుకున్నాడు. చీటీపై మూడు గంటలకు రూ.30 అని ఉంటే.. ఏకంగా రూ.200 తీసుకున్నాడు. ఇలాగే.. నిత్యం విచ్చలవిడిగా వసూళ్లు చేస్తున్నారు.

అడిగేవారు లేక..

ఈ పార్కింగ్‌ను దక్కించుకునేందుకు గుత్తేదారులు ఏటా పోటీపడతారు. ఆలయానికి పక్కనే ఉన్నా.. దేవాదాయ సిబ్బంది పర్యవేక్షణ ఉండదు. నగరపాలక సిబ్బంది వచ్చి చూసే పరిస్థితి లేదు. అందుకే.. విచ్చలవిడిగా భక్తుల నుంచి బాదేయవచ్చని పార్కింగ్ దక్కించుకుంటున్నారు.

దుర్గగుడికి అప్పగిస్తే రక్ష.. ఇంద్రకీలాద్రికి పక్కనే ఉండే ఈ పార్కింగ్‌తో భక్తులు తరచూ ఇబ్బంది పడుతూ.. దుర్గగుడి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అది తమ పార్కింగ్ కాదని అధికారులు చెబితే.. భక్తులు గొడవ పడుతున్నారు. ఈ తలనొప్పులన్నీ ఎందుకు.. ఈ పార్కింగ్‌ను మాకే అప్పగించండి.. ఏడాదికి ప్రైవేటు వాళ్లిచ్చే డబ్బు లేవో.. మేమే ఇచ్చేస్తామని ఇటీవల ఆలయ అధికారులు.. నగరపాలికకు ప్రతిపాదించారు. ఆలయానికి అప్పగిస్తే.. పర్యవేక్షణ పెరిగి దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. కానీ.. దీనిపై పాలిక నుంచి ఎలాంటి స్పందనా లేదు.

పంట కాలువలకు 2,892 క్యూసెక్కుల నీరు

ఎన్టీఆర్ కలెక్టరేట్: బ్యారేజీ నుంచి పంట కాలువలకు ఈ నెలాఖరు వరకు సాగు నీటిని విడుదల చేయనున్నారు. రైవస్, ఏలూరు కాలువకు ఇప్పటికే నీటి విడుదలను నిలిపి వేశారు. కేఈబీ, బందరు కాలువలకు మాత్రం కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి గురువారం 2,892 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 2,304, కృష్ణా తూర్పు కాలువకు 502, గుంటూరు ఛానల్‌కు 86 క్యూసెక్కులను విడుదల చేశారు. కేఈ ప్రధాన కాలువ నుంచి కేఈబీ కాలువకు 302, బందరు కాలువకు 200 క్యూసెక్కులు ఇస్తున్నారు.

WATER TANKER VAN REQUIRED
REQUIRED 6000 KL CAPACITY WATER TANKER VAN FOR PURCHASE
Contact 9866617197

Dr.PINNAMANENI SIDDHARTHA INSTITUTE OF MEDICAL SCIENCES & RESEARCH FOUNDATION
Chinoutpally, Gannavaram Mandal, Krishna Dist.-521286
(Sponsored by : Siddhartha Academy of General & Technical Education)
WANTED TECHNICIANS
X-RAY/ CT / MRI TECHNICIANS
having Diploma in relevant subject.
Salary, based on previous experience, is negotiable.
Interested candidates may contact 83413 41944.
Vijayawada, Dt.12-02-2026 Sd/- SECRETARY

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our VIJAYAWADA-1 TOWN BRANCH

CHIT GROUP	DURATION IN MONTHS	MONTHLY INSTALLMENT	CHIT VALUE
LT V	50	1,00,000	50,00,000
LT D	50	50,000	25,00,000
LT X	50	20,000	10,00,000
FT WA	40	2,50,000	1,00,00,000
FT N	40	12,500	5,00,000
FT B	40	5,000	2,00,000
TT C	30	30,000	9,00,000
TT T	30	10,000	3,00,000

Please Contact Branch Manager Mr. K. SRINIVASA RAO, for further details.
Mobile Nos. 80085-38750, 85005-73881, Landline: 0866-2427171, 2421717

అద్విక మోసం కేసులో ఛార్జిషీట్ సిద్ధం

ఈ నెలాఖరులోగా న్యాయస్థానంలో దాఖలు...

ఈనాడు - అమరావతి: అద్విక ట్రేడింగ్ కేసులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెలాఖరులోగా కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఛార్జిషీట్‌ను రూపొందిస్తున్నారు. ఈ కేసులో ఎక్కువ లబ్ధి పొందిన ఏజెంట్లు, డిపాజిటర్లను టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంకా చెల్లించాల్సిన మొత్తం వివరాలను వారికి తెలియజేస్తున్నారు. తిరిగి చెల్లించాలని లేదంటే నిందితులుగా చేర్చి అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీరి నుంచి వచ్చిన డబ్బును డిపాజిట్ చేసేందుకు కోర్టు అనుమతితో సెంట్రల్ ఏసీపీ దామోదర్ పేరున ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచారు. మొత్తం 62 మంది ఏజెంట్లలో 32 మంది అధిక ప్రయోజనం పొందారు. స్పందించని కొందరిని అరెస్టు చేశారు. కొందరు తిరిగి చెల్లించారు. ఆ సొమ్మును ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేశారు.

ఆస్తుల అటాచ్‌కు లేఖ..

32 మంది ఏజెంట్లు రూ.54 కోట్లు పెట్టుబడి పెట్టి, రూ.105 కోట్లు లబ్ధి పొందారు. వారికి దక్కాల్సిన దాని కంటే రూ.49 కోట్లు పొందారు. వీరితోపాటు కొందరు డిపాజిటర్లకు కూడా ప్రయోజనం దక్కింది. 204 మంది డిపాజిటర్లు రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టగా.. రూ.56 కోట్లు వచ్చింది. ఈ రెండు వర్గాల నుంచి అదనంగా రూ.70 కోట్లు వరకు అనుచితంగా ప్రయోజనం పొందారు. ఏజెంట్లు, వారి కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తులను గుర్తించి అటాచ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పోలీసులు తీసుకున్నారు. ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వానికి లేఖ వెళ్లింది.

సైబరాసురుల వల.. వయోపౌరుల విలవిల

డిజిటల్ అరెస్టు, పెట్టుబడుల పేరుతో మోసం

'ఆన్‌లైన్‌లో, వాట్సప్ కాల్స్ చేసి ఏ పోలీసు అధికారి అరెస్టు చేయరు. సీబీఐ, ఈడీ, ముంబై పోలీస్, ఇన్‌కంట్యాక్స్.. రకరకాల పేర్లతో అరెస్టు చేస్తామని బెదిరిస్తుంటే అది సైబర్ నేరగాళ్ల పనే..'

'సామాజిక మాధ్యమాల్లో పెట్టుబడుల పేరుతో ప్రకటనలు ఇస్తే వాటిని నమ్మవద్దు. వారం, పది రోజుల వ్యవధిలో చిన్న పెట్టుబడికి రూ.లక్షల్లో ఆదాయం చూపిస్తుంటే అసలే నమ్మవద్దు. అది సైబర్ నేరగాళ్ల వలే..'

– న్యూస్‌టుడే, విజయవాడ నేరవార్తలు

సైబర్ నేరాలు జరిగే తీరు తెన్నులపై పోలీసులు చేస్తున్న విస్తృత ప్రచారం ఇది. అయినప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లాలో సైబర్ నేరాలపై 7 కేసులు నమోదు కాగా వాటిలో మూడు కేసులు వృద్ధులవే. ఈ మూడు కేసుల్లోనే రూ.39.7లక్షలు కొట్టేశారు.

భయపెట్టి... ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వృద్ధులనే సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. విశ్రాంత ఉద్యోగులుగా వీరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉండటంతో సైబర్ నేరగాళ్ల పని సులువుగా మారుతోంది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో ఉండే ఒక విశ్రాంత ఉద్యోగి (72) మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని భయపెట్టి అతని నుంచి రూ.10.7లక్షలు గుంజేశారు. ఒక విశ్రాంత ఉపాధ్యాయురాలిని (70)ను ఇదే తరహాలో మనీ లాండరింగ్ కేసంటూ భయపెట్టి రూ.5లక్షలు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు.

ఖాతాలో రూ.లక్షలు.. విత్‌డ్రా కుదరదు

పెట్టుబడుల పేరుతో ఆకర్షణీయంగా వల వేస్తారు. తమ వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి బోలెడంత ఆదాయం వచ్చిందని చూపిస్తారు. తమ ముఠాలోని వారితోనే ఛాటింగ్‌లు సృష్టిస్తారు. వాటిని చూసి పెట్టుబడులు పెట్టిన వారికి ఒక ప్రత్యేకమైన ఖాతా ఇస్తారు. ఊహించని విధంగా తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం చూపిస్తారు. ఆ తరవాత మరింత ఆశ చూపి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టించి రూ.కోట్లలో లాభం చూపిస్తారు. దాన్ని విత్‌డ్రా చేసుకుందామంటే వీలుకాదు. ఇదే విధంగా ఒక వృద్ధుడిని రూ.24లక్షల మేర మోసం చేశారు.

అప్రమత్తతే మందు...

డిజిటల్ అరెస్టు, సామాజిక మాధ్యమాల్లో పెట్టుబడుల పేరుతో వచ్చే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. టెలిగ్రామ్, వాట్సప్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దని, అప్రమత్తతతో వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడి ఇక్కడ ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, పెద్దలు ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టు అని ఎవరు ఫోన్ చేసినా పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

'కేసరపల్లిలో కస్టమ్స్ కార్యాలయం'

గన్నవరం గ్రామీణం: గన్నవరం మండలం కేసరపల్లిలో కస్టమ్స్ కార్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ, గుంటూరుల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ కార్యాలయాలకు సొంత భవనాల నిమిత్తం ప్రభుత్వం 3.84 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు. తన చొరవతోనే ఇది సాకారమైందని చెప్పారు. సర్వే నం:29/8లో సదరు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 137, 146, 157 చికెన్ విత్ స్కిన్ - 260 చికెన్ స్కిన్‌లెస్ - 270.

APSRTC పల్లె వెలుగు
టెండరు ప్రకటన

పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, విజయవాడ నందలి ఎరైవల్/డిపార్చర్ బ్లాక్‌లు, ఆఫీసులు, సిటీ బస్‌పోర్ట్ (1) (i) క్లీనింగ్/స్వీపింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో చేయుటకు అనుభవము, ఆసక్తి కలిగిన సామాజిక/లాభాపేక్షలేని/ప్రభుత్వేతర/ స్వచ్ఛంద సంస్థలు, మ్యాన్‌పవర్ ఏజెన్సీలు మరియు సఫాయి కర్మచారి సంఘాల నుండి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. (ii) ఎలక్ట్రికల్ మరియు ఏ.సి. మెయింటెనెన్స్ చేయుటకు స్కిల్/సెమీ స్కిల్ వర్కర్లను కాంట్రాక్టు పద్ధతిలో సరఫరా చేయుటకు అనుభవము, ఆసక్తి కలిగిన సంస్థలు, ఏజెన్సీల నుండి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. (2) (i) (ii) లకు సంబంధించిన టెండరు ఫారములు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు, PNBS, విజయవాడ వారి కార్యాలయములో తేది.13-02-2026 నుండి తేది.21-02-2026 వరకు అన్ని ఆఫీసు పనిదినములలో ఉ॥10.30 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు అమ్మబడును. 3) పూర్తి చేసిన టెండరు ఫారములు తేది.23-02-2026న ఉ॥10.30 గం॥ల నుండి మ॥2.00 గం॥ల లోపు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, PNBS, విజయవాడ నందు ఏర్పాటు చేసిన టెండరు బాక్సు నందు వేయవలెను. అదేరోజు మ.3.00 గం॥లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును. (4) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :https://www.apsrtc.ap.gov.in లో tenders ను చూడగలరు. (5) ఎట్టి కారణము చూపకుండా టెండరు ... APSRTC ...

సం/- డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు, PNBS, విజయవాడ.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ-1
సీల్డ్ టెండర్ ప్రకటన ...
లీజు, ఆదాయ ప్రకటనలు ... వివరములకు https://kanakadurgamma.org నందు చూడగలరు.
శ్రీ పోతిన్ రాఘవులు ... కార్యనిర్వహణాధికారి

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ-1
"ఇ" ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ప్రకటన ... తేది:12-02-2026
... https://apeprocurement.gov.in ... AP Endowments Department ... 14-02-2026 ... 28-02-2026 ... 02-03-2026 ... 9492483771
... https://kanakadurgamma.org నందు చూడగలరు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
రింగ్‌రోడ్డు బ్రాంచ్, 40-9-27, రింగ్ రోడ్డు, క్రీడా ఉంతస్సు, బెంజ్ సర్కిల్, విజయవాడ-520008. ఫోన్: (866) 2475029, 2485260. E-Mail : iob1067@iob.in
స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ - వేలం బహిరంగ ప్రకటన
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6)...) ...
https://baanknet.com ...
రిజర్వుడు ధర: రూ.1,94,18,000/- ధరావత్తు ధర: రూ.19,41,800/- బిడ్ పెంపుదల మొత్తం: రూ.1,00,000/-
రిజర్వుడు ధర: రూ.60,52,000/- ధరావత్తు ధర: రూ.6,05,200/- బిడ్ పెంపుదల మొత్తం: రూ.50,000/-
ఇ-వేలం తేది మరియు సమయం: తేది.03-03-2026, ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 01.00 గం॥ల వరకు
తేది : 12-02-2026, ప్రదేశం : విజయవాడ సం/- అధీకృత అధికారి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు

వీసీ నిర్వహిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జి.లక్ష్మీశ.. అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. నగరం, పరిసరాల్లోని కృష్ణా నదీ తీరంలో దుర్గా, పున్నమి, భవానీ ఘాట్, పవిత్ర సంగమం వంటి ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్న నేపథ్యంలో ఈనెల 14, 15 తేదీల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్యూ లైన్లు, ఘాట్ల వద్ద నిరంతరం పహారా ఉండాలన్నారు. శివరాత్రి ఏర్పాట్లపై నగరంలోని విడిది కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ దుర్గగుడితో పాటు, జిల్లాలోని శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. ఈ నేపథ్యంలో ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బారికేడింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, సంచార టాయిలెట్ల సౌకర్యం తదితరాలపై సమీక్షించి, సూచనలు చేశారు.

తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ..

విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీవోలు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఆలయాల వద్ద రద్దీ సమయాల్లో తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని, ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.

అగ్ని ప్రమాదాలు జరగకుండా..

ఎక్కడైనా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్లయితే వాటికి తప్పనిసరిగా రోజువారీ ఫిట్‌నెస్ చెకింగ్ రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీటీవీ, డ్రోన్లను వినియోగించాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. తిరువూరు, నందిగామ ఆర్డీవోలు కె.మాధురి, కె.బాలకృష్ణ, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎన్.షణ్ముగం, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్టెమ్ సెల్ డొనేషన్‌కు విశేష స్పందన

సదస్సులో ప్రసంగిస్తున్న ప్రిన్సిపల్ డా.ఏడుకొండలరావు, పక్కన శివప్రసాద్ తదితరులు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల అలూమ్ని, ధాత్రి సంస్థ సంయుక్త సారథ్యంలో నిర్వహించిన మూల కణం(స్టెమ్ సెల్) దానంపై అవగాహన, నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. గురువారం సిద్ధార్థ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 300 మందికి పైగా విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రిన్సిపల్ డా.ఏడుకొండలరావు, ధాత్రి సంస్థ ప్రతినిధి డా.శివప్రసాద్ మాట్లాడుతూ.. 2009లో స్థాపితమైన ధాత్రి దేశంలోని అతిపెద్ద స్వచ్ఛంద రక్త స్టెమ్ సెల్ దాతల రిజిస్ట్రీలలో ఒకటని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా స్వచ్ఛంద దాతలు నమోదయ్యారని వివరించారు. లుకేమియా, తలసీమియా, అప్లాస్టిక్ అనీమియా, ఇతర తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి స్టెమ్‌సెల్ మార్పిడి ఒక్కటే ప్రాణాలను రక్షించే చికిత్సా విధానమని వివరించారు. 1700 మందికి పైగా రోగులకు ధాత్రి విజయవంతంగా స్టెమ్‌సెల్ మార్పిడి సౌకర్యం కల్పించిందని వివరించారు. స్టెమ్‌సెల్ దానం ప్రాముఖ్యత, దానం విధానం, సురక్షితమైన, సులభమైన ప్రక్రియలను విద్యార్థులకు వెల్లడించారు. కార్యక్రమంలో ధాత్రి సంస్థ సభ్యులు విజయ, చావా రవీంద్రనాథ్, వాలంటీర్లు గోకుల్ కృష్ణ, సూర్య, పాల్గొన్నారు.

వృత్తి పన్ను వసూలు సరికాదు: వక్కలగడ్డ

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే: వ్యాపారుల నుంచి వారి రిజిస్ట్రేషన్ తేదీ నుంచి వృత్తిపరమైన పన్ను వసూలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు అన్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వానికి లేఖ రాశారు. గత 8 సంవత్సరాలుగా వ్యాపారాలకు ఎలాంటి వృత్తిపన్ను నోటీసులు జారీ చేయలేదని, వ్యాపారాలు చెల్లించలేదన్నారు. టికెట్ వెళ్లి చెల్లించాల్సిన మొత్తాన్ని తనిఖీ చేసి ఇప్పుడే చెల్లించమని అధికారులు ఆదేశించడం సరైంది కాదని చెప్పారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వృత్తిపరమైన పన్నును పూర్తిగా మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గత 6 ఏళ్లుగా వ్యాపారులు డిజిటలైజేషన్ వాణిజ్య పన్నుల దాఖలు ఆఫ్‌లైన్ ద్వారా కంటే ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారం చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌లో ఒకసారి నోటీసులు మాత్రమే పంపించకుండా డీలర్లకు డిపార్టుమెంటు నుంచి వచ్చే ఈ-మెయిల్ సమాచారం కూడా తెలియడం లేదని చెప్పారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ పోర్టల్ కూడా సరిగా పనిచేయడం లేదని గడువులోగా పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా డీలర్లకు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. వ్యాపారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని భాస్కరరావు విజ్ఞప్తి చేశారు.

విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధులు

మేనేజ్‌మెంట్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు

తుళ్లూరు, న్యూస్‌టుడే: మేనేజ్‌మెంట్ కోర్సులు చేసే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీ రిజిస్ట్రార్ ఆర్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. యూనివర్సిటీలో బుధవారం 'మేరుతా' పేరుతో ప్రారంభమైన బిజినెస్ ఫెస్ట్ గురువారం సాయంత్రం ముగిసింది. వర్సిటీలోని పారీ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు ఏటా బిజినెస్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన మేనేజ్‌మెంట్ విద్యార్థులు 29 జట్లుగా ఏర్పడి నూతన వ్యాపార సంస్థల ఏర్పాటుకు ఆలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ బిజినెస్ స్టాళ్లను పరిశీలించిన నిర్వాహకులు ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎన్.పల్లవి, ధీరజ్‌లు విన్నర్ టైటిల్ దక్కించుకోగా, మానస్, ధనేష్‌కుమార్‌లు రన్నర్స్‌గా నిలిచారు. ద బెస్ట్ మేనేజర్ టైటిల్‌ను లయోలా కళాశాల విజయవాడ విద్యార్థి శశాంక్ దక్కించుకున్నాడు. కార్యక్రమాన్ని పారీ స్కూల్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్.వి.రమణరావు పర్యవేక్షించారు. ప్రారంభ కార్యక్రమంలో కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పంకజ్ బల్వేరియా, ప్రొఫెసర్ కామేష్ తదితరులు పాల్గొన్నారు.

14న ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీ స్నాతకోత్సవం

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈనెల 14న మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని ప్రతినిధులు వెల్లడించారు. కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా డీఆర్‌డీవో ఛైర్మన్ డా.ఎస్.వి.కామత్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో ఛైర్మన్ డా.కామత్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏడుగురు రిసెర్చి స్కాలర్లకు పీహెచ్‌డీ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో వర్సిటీ వ్యవస్థాపక కులపతి డా.టి.ఆర్.పారివేందర్, ఉపకులపతి సతీష్‌కుమార్ పాల్గొననున్నారు.

21న జిల్లా స్థాయి సేంద్రియ మేళా

ఎ.కొండూరు: మండలంలోని కృష్ణారావుపాలెంలో ఈ నెల 21న జిల్లా స్థాయి సేంద్రియ మేళా నిర్వహించేందుకు కలెక్టర్ జి.లక్ష్మీశ గురువారం స్థల పరిశీలన చేశారు. నాగసింధు స్పిన్నింగ్ మిల్లును సందర్శించి అక్కడ దూది తయారీని పరిశీలించారు. సమీపంలోని మామిడి తోటకు వెళ్లి అక్కడ సేంద్రియ మేళా సదస్సు నిర్వహించేందుకు స్థలం చూశారు. 21న జరిగే సదస్సులో సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులకు సామర్థ్యాభివృద్ధి శిక్షణ, సాగుదారులకు అనుకూలమైన మౌలిక వనరులు కల్పించడం, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటల ప్రదర్శన, మార్కెటింగ్ లింకేజీ సమాచారం, ఉత్పత్తుల విక్రయం, నిపుణులైన రైతులతో పరస్పరం చర్చ నిర్వహిస్తారు. సాగులో ఎరువులు, పురుగు మందులు తగ్గించి సేంద్రియ విధానం పాటిస్తున్న, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే రైతులను సన్మానిస్తారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము
ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి), ఏలూరు జిల్లా-534426, ఫోన్: 08829 - 271427
Website: www.dwarakatirumala.org, e-mail: endow-eodtiru@gov.in
సీల్డు మరియు ఈ-టెండరు ప్రకటన (2వ పిలుపు)
E-103664-REV65-PRSD0MISC/1/2025-G1 తేది: 12-02-2026
శ్రీ స్వామి వారి దేవస్థాన 'ప్రసాదముల తయారీ విభాగము' నందు అవసరమగు రసవర్గములు దేవస్థానము వారి నుండి తీసుకొని కమీషన్ పద్ధతిపై 'పెద్ద లడ్డు, చిన్న లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి, వడ' మొదలగు ప్రసాదము శుచిగా, శుభ్రముగా తయారుచేసి కాంట్రక్టరుకు అప్పగించుటకు గాను తేది.01-04-2026 నుండి 31-03-2028 వరకు ... www.apeprocurement.gov.in ... 26-02-2026 ...
శ్రీ య.వి.వి. సుధాకరరావు ... సం/- యర్రంశెట్టి భద్రాజీ కార్యనిర్వహణాధికారి

భవన నిర్మాణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భవన నిర్మాణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని, బిల్డర్లకు అనుకూలంగా, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు నూతన జీవోలను ప్రభుత్వం ఇచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో క్రెడాయ్ అమరావతి ఛాప్టర్, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారం కలిగిన క్రెడాయ్ ఏపీ- 2026 డైరీని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. క్రెడాయ్ అమరావతి ఛాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. క్రెడాయ్ జాతీయ అధ్యక్షులు రామ్‌రెడ్డి మాట్లాడారు. క్రెడాయ్ ఏపీ ఛైర్మన్ బుడ్డిగ శ్రీనివాసు, అధ్యక్షులు బయాన శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు, ఈసీ మెంబర్ తుమ్మల వంశీతో పాటు రాష్ట్రంలోని 22 ఛాప్టర్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం: క్రెడాయ్ అమరావతి ఛాప్టర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఛైర్మన్‌గా ఎ.నాగమల్లేశ్వరరావు, ప్రెసిడెంట్‌గా ఆర్.కొండలరావు, జనరల్ సెక్రటరీగా ఎన్‌పి ప్రశాంత్ ఎంపికయ్యారు.

25 నుంచి 'లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్'

విజయవాడ క్రీడలు: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27 వరకు 'లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్'ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని శాప్ ఛైర్మన్ కార్యాలయంలో గురువారం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఛైర్మన్ రవినాయుడు, శాసనమండలి, శాసనసభ సభ్యులతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. శాప్ ఎండీ ఎస్.భరణి, ప్రభుత్వ విప్ గణబాబు తదితరులు పాల్గొన్నారు.

సమ్మెకు ఐకాస ఉద్యోగుల మద్దతు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జాతీయ సార్వత్రిక సమ్మెకు ఏపీ ఐకాస అమరావతి మద్దతు తెలిపిన క్రమంలో ఐకాసకు చెందిన ఉద్యోగులు జిల్లా/నగరంలోని కార్యాలయాల్లో గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నగరంలోని ఎంజీ(బందరు) రోడ్డులోని కలెక్టరేట్, గాంధీనగర్‌లోని జిల్లా పౌరసరఫరాల తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన తెలిపారు.

కలెక్టరేట్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన

జోగి సోదరులకు కోర్టు ద్వారా నోటీసులు

బెయిళ్ల రద్దు పిటిషన్లపై న్యాయస్థానం నిర్ణయం

ఈనాడు - అమరావతి: నకిలీ మద్యం కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై నోటీసులు తీసుకునేందుకు జోగి సోదరులు అందుబాటులో లేరు. దీంతో వీరికి కోర్టు ద్వారా నోటీసులు అందించనున్నారు. షరతులను ఉల్లంఘించినందున వీరి బెయిళ్లను రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ గురువారం 8వ ఏడీజే కోర్టులో విచారణకు వచ్చింది. నోటీసులు తీసుకునేందుకు నిందితులు అందుబాటులో లేరని ఎక్సైజ్ అధికారులు కోర్టుకు విన్నవించారు. వీరికి కోర్టు ద్వారా అందించేందుకు వీలుగా ఈనెల 23కు న్యాయాధికారి వాయిదా వేశారు.

సెంథిల్ కస్టడీ కోసం ఎక్సైజ్ కోర్టులో పిటిషన్: ఇదే కేసులో నిందితుడు సెంథిల్ కస్టడీ కోసం సిట్ అధికారులు గురువారం ఎక్సైజ్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడిని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. నోటీసుల నిమిత్తం ఈనెల 18కి వాయిదా వేశారు. నిందితుడు రమేష్‌బాబు (ఏ15) దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఎక్సైజ్ అధికారులు గురువారం కౌంటరు వేశారు. నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్‌లో పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం 17కు వాయిదా పడింది.

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ కేసులో..

బెయిల్ పిటిషన్ డిస్మిస్

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: నకిలీ ఆధార్‌కార్డు ఉపయోగించి భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితులైన తల్లీకుమారులు పైడిపాముల లక్ష్మీకుమారి, సందీప్‌లకు బెయిల్ నిరాకరిస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన పైడిపాముల లక్ష్మీకుమారి, సందీప్‌లు 2025 జూన్‌లో జయలక్ష్మి అనే వృద్ధురాలి ఆధార్‌కార్డుకు నకిలీది సృష్టించారు. దాని సాయంతో వేరే మహిళను జయలక్ష్మిగా చూపించి 82 సెంట్ల వ్యవసాయ భూమిని వేరే వారికి రిజిస్టర్ చేశారు. ఆ తరువాత సదరు భూమిని రాజేష్ అనే అతనికి జీపీఏ చేశారు. దీనిపై జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మీకుమారి, సందీప్‌లను ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు కాగా ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ రాధిక వాదించారు. ఈ కేసులో ఫిర్యాది జయలక్ష్మి ఇంప్లీడ్ అయి నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ తన తరఫున న్యాయవాదితో వాదనలు వినిపించారు. అనంతరం నిందితులిద్దరి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ అయిదో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అన్నపూర్ణశ్రీ ఉత్తర్వులు జారీ చేశారు.

మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా

ఈనాడు - అమరావతి: మద్యం కేసులో తమకు బెయిళ్లు మంజూరు చేయాలని నిందితులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చాయి. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయాధికారి భాస్కరరావు సిట్‌ను ఆదేశించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఈనెల 19కి వాయిదా వేశారు.

91.9 FM Vijayawada 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 81422 92071

EDUCATION
Prabhas College, Vja: Dist/Online: MBA/ MCA-(63k), BBA/ BCA (78K), MA, M.Com, M.Sc, M.LIS, BA, B.COM, Adms. L.dt : 28-2-26. ✆ 94418 02525, 99634 72819

FINANCIAL SERVICES
Govt. **ఉద్యోగస్తులకు,** రిటైర్డ్ పెన్షనర్లకు EMI వాయిదా పద్ధతిలో పర్సనల్ ఫైనాన్స్, అన్ని తరగతుల వారికి స్థిరాస్తులపై ఫైనాన్స్ ఇవ్వబడును. Cell: 73862 01191.

REAL ESTATE
FLAT FOR SALE
బందరురోడ్డు, పప్పుల మిల్లు సెంటర్ కాస TVS ప్రక్కన నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి. సంప్ర ✆ 94940 51157

PLOT FOR SALE
అర్జెంట్ సేల్ ఉయ్యూరు - మంటాడ ఇళ్ళ మధ్యలో 10ఎ CRDA వెంచర్‌లో 10 ప్లాట్లు కలవు. గజం ఆఫర్ రేటు 7800/- (స్పెషల్ ఆఫర్ గ్రూప్ బుకింగ్) స్పాట్ రిజిస్ట్రేషన్ Hyma Prasad. ✆ 99596 45468
ఫ్లాష్! ఫ్లాష్! వినుకొండలో అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు (532 గజాలు) కేవలం 5.5 లక్షలు మాత్రమే. 2) 133 గజాలు 99,000/-. ✆ 7989476799.

LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

LEASE/ SALE
నున్న దేబీఖానా రోడ్‌లో 80HP ఇండస్ట్రియల్ కరెంట్‌తో 628 చ॥గ॥లలో GF & FF, RCC, 2వ ఫ్లోర్ క్వార్టర్స్ గల బిల్డింగ్ లీజు/అమ్మకము. ✆ 98482 34444.

LAND REQUIRED
REQUIRED WAREHOUSE FOR RENT
15,000 TO 20,000Sqft BETWEEN VIJAYAWADA AND GANNAVARAM
CONTACT: 948 0834 451, 895 1379 154

JOBS
క్రాంతి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ VJA ఆటోనగర్ ఆఫీస్ నందు గుమస్తాలుగా పనిచేయుటకు 10వపై చదివి 30సం॥లోపు వయస్సు గల మేల్ అభ్యర్థులు కావలెను. బ్యాచిలర్స్‌కు వసతి సౌకర్యం కలదు. సంప్ర॥ ✆ 81798 68999.
శ్రీశ్రీశ్రీ హోటల్, బైపాస్ రోడ్, ఖమ్మం నందు పనిచేయుటకు జనరల్ మేనేజర్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. సంప్ర: 9949911636.
Green Vibes కంపెనీ కొరకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ & లేడీ టెలీకాలర్స్ కావలెను. శాలరీ+ TA+ DA. ఏరియా డీలర్స్ కావలెను. ✆ 90326 77764.
Wanted Female Telecallers. Freshers / Exp. Qul: Inter / any Graduate. Sal: 10K to 18K, Timing: 9.30 to 6.30 ✆ 99080 98305.
BMR ARNIKA Silver Jewellery MG Road Vij, wanted for Manager & Cashier & ASM & Sales Exe (M/F) Preference Exp. Persons. ✆ 91199 11956, 98488 28638.
ప్రముఖ యాడ్ ఏజెన్సీనందు పటమటలో పనిచేయుటకు కొరల్‌డ్రా/ పేజ్‌మేకర్ తెలిసిన డిటిపి ఆపరేటర్ కావలెను. ✆ 90304 37799
కానూరు ప్రముఖ ట్రాన్స్‌పోర్టు ఆఫీస్‌నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సూపర్‌వైజర్-2, గ్యారేజి సూపర్‌వైజర్-1, మెకానిక్స్-2 కావలెను. బొలేరో డ్రైవింగ్, హిందీ వచ్చిన వారికి ప్రాధాన్యత. ✆ 86889 08675, 91542 97951
NTR, కృష్ణాలలో, జగ్గయ్యపేట, కైకలూరు, పామర్రు, అవనిగడ్డ, గుడివాడలో మార్కెటింగ్‌కు PROలు కావలెను. జీతం: 40K, 50K, 60K. ✆ 89195 20094
BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజనీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/ M.Tech అర్హత కలిగి బిల్డింగ్స్, ఇరిగేషన్ వర్క్స్ నందు 3to4 సంవత్సరములు అనుభవం కలిగి విజయవాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల నందు పనిచేయుటకు కావలెను. పూర్తి బయోడేటాను info@brinfracon.comకి పంపగలరు ✆ 79955 57831.
విజయవాడ ప్లాస్టిక్ పరిశ్రమ నందు పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. అర్హత: 10th, ఇంటర్, ITI, డిప్లొమా. Email: infoampp2016@gmail.com ✆ 62810 45178. అడ్రస్: అమరావతి పాలీప్యాక్, D.No: 25-38, 4వ క్రాస్ రోడ్, కబేళా, VJA-12

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తిరువూరు
• తిరువూరు • మైలవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

స్పందన: వెలగలేరు ఎస్సీ ఏరియాలో పంచాయతీ బోరు మరమ్మతులకు గురై నీటి కోసం అవస్థలు పడుతున్నామని స్థానికులు 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పంచాయతీ కార్యదర్శి సరోజ సిబ్బందితో బోరుకు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించారు. **- న్యూస్‌టుడే, జి.కొండూరు**

★ రెడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని వెంపటి గూడెంలో మురుగు కాల్వలో పూడిక పేరుకుందని స్థానికులు 'మేమున్నాం...మీకు తోడుగా' ద్వారా అధికారులకు తెలిపారు. పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి ఎస్.నాగబాబు స్పందించి పంచాయతీ సిబ్బందితో పూడిక తీయించారు. **- న్యూస్‌టుడే, రెడ్డిగూడెం**

★ విస్సన్నపేట మండలంలోని నరసాపురం పంచాయతీ పరిధి ముతరాసిపాలెంలో వీధి దీపాలు లేక చీకట్లో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా పంచాయతీ అధికారులకు తెలిపారు. ఈవో జి.స్వాతి స్పందించి దాత గొట్టేటి సుబ్రహ్మణ్యం(బుడ్డయ్య) వితరణతో సిబ్బందితో వంద దీపాలను స్తంభాలకు ఏర్పాటు చేయించారు. **- న్యూస్‌టుడే, విస్సన్నపేట**

పాఠశాలకు బీరువాల వితరణ

మైలవరం, న్యూస్‌టుడే : స్థానిక ఎస్వీఆర్ జీఎన్నార్ జడ్పీ హైస్కూల్లో గణిత ఉపకరణాల భద్రత కోసం ప్రవాస భారతీయ వైద్యుడు కుడుముల అనిల్‌కుమార్‌రెడ్డి రెండు బీరువాలను ఉచితంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.సతీష్‌కు వాటిని అందించి, గణిత ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో మైలవరం లయన్స్ క్లబ్ నాయకులు నాగభూషణం, శ్రీధర్, జాస్తి వెంకటేశ్వరరావు, వాణి తదితరులు పాల్గొన్నారు.

ఎస్బీఐ ఉద్యోగుల ఆధ్వర్యంలో..

తిరువూరు, న్యూస్‌టుడే: తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తిరువూరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగులు కంప్యూటర్ వితరణ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ దాసరి.నాగన్న, నగదు అధికారి బి.ఎల్.హెచ్ ప్రసాద్‌కు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఉపాధ్యాయుడు రాంప్రదీప్ బ్యాంకు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

తిరువూరు, న్యూస్‌టుడే : తిరువూరు పట్టణంలో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు టౌన్ విద్యుత్తు అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. పట్టణ పరిధిలోని పీటీ.కొత్తూరు ప్రాంతంలో 11 కేవీ విద్యుత్తు లైన్ల మరమ్మతుల నేపథ్యంలో తాత్కాలికంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

మండల పరిషత్ సమావేశం నేడు

విస్సన్నపేట: విస్సన్నపేట మండల ప్రజా పరిషత్ ఆవరణలోని వెలుగు కార్యాలయంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు ఎంపీపీ గద్దల మల్లయ్య అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సమావేశం జరుగుతుందని ఎంపీడీవో చేకు చిన్న రాట్నాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరు కావాలని చెప్పారు.

ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన

శిబిరానికి హాజరైన ప్రజలు

విస్సన్నపేట: లయన్స్ క్లబ్ ఆఫ్ విస్సన్నపేట ఆధ్వర్యంలో గురువారం క్లబ్ కార్యాలయం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సేవకుడు, దాత, డా.ఎన్టీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్లబ్ సేవలను ప్రశంసించారు. తొలుత క్యాంపును డా.బి.రామిరెడ్డి ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షురాలు రాయల అరుణ కుమారి, టి.వెంకటరెడ్డి, జాన్‌బాబు, ఆర్.వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మందుబాబుల వీరంగంతో హడలు

న్యూస్‌టుడే, కొండపల్లి, ఇబ్రహీంపట్నం

★ ఇబ్రహీంపట్నం కూడలిలోని కొండపల్లి బస్‌స్టాప్ వద్ద గత ఆదివారం మధ్యాహ్నం మందుబాబుల మధ్య పెద్ద వివాదం చెలరేగింది. వాళ్ల అరుపులకు అక్కడ ఉన్న ప్రయాణికులు హడలెత్తిపోయారు.

★ కొండపల్లి అప్మెల్ బస్‌స్టాప్ పాయింట్ పక్కనున్న మద్యం దుకాణం నుంచి ఇద్దరు వ్యక్తులు ఒకరిపై మరొకరు దాడి చేసుకొంటూ బస్‌స్టాప్‌కు వచ్చారు. వారిద్దరు ఎవరిపై పడతారోనని మిగిలిన వారు భయభ్రాంతులకు గురయ్యారు.

బస్‌స్టాప్‌ల సమీపాన మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో మందుబాబుల హడావుడికి బస్సుల కోసం వేచి ఉంటున్న మహిళలు, చిన్న పిల్లలు భయపడుతున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారుల వెంట 12 దుకాణాలు ఉండగా వాటిల్లో నాలుగు బస్‌స్టాప్‌ల పక్కనే ఉన్నాయి. మరో నాలుగు కూతవేటు దూరంలో ఉన్నాయి. మందుబాబుల వీరంగంతో రాత్రి వేళ బస్సుల్లో దిగేవారు, వేచి ఉండేవారు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆయా సమయాల్లో రాకపోకలు సాగించాలంటే కష్టంగా ఉంటోంది. ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి బస్‌స్టాప్ వద్ద పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పటికే అక్కడ పలు వివాదాలు చోటు చేసుకోగా మహిళా సంఘాలు ఆయా దుకాణాలపై చర్యలు తీసుకోవాలని పోలీసు, ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాయి.

వినతిపత్రాలు ఇచ్చాం

ఇబ్రహీంపట్నం కూడలిలోని మద్యం దుకాణం వల్ల అక్కడికి వచ్చిన ప్రయాణికులు అభద్రతా భావానికి గురవుతున్నారు. మహిళలు ఎంతో భయపడుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు వినతిపత్రాలు కూడా అందించాం. నిరసన దీక్ష చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
- పార్వతి, ఐద్వా నాయకురాలు

చర్యలు తీసుకొంటున్నాం: వివాదాల సమయంలో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నాం. అనుమతులతోనే వాటిని ఏర్పాటు చేసినందున నిబంధనలు ఉల్లంఘించకుండా దుకాణాలు నడుపుకోవాలని సంబంధిత వ్యక్తులను హెచ్చరించాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. **- చంద్రశేఖర్, సీఐ**

పంటలకు సాగునీటి ఇబ్బందులు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

మైలవరం, న్యూస్‌టుడే : నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని మూడో జోన్‌లో ఆరుతడి పంటలకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ అసెంబ్లీలో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సాగునీటి విడుదలపై మాట్లాడిన వసంత నీటి విడుదల విషయంలో ఎగువ రాష్ట్ర అధికారులు వ్యవహరిస్తున్న తీరును సభ దృష్టికి తెచ్చారు. ఏటా 14 టీఎంసీల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1.6 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారన్నారు. నీటి విడుదల విషయంలో తక్షణం చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఎమ్మెల్యే కోరారు.

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి

ముఖ్యమంత్రికి సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు

గంపలగూడెం, న్యూస్‌టుడే : తిరువూరు నియోజకవర్గంలోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం వినతి పత్రం అందించినట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలు వివరించగా పరిష్కరించేందుకు ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రధానంగా గంపలగూడెం మండలం కట్లేరుపై హైలెవల్ వంతెన నిర్మాణం గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లగా, అక్కడే ఉన్న పీఏతో వంతెన నిర్మాణానికి నిధుల మంజూరును ప్రాధాన్యత జాబితా ఉంచాలని ఆదేశించినట్లు వివరించారు. తిరువూరు, గంపలగూడెం మండలాల్లో ఎస్సీ, బీసీ బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, నియోజకవర్గంలో తారు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని వినతి చేశానన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, కలెక్టర్, సీఎస్ త్వరలో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చిస్తామని సీఎం తెలిపారన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో రాజకీయ పరమైన సమస్యలుంటే తనతో మాట్లాడాలని చెప్పారన్నారు.

సేంద్రియ సాగుతో రైతులు.. వినియోగదారులకు మేలు

మామిడి కాయలను పరిశీలిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించడం ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. రెడ్డిగూడెం మండలం రంగాపురం పంచాయతీ రెడ్డికుంట గ్రామంలోని మైలవరం ఎంఎస్ వైస్ ఛైర్మన్ చేబ్రోలు రాజు బ్రదర్స్ మామిడి తోటల్లో మండువా కాపు పద్ధతి తోటల్లో కవర్లు కట్టిన తోటలను గురువారం లక్ష్మీశ పరిశీలించారు. మామిడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న ఉద్యాన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫ్రూట్ కవర్లు వల్ల ఎలాంటి మచ్చలు లేకుండా మంచి రంగు, పరిమాణంతో దిగుబడి ఉంటుందన్నారు. హెక్టారుకు 15 వేల కవర్లు 50 శాతం రాయితీతో అందిస్తున్నారు. తిరువూరు ఆర్డీవో మాధురి, జిల్లా ఉద్యానాధికారి బాలాజీ కుమార్, తహసీల్దార్ సుశీలాదేవి, ఎంపీడీవో టి.వి.కె.వి.రమణ, ఉద్యానాధికారి నరేంద్ర కుమార్, తెదేపా మండల అధ్యక్షుడు వేముగోపాల్‌రెడ్డి, తెదేపా నాయకులు కిరణ్‌కుమార్ రెడ్డి, చేబ్రోలు కొండ తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంత విద్యుత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

జగన్నాథరావు దంపతులకు జ్ఞాపిక అందిస్తూ..

ఇబ్రహీంపట్నం (గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యుత్తు సంస్థ విశ్రాంత ఉద్యోగుల ప్రధాన సమస్యలను త్వరలోనే పరిష్కారం లభించనున్నట్లు రాష్ట్ర విద్యుత్తు సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు పేర్కొన్నారు. సంఘ సర్వసభ్య సమావేశంతో పాటు ద్వితీయ వార్షికోత్సవ సభ గురువారం ఇబ్రహీంపట్నం ఏ కాలనీలోని కార్యాలయంలో జరిగింది. ప్రధాన సమస్యలతో పాటు ఆరోగ్య కార్డుల వినియోగంలో ఏర్పడిన సందేహాల నివారణపై యాజమాన్యంతో సంప్రదిస్తున్నట్లు వివరించారు. సమావేశానికి సంఘ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ అజీం అధ్యక్షత వహించారు. సంఘ నూతన అధ్యక్షుడిగా ఎన్టీటీపీఎస్ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ పి.నవీన్ గౌతం ఎన్నుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ అజీంను గౌరవ సలహాదారుడిగా నియమించారు. విద్యుత్తు శాఖ మంత్రి కార్యాలయ ఓఎస్‌డీ సాంబశివరావు, విశ్రాంత సీఈ శ్రీరాములు, సంఘ కోశాధికారి జగన్నాథరావు తదితర నాయకులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు నిండిన విశ్రాంత ఉద్యోగుల దంపతులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

అధికారుల గైర్హాజరుపై ప్రజాప్రతినిధుల అసహనం

మాట్లాడుతున్న శ్రీలక్ష్మి, వేదికపై శామ్యూల్, సరస్వతి, రాజకుమారి

గంపలగూడెం, న్యూస్‌టుడే : మండల పరిషత్ సమావేశాలకు అధికారులు గైర్హాజరవడంపై ఎంపీపీ జి.శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కె.శామ్యూల్ గురువారం నిర్వహించిన సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో టి.సరస్వతి మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం మేరకు మండల పరిషత్ సమావేశాలకు అధికారులు హాజరవ్వాలని, వారు రాకుంటే ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఎలా తెలుస్తాయన్నారు. తహసీల్దార్ వి.రాజకుమారి మాట్లాడుతూ భూముల రీసర్వే జరిగిన గ్రామాల్లో ఒక్క తప్పు దొర్లకుండా రాజముద్రతో భూహక్కు పత్రాలను రైతులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ ఏఈ ఒ.అచ్చారావు, గృహ నిర్మాణ సంస్థ ఏఈ ఎస్.కిశోర్, డిస్కం ఏఈ శ్రీనివాసరావు, ఎన్నెస్పీ ఏఈ మహేష్ బాబు తదితరులు పలు విషయాలపై మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొండపర్వ తిరునాళ్లకు సర్వం సిద్ధం

ఏర్పాట్లు పరిశీలిస్తున్న మాధురి, గిరిబాబు తదితరులు

విస్సన్నపేట: కొండపర్వ శ్రీభ్రమరాంబా మల్లేశ్వర స్వామి గట్టు తిరునాళ్లకు సర్వం సిద్ధమైనట్లు తిరువూరు ఆర్డీవో కె.మాధురి, తహసీల్దార్ లక్ష్మీకల్యాణి, సీఐ గిరిబాబు తెలిపారు. గురువారం కొండపర్వలో వారు పర్యటించి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉత్సవ కమిటీ, ట్రస్ట్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తిరునాళ్ల ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎంపీడీవో చేకు చిన్న రాట్నాలు, ఎస్సై యం.అర్జున్ రాజు తదితరులు పాల్గొన్నారు.

భక్తుల రాకపోకలకు ఆటోలు..

గంపలగూడెం, ఎ.కొండూరు : గంపలగూడెం మండలం కొత్తపల్లి సమీప గోపాల స్వామి మడుగు ఒడ్డునున్న ఉమాగౌరీశంకరుని ఆలయం వద్ద భక్తుల పుణ్య స్నానాలకు గ్రామస్థులు చేస్తున్న ఏర్పాట్లను ఎంపీడీవో టి.సరస్వతి గురువారం పరిశీలించారు. ప్రధాన రహదారి నుంచి పుణ్య స్నానాలు చేసే గుడి వద్దకు భక్తులు రాకపోకలు సాగించేందుకు ఉచిత ఆటోలు ఏర్పాటు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

రైతులకు గుర్తింపు నమోదు తప్పనిసరి

జి.కొండూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అందాలంటే ప్రతి రైతుకు యూనిక్ ఐడీ నమోదు తప్పనిసరి అని ఏవో సూరిబాబు తెలిపారు. నెలాఖరులోగా సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఆధార్, పట్టాదారు పాస్ బుక్, ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్‌తో ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పీఎం కిసాన్, పంటల బీమా, పెట్టుబడి సాయం, రాయితీలు, వ్యవసాయ పరికరాలు, బ్యాంకు రుణాలు, పంటలు విక్రయం సులభమవుతుందన్నారు.

మూగ జీవాలను.. జాగ్రత్తగా చూసుకుందాం!

న్యూస్‌టుడే(గుంటుపల్లి), ఇబ్రహీంపట్నం గ్రామీణం

★ రెండు రోజుల కిందట గుంటుపల్లి సమీపంలో విజయవాడ బైపాస్ రోడ్డులో వస్తున్న గేదెలను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి గేదె, దూడ మృతి చెందగా మరో మూడు పశువులు గాయాలపాలయ్యాయి.

ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పశు పోషకులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే వారికి తీరని నష్టం, జీవనోపాధి కోల్పోయే పరిస్థితి దాపురించనుంది. గొల్లపూడి నుంచి దొనబండ వరకు 35 కి.మీ మేర విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి ఉండటంతో రోజూ వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. వేగంగా ప్రయాణించే ఇవి రోడ్డుపై పశువులు, జీవాలను ఢీకొడుతుండడంతో ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంతో పాటు గొల్లపూడి పరిధిలో సుమారు పది వేల పైచిలుకు జీవాలు, గేదెలు ఉన్నాయి. పాల ఉత్పత్తిని బట్టి ఒక్కో పాడి గేదె రూ.70 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ధర పలుకుతున్నాయి. చాలా మంది పెంపకందారులు మేత కోసం వీటిని పచ్చిక బయళ్లకు వదిలేందుకు జాతీయ రహదారి వద్దకు తీసుకొచ్చి వదిలేస్తుంటారు. అవి జాతీయ రహదారిపై డివైడర్ల వద్ద ఉన్న చెత్తను మేసేందుకు తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి.

రెండేళ్లలో 15 ప్రమాదాలు

రెండేళ్లలో ఈ రహదారిలో జరిగిన 15 ప్రమాదాల్లో తొమ్మిది పాడి పశువులు, మరో 20పైగా జీవాలు చనిపోయాయి. మరికొన్ని గాయపడ్డాయి. పోలీసు, పశుసంవర్ధక శాఖ వద్ద నమోదైనవి కొన్ని మాత్రమే. ఎక్కువ మంది రైతులు బ్యాంకు రుణాలు, స్వయం సహాయక సంఘాల్లో రుణాలు తెచ్చుకొని పాడి పోషణ, జీవాల పెంపకంపై జీవనాధారం సాగిస్తున్న వారే. ఇవి ప్రమాదాల్లో మరణిస్తుండడంతో చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. గ్రామ శివారుల వద్ద జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ సబ్‌వేలను ఏర్పాటు చేసింది. ఉదయం పశు పోషకులు తమ పశువులను వీటి వద్ద జాతీయ రహదారి దాటిస్తే మేలని పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.

వ్యర్థ జలాలతో పంట కాలువ నీరు కలుషితం

జి.కొండూరు, న్యూస్‌టుడే: కవులూరులో పంట కాలువలో నీరు కలుషితమై పచ్చగా దర్శనమిస్తున్నాయి. ఈ జలాలు పంటలకు పెడితే దిగుబడి తగ్గుతోందని, పశువులు తాగితే వ్యాధుల బారిన పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి పారిశ్రామిక వాడ నుంచి వచ్చే వ్యర్థ జలాలు, కవులూరులో చేపల చెరువుల నుంచి వచ్చే వ్యర్థ జలాలను పంట కాలువలోకి వదలడంతో నీరంతా పచ్చగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు పంటలు పండించుకునేందుకు ఉపయోగపడదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వ్యర్థ జలాలు కలవకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

శిరస్త్రాణం ధరించకుంటే కఠిన చర్యలు

ప్రసంగిస్తున్న ఏసీపీ దుర్గారావు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం నుంచి శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర ఏసీపీ దుర్గారావు హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని గుంటుపల్లి, మూలపాడు, కేతనకొండ, కొండపల్లి గ్రామాల్లో గురువారం నగర ట్రాఫిక్ పోలీసులు గ్రామస్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. పోలీసు బృందాలు నేటి నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తాయని తెలిపారు. ఏసీపీ రామచంద్రరావు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై కలెక్టర్‌కు నివేదిక

కొండపల్లి, న్యూస్‌టుడే: కొండపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంపై కలెక్టర్‌కు నివేదించామని సబ్ కలెక్టర్ చైతన్య అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు తీరును సబ్ కలెక్టర్ చైతన్య, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కీర్తిలు గురువారం పరిశీలించారు. వంట ఏజెన్సీల వివరాలు సేకరించారు.

డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: కొండపల్లి పురపాలిక 13వ వార్డులో రూ.40 లక్షల సీఆర్‌డీఏ నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి ఛైర్మన్ చిట్టిబాబు గురువారం శంకుస్థాపన చేశారు. పురపాలిక అభివృద్ధికి ప్రభుత్వం వివిధ నిధులను కేటాయిస్తూ ప్రణాళికా బద్ధంగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ఇన్‌ఛార్జి కమిషనర్ వెంకటరత్నం, సహాయక ఇంజినీర్ మౌన్మీ, కౌన్సిలర్ నారాయణలు తదితరులు పాల్గొన్నారు.

శ్మశాన వాటిక పరిశీలన

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: పశ్చిమ ఇబ్రహీంపట్నం ముస్లిం శ్మశానవాటికను పురపాలిక ఛైర్మన్, అధికారులు గురువారం పరిశీలించారు. వాటికలో మౌలిక వసతులు కల్పించాలన్న స్థానికుల విజ్ఞప్తులను పరిశీలించామని ఛైర్మన్ చిట్టిబాబు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కరపత్రాల ఆవిష్కరణ

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20న తాడేపల్లిలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని రజక వృత్తిదారుల రాష్ట్ర కార్యదర్శి చిక్కవరపు వెంకట రెడ్డియ్య విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం రెడ్డిగూడెం రజక కాలనీలో సంఘం నాయకుల ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు లచ్చారావు, ప్రభాకరరావు, సర్వేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రెడ్డిగూడెంలో సీఐటీయూ, రైతు సంఘాల నాయకుల ఆందోళన

ఇబ్రహీంపట్నం కూడలిలో ర్యాలీ

పోరాటం ఆపం.. వెనుకడుగు వేయం

జి.కొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట..

తోటమూలలో నినాదాలు చేస్తూ..

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారీ వర్గాలకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నా అమలు చేయడం లేదన్నారు. **- న్యూస్‌టుడే, బృందం**

మైలవరంలో నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాలు

తిరువూరులో..

కంభంపాడులో ప్రదర్శన

విస్సన్నపేటలో..

ఆయుర్వేద ఆసుపత్రికి సొంత భవనం

హద్దులు ఏర్పాటు చేస్తున్న ఇంజినీరింగ్ విభాగం అధికారులు

కొండపల్లి, న్యూస్‌టుడే: భారతదేశ వారసత్వ వైద్య విధానమైన ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణానికి కొండపల్లిలో పునాది పడనుంది. మూడు దశాబ్దాల క్రితం ఓ అద్దె ఇంటిలో ఆయుర్వేద వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి నేటి వరకూ ఆసుపత్రికి సొంత భవనం లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో స్థానికులు ఆసుపత్రి భవన నిర్మాణం కోసం ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన చొరవతో భవన నిర్మాణానికి రూ.30 లక్షలను ఆయుష్ శాఖ కేటాయించగా.. కలెక్టర్ కలెక్టర్ లక్ష్మీశ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించేలా పురపాలికను ఆదేశించారు. దీంతో కొండపల్లి పురపాలిక సభ్యులు కౌన్సిల్‌లో తీర్మానం చేసి స్థానిక బి.కాలనీ వద్ద 5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఈక్రమంలో ఆయుష్ శాఖ ఇంజినీరింగ్ విభాగాధికారులు గురువారం కొలతలు నిర్వహించి హద్దులు ఏర్పరిచారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి భవన నిర్మాణాన్ని ఆయుష్ ప్రారంభించనుందని వైద్యులు ఎండీ జునీద్ తెలిపారు.

ఖోఖో విజేతలకు అభినందన

విజేతలకు ట్రోఫీ అందిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్

కొండపల్లి, న్యూస్‌టుడే: జాతీయ క్రీడల్లో సత్తా చాటేందుకు దయానంద్ ఆంగ్లో వేదిక్ (డీఏవీ) పాఠశాలల నుంచి మరింత మంది క్రీడాకారులు సిద్ధం కావాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ అన్నారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఖోఖోలో ప్రతిభ కనబరచిన కొండపల్లి డీఏవీ విద్యార్థులు బాంధవిక, నిహారికలను గురువారం అభినందించి మాట్లాడారు. క్రీడల విభాగంలో డీఏవీ విద్యార్థులు కొన్ని సంవత్సరాలుగా సత్తా చాటుతూనే ఉన్నారన్నారు. ఈ విజయ పరంపర కొనసాగించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్టీటీపీఎస్ సీఈ రామాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

జి.కొండూరు, న్యూస్‌టుడే: స్కూల్ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన జి.కొండూరు శివారులోని గొల్లగూడెం సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మునగపాడుకి చెందిన బత్తుల గిరీష్ అదే గ్రామానికి చెందిన గంజి స్వామి ద్విచక్ర వాహనంపై ఎక్కి వెళ్తున్నాడు. సాయంత్రం 5 గంటలకు జి.కొండూరు శివారు గొల్లగూడెం సమీపంలో స్కూల్ బస్సును దాటే క్రమంలో వీరి వాహనం బస్సును ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయి స్వామి, గిరీష్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు వచ్చి క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం గిరీష్‌ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మైనర్లు నడిపే వాహనాలకు ఆయిల్ బంద్

ఇబ్రహీంపట్నం: ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకొచ్చిన నిబంధనలను పెట్రోల్ బంకుల యాజమాన్యాలు పక్కాగా అమలు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల్లో వచ్చిన మైనర్లకు గురువారం నుంచి పెట్రోల్ కొట్టడం గాని, బాటిల్‌లోగాని పోయడం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ చంద్రశేఖర్ ఈసందర్భంగా హెచ్చరించారు.

నందిగామ

• నందిగామ • జగ్గయ్యపేట

మార్చికల్లా గృహాల నిర్మాణం పూర్తి చేయాలి

మాగల్లులో పక్కా గృహాన్ని పరిశీలిస్తున్న డీఈఈ శివాజీ, ఏఈ వెంకటేశ్వరరావు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మార్చికల్లా లబ్ధిదారులు పక్కా గృహాల నిర్మాణాలు పూర్తిచేయాలని జగ్గయ్యపేట గృహనిర్మాణశాఖ డీఈఈ టి.శివాజీ కోరారు. గురువారం మండలంలోని మాగల్లులో గత ప్రభుత్వంలో మంజూరైన 1.0 పక్కా గృహాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గృహనిర్మాణశాఖ మండల ఇన్‌ఛార్జి ఏఈ వెంకటేశ్వరరావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వత్సవాయి, డబ్బాకుపల్లి గ్రామాల్లో హెల్త్ క్లినిక్స్‌కు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గురువారం శంకుస్థాపన చేశారు. వత్సవాయిలో రూ.36 లక్షలు, డబ్బాకుపల్లిలో రూ.36 లక్షల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు హెల్త్ క్లినిక్ సెంటర్లను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

స్పందన: ★ కంచికచర్ల వెంకటసాయి థియేటర్ ఎదురు వీధిలో కాలువలో పేరుకున్న వ్యర్థాలను కార్మికులు తొలగింపజేశారు.
★ కంచికచర్ల - మున్నలూరు రహదారిలో తాగునీటి పైపులైనుకు మరమ్మతులు చేయించారు.
★ చెవిటికల్లు బీసీ కాలనీలో గృహ నిర్మాణం కోసం కంకర, ఇసుక రహదారిపై నిల్వ ఉంచగా.. స్థానికుల ఫిర్యాదు మేరకు కార్మికులు తొలగించారు. - న్యూస్‌టుడే, వీరులపాడు

సమస్యలు ఆలకించి.. పరిష్కారానికి హామీనిచ్చి..

ఈనాడు ఫోన్‌ఇన్‌కు విశేష స్పందన

ఈనాడు మీతోడు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణారావు పేర్కొన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి హామీఇచ్చారు.

చరవాణిలో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణారావు

? పాతపేటగడ్డ నుంచి బలుసుపాడు జంక్షన్ వరకు ప్రభుత్వ మరుగుదొడ్లు లేవు. పురుషులు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. - జె.గోవిందన్
✔ ఆ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం లేక పోవడంతో ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు.
? శాంతినగర్‌లో రోడ్లు, డ్రెయిన్లు సరిగా లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. - రమేష్ ✔ నిధులు మంజూరైన కాగానే రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.
? సత్యనారాయణపురంలో వీధిలైట్లు వెలగడం లేదు. - వెంకటరావు ✔ వెంటనే మరమ్మతులు చేయిస్తాం.
? 30వ వార్డు టీవీఎస్ షోరూం వెనుక రోడ్డు వేయండి. - వెంకటరామయ్య ✔ త్వరలోనే నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తాం.
? కోదాడ రోడ్డులో డాలర్స్ కాలనీ వద్ద డ్రెయిన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. - రఘు ✔ డ్రెయిన్లు, వీధిలైట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం.
? ముక్త్యాల రోడ్డు సప్తగిరి బ్యాంక్ వద్ద వీధిలైట్లు వెలగడం లేదు. - గుండా రమేష్ ✔ వెంటనే సిబ్బందితో వీధిలైట్లు ఏర్పాటు చేయించారు.
? మార్కండేయస్వామిబజార్‌లో తాగునీరు సరిగా రావడం లేదు. - కాశీం ✔ తాగునీరు సరైన సమయంలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.
? రావూస్ పాఠశాల వెనుక వీధిలో డ్రెయిన్లు నిండి దుర్వాసన వస్తుంది. - రాధాకృష్ణ ✔ వెంటనే పూడిక తీయిస్తాం.
? బలుసుపాడు రోడ్డులో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. - బుల్లిబాబు
✔ త్వరలోనే డ్రెయిన్లు నిర్మించి సమస్య పరిష్కరిస్తాం.
? 29వార్డులో డ్రెయిన్లు నిండి స్థానికులకు ఇబ్బందిగా ఉంది. - రమేష్ ✔ సిబ్బందితో పూడిక తీయిస్తాం.
? చెరువుబజార్‌లో పలు ప్రాంతాల్లో మురుగు కాలువలపై సిమెంట్ దిమ్మెలు విరిగాయి. - రాంబాబు
✔ త్వరలోనే సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేస్తాం.
? తొర్రగుంటపాలెంలో ఖాళీ స్థలాల్లో కంపచెట్లు అధికంగా పెరగడంతో.. పాములు ఇంట్లోకి వస్తున్నాయి. - గోపి
✔ ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇస్తాం.

గ్రూప్ 1 విజేత వైష్ణవికి సన్మానం

వైష్ణవికి బహుమతి అందిస్తున్న రాజా, సురేష్, సరిత

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో విజయం సాధించి ట్యాక్స్ కమిషనర్‌గా నియమితులైన వైష్ణవిని వాగ్దేవి కళాశాల యాజమాన్యం గురువారం ఘనంగా సన్మానించింది. కళాశాలలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వైష్ణవి మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని నిరంతరం దానిపై కసరత్తు చేయాలన్నారు. రాజా, కళాశాల ప్రిన్సిపల్ బుస్సా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత రైతులకు న్యాయం చేయండి

తహసీల్దారుకు తమ డిమాండ్లు తెలుపుతున్న ఓఆర్ఆర్ రైతులు

జుజ్జూరు (వీరులపాడు), న్యూస్‌టుడే: అమరావతి రాజధాని అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ప్రతిపాదిత ఓఆర్ఆర్ వెడల్పును 70 మీటర్లకు కుదించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. మండల పరిధి జుజ్జూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు వారు గురువారం నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల మేరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, సారవంతమైన భూమిని దుర్వినియోగం చేయొద్దని నినాదాలు చేశారు. ఓఆర్ఆర్ రైతులు మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్ విలువకు నాలుగు రెట్ల ధరను నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారు రవికుమార్‌కు అందజేశారు. కార్మిక సంఘం నాయకులు కోట కల్యాణ్, చాట్ల రవి, రైతులు నన్నపనేని భాస్కరరావు, గంగిరెడ్డి రంగారావు, జ్ఞానరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణపై ప్రభుత్వం స్పందించాలి

కోల్పోతున్న భూముల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

కంచికచర్ల: ఔటర్ రింగ్ రోడ్డు భూముల సేకరణ విషయంలో నెలకొన్న అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కంచికచర్ల బైపాస్ సమీపంలో తాము కోల్పోతున్న భూముల్లో గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నెలకొన్న సందేహాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, ఓఆర్ఆర్ పరిధిని 70 మీటర్లకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కంచికచర్ల మండలంలోని పలు గ్రామాల ఓఆర్ఆర్ బాధిత రైతులు పాల్గొన్నారు.

రేపటి నుంచి సంగమేశ్వరస్వామి తిరునాళ్లు

విద్యుద్దీపాల కాంతుల్లో ఆలయం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: దక్షిణ కాశీ, త్రివేణి సంగమంగా ప్రసిద్ధి పొందిన కూడలి పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి తిరునాళ్లకు ముస్తాబైంది. తెలంగాణ, ఆంధ్రాకు సరిహద్దుగా ఉండటంతో కూడలి క్షేత్రంగా పేరుగాంచింది. ఆలయ ప్రాంగణంలో చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలు కొలువుదీరాయి. ఆలయ కమిటీ ఛైర్మన్ గింజుపల్లి శ్రీనివాసరావు, ఈవో నారాయణం నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

☛ దేవాలయానికి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తెలంగాణ ఖమ్మం జిల్లాల నుంచి 50 వేలమంది భక్తులు తరలివస్తారని అంచనా. దేవాలయం ఎదురుగా వైరా, కట్టలేరులో నీరు ఉండటంతో పుణ్యస్నానాలు, పిండ ప్రదానాలకు ఏర్పాట్లు చేశారు. జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

☛ 14న గణపతిపూజ, స్వామివారిని పెండ్లికుమారునిగా అలంకరిస్తారు. అంకురారోపణ, ధ్వజారోహణం, హోమం నిర్వహిస్తారు. 15న మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు సంగమేశ్వరస్వామి మూలమూర్తికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తారు. రుద్ర, మూల మంత్ర హోమాలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు ఎదురుకోలోత్సవం, స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 16న ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, రుద్రహోమం, మూలమంత్రహోమం, పంచసూక్త హోమం నిర్వహిస్తారు. 17న ఉదయం రుద్రహోమం, శ్రీసూక్త, దుర్గాసూక్త హోమాలు, పూర్ణాహుతి, వసంతోత్సవం, పార్వతీమాతకు కుంకుమార్చన చేస్తారు.

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి

పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న డీసీపీ లక్ష్మీనారాయణ, సీఐలు

నందిగామ గ్రామీణం, వీరులపాడు న్యూస్‌టుడే: మండలంలోని దాములూరు శివారు కూడలి సంగమేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి తిరునాళ్లలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలను విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ గురువారం పరిశీలించారు. తెలంగాణలోని ఖమ్మంజిల్లా మధిర వైపు నుంచి, వీరులపాడు మండలం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులను పార్కింగ్ చేయాల్సిన ప్రదేశాలను పరిశీలించారు. దేవాలయానికి వైరా, కట్టలేరు వచ్చే మీదుగా వచ్చే వాహనాలను వీరులపాడు మండలం పల్లంపల్లి వద్ద పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. నందిగామ, మధిర వైపు నుంచి వచ్చే వాహనాలకు దేవాలయ ఆవరణలో వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య, భద్రతను డ్రోన్ పరికరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. డ్రోన్ పనితీరును నందిగామ ఏసీపీ వైవీవీ నాయుడు, రూరల్ సీఐ చవాన్, నందిగామ, వీరులపాడు ఎస్సైలు సూర్యవంశీ, అభిమన్యునాయుడితో కలిసి పరిశీలించారు. వీరులపాడు మండల పరిధిలో తిరునాళ్లకు వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలం తక్కువగా ఉండటంతో దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీసీపీ అధికారులను ఆదేశించారు. ఈవో నారాయణ నరసింహమూర్తి, ఛైర్మన్ గింజుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామలోని విద్యుత్తు ఉపకేంద్రం-11 కేవీలో నాలుగో ఫీడర్ పరిధిలో లైన్ మరమ్మతులకు ఈ నెల 13 శుక్రవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టణంలోని రామన్నపేట రోడ్డు, నెహ్రూనగర్, బీసీ కాలనీ, భారత్ టాకీస్ రోడ్, టీబీ రోడ్డు, చిన్న మసీదు ఏరియా, మయూరి టాకీస్ ఏరియా, కాకుళయ్య వీధి, పాత బస్టాండ్, చెరువు బజారు ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతాం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: 'బోనకల్లు బ్రాంచ్ కాలువ కింద వత్సవాయి, వీరులపాడు, నందిగామ మండలాలకు సంబంధించి వేలాది ఎకరాల భూములు సాగునీటిపై ఆధారపడి ఉన్నాయి. అయితే కాలువ సామర్థ్యం 1350 క్యూసెక్కులు కాగా ప్రస్తుతం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. దీంతో బోనకల్లు మండలం దాటాక నీరు మండలకు వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వత్సవాయి మండలానికి కేవలం 30 క్యూసెక్కులు మించి నీరు రావడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి దాములూరు మేజర్‌కు కనీసం 350 క్యూసెక్కుల నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.' అని శాసనసభలో జీరో అవర్‌లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సభ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను వివరించి, తక్షణమే బోనకల్లు బ్రాంచ్ కాలువకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలని, దాములూరు మేజర్‌కు 350 క్యూసెక్కుల నీటిని కేటాయించాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.

కదంతొక్కిన కార్మికులు

పెనుగంచిప్రోలులో నిరసన ర్యాలీ..

నందిగామలో..

కంచికచర్లలో..

నందిగామ, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా కార్మికులు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా నందిగామలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్మికులు కదంతొక్కారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కార్మికుల ర్యాలీ ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.వి.కృష్ణ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మద్దతుగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో కార్మికులు, కర్షకుల సంక్షేమానికి రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. సీఐటీయూ మండల కార్యదర్శి కటారపు గోపాల్, ఎన్జీవో సంఘ ఏరియా కార్యదర్శి శ్రీనివాసరావు, సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ, ఆశా, మున్సిపల్ వర్కర్స్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులోని పాత సినిమా హాలు సెంటర్ నుంచి ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐ, సీపీఎం, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ప్రారంభించారు. బ్యాంకులు, ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. వ్యాపారులు సమ్మెకు మద్దతు తెలిపారు. సీపీఐ, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కంచికచర్ల, న్యూస్‌టుడే: వందేళ్లకు పైగా పోరాటం చేసి కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అపహాస్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలులోకి తీసుకొచ్చిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు సుప్రజ ఆరోపించారు. కంచికచర్లలో సీఐటీయూ కార్యకర్తలతో కలిసి ఆమె ఆందోళన నిర్వహించారు.

చందర్లపాడు, న్యూస్‌టుడే: స్థానిక అలివేలమ్మ తల్లి దేవస్థానం నుంచి ప్రధాన సెంటరు వరకు కార్మికులు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు.

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ.. నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా చేసిన సార్వత్రిక సమ్మె విజయవంతం అయిందని తెలిపారు.

జగ్గయ్యపేటలో..

ఆయుర్వేద మందుల పంపిణీ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని వాగ్దేవి కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యురాలు ప్రియదర్శిని ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆయుర్వేద మందుల పంపిణీ చేశారు. సుమారు 500 మంది విద్యార్థులకు నిత్యం ఎదురయ్యే ఆరోగ్య సమస్యపై అవగాహన కల్పిస్తూ.. ఉచితంగా ఆయుర్వేద మందుల పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ సురేష్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీరాం బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

జెయింట్‌వీల్ నిర్వాహకుడి నుంచి సొమ్ము వసూలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని సంగమేశ్వస్వామి దేవాలయం వద్ద మహాశివరాత్రి తిరునాళ్లలో జెయింట్ వీల్ నిర్వాహకుడి నుంచి పంచాయతీ కార్యదర్శి శీలం వెంకటేశ్వరరెడ్డి గురువారం రూ.96,800 వసూలు చేశారు. ఈ నెల 11న పంచాయతీ ఆధ్వర్యంలో దుకాణాలు, జెయింట్ వీల్ ఏర్పాటుకు వేలంపాట నిర్వహించగా పాటదారులు పాల్గొనలేదు. ఎంపీడీవో ప్రసాదరావు ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి జెయింట్ వీల్ (ఎగ్జిబిషన్) ఏర్పాటుకు జాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద సొమ్ము వసూలు చేశారు. తిరునాళ్లలో దుకాణాలు ఏర్పాటు చేశాక పంచాయతీ ఆధ్వర్యంలో వ్యాపారుల నుంచి నిర్వహణ రుసుం వసూలు చేస్తామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

సమస్యలు పరిష్కరించండి

తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు

జుజ్జూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: మండల సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జుజ్జూరులో గురువారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. దీంట్లో భాగంగా మండల పరిధిలోని బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, కర్మాగారాల్లో బంద్ నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలను పింఛను పంపిణీ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎంపీడీవో రూపవతికి వినతి పత్రం అందజేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం ముందు తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరసనలు చేశారు. జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు కోట కల్యాణ్, మండల రైతు సంఘం కార్యదర్శి చాట్ల రవి, సీఐటీయూ కార్యదర్శి లాల్ అహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఏర్పాట్లు

నందిగామ, న్యూస్‌టుడే: బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్‌కు నందిగామ కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. నందిగామ బార్ అసోసియేషన్‌లో 170 మంది న్యాయవాదులకు ఓటు హక్కు ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని నందిగామ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి అద్దంకి మణిబాబు తెలిపారు. న్యాయవాదులు తమ ఐడీ కార్డు, సీఓపీ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు.

200 మందికి వైద్య పరీక్షలు

చందర్లపాడు, న్యూస్‌టుడే: చింతలపాడులో కృపా ఛారిటబుల్ ట్రస్ట్ కడబూర ధ్వని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నందిగామ కేఎమ్ఆర్, విజయవాడ స్వర ఆసుపత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 200 మందికి పరీక్షలు చేసి ఉంచితంగా మందులు పంపిణీ చేశారు. ఎస్ఆర్.కుమార్, జి.అవినాష్, కిరణ్‌బాషా రాంబాబు, రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.

పదిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని డీవైఈవో ఉప్పులూరు గురునాథం ఆకాంక్షించారు. గురువారం ఐతవరం వసంత జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రీ పబ్లిక్, ఎఫ్ఏ-4 పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదివిన ప్రతీ అంశాన్ని చూడకుండా రాసేలా అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం డీవైఈవోను ప్రధానోపాధ్యాయుడు బుడ్డి నరేంద్ర, ఉపాధ్యాయులు సత్కరించారు.

డీవైఈవో గురునాథంను సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

ఐదు రోజుల్లోనే నగదు రికవరీ

జుజ్జూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: ఫిర్యాదు చేసిన ఐదు రోజుల్లో సైబర్ క్రైమ్‌కు గురైన నగదు తిరిగి తన ఖాతాలోకి చేరడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేశాడు. జుజ్జూరు గ్రామానికి చెందిన దేవరకొండ శ్రీనివాసరావు బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 7న రూ.25 వేల నగదు మాయమైంది. వెంటనే అతను సదరు బ్యాంకుకు వెళ్లి కార్యనిర్వహణ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేశాడు. అనంతరం తన కూతురుతో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయించాడు. తరువాత విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐదు రోజుల అనంతరం బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు నగదు తిరిగి జమైనట్లు సందేశం వచ్చిందని అతను తెలిపాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

వత్సవాయి వైభవం పుస్తకావిష్కరణ

పుస్తకం ఆవిష్కరిస్తున్న లక్ష్మీనరసింహశాస్త్రి తదితరులు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వత్సవాయికి చెందిన రచయిత రామిశెట్టి శ్రీకాంత్ వత్సవాయి వైభవం అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని జగ్గయ్యపేట శ్రీగాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు, తాత్వికులు బ్రహ్మశ్రీ చిట్టా లక్ష్మీనరసింహశాస్త్రి గురువారం ఆవిష్కరించారు. గుడిమెట్ల, వత్సవాయి, పెద్దాపురం రాజుల వైభవాన్ని శ్రీకాంత్ అద్భుతంగా లిఖించారని పలువురు కొనియాడారు.

అధ్వాన దారులు.. ప్రయాణించలేక తిప్పలు

నందిగామ, పెనుగంచిప్రోలు న్యూస్‌టుడే: నందిగామలో రామన్నపేట రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది. పట్టణంలో ప్రధానమైన గాంధీసెంటర్ నుంచి రామన్నపేట వైపు వెళ్లే రోడ్డు హైవే బైపాస్ వరకు అధ్వానంగా ఉంది. జిల్లా పాత కోర్టు భవనం ముందు కల్వర్టు వద్ద గుంతలు పడ్డాయి. వాటిల్లో నీళ్లు నిలిచి రోడ్డు మురుగు గుంతగా మారింది. దీంతో వాహనాలు, జనం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే రోడ్డుపై భవన నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని వేయడంతో మరింత అసౌకర్యంగా ఉంది. గత వైకాపా ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు సక్రమంగా చేయక పోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రామన్నపేట రోడ్డుపై మురుగునీరు

పెనుగంచిప్రోలు నుంచి ముచ్చింతాల మీదుగా తాళ్లూరు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఈ రోడ్డు మీదుగా తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు తరలి వస్తుంటారు. రెండు నెలలు కిందట కురిసిన వర్షాలకు వచ్చిన వరదలకు ముచ్చింతాల గ్రామం వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వాగు వరదకు రోడ్డుకు గండిపడి కొంత దూరం కొట్టుకుపోయింది. ఈ పరిస్థితుల్లో రాకపోకలు పూర్తిగా బంద్ కావడంతో గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మట్టి, గ్రావెల్ పోయించి రాకపోకలకు పునరుద్ధరించారు. పెనుగంచిప్రోలు-అనిగండ్లపాడు రోడ్డు నుంచి ముచ్చింతాల మీదుగా తాళ్లూరు వరకు రోడ్డు పూర్తిగా గుంతలు పడి ఘోరంగా ఉంది. కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు వీలుకాని దుస్థితి. కార్లు, ఇతర వాహనాలు వెళ్లాలంటే అంతే సంగతులు. ఈ పరిస్థితుల్లో వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ముచ్చింతాల మార్గం ఇలా..

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధి అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జగ్గయ్యపేట మిట్టగూడెంకు చెందిన జె.సైదమ్మ (43) మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు.. బుధవారం రాత్రి అగ్రహారంలో పాలేరు వద్ద ఉన్న ఓంకారస్వామి దర్శనానికి భర్త చిన్నబాయితో కలిసి సైదమ్మ వెళ్లారు. దేవాలయం నుంచి అగ్రహారం ఊర్లోకి వెళ్లొస్తానని వెళ్లిన సైదమ్మ.. రోడ్డు దాటుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూర్యశ్రీనివాస్ తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

అల్లూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధి అల్లూరులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై అభిమన్యు తెలిపిన వివరాల మేరకు.. అల్లూరు గ్రామానికి చెందిన అమరేశి మల్లికార్జునరావు (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధాలు కుదరడం లేదనే మనస్తాపంతో గత శనివారం రాత్రి స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మాత్రలు వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతిచెందారు. అతని తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభిమన్యు తెలిపారు.

బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

పరిటాల(కంచికచర్ల), న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి గాయాలైన ఘటన పరిటాల సమీపంలోని క్వారీ రహదారి వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కాంద్రు లక్ష్మణరావు క్వారీ నుంచి తన ద్విచక్రవాహనంపై జాతీయ రహదారిపైకి చేరుకుంటున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం మధిర నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మణరావు తీవ్రంగా గాయాలవ్వడంతో స్థానికులు చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

(c) eenadu

విజయవాడ తూర్పు

వ్యర్థాలు.. అపరిశుభ్రంగా వీధులు

ఇది ఎనిమిదో డివిజన్ గాయత్రి నగర్‌లోని ఆజాద్ రంగా రోడ్డు. సేకరించిన వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించకపోవడంతో ఇలా వ్యర్థాలు కుప్పలా పేరుకుపోయాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అపరిశుభ్రత నెలకొనడంపై స్థానికులు ఆగ్రహిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. న్యూస్‌టుడే, మొగల్రాజపురం(విజయవాడ సిటీ)

గుంతలు.. అవస్థలు

ఇది ఎనిమిదో డివిజన్ గాయత్రి నగర్ ప్రధాన రహదారి. కొంత మేర దెబ్బతిని గుంతలు ఏర్పడడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్న పాటి వర్షం కురిసినా రోజుల తరబడి గుంతల్లో నీరు నిలిచిపోతోందని స్థానికులు చెబుతున్నారు. మరమ్మతులు చేయించాలని అధికారులను కోరుతున్నారు. న్యూస్‌టుడే, మొగల్రాజపురం (విజయవాడ సిటీ)

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80085 74652

స్పందన: ఏలూరు రోడ్డు గుణదల పవిత్ర సెంటర్ విశాల్ మార్ట్ ఎదురుగా భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్ పొంగుతోందని స్థానిక నివాసి రామ 'మేమున్నాం...మీకు తోడుగా' ద్వారా ఏఈ దీక్షిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో పూడిక తీయించారు. ★ శ్రీరామచంద్రనగర్ బాయన బాబాజీ వీధిలో 3-14/94 వీధి స్తంభానికి ఉన్న దీపం వెలగడంలేదని స్థానిక నివాసి బాలాజీ 'మేమున్నాం...మీకు తోడుగా' ద్వారా ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు. ★ గుణదల మైత్రీనగర్ దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానిక నివాసి సుబ్బారావు 'మేమున్నాం...మీకు తోడుగా' ద్వారా మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో దోమల మందు పిచికారీ చేయించారు. కరెన్సీనగర్, న్యూస్‌టుడే

రేపు అందుబాటులో పన్ను చెల్లింపు కేంద్రాలు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలోని 13 పన్ను చెల్లింపు కేంద్రాలు ఈనెల 14న అందుబాటులో ఉంటాయని కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

రిజిస్ట్రేషన్ల ఆదాయం జోరు

న్యూస్‌టుడే, విజయవాడ సిటీ

వైకాపా ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థలాలు, ఫ్లాట్ల క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. అదే స్థాయిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఉండడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. భూముల విలువ స్వల్పంగా పెంచినా ఆదాయం తగ్గలేదు. జనవరిలో ప్రభుత్వం మార్కెట్ విలువ పెంచుతుందని భావించినా, అధికార వర్గాలు తీసుకోకపోవడంతో క్రయవిక్రయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా వృద్ధి కొనసాగుతోంది. పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో నగరంలోని బెంజ్ సర్కిల్, పటమట, లబ్బీపేట, మొగల్రాజపురం ప్రాంతాలతోపాటు పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు, తాడిగడప, యనమలకుదురు ఉన్నాయి. నగరం, కొంతమేర నగర శివారు ప్రాంతాలు ఉన్నాయి. బందరురోడ్డు ప్రాంతంలో స్థిరాస్తి రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. అపార్టుమెంట్ల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ భూమి ధరలు ఎక్కువగా ఉన్నా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. విజయవాడ నగర రాజధాని సమీపంలో ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన వారు కూడా ఇక్కడ ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సరాసరిన 70- 120 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పటమట ద్వితీయ స్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.224 కోట్ల ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.279 కోట్లు లక్ష్యం ఇవ్వగా, ప్రభుత్వ మొదటి వారానికి రూ.228 కోట్లు ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు లక్ష్యం అధిగమించే అవకాశాలు ఉన్నాయని స్థిరాస్తి సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. 2024-25లో ఐదు శాతం ఉన్న ఆదాయ వృద్ధి రేటు 2025-26లో 16 శాతానికి పెరిగింది. ఏడాది వ్యవధిలోనే ఇంత అత్యధికంగా వృద్ధి రేటు నమోదు కావడం విశేషం.

క్రయ, విక్రయదారులతో కళకళలాడుతున్న పటమట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం

కొనుగోలుదారుల ఆసక్తి చూపుతున్నారు

ఎన్. రేవంత్, పటమట సబ్‌రిజిస్ట్రార్

నగర, పరిసర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, స్థలాలు కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 24వేల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతం కావడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కొనుగోలు చేస్తున్నారు. ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో ఈ సంవత్సరం ఆదాయ వృద్ధి రేటు పెరిగింది. ఇచ్చిన లక్ష్యం మార్చి నెలాఖరు లోపు పూర్తవుతుంది.

మెస్సీయ ఫెలోషిప్ చర్చిలో ఉచిత మెగా వైద్య శిబిరం రేపు

ఆటోనగర్, న్యూస్‌టుడే: ఆటోనగర్ వందడుగుల రోడ్డులోని మెస్సీయ ఫెలోషిప్ చర్చిలో ఈనెల 14న శనివారం ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ సజ్జా రత్నకుమార్ తెలిపారు. గురువారం చర్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే శిబిరంలో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, దంత, కీళ్ల వ్యాధులు, గైనకాలజీ, పల్మనాలజీ, గ్యాస్ట్రో, చెవి, ముక్కు, గొంతు, చిన్న పిల్లల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలు, రక్తపోటు, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారని పేర్కొన్నారు. అనంతరం సంస్థ కోఆర్డినేటర్ సజ్జా జ్యోతి, సంస్థ సిబ్బందితో కలిసి వైద్య శిబిరం గోడపత్రికలు ఆవిష్కరించారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం

ఆటోనగర్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలిగా గద్దె అనురాధ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం ఆటోనగర్‌లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణపై సమాచారం తెలుసుకున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చేపడుతున్న ఎన్టీఆర్ జిల్లా నూతన పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆమె ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. త్వరలో భూమి పూజ జరగనున్న నేపథ్యంలో ఆ పనులపై కూడా పార్టీ నాయకులు, సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా ముచ్చటించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

జిల్లా తెదేపా కార్యాలయంలో నాయకులతో మాట్లాడుతున్న గద్దె అనురాధ

మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వాలి

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని కార్యాలయం వద్ద ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి, యానాది(గిరిజన) యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండేటి వెంకట సుబ్బయ్య, కోశాధికారి ప్రభావతి మాట్లాడుతూ విశాఖపట్నం మేయర్ ఎన్నికకు ఇచ్చిన మాదిరి నెల్లూరుకు కూడా పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఆందోళన చేస్తున్న నాయకులు

లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రదర్శన

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేసినందుకు గురువారం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చరణ్ సాయి యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్ నుంచి మదర్ థెరిస్సా కూడలి వరకు జరిగిన ర్యాలీలో నాయకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లోకేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు బంగారు సతీశ్, వల్లమూడి వంశీ చౌదరి, వెంకట రాజ్, అలీషా, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలి

పున్నమ్మతోట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు గురువారం ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ కార్యాలయం ఆవరణలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ నూతన కార్మిక, పీఎఫ్ఆర్డీఏ చట్టాలను కేంద్రప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతన సవరణ కమిటీని నియమించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, పెరుగుతున్న ధరల దృష్ట్యా వేతన సవరణ కమిటీని ఆలస్యం చేయకుండా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వీవీ ప్రసాద్, బి.సతీశ్‌కుమార్, నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సీవీఆర్ ప్రసాద్, ఎస్కే నజీరుద్దీన్ పాల్గొన్నారు.

ఉద్యోగులతో కలిసి ఆందోళన చేస్తున్న డీవీ రమణ

ధర వరలు

వంకాయలు -20/22, టమాటా-13, బెండ-28, పచ్చిమిర్చి-36, కాకర-35, బీర-30/28, క్యాలీఫ్లవర్-15/20, క్యాబేజీ-14, క్యారెట్-26, దొండ-42, బంగాళదుంప-21, ఉల్లిపాయలు-22, గోరుచిక్కుళ్లు-30, దోస-18/28, సొర-12/10, పొట్ల-30, అరటికాయ-7/6, చామదుంప-22, అల్లం-72, మునగ-10/8, ఆకు కూరలు(కట్ట) - 2.50, కంద-38, బీట్‌రూట్-23, కీరదోస-44, బీన్స్-54/58, క్యాప్సికమ్-64, చింతకాయలు-65, నిమ్మ(డజను)-30/24, కొత్తిమీర-5/10, పుదీనా-5/15, ముల్లంగి-8, పచ్చిమామిడి-20/22(నిన్నటివి). నగరంలోని రైతు బజార్‌లలో ఈ ధరలు(రూ.ల్లో) వర్తిస్తాయి.

- న్యూస్‌టుడే, విజయవాడ రైతుబజారు

విద్యార్థుల చదువుకు భరోసా

పటమట, న్యూస్‌టుడే: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి విద్యార్థుల చదువుకు భరోసా కల్పించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం 13వ డివిజన్‌లో రూ.44 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఆర్టీసీ కాలనీ రామాలయం గుడి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ లోకేశ్ ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేశారని వివరించారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, నాయకులు నూతి శ్రీను, శొంఠి నాగేశ్వరరావు, వి.శ్రీను, గల్లా రవి, కె.శ్రీను, రాజేష్, హారిక, జి.రవి, ఎస్.సాయిలక్ష్మి పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ తదితరులు

ఇంటింటి వ్యర్థాల సేకరణలో లోపం ఉండొద్దు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఇంటింటి వ్యర్థాల సేకరణలో లోపం ఉండకూడదని, అదనంగా వాహనాల ట్రిప్పులు పెంచి చెత్త సేకరణ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాధిపతులతో గురువారం కమిషనర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధ్యానచంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున శాశ్వత కార్మికులతో ఎలాంటి లోపం లేకుండా పనులు చేయించాలని సూచించారు. శుక్రవారం ఉదయం కార్మికులు సమ్మె విరమణ చేస్తున్న నేపథ్యంలో వారితో పనులు చేయించాలన్నారు. వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఫోన్ పోగొట్టుకున్న మహిళ.. నిమిషాల వ్యవధిలో అందజేత

కృష్ణలంక, న్యూస్‌టుడే: బస్‌స్టేషన్ క్యాంటీన్‌లో మహిళ పోగొట్టుకున్న ఫోన్‌ను నిమిషాల వ్యవధిలో పోలీసులు బాధితురాలికి అందజేసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో బస్సెక్కిన ఎన్నారై మహిళ విజయవాడ పీఎన్‌బీఎస్‌కు 9 గంటలకు చేరుకున్నారు. బస్‌స్టేషన్‌లోని క్యాంటీన్‌కు టిఫిన్ నిమిత్తం వెళ్లారు. చరవాణిని తన పక్కనే ఉంచుకుని టిఫిన్ పూర్తయిన తరువాత చూసుకోగా చరవాణి కనిపించ లేదు. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లుగా నిర్ధారించుకుని బస్‌స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కృష్ణలంక సీఐ నాగరాజు ఆదేశాలతో బస్‌స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు క్యాంటీన్‌లో పనిచేసే వ్యక్తి అపహరణకు పాల్పడినట్లు నిర్ధారించి మహిళకు ఫోన్ అందజేశారు. నిమిషాల వ్యవధిలో చరవాణిని అందించిన కృష్ణలంక పోలీసులకు మహిళ కృతజ్ఞతలు తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే..

పటమట, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ అన్నారు. గురువారం రామవరప్పాడు, మహానాడు, రామవరప్పాడు రింగ్ కూడళ్ల వద్ద హెల్మెట్ ధరించిన, రాంగ్ రూట్లలో వాహనాలు నడుపుతున్న వాహనదారులకు ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. పటమట సీఐ పవన్ కిషోర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర మహాసభల గోడ పత్రికలు ఆవిష్కరణ

కృష్ణలంక, న్యూస్‌టుడే: విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పరిష్కరించాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 28 న విజయవాడలో నిర్వహించనున్న సంఘం రాష్ట్ర మహాసభలకు సంబంధించి గురువారం కృష్ణలంక మానికొండ భవన్‌లో గోడపత్రికలను ఆవిష్కరించారు. సంఘ సభ్యులు బీడీఆర్ రెడ్డి, ఈశ్వరరావు, రాజేశ్వరరావు, కొండలు, నాగేశ్వరరావు, ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు.

నెట్‌వర్కింగ్‌లో విద్యార్థులు రాణిస్తేనే భవిత

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థులు నెట్ వర్కింగ్ ఆచరణాత్మక అభ్యాసాలపై దృష్టి సారించాలని కేఫ్ విస్తారా వ్యవస్థాపకురాలు ధరణి కృష్ణ అన్నారు. ఆంధ్రా లయోల కళాశాల బీబీఏ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల 'మానూస్-2కె26' టెక్ ఫెస్ట్ గురువారం ప్రారంభమైంది. తొలుత కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ రెక్స్ ఏంజిలో, ప్రిన్సిపల్ ఫాదర్ మిల్కీయోర్‌లు పాల్గొని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. విద్యను వినోదంతో కలపడమే మానూస్ లక్ష్యమని డీన్ ఎన్.ఎ.ఫ్రాన్సిస్ జేవియర్ అన్నారు. పోటీల కన్వీనర్ జి.శ్రవణ్ కుమార్, విభాగాధిపతి దుర్గా పావని, అధ్యాపకులు హిమ జ్యోతి, కోకిల పర్యవేక్షించారు.

ధరణిని సన్మానిస్తున్న లయోల యాజమాన్యం

భక్తులకు ఇబ్బంది కలగనీయొద్దు

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినం రోజు మొగల్రాజపురం శివాలయంలో ఏర్పాట్లపై తహసీల్దార్ ఆర్‌వీవీ రోహిణిదేవి గురువారం పోలీసు, ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్న దృష్ట్యా క్యూలైన్లు పర్యవేక్షణ, ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాచవరం సీఐ డి.వి.రమణ, ఐదో ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఎస్ఐ శంకర్‌తో చర్చించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

సీఐలతో చర్చిస్తున్న తహసీల్దార్ రోహిణీదేవి

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపే దిశగా యువతను ప్రోత్సహిస్తూ శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కృషి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వెంకట చైతన్య పేర్కొన్నారు. స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో గురువారం రవినాయుడుని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, ఆధునిక క్రీడా మౌలిక వసతుల విస్తరణ, ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలపై వారు చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూర దృష్టి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని వెంకట చైతన్య పేర్కొన్నారు.

రవినాయుడును సత్కరిస్తున్న తుమ్మల వెంకట చైతన్య

మైనార్టీల సమస్యలపై పోరాడతాం

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్వతంత్రంగా ఉంటూ వారి సమస్యలపై పోరాడుతోందని సమితి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఫరూక్ షిబ్లీ అన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మొగల్రాజపురంలోని కార్యాలయంలో గురువారం నిర్వహించారు. అన్ని మతాలతో సామరస్యంగా, సోదరభావంతో ఉంటూ సమాజ, రాష్ట్ర, దేశ ఐకమత్యం, అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఫరూక్ షిబ్లీ

ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో గుండె వ్యాధుల అవగాహన వారోత్సవం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జన్యుపరమైన గుండె వ్యాధుల అవగాహన వారోత్సవాన్ని నిర్వహించారు. జన్మతః ఉండే గుండె లోపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల చికిత్స ప్రాముఖ్యతను వైద్యులు వివరించారు. కార్యక్రమంలో సీనియర్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జ్యోతి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ కత్తుల అనూష, డాక్టర్ చిగురుపాటి భరత్ సిద్ధార్థ పాల్గొన్నారు. శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఉన్న 40 మంది పిల్లలు వారి కుటుంబ సభ్యులతో 'సీహెచ్‌డీ వారియర్స్' కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లల గుండె వైద్యంలో అత్యున్నత ఫలితాలు సాధించామని, దీనికిగాను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కినట్లు తెలిపారు.

గుండె శస్త్రచికిత్స చేయించుకున్న చిన్నపిల్లలతో ఆసుపత్రి వైద్యులు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ఏపీ ఎన్జీవో జలవనరుల ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జలవనరుల శాఖ ఉద్యోగుల 2026 సంవత్సర డైరీని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నగరంలోని విడిది కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడగిరి శ్రీనివాసరావు, ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఎం.సరస్వతి, సహాధ్యక్షుడు పి.రమేష్, ఉపాధ్యక్షుడు కె.జగదీశ్వరరావు, ఎన్.వెంకటస్వామి, నిర్వాహక కార్యదర్శులు వై.ఆనంద్ కుమార్, ఓగిరాల రామకృష్ణ, కార్యదర్శి జి.కిరణ్‌కుమార్, డైరీ కమిటీ ఛైర్మన్ సాయికిశోర్, కన్వీనర్ షరీఫ్, క్యాపిటల్ సిటీ శాఖ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి సలీమ్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల కార్యదర్శులు విజయవర్ధన్, నరసింహారావు, మార్కండేయులు, ప్రకాశం జిల్లా సహాధ్యక్షుడు తెల్లమేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ కేడెట్‌కు అరుదైన గౌరవం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: గత నెల దిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న ఆంధ్రా లయోల కళాశాల ఎన్‌సీసీ 3(ఎ) ఆర్ అండ్ వి విభాగానికి చెందిన క్యాడెట్ దురిగంపూడి విజయలక్ష్మి అసాధారణ ప్రతిభ కనబర్చింది. గుర్రంతో షో జంపింగ్‌లో బంగారు పతకం, ఫాల్ట్ అవుట్ గేమ్‌లో రజత పతకం, డ్రెస్సేజ్‌లో కాంస్య పతకం సాధించింది. బాలికల క్యాడెట్లలో అత్యధిక పాయింట్లను సాధించి 'ఉత్తమ రైడర్'గా ఎంపికైంది. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫాదర్ మిల్కీయోర్, ఎన్‌సీసీ 3(ఎ) వింగ్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ తీర్థప్రసాద్ తదితరులు ఆమెను అభినందించారు.

విజయలక్ష్మిని అభినందిస్తున్న ప్రిన్సిపల్ ఫాదర్ మిల్కీయోర్ తదితరులు

ఎంఎస్ఎంఈ భవనాలకు సత్వర అనుమతులు

పటమట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, ఎంఎస్ఎంఈ భవన నిర్మాణాలకు సత్వర అనుమతులు ఇస్తున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు తెలిపారు. ఎంఎస్ఎంఈ సంస్థలకు పారిశ్రామిక సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ పోర్టల్‌లో నమోదై ఉంటే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఆటోమొబైల్ సర్వీసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య సేవలు, లాజిస్టిక్స్, 20 గదులు లోపు ఉన్న హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, లాండ్రీ, డ్రైక్లీనింగ్ సేవలు, గోదాము సేవలు, పర్యాటక సేవలకు సంబంధించిన ఎంఎస్ఎంఈలకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మినహాయింపులపై పారిశ్రామిక వర్గాలకు ఇప్పటికే అవగాహన కల్పించినట్లు తెలిపారు.

'క్రీడారంగ అభివృద్ధికి శాప్ లీగ్ దోహదం'

విజయవాడ క్రీడలు: రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి శాప్ లీగ్ దోహదపడుతుందని క్రీడల శాఖ మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శాప్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని ఒక హోటల్‌లో గురువారం నిర్వహించిన 'అంతర్జాతీయ క్రీడాకారులతో పరస్పర సమావేశం'లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో శాప్ లీగ్ పోటీలు తక్షణ ఫలితాల కోసం కాదని, దీర్ఘకాలంలో అంతర్జాతీయ క్రీడాకారుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిందన్నారు. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ.. ప్రతిభ, పోటీతత్వం ఆధారంగా క్రీడాకారులను గుర్తించి, ఎంపికైన వారికి శాప్ అకాడమీల్లో శాస్త్రీయ శిక్షణ, క్రీడా సాంకేతిక సహాయం, పోటీ ప్రణాళిక, సమగ్ర మద్దతు అందిస్తామన్నారు. ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు వర్చువల్‌గా మాట్లాడుతూ.. శాప్ లీగ్ అద్భుతమైన కార్యక్రమమని, ఇది రాష్ట్రంలోని యువ ప్రతిభావంతులకు విశేష ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. క్రీడలు, యువజన వ్యవహారాల కార్యదర్శి అజయ్ జైన్, శాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి తదితరులు మాట్లాడారు. రాష్ట్ర అధికారిక జంతువు 'కృష్ణ జింక'ను శాప్ లీగ్ పోటీల చిహ్నంగా ఎంపిక చేసి ప్రదర్శించారు. పోటీల గోడ పత్రికలను ఆవిష్కరించారు. శాప్ పాలకమండలి సభ్యులు, రాష్ట్రవ్యాప్తంగా 40 మందికి పైగా ప్రతిభావంతులైన అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, యువ ప్రతిభావంతులు పాల్గొన్నారు.

శాప్ లీగ్ గోడపత్రికను ఆవిష్కరిస్తున్న శాప్ ఛైర్మన్ రవినాయుడు, సభ్యులు, అజయ్ జైన్, ఎస్.భరణి, అంతర్జాతీయ అథ్లెట్లు

17న జిల్లా స్థాయి చెస్, 22న సైక్లింగ్ జట్ల ఎంపికలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో శాప్ లీగ్స్‌లో భాగంగా ఈ నెల 17న జిల్లా స్థాయి చెస్ (అండర్-13, 15, 17, 19)బాలబాలికలు, 22న సైక్లింగ్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కాకర్ల కోటేశ్వరరావు తెలిపారు. చదరంగం పోటీలను స్థానిక ఐజీఎంసీ స్టేడియంలో, సైక్లింగ్ పోటీలను నున్నలోని జడ్పీహెచ్ స్కూల్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన చెస్ క్రీడాకారులు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో, సైక్లింగ్ క్రీడాకారులు ఈ నెల 28 నుంచి విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతగల క్రీడాకారులు ఈ నెల 13 నుంచి 16వ తేదీలోపు శాప్ వెబ్‌సైట్ పోర్టల్ https://sports.ap.gov.in/#/registration/player-registration లో ఆధార్ నంబరుతో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 9866134016 చరవాణి నంబరులో సంప్రదించాలన్నారు.

18 నుంచి సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

విజయవాడ సిటీ: టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్(చిత్రలేఖనం, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ) లోయర్, హయ్యర్ గ్రేడ్‌లకు సంబంధించిన పరీక్షను ఈ నెల 18 నుంచి 21 వరకు విజయవాడ పున్నమ్మ తోటలో ఉన్న బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ఓ ప్రకటనలో తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఓటర్ ఐడీకార్డు, ఆధార్ కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకురావాలని సూచించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

విజయవాడ పశ్చిమ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

? విద్యాధరపురం కుమ్మరిపాలెం రిలయన్స్ ఫ్రెష్ వద్ద యూజీడీలో మురుగు పొంగిపొర్లుతోంది. - శ్రీనివాస్, స్థానికుడు ✔ పూడిక తీయిస్తాం. - రాజ్‌కుమార్, స్థానిక శానిటరీ అధికారి ? భవానీపురం స్వాతి థియేటర్ వెనుక ప్రాంతంలో కుక్కల బెడద అధికంగా ఉంది. - సత్యదేవ్, స్థానికుడు ✔ వాటిని పట్టేందుకు చర్యలు తీసుకుంటాం. - సోమశేఖర్, అసిస్టెంట్ వెటర్నరీ విభాగం అధికారి

స్పందన: ◆ కేఎల్‌రావు నగర్‌లో పలు చోట్ల మురుగు కాలువలో పూడిక పేరుకుపోయిందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనిపై గురువారం వార్త ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో పూడిక తీయించారు. - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్.

◆ ఆక్రమణలు తొలగించారు: విద్యాధరపురం, న్యూస్‌టుడే: ముఖ్య కూడళ్లలో ద్విచక్రవాహనాలు, ఆటోలు నిలిపి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న వారిపై వన్‌ట్రాఫిక్ సెక్టార్ సీఐ సురేష్ నేతృత్వంలో సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈనెల 11న 'ఈనాడు మీతోడు' నిర్వహించిన డయల్ యువర్ ట్రాఫిక్ ఏసీపీ కార్యక్రమంలో వన్‌ట్రాఫిక్ పరిధిలో పాదచారులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫోనులో నేరుగా ఏసీపీ రామచంద్రరావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వన్‌ట్రాఫిక్ ఏసీపీ ఆదేశాల మేరకు నాలుగు స్తంభాల సెంటరు, గుప్తా సెంటరు, సితార బైపాస్ రోడ్డులో ఆక్రమణలను సెక్టార్ 2 సీఐ సురేష్ నేతృత్వంలో సిబ్బంది గురువారం తొలగించారు.

ఇంటింటా వ్యర్థాల సేకరణలో లోపం ఉండొద్దు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఇంటింటి వ్యర్థాల సేకరణలో లోపం ఉండకూడదని, అదనంగా వాహనాల ట్రిప్పులు పెంచి చెత్త సేకరణ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాధిపతులతో గురువారం కమిషనర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధ్యానచంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున శాశ్వత కార్మికులతో ఎలాంటి లోపం లేకుండా పనులు చేయించాలని సూచించారు. శుక్రవారం ఉదయం కార్మికులు సమ్మె విరమణ చేస్తున్న నేపథ్యంలో వారితో పనులు చేయించాలన్నారు. వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

రేపు అందుబాటులో పన్ను చెల్లింపు కేంద్రాలు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలోని 13 పన్ను చెల్లింపు కేంద్రాలు ఈనెల 14న అందుబాటులో ఉంటాయని కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం సెలవుదినం అయినప్పటికీ పన్ను చెల్లింపు కేంద్రాలు తెరిచి ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నాడు-నేడు.. ఆగిపోయాయ్ చూడు

కొలిక్కి రాని భవన నిర్మాణాలు

ఎస్.ఎం.ఎ.ఖుద్దూస్ ఉన్నత పాఠశాలలో పూర్తికాని పైఅంతస్తు పనులు

భవానీపురం, న్యూస్‌టుడే

గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పేరుతో పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ భవానీపురం ప్రాంతంలోని పలు పాఠశాలల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరకట్ట ప్రాంతంలోని ఎస్.ఎం.ఎ.ఖుద్దూస్ ఉర్దూ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, హెచ్‌బీకాలనీలోని మోహన్‌లాల్ చంద్ర బాగా నగరపాలక సంస్థ, ఊర్మిళానగర్‌లో సిద్దంకృష్ణారెడ్డి, జాతీయ రహదారి సమీపంలోని మరో రెండు పాఠశాలల నిర్మాణ పనులు చేపట్టి..నాలుగేళ్ల కిందట నిర్మాణ పనులను ప్రారంభించారు. అయినా నేటికీ ఆ పనులు కొలిక్కి రాలేదు. చాలా వరకు పనులు మధ్యలోనే నిలిచిపోయి అసంపూర్తిగా మారాయి. దీంతో ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

➢ బిల్లులు రాక నిలిచిన పనులు..: నగరపాలక సంస్థ పాఠశాలల్లో చేస్తున్న పనులను కొంత మేర చేపట్టారు. అయితే...వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడం కారణంగా గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఎస్.ఎం.ఎ.ఖుద్దూస్ ఉర్దూ పాఠశాలలో మూడో అంతస్తు రేకులషెడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. రంగులు, సీలింగ్, విద్యుత్తు పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఆర్వో ప్లాంట్ తదితర పనులు చేపట్టాల్సి ఉంది. మోహన్‌లాల్ చంద్ర బాగా ప్రాథమిక పాఠశాలలోనూ అంతే. దీంతో అసౌకర్యాల మధ్యనే విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఊర్మిళానగర్‌లోని సిద్ధం కృష్ణారెడ్డి నగరపాలక సంస్థ పాఠశాలలో రెండో అంతస్తు నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కిటికీలు, తలుపులను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ గత కొన్ని నెలలుగా ముందుకు సాగని పరిస్థితి. జాతీయ రహదారి సమీపంలోని కనమర్లపూడి సుబ్బారావు పాఠశాల, తదితర పాఠశాలల్లోనూ ఇలాంటి పరిస్థితే.

➢ అధికారులు స్పందించాలి ..: పాఠశాల భవనాల నిర్మాణం పూర్తయితే అదనంగా తరగతి గదులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా పాఠశాలల్లో విద్యార్థులు తరగతి గదులు లేక కింద కూర్చోవడం, ఒకే గదిలో రెండు తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ఆయా నిర్మాణాలు పూర్తయితే విద్యార్థులకు సౌకర్యంగా ఉండనుంది. కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం సరుకులు తరగతి గదుల్లోనే ఉంచుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

విద్యుత్తు చౌర్యం సామాజిక నేరం

మాట్లాడుతున్న ఎస్ఈ హనుమయ్య

విద్యాధరపురం, న్యూస్‌టుడే: విద్యుత్తు చౌర్యం సామాజిక నేరంగా భావించాలని ట్రాన్స్‌కో ఎన్టీఆర్ జిల్లా ఎస్ఈ హనుమయ్య అన్నారు. గురువారం విద్యుత్తు విజిలెన్సు విభాగం ఈఈ విజయకుమారి పర్యవేక్షణలో 45 బృందాలు రామరాజ్యనగర్ సెక్షన్ పరిధిలో 224 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడ్ కంటే అధిక లోడ్ వినియోగిస్తున్న వారికి రూ.6,64,000 అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. ప్రతి సర్వీసుదారుడు ఎంతలోడు వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ ఈఈ రవీంద్రబాబు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బంది కలగనీయొద్దు

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినం రోజు మొగల్రాజపురం శివాలయంలో ఏర్పాట్లపై తహసీల్దార్ ఆర్‌ఓ రోహిణీదేవి పురపాలక పోలీసు, ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్న దృష్ట్యా క్యూలైన్లు పర్యవేక్షణ, ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాచవరం సీఐ డి.వి.రమణ, ఐదో ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఎవివి శంకర్‌తో చర్చించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ

విజేతలతో ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఏవో నారాయణరావు తదితరులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ జి.కృష్ణవేణి తెలిపారు. ఈనెల 6, 7 తేదీల్లో విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీల విజేతలకు కళాశాల కార్యాలయంలో అభినందన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 20 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. తమ విద్యార్థులు ఫోక్ డాన్స్‌లో తృతీయ స్థానం, వాద్య సంగీతం సోలో విభాగంలో తృతీయ స్థానం, షార్ట్‌ఫిల్మ్‌లో తృతీయ బహుమతి, మెహందిలో ద్వితీయ, ఆర్ట్స్ విభాగంలో తృతీయ స్థానాలతో బహుమతులు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా విజేతలను ఏవో నారాయణరావు, వైస్ ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, అసోసియేషన్ సమన్వయకర్త శేషమణి, ప్రజ్ఞక్లబ్ కన్వీనర్ రవి తదితరులు అభినందించారు.

దుర్గగుడి నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు రూ.2,01,116 విరాళాన్ని గురువారం అందజేశారు. హైదరాబాద్ అమీర్‌పూర్‌కు చెందిన వి.సుబ్బలక్ష్మి రూ.1 లక్ష, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నివాసి ఎం.ప్రసన్నదేవి రూ.1,01,116 విరాళాలను వేర్వేరుగా అందజేశారు. దాతల కుటుంబసభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వారికి విరాళం రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

దాత సుబ్బలక్ష్మికి అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాసరావు

క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న స్పెషల్ బ్రాంచి ఏసీపీ భానుప్రకాష్‌రెడ్డి తదితరులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా ఒత్తిడిని దూరం చేస్తాయని స్పెషల్ బ్రాంచి ఏసీపీ భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాల క్రీడా దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తరగతి గదిలో ఎంత సమయం వెచ్చిస్తారో దానిలో కొంతైనా ఆటల ఆడేందుకు కేటాయించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ఒత్తిడి తీసుకురాకుండా క్రీడలను కూడా ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు మల్లికార్జునరావు, కార్యదర్శి అమరేసుధీర్, కోశాధికారి కాజా రాఘవయ్య, సహాయ కార్యదర్శి పవన్‌కుమార్, ప్రిన్సిపల్ శరవణకుమార్, చిత్తా విజయశ్రీ, కళాశాల క్రీడావిభాగాధిపతి ఎం.విక్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

ధర వరలు



వంకాయలు-20/22, టమాటా-13, బెండ-28, పచ్చిమిర్చి-36, కాకర-35, బీర-30/28, క్యాలీఫ్లవర్-15/20, క్యాబేజీ-14, క్యారెట్-26, దొండ-42, బంగాళదుంప-21, ఉల్లిపాయ-22, గోరుచిక్కుడు-30, దోస-18/28, సొర-12/10, పొట్ల-30, అరటికాయ-7/6, చామదుంప-22, అల్లం-72, మునగ-10/8, ఆకు కూరలు(కట్ట) -2.50, కంద-38, బీట్‌రూట్-23, కీర దోస-44, బీన్స్-54/58, క్యాప్సికమ్-64, చింతకాయలు-65, నిమ్మ(డజను)-30/24, కొత్తిమీర-5/10, పుదీనా-5/15, ముల్లంగి-8, పచ్చిమామిడి-20/22(కిలో/వీటి). నగరంలోని రైతుబజార్‌లో ఈ ధరలు(రూ.లో) వర్తిస్తాయి. - న్యూస్‌టుడే, విజయవాడ రైతుబజారు

సార్వత్రిక సమ్మెకు సంఘీభావం

విజయవాడ డిపో వద్ద డిపో ప్రతినిధుల ప్రదర్శన

విజయవాడ బస్టేషన్: దేశవ్యాప్తంగా గురువారం జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రకమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని డిపో గ్యారేజీల్లో భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించినట్లు జోనల్ కార్యదర్శి వైఎస్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర నాయకులు ఎన్‌హెచ్ చక్రవర్తి, ఎస్ ఎస్ నారాయణ, డిపో సెక్రటరీ డి.రాధాకృష్ణ, గ్యారేజ్ సెక్రటరీ కె.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యానికి మెట్లు.. పచ్చని చెట్లు

మొక్కల పెంపకంలో ఆదర్శంగా చిట్టినగర్

ఓ వీధిలో చెట్టు నీడన ఇలా..

చిట్టినగర్, న్యూస్‌టుడే: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల వినియోగం బాగా పెరిగింది. తద్వారా వాతావరణ కాలుష్యం పెరుగుతూ వస్తోంది. నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారుతోంది. భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించేందుకు మన వంతు కృషి అవసరం. అలాంటి తరుణంలో కాలుష్య నియంత్రణకు విరివిగా మొక్కలు నాటడమే శరణ్యమంటూ పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

ఏ వీధికి వెళ్లినా..: చిట్టినగర్ నుంచి అల్లీనగర్ వరకు కొండప్రాంతంలో ఏ వీధి చూసినా పచ్చటి చెట్లే కనిపిస్తాయి. వేసవిలో ఎండల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయి. కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు వేసవితో పాటుగా అన్ని కాలాలు విపరీతమైన వేడిమితో అల్లాడిపోతుంటారు. ఉష్ణోగ్రతను తగ్గించాలంటే చెట్లు పెంచడమే శరణ్యమని భావించి 25 ఏళ్ల కిందట సీపీఐ నాయకులు, మాజీ కార్పొరేటర్ డి.వి.రమణబాబు ప్రతి ఇంటా చెట్లు పెంచాల్సిందేనని పట్టుబట్టారు. ప్రతి రోజు తెల్లవారుజామున డైరీ పెట్టుకుని సమస్యలపై వీధివీధీ తిరిగేవారు. ఆ సమయంలో పబ్లిక్ కుళాయిల వద్ద నీరు పట్టుకునేందుకు ఉన్న మహిళలను, అమ్మా ఒక బిందె నీరు మొక్కలకు పొయ్యండీ అంటూ చెప్పేవారు. అవసరమైతే దగ్గరుండి పోయించేవారు. నాడు నాటిన మొక్కలు నేడు చెట్లుగా ఎదిగి చక్కటి ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. ఏ వీధికి వెళ్లినా గుబురుగా పెరిగిన చెట్లు ఆహ్లాదకర వాతావరణంలో దర్శనమిస్తున్నాయి.

ఎండకు భయపడరు..: ఆ ప్రాంతవాసులు ఎండకు పెద్దగా భయపడరు. ఇంట్లో ఉక్కపోస్తే వీధిలోకి వచ్చి చెట్ల కింద సేద తీరుతారు. వేసవి సెలవులు వస్తే పిల్లలు చెట్ల నీడనే ఆడుతుంటారు. కొన్ని వీధుల్లో మామిడి చెట్లు ఉన్నాయి. ప్రతి వేసవి సీజన్‌లో మామిడి కాయలు కాస్తాయి. చెట్లు నీడ, ప్రాణ వాయువుతో పాటుగా ఫలాలను అందిస్తున్నాయి. ప్రతి ఇంటా మొక్కలు పెంచాలని, కాలుష్యాన్ని అరికట్టి జీవిత కాలాన్ని పెంచుకోవాలని పర్యావరణ నిపుణులు చెబుతున్న మాటలు అక్షర సత్యాలని ఈ ప్రాంతవాసులు రుజువు చేస్తున్నారు. మిగతా కాలనీలకు, ప్రాంతాలకు చిట్టినగర్ ప్రాంతం ఆదర్శంగా నిలుస్తుంది. భావితరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించేందుకు పాలకులు, ప్రతి ఒక్కరు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అవకాశం ఉన్న చోట్ల మొక్కలు పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎన్నాళ్లీ ఎదురుచూపులు

వేగ నియంత్రికలు వేయాల్సిన రోడ్డు..

కలరా ఆసుపత్రి సెంటర్, సర్కిల్-1 కార్యాలయం ఎదురుగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వీధిలో వాహన చోదకులు వేగంగా వెళ్తుండడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. కేఎల్‌రావునగర్, సిండికేటు బ్యాంకు కాలనీ, దీన్‌దయాళ్‌నగర్‌లకు ఇది ప్రధాన రహదారి. ఇలాంటి రోడ్డులో వేగ నియంత్రికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ వీధిలో ఒక గుడి, రెండు పాఠశాలలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, మినీ వాహనాలు వేగంగా నడపడం వల్ల పాదచారులు, గుడికి వచ్చే భక్తులు, పాఠశాల విద్యార్థులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, చిట్టినగర్

పొంగి పొర్లుతున్న భూగర్భ డ్రెయినేజీ

భవానీపురంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. మ్యాన్‌హోల్స్ నుంచి మురుగునీరు పొంగిపొర్లుతోంది. 43వ డివిజన్‌లోని ఊర్మిళానగర్‌లో మ్యాన్‌హోల్స్ నుంచి మురుగునీరు రహదారుల మీదకు చేరడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, భవానీపురం

ప్రయాణికుడికి తప్పిన ప్రమాదం

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: రైలు ఎక్కబోతూ అదుపు తప్పడంతో ఓ ప్రయాణికుడికి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గురువారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని 6వ నెంబరు ప్లాట్‌ఫాంపై కదిలే రైలు ఎక్కబోతూ ప్లాట్‌ఫాం, రైలుకు మధ్య రాజు అనే ప్రయాణికుడు ఇరుక్కుపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ నరసింహారావు వెంటనే స్పందించి రాజుని కాపాడారు. ప్రాణాపాయం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు, ఆర్పీఎఫ్ అధికారులు నరసింహారావును అభినందించారు.

ఆలయాల మహారాజద్వారం ప్రారంభం

రిబ్బను కత్తిరిస్తున్న రత్నకుమారి, కమిటీ సభ్యులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: చెరువు సెంటరులో సువర్చల సహిత ప్రసన్నాంజనేయ స్వామి, గంగా, అన్నపూర్ణా సమేత స్వయంభూ రామలింగేశ్వర స్వామి వార్ల దేవస్థానాల మహారాజ ద్వారాన్ని ప్రారంభించడం పూర్వజన్మ సుకృతం అని 44వ డివిజన్ కార్పొరేటరు రత్నకుమారి అన్నారు. దాతల సహకారంతో ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన మహారాజద్వారాన్ని ఆలయాల కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం రత్నకుమారి. .మాట్లాడుతూ మహారాజద్వారం ఏర్పాటు చేయడం ద్వారా పశ్చిమ నియోజకవర్గంలోని భక్తులు ఏటా నిర్వహించే మహాశివరాత్రి, హనుమత్ జయంతి వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారన్నారు. కార్యక్రమంలో ఆలయాల కమిటీ సభ్యులు నారిండి కిశోర్, కామయ్య శాస్త్రి, ప్రసాద రాజు, అంజిబాబు, నరసరాజు, మైలవరపు దుర్గారావు, కార్పొరేటర్లు అప్పాజి, రాజేష్ పాల్గొన్నారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతబస్తీ వ్యాప్తంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని 2వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ చినకొండలరావు, 1వ పట్టణ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సీఐ ఉమామహేశ్వరరావులు హెచ్చరించారు. పాతబస్తీ వ్యాప్తంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు గురువారం తొలగించారు. అనంతరం దుకాణదారులు, చిరువ్యాపారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పంజాసెంటర్‌లో ఏర్పాటు చేసే హలీం దుకాణాల ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్దేశించిన పార్కింగ్‌లో మాత్రమే వ్యాపారులు దుకాణాలకు వచ్చే వారి వాహనాలను పార్క్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సెక్టార్ ఎస్.ఐ ఓంకార్, కొత్తపేట సెక్టార్ ఎస్.ఐ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణలు తొలగిస్తున్న పోలీసులు

మహనీయుల విలువలు దిగజార్చడం దారుణం

మాట్లాడుతున్న రంజిత్‌ఓఫీర్ తదితరులు

విజయవాడ వన్‌టౌన్: సమాజంలో యువత పట్ల పాలకులు ఒక పకడ్బందీ వ్యూహంతో డా.బీఆర్ అంబేడ్కర్ విలువను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి రంజిత్‌ఓఫీర్ ఆరోపించారు. గురువారం పాతబస్తీ సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో అంబేడ్కరిస్టుల అత్యవసర సభను ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...అధికార పీఠంలో ఉన్న వారు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయులపై విషప్రచారాలు చేస్తున్నారని, దీంతో యువత లేనిపోని అపోహలు కల్పించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో యాదాల అబ్బులు, దయాసాగర్, రామస్వామి, కాశీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం

విద్యాధరపురం: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ జాబ్ మేళా లక్ష్యమని నగర పాలక సంస్థ యూసీడీ పీవో విజయలక్ష్మి అన్నారు. గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెప్మా ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. 700 మంది అభ్యర్థులు హాజరు కాగా 340మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి నుంచి 60 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ..నిరుద్యోగులు ఉపాధి లభించాలంటే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ కల్పన ద్వారా యువతకు ఆర్థిక స్వాలంబన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు దరఖాస్తుదారులను పూర్తి స్థాయిలో సర్టిఫికెట్లు, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత ఆఫర్ లెటర్లు అందజేశారు.

ఉద్యోగాలకు ఎంపికైన వారితో విజయలక్ష్మి, మెప్మా అధికారులు

18 నుంచి సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

విజయవాడ సిటీ: టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్(చిత్రలేఖనం, హ్యాండ్లూమ్ వేవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ) లోయర్, హయ్యర్ గ్రేడ్‌లకు సంబంధించిన పరీక్షను ఈ నెల 18 నుంచి 21 వరకు విజయవాడ పున్నమ్మతోటలో ఉన్న బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ఓ ప్రకటనలో తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఓటర్ ఐడీకార్డు, ఆధార్ కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకురావాలని సూచించారు.

'క్రీడారంగ అభివృద్ధికి శాప్ లీగ్ దోహదం'

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న శాప్ ఛైర్మన్ రవినాయుడు, సభ్యులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి శాప్ లీగ్ దోహదపడుతుందని క్రీడల శాఖ మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శాప్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని ఒక హోటల్‌లో గురువారం నిర్వహించిన 'అంతర్జాతీయ క్రీడాకారులతో పరస్పర సమావేశం'లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో శాప్ లీగ్ పోటీలు తక్షణ ఫలితాల కోసం కాదని, దీర్ఘకాలంలో అంతర్జాతీయ క్రీడాకారుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిందన్నారు. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ.. ప్రతిభ, పోటీతత్వం ఆధారంగా క్రీడాకారులను గుర్తించి, ఎంపికైన వారికి శాప్ అకాడమీల్లో శాస్త్రీయ శిక్షణ, క్రీడా సాంకేతిక సహాయం, పోటీ ప్రణాళిక, సమగ్ర మద్దతు అందిస్తామన్నారు. శాప్ క్రీడలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్‌నెస్, ఆరోగ్య జీవనశైలిని ప్రోత్సహించేందుకు 5కే, 3కే వెల్‌నెస్ పరుగులు, యోగాంధ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టామన్నారు. ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు వర్చువల్‌గా మాట్లాడుతూ.. శాప్ లీగ్ అద్భుతమైన కార్యక్రమమని, ఇది రాష్ట్రంలోని యువ ప్రతిభావంతులకు విశేష ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. క్రీడలు, యువజన వ్యవహారాల కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. శాప్ లీగ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతక విజేతలను తయారు చేసే దిశగా కీలకమైన అడుగన్నారు. శాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి మాట్లాడుతూ..శాప్ లీగ్ పూర్తిగా క్రీడాకారుల కేంద్రంగా, పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా రూపొందించబడిందన్నారు. క్రమబద్ధమైన పోటీలు, తొలిదశలోనే అవగాహన, స్పష్టమైన అభివృద్ధి మార్గం.. ఇవే అంతర్జాతీయ విజయాలకు పునాది అన్నారు. గత నెలలో మౌంట్ అకాంకాగ్వాను అధిరోహించిన ఆమె తన అనుభవాన్ని వేదికపై పంచుకున్నారు. శాప్ లీగ్‌ను స్వాగతిస్తూ యువతకు మార్గదర్శకత్వం అందించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక జంతువు 'కృష్ణ జింక'ను శాప్ లీగ్ పోటీల చిహ్నంగా ఎంపిక చేసి ప్రదర్శించారు. పోటీల గోడపత్రికలను ఆవిష్కరించారు. సమావేశంలో శాప్ పాలకమండలి సభ్యులు, రాష్ట్రవ్యాప్తంగా 40 మందికి పైగా ప్రతిభావంతులైన అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, యువ ప్రతిభావంతులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జలవనరుల శాఖ ఉద్యోగుల 2026 సంవత్సర డైరీని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నగరంలోని విడిది కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ. . ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడగిరి శ్రీనివాసరావు, ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఎం.సరస్వతి, సహాధ్యక్షుడు పి.రమేష్, ఉపాధ్యక్షుడు కె.జగదీశ్వరరావు, ఎన్.వెంకటస్వామి, నిర్వాహక కార్యదర్శులు వై.ఆనంద్ కుమార్, ఒగిరాల రామకృష్ణ, కార్యదర్శి జి.కిరణ్‌కుమార్, డైరీ కమిటీ ఛైర్మన్ సాయికిశోర్, కన్వీనర్ షరీఫ్, క్యాపిటల్ సిటీ శాఖ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి సలీమ్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల కార్యదర్శులు విజయవర్ధన్, నరసింహారావు, మార్కండేయులు, ప్రకాశం జిల్లా సహాధ్యక్షుడు తెల్లమేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సినిమాలు

◆ ఫంకీ: జీ-3(రాజ్-యువరాజ్), ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), అప్సర, స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు)

◆ అమరావతికి ఆహ్వానం: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట)

◆ నిలవే: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట).

◆ సైక్: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు).

◆ యుఫోరియా: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు).

◆ శ్రీచిదంబరం గారు: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట).

◆ ఓంశాంతి శాంతి శాంతి శాంతి: జీ-3(రాజ్-యువరాజ్), ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు).

◆ త్రిముఖ: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). - విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే

(c) eenadu

విజయవాడ మధ్య

జూనియర్ కళాశాలను అప్‌గ్రేడ్ చేయండి

శాసనసభలో ఎమ్మెల్యే బొండా ఉమా

మధురానగర్, న్యూస్‌టుడే: సెంట్రల్ నియోజకవర్గంలో రాజీవ్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తన నియోజకవర్గంలోని రాజీవ్‌నగర్ ప్రాంతంలో నివసించే కూలీలు, ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. గతంలో మంత్రి నారా లోకేశ్ ఇదే కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. రాజీవ్‌నగర్ పరిసరాల్లో డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాజాగా రూ.15 కోట్లు మంజూరు చేసి అదనపు గదులు నిర్మించి డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. అదే విధంగా మాచవరంలో ఎన్టీఆర్ చదివిన ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో బాలుర వసతిగృహం, అదనపు గదుల నిర్మాణం, అధ్యాపకుల కొరత ఉందని ఆ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు కోరారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ఏపీ ఎన్జీవో జలవనరుల ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జలవనరుల శాఖ ఉద్యోగుల 2026 సంవత్సర డైరీని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నగరంలోని విడిది కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొదిరి శ్రీనివాసరావు, ఆరేపిహెచ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఎ.సర్వర్ది, సహాధ్యక్షులు పి.రమేష్, ఉపాధ్యక్షులు కె.జగదీశ్వరరావు, ఎన్. వెంకటస్వామి, నిర్వాహక కార్యదర్శులు వై.ఆనంద్ కుమార్, ఓగిరాల రామకృష్ణ, కార్యదర్శి జె.కిరణ్ కుమార్, డైరీ కమిటీ ఛైర్మన్, క్యాపిటల్ సిటీ శాఖ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి సలీమ్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాల కార్యదర్శులు విజయకుమార్, నరసింహారావు, మార్కండేయులు, ప్రకాశం జిల్లా సహాధ్యక్షుడు తెల్లమేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి సాగుకు భరోసా కల్పించాలి

హనుమాన్‌జంక్షన్: 'ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి విజయ డెయిరీ ముందుకు రావడం అభినందనీయం. కృష్ణా జిల్లా చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం'.. అని విజయ్‌కర్ స్వామి తెలిపారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ), కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో వీరవల్లి విజయ డెయిరీ యూనిట్‌లో విజయ్‌కర్ స్వామి సమక్షంలో ప్రకృతి సాగు ఉత్పత్తుల మార్కెటింగ్ బాధ్యత తీసుకునే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ సాగు, భూమి బాగుకు ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమన్నారు. ప్రజా ఆరోగ్యంగా సాగాలనే సంకల్పంతో డెయిరీ కార్యకలాపాలకు సంబంధం లేకపోయినా విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పలువురు రైతులతో 'సేంద్రియ సాగు'కు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ సాగులో ప్రమాదకర రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే తలంపుతో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎండీ కొల్లి ఈశ్వర్‌బాబు, రైతు నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమావరప్రసాద్, బొబ్బా వీరరాఘవరావు, యనమదల దాసు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

గవర్నర్‌పేట: విద్యుత్తు లైన్ల తనిఖీలు, మరమ్మతులు కారణంగా గవర్నర్‌పేట విద్యుత్తు సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాలకు శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. రవీంద్రబాబు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు లెనిన్ కూడలి, రాజగోపాలాచారివీధి, బీసెంట్ రోడ్డు, ఏఎంసీ కాంప్లెక్సు, ఎన్టీఆర్ కాంప్లెక్సు, మహంతి మార్కెట్, ప్రకాశం రోడ్డు తదితర ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఉండదని ఈఈ తెలిపారు.

నూరు శాతంపై గురి

పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే

గవర్నర్‌పేట సీవీఆర్ స్కూల్‌లో స్ఫూర్తిదాయక అంశాలను వివరిస్తున్న పరిశీలకుడు కరీముల్లా

10వ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధనకు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలిచేందుకు నగరపాలక సంస్థ ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా పాఠశాలలు అయిపోయిన తరువాత ఆ విద్యార్థులకు మరో 2 గంటలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారిని చదివిస్తూ పాఠ్యాంశాల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేస్తున్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థుల్ని స్ఫూర్తినిచ్చే ప్రముఖుల విజయగాథలను అధికారులు వివరిస్తున్నారు. మధ్య నియోజకవర్గంలో 13 నగరపాలకసంస్థ పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడి 'పది' విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తూ ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థికి అర్థమయ్యేలా బోధిస్తున్నారు.

ప్రత్యేక ప్రణాళిక అమలు ఇలా..: నగర పాలకసంస్థ పాఠశాలలు సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. ఆ తరువాత 4 నుంచి 5 గంటల వరకు '100 రోజుల ప్రత్యేక ప్రణాళిక'లో భాగంగా పాఠ్యాంశాలపై పరీక్షలు పెడతారు. ఆ తరువాత కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చి సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. 5 నుంచి 7 వరకు పాఠ్యాంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇదేవిధంగా నగరంలోని ఎంకే బేగ్ హైస్కూల్, ఏకేటీపీఎం హైస్కూల్, గాంధీజీ మున్సిపల్ హైస్కూల్‌లోని చదువులో వెనుకబడిన విద్యార్థులకు మరో రెండు గంటలు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. 'రైజింగ్ స్టార్స్' పేరుతో ఈ ఏడాది ఈ మూడు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

పాఠశాలలు.. విద్యార్థులు..: సత్యనారాయణపురం ఏకేటీపీఎం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 286 మంది, ఎంకే బేగ్ స్కూల్(అజిత్‌సింగ్‌నగర్)లో 132, జీఎస్ఆర్ఎంసీ(మాచవరం)లో 51, కేబీ అండ్ పీర్(న్యూరాజరాజేశ్వరిపేట)లో 99, బండ్లాల దక్షిణామూర్తి పాఠశాల(వాంబే కాలనీ)లో 93, ఎస్‌కేపీవీ ఆర్(కండ్రిక)లో 114, ఆర్‌జీఎంసీ(రాజీవ్‌నగర్)లో 57, సీవీఆర్(గవర్నర్‌పేట)లో 46, కొర్రాడి రామ్మోహనరావు(సూర్యారావుపేట)లో 54, శ్రీవెంకటేశ్వరరావు(దుర్గాపురం)లో 107, ఎస్‌కేపీఎస్ఈఈ(పూర్ణానందపేట)లో 54, ఏపీజే అబ్దుల్ కలాం(అరండల్‌పేట)లో 25, ఎస్‌కేపీఎస్(ఎలిపీవీనగర్) స్కూల్‌లో 152 మంది చదువుతున్నారు.

17న జిల్లా స్థాయి చెస్, 22న సైక్లింగ్ జట్ల ఎంపికలు

విజయవాడ (క్రీడలు), న్యూస్‌టుడే: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో శాప్ లీగ్‌లో భాగంగా ఈ నెల 17న జిల్లా స్థాయి చెస్ (అండర్-13, 15, 17, 19)బాలబాలికలు, 22న సైక్లింగ్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కర్ణ కోటేశ్వరరావు తెలిపారు. చదరంగం పోటీలను స్థానిక ఐజీఎంసీ స్టేడియంలో, సైక్లింగ్ పోటీలు నున్నలోని జడ్పీహెచ్ స్కూల్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన చెస్ క్రీడాకారులు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో, సైక్లింగ్ క్రీడాకారులు ఈ నెల 28 నుంచి విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతగల క్రీడాకారులు ఈ నెల 13 నుంచి 16వ తేదీలోపు శాప్ వెబ్‌సైట్ పోర్టల్ https://sports.ap.gov.in/#/registration/player-registration లో ఆధార్ నంబరుతో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 9866134016 చరవాణి నంబరులో సంప్రదించాలన్నారు.

ఎస్‌బీఐ మేనేజర్‌కు సైబర్ సురక్షా ఛాంపియన్ అవార్డు

అఫ్రోజ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్న

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: సైబర్ నేరాలను అరికట్టడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌బీఐ శాఖ మేనేజర్ అఫ్రోజ్ చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు లభించింది. ఆయనకు సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్న.. 'సైబర్ సురక్షా ఛాంపియన్' మెమెంటో బహూకరించారు. సైబర్ నేరాలను సమూలంగా నిరోధించాలన్న లక్ష్యంతో పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పలు ఖాతాల నుంచి కరెంట్ ఖాతాలకు నగదు బదిలీ చేయడంతో వచ్చిన వారికి అవగాహన కలిగించేందుకు సైబర్ నేరాలపై 20 అంశాలతో కూడిన ప్రశ్నావళి రూపొందించారు. దీనిని చదివిన తరువాతే నగదు బదిలీ చేస్తున్నారు. సీపీ రాజశేఖర బాబు ఆదేశంతో.. ఈ ప్రశ్నావళి కరపత్రాలను తయారుచేసి బ్యాంకు కౌంటర్ల వద్ద పెట్టి మేనేజర్ అఫ్రోజ్ అవగాహన కలిగిస్తున్నారు. ఆయన చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందిస్తూ సైబర్‌క్రైం డీసీపీ కృష్ణప్రసన్న గురువారం బ్యాంకుకు వచ్చి ఆయనకు మెమెంటో ఇచ్చి సత్కరించారు. మాచవరం సీఐ ప్రకాష్, సైబర్ క్రైం సీఐలు దుర్గాప్రసాద్, శ్రీను ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు మంచి మార్కులు సాధించాలి

అల్పాహారం అందిస్తున్న నిర్వాహకులు

సత్యనారాయణపురం (గాంధీనగర్), న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. వెంకటేశ్వరరావు, పి.హరి కోరారు. గురువారం ముత్యాలంపాడులోని గొట్టుముక్కల సూర్యనారాయణరాజు నగరపాలకసంస్థ పాఠశాలలో అల్లూరి సీతారామరాజు స్మారక గ్రంథాలయం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. ప్రతి ఏటా విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కె.సుబ్బరాజు, పీవీ సుబ్బరాజు, కేవీఎస్ ప్రసాదరాజు, రామరాజు, ఎస్‌వీ సుబ్బరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో గురువారం న్యూరాజరాజేశ్వరీపేటలోని సీయోనుదేవుని ప్రార్థన మందిరంలో 'పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యులకు'.. మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్‌బాబు మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. సరైన అవగాహన, కౌన్సెలింగ్, డీ-అడిక్షన్ చికిత్స ద్వారా బాధితులను సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. సీతోపు మానసిక వికాస కేంద్రం జోనల్ కో-ఆర్డినేటర్ బి.రమేష్ మాట్లాడుతూ నూజివీడు మండలం పోతురెడ్డిపల్లిలోని బోస్కో డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స అందుబాటులో ఉందని అవసరమైతే 94904 92020 నంబరుకు సంప్రదించాలని సూచించారు.

తెలుగు భాషా సంగీత మహాసభలు ప్రారంభం

గండూరి శ్రీనివాసమూర్తి శిష్యుల బృంద గానం

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: భక్తులు ఏకాగ్రతతో గానం చేస్తే భగవంతుడు కొలువై ఉంటాడని అన్నవరపు రామస్వామి అన్నారు. గురువారం గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో స్వరఝరి వ్యవస్థాపకుడు మోదుమూడి సుధాకర్ ఆధ్వర్యంలో మూడు రోజులు నిర్వహించే 'తెలుగు భాషా సంగీత మహాసభలు- 2026' మొదటి రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత కూచిపూడి గురువు సీహెచ్ అజయ్‌కుమార్ శిష్య బృందం నిర్వహించిన స్వాగత నృత్యం అలరించింది. సభాధ్యక్షులుగా అన్నవరపు రామస్వామి వ్యవహరించగా ముఖ్యఅతిథిగా ఎస్‌పీవీ ప్రసాద్ పాల్గొన్నారు. అదనపు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమాశ్రీ.. కార్యక్రమాలను ప్రారంభించారు. ఆత్మీయ అతిథులుగా గజల్ శ్రీనివాస్, డి.రామకృష్ణ, కె.రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం గండూరి శ్రీనివాస మూర్తి శిష్యులు బృంద గానం చేశారు.

ఎంఎస్ఎంఈ భవనాలకు సత్వర అనుమతులు

పటమట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ఎంఎస్ఎంఈ భవన నిర్మాణాలకు సత్వర అనుమతులు ఇవ్వనున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు తెలిపారు. ఎంఎస్ఎంఈ సంస్థలకు పారిశ్రామిక సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ పోర్టల్‌లో నమోదై ఉంటే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఆటోమొబైల్ సర్వీసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య సేవలు, లాజిస్టిక్స్, 20 గదులు లోపు ఉన్న హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, లాండ్రీ, డ్రైక్లీనింగ్ సేవలు, గోదాము సేవలు, పర్యాటక సేవలకు సంబంధించిన ఎంఎస్ఎంఈలకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మినహాయింపులపై పారిశ్రామిక వర్గాలకు ఇప్పటికే అవగాహన కల్పించినట్లు తెలిపారు.

రేపు అందుబాటులో పన్ను చెల్లింపు కేంద్రాలు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలోని 14 పన్ను చెల్లింపు కేంద్రాలు ఈనెల 14న అందుబాటులో ఉంటాయని కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం సెలవుదినం అయినప్పటికీ పన్ను చెల్లింపు కేంద్రాలు తెరిచి ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

క్రీడారంగ అభివృద్ధికి శాప్ లీగ్ దోహదం

విజయవాడ క్రీడలు: రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి శాప్ లీగ్ దోహదపడుతుందని క్రీడల శాఖ మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శాప్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని ఒక హోటల్‌లో గురువారం నిర్వహించిన 'అంతర్జాతీయ క్రీడాకారులతో పరస్పర సమావేశం'లో ఆయన మాట్లాడారు. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ.. ప్రతిభ, పోటీతత్వం ఆధారంగా క్రీడాకారులను గుర్తించి, ఎంపికైన వారికి శాప్ అకాడమీల్లో శాస్త్రీయ శిక్షణ, క్రీడా సాంకేతిక సహాయం, పోటీ ప్రణాళిక, సమగ్ర మద్దతు అందిస్తామన్నారు. ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు వర్చువల్‌గా మాట్లాడుతూ.. శాప్ లీగ్ అద్భుతమైన కార్యక్రమమని, ఇది రాష్ట్రంలోని యువ ప్రతిభావంతులకు విశేష ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. క్రీడలు, యువజన వ్యవహారాల కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. శాప్ లీగ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతక విజేతలను తయారుచేసే దిశగా కీలకమైన అడుగన్నారు. శాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక జంతువు 'కృష్ణ జింక'ను శాప్ లీగ్ పోటీల చిహ్నంగా ఎంపిక చేసి ప్రదర్శించారు. పోటీల గోడపత్రికలు ఆవిష్కరించారు.

రౌడీషీటర్ కేటీఎం పండుపై పీడీ యాక్ట్

పెనమలూరు, న్యూస్‌టుడే: పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ కొండూరు మణికంఠ అలియాస్ కేటీఎం పండును పెనమలూరు పోలీసులు పీడీ యాక్ట్ కింద గురువారం అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఇతడిపై హత్య, హత్యాయత్నం, మాదక ద్రవ్యాల రవాణ, శారీరక దాడులు తదితర కేసులు నమోదయ్యాయి. ప్రజలను భయాందోళనలు కలిగిస్తుండడంతో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దుల్లోని కానూరులో నివసిస్తూ ప్రజల్లో అభద్రతాభావాన్ని రేపుతుండడంతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అతడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని, అడ్వైజరీ కమిటీ ముందు తన వాదనలు వినిపించుకొనే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నట్లు పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాలతో గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్, పెనమలూరు సీఐ వెంకటరమణలు ఆంధ్రప్రదేశ్ ప్రమాదకర కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం గురువారం అదుపులోకి తీసుకుని తరలించారు.

పర్యావరణ హిత పరిశోధనలు అవసరం

మాచవరం, న్యూస్‌టుడే: పర్యావరణ హిత పరిశోధనలు భవిష్యత్తు తరాలకు అవసరమని కృష్ణా విశ్వవిద్యాలయం(కేఆర్‌యూ) రెక్టార్ మండవ వెంకట బసవేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'టెక్నో సస్టెయినబుల్ హార్మనీ కోసం ఈకో-ఆడాప్టివ్ పరిశోధనలు' అనే అంశంపై రెండు రోజులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బసవేశ్వరరావు మాట్లాడుతూ రసాయనశాస్త్రం.. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర సాంకేతిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. సదస్సు కన్వీనర్ ఎం.మాల్యాద్రి.. సదస్సు ప్రాముఖ్యతను వివరించారు. కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌కే బీబీ.. సదస్సు ముఖ్య లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం మంజూరు చేసిన ఏఎన్‌ఆర్‌ఎఫ్/డీఎస్‌టీ-ఎస్ఈఆర్‌బీ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించిన ఎరీస్ ఆగ్రో లిమిటెడ్ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. సదస్సు స్మారక గ్రంథాన్ని ముఖ్యఅతిథి, ఇతర అతిథులు ఆవిష్కరించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం 136 పరిశోధన సారాంశాలు అందాయని నిర్వాహకులు వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్ కె.భాగ్యలక్ష్మి, అధ్యాపకులు, పలు ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రెక్టార్ బసవేశ్వరరావు

కారులో వ్యక్తి మృతి

ముందు సీట్లో చనిపోయి ఉన్న చక్రపాణి

మధురానగర్, న్యూస్‌టుడే: గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై నిలిపి ఉంచిన కారు డ్రైవింగ్ సీట్లో ఒక వ్యక్తి(42) అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి సమీపంలో మద్యం సీసా ఉంది. మద్యం తాగేందుకు కారులోకి ఎక్కి డోర్ లాక్ అయి ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతని వద్ద చరవాణి, ఆర్ఎంపీ రాసిన ఒక చీటి మాత్రమే ఉంది. గురువారం రాత్రి మృతుడి చరవాణికి ఫోన్ రావడంతో చనిపోయిన వ్యక్తి గిరిపురానికి చెందిన నిమ్మకూరి చక్రపాణిగా గుర్తించారు.

గుణదల విద్యుత్తు సౌధ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మరమ్మతులకు వచ్చిన కార్లు నిలుపుతుంటారు. గుణదలకు చెందిన ఫణిదర్ తన కారును మరమ్మతుల నిమిత్తం యాదవ్ అంజనీకుమార్‌కు 2 నెలల క్రితం ఇచ్చారు. ఆ కారును విద్యుత్తు సౌధ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో కారు ముందు సీట్లో ఒక వ్యక్తి చనిపోయి ఉండగా అంజనీకుమార్ గుర్తించి గుణదల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు.

చరవాణి, స్లిప్ లభ్యం

మృతుడి చేతుల్లో చరవాణి ఉంది. అది లాక్ అయి ఉండడంతో దానిలో సిమ్‌ను తీసి వేరే చరవాణిలో వేశారు. ఈ లోగా ఇతని వివరాలను తెలుసుకునేందుకు ఘటనాస్థలికి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మరో బృందం ఆసుపత్రుల్లో వివరాలు సేకరించే పనిలో ఉంది. ఈలోగా పోలీసుల వద్ద ఉన్న చరవాణికి ఒక యువకుడు ఫోన్ చేశారు. తన తండ్రి చక్రపాణి కనిపించడం లేదనడంతో పోలీసులు అతనిని గుణదల పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మృతుని ఫొటోలు చూపించగానే అతను తన తండ్రి చక్రపాణి అని గుర్తించారు. సోమవారం రాత్రి పని నిమిత్తం బయటకు వెళ్లారని అప్పటి నుంచి ఇంటికి రాకపోవటంతో అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ ఇతను ఎలా చనిపోయిందో తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.

అపార్ట్‌మెంట్ పై నుంచి పడి ఒకరు..

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: సీతారాంపురంలోని ఒక అపార్ట్‌మెంట్ పై నుంచి జారిపడిన గోగా సాయికృష్ణ(40) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కైకలూరుకు చెందిన సాయికృష్ణ సీతారాంపురంలో ఉంటున్న తమ్ముడు శివనాగేంద్ర ఇంటికి వచ్చారు. మద్యం అలవాటు ఉన్న సాయికృష్ణ మానసిక వైద్యుని వద్ద చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్ పైనుంచి జారి కింద పడిపోగా అతనిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

ద్విచక్ర వాహనం ఢీకొని ..

మధురానగర్, న్యూస్‌టుడే: గుణదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని పడవలరేవు వద్ద ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గాయపడ్డ గుర్తుతెలియని వ్యక్తి గురువారం సాయంత్రం మృతి చెందాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన వ్యక్తిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు రాలేదు. చనిపోయిన వ్యక్తి మధురానగర్ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో నమోదై ఉంది. ఇతని వివరాలు తెలియరాలేదు. వివరాలు తెలిసిన వారు గుణదల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

నూతన గాయకులకు వేదిక కల్పించాలి

మాట్లాడుతున్న ప్రసూనారామన్

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: నూతన గాయనీ గాయకులకు వేదిక కల్పించాలని జ్యోతిష్య శాస్త్రవేత్త ప్రసూనా రామన్ అన్నారు. గురువారం గాంధీనగర్‌లోని కౌతాపూర్ణానంద కళావేదికపై తెలుగు కళావాహిని, పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీకళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రసూనా రామన్ మాట్లాడుతూ నూతన కళాకారులకు వేదిక కల్పించడంతో ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. గాయకులు కేవీబీ ఆనంద్, మధుసూదనరావు, సాయిబాబు, ప్రసాద్, అన్నపూర్ణ, సుమలత, స్వాతి తదితరులు సినీ గేయాలు ఆలపించారు. కార్యక్రమానికి సీహెచ్ చిట్టిబాబు అధ్యక్షత వహించారు. పరుచూరి విజయలక్ష్మి, కె.డేవిడ్ రాజు, బోడి ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటి వ్యర్థాల సేకరణలో లోపం ఉండొద్దు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఇంటింటి వ్యర్థాల సేకరణలో లోపం ఉండకూడదని, అదనంగా వాహనాల ట్రిప్పులు పెంచి చెత్త సేకరణ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాధిపతులతో గురువారం కమిషనర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధ్యానచంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున శాశ్వత కార్మికులతో ఎలాంటి లోపం లేకుండా పనులు చేయించాలని సూచించారు. శుక్రవారం ఉదయం కార్మికులు సమ్మె విరమణ చేస్తున్న నేపథ్యంలో వారితో పనులు చేయించాలన్నారు. వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

కారు చౌకగా కార్లు, ద్విచక్ర వాహనాలు

ఆర్ఎస్ఐనంటూ టోకరా

మధురానగర్, న్యూస్‌టుడే: మంగళగిరిలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నానని నమ్మించాడు. పోలీస్ డ్రెస్‌లో పలుమార్లు కనిపించాడు. ఐడీ కార్డు చూపించి నమ్మకం కలిగించాడు. ఇలా పలువురితో పరిచయం పెంచుకున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు, కార్లు తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ నూడుల్స్ విక్రయించే వ్యాపారి ఒకరిని నమ్మించాడు. ఆ తరువాత డబ్బులు వసూలు చేసి నిలువునా మోసం చేశాడు. డబ్బులు పోగొట్టుకున్న నూడుల్స్ వ్యాపారి అజిత్‌సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.

వాంబేకాలనీకి చెందిన చిట్టిరెడ్డి శ్రీను నందమూరినగర్ కూడలిలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. గత ఏడాది నవంబరులో ఒక యువకుడు వచ్చి తాను ఆర్ఎస్సైనని. . పేరు లోచన్‌కుమార్ అని పరిచయం చేసుకున్నాడు. వశిష్ట కాలనీలో అద్దెకు ఉంటున్నాంటూ తరచూ వచ్చి మాటలు కలిపేవాడు. అప్పుడప్పుడు పోలీస్ డ్రెస్‌లో కనిపించేవాడు. ఐడీ కార్డు కూడా చూపించడంతో అతని మాటలు నమ్మారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు, ద్విచక్ర వాహనాలను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ చెప్పడంతో అతని మాటలు నమ్మారు. తనకు కారు కావాలని చెప్పడంతో ఒక కారు ఫొటోను వాట్సాప్‌లో చూపించి రూ.5 లక్షలు అవుతుందని చెప్పారు. అతని మాటలు నమ్మి విడతల వారీగా రూ.3 లక్షలు పంపారు. తరువాత కారు ఇవ్వకపోగా రేపు, మాపు అని తిప్పడంతో మోసపోయినట్లు గుర్తించారు. లోచన్‌కుమార్‌పై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగు లేబర్ కోడ్‌ల రద్దుకు డిమాండ్

చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు

దాసరి భవన్ వద్ద ప్రదర్శన ప్రారంభిస్తున్న శంకర్

చుట్టుగుంట, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికామ్ ఎంప్లాయీస్ సర్కిల్ కార్యదర్శులు ఎస్.కృష్ణ బాలాజీ, ఎ. నాగేంద్రబాబు, జిల్లా కార్యదర్శి వి.రవికుమార్ మద్దతు పలికి సమ్మెలో పాల్గొన్నారు. చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్‌లో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీమా రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించడం, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పి.అశోకబాబు, సర్కిల్ కార్యదర్శి ఎన్.రామారావులు మాట్లాడుతూ.. పెన్షనర్లకు నష్టం కలిగించే విధంగా గత ఏడాది మార్చి 23న పార్లమెంటులో ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశ పెట్టిన వ్యాలిడేషన్ యాక్ట్- 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్-95 పెన్షనర్లకు నెలకు రూ.9 వేలు హయ్యర్ ఆప్షన్ వర్తింపజేయడంతో పాటు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, రైల్వేలో రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శి కేఎస్‌సీ బోస్, జిల్లా కార్యదర్శి ఎల్.రమేష్ బాబు, ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, సీహెచ్ నరసింహమూర్తి, ఏసీ సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం దాసరిభవన్ వద్ద నిర్వహించిన ర్యాలీని సీపీఐ జిల్లా అధ్యక్షుడు దోనేపూడి శంకర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. యూనియన్ నాయకులు జి.జనార్దన్, ఎ.శ్రీరాములు, పి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్ నోటీసు

ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ, గురునానక్ రోడ్డు సందుగల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున బ్రాంచి మేనేజరు గారి సూచనల మేరకు యావన్మందికి తెలియచేయునది ఏమనగా:-
విజయవాడ, సూర్యారావుపేట, కాళేశ్వరరావు రోడ్డు, డోరు నెం. 29-13-68 సందు కాపురస్తులు భమిడిపాటి (లేటు) శ్రీమన్నారాయణ భార్య శారద ది. 11-09-2019 న వ్రాయించిన నోటరీ వీలునామా రీత్యా 1. భమిడిపాటి వెంకట సీతారామన్ కుమార్తె భమిడిపాటి సాయి ప్రణతి మరియు 2. ద్రోణావఝుల రామకృష్ణ కుమార్తె ద్రోణావఝుల యామిని ల నుండి మరియు మ॥శ్రీ॥ గుణదల సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయము లో ద.నెం. 1395 / 2002 రుగా రిజిష్టరు కాబడిన దఖలు దస్తావేజు రీత్యా ద్రోణావఝుల రామకృష్ణ గారి భార్య సుధ గార్కి సంక్రమించిన దిగువ షెడ్యూలు ఏకీకృత స్థిరాస్తిని నా క్లయింటు బ్యాంకు కస్టమర్ అయిన శ్రీ కె.వి. గురువర్ధన కుమార్ భార్య జ్యోతి మంచికంటి అనువారు కొనుగోలు చేయుటకు సదరు పైన పేర్కొన్న స్థిరాస్తి యజమానులతో ఒక క్రయ ఒప్పందం కుదుర్చుకుని కొంత సొమ్ము అడ్వాన్సుగా చెల్లించి యున్నారు. త్వరలో మిగిలిన క్రయధనం, నా క్లయింటు బ్యాంకు వారి రుణ సౌకర్యము ద్వారా చెల్లించి సదరు యజమానులచే సక్రమమైన క్రయ దస్తావేజు రిజిష్టరు పొందబోవుచున్నారు. కావున దిగువ స్థిరాస్థి విషయమై అనగా సదరు నోటరీ వీలునామా తేది. 11-09-2019 యే ఆఖరి వీలునామాగా సదరు భమిడిపాటి శారద గారు మరణించుట గురించి గాని, మరి యే ఇతర అభ్యంతరములు, ఆక్షేపణలు, క్లయిములు, కోర్టు తగాయిదాలు, ఇంజక్షనులు, ఎటాచ్‌మెంట్ వగైరా వున్నచో ఈ ప్రకటన లగాయతు ఏడు దినముల లోగా చేరునట్లుగా తిరుగు రశీదు జత పరిచిన రిజిష్టరు పోస్టు ద్వారా నా చిరునామాకు పంపవలసినది. గడువు తేదీ దాటి వచ్చు ఎట్టి క్లయిములు వగైరా నా క్లయింటు బ్యాంకు వారిని బైండు చేయజాలవని ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

షెడ్యూలు

ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, ఎన్.టి.ఎస్. నెం. 779 /ఎ4, మున్సిపల్ వార్డు నెం. 25, రెవెన్యూ వార్డు నెం.9, బ్లాక్ నెం.18, డోరు నెం.29-13-69, 29-13-69బి దాఖలా చ.గ. 506 ల స్థిరాస్తి నివేశన స్థలము మరియు అందుగల కట్టడములు సహా: **తూర్పు:** వనదుర్గా అపార్ట్‌మెంట్స్, **దక్షిణం:** అపర్ణా అపార్ట్‌మెంట్స్, **పడమర:** బళ్ళా అచ్చాయమ్మ ఆస్తి, **ఉత్తరం:** కాళేశ్వరరావు రోడ్డు అని పిలవబడే మున్సిపల్ రోడ్డు.

విజయవాడ
తేది: 02-02-2026

అన్నం ఏడుకొండల రావు - న్యాయవాది,
76-8/1-14, లలితానగర్, భవానిపురం,
విజయవాడ-12.
సెల్: 9848573999.

(c) eenadu

నేడు లోకేశ్‌తో ఎమ్మెల్యేల 'డిన్నర్ నైట్'

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రి నారా లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కూటమి నేతలతో మరింత సమన్వయం పెంచుకునేందుకు 'డిన్నర్ నైట్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి జరిగే కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్‌తోపాటు హోం మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ సి.ఎం.రమేశ్ కుటుంబ సభ్యులతో సహా విందుకు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలు, రాజకీయాలతోపాటు, వ్యక్తిగత యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం.

పరిశుభ్రంగా పుణ్యస్నానాలు

పూడిక తొలగింపు అనంతరం పరిశుభ్రంగా ఉత్తరవాహిని

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 15, 16 తేదీల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం బలిఘట్టం లోని వరాహ నది ఉత్తర వాహిని తీరాన్ని మున్సిపల్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వారం రోజులుగా ఇక్కడ చేపడుతున్న పనులు కొలిక్కి వచ్చాయి. వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ రూ.8.4 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో వత్సవ్రం నుంచి స్నానఘట్టాల వరకు నదిలో పూడిక తొలగించారు. శుక్రవారానికి ఈ పనులు పూర్తి కానున్నాయి. ఆటోలు, కార్ల పార్కింగ్‌కు ఉత్తరవాహిని రోడ్డు మలుపు వద్ద నున్న పొలాలను, ద్విచక్ర వాహనాలకు దేవాదాయ శాఖ స్థలాన్ని కేటాయించనున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక గదులను సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర చెప్పారు. – నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే

చెస్ ఆడేద్దాం.. సైకిల్ తొక్కేద్దాం

అనకాపల్లి పట్టణం/గ్రామీణం, న్యూస్‌టుడే

క్రీడాకారుల్లో దాగి ఉండి మట్టిలో మాణిక్యాల్లా మరుగున ఉండిపోతున్నారు. ప్రతిభావంతులైన చాలామంది పల్లె గడపకే పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి వారిని వెలికితీసేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా శాప్ లీగ్స్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. 31 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెలలో ప్రారంభించి డిసెంబరు వరకు కొనసాగిస్తారు. శాప్ లీగ్స్‌లో భాగంగా అనకాపల్లి జిల్లాలో జిల్లాస్థాయి చెస్, స్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు.

» అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 17న చెస్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. సత్తా చాటి ఎంపికైన వారంతా ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారు.

» జిల్లా స్థాయిలో అండర్-18 విభాగంలో సైక్లింగ్ పోటీలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. సుంకరమెట్ట కూడలి నుంచి దేవీపురం సర్వీసు రోడ్డు వరకు పోటీ ఉంటుంది. ఈ పోటీల్లోనూ బాలబాలికలు పాల్గొనవచ్చు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు.

» చెస్, సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న బాలబాలికలు ముందుగా https://sports.ap.gov.in/#/home/index వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏడాది పొడవునా నెలకు మూడు క్రీడల చొప్పున 31 క్రీడాంశాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. క్రీడాకారులు మరిన్ని వివరాలకు బాక్సింగ్ కోచ్ కె.శ్రీరామమూర్తి (93327 77778) త్రైక్వాండో కోచ్ రమేష్ (81254 16870)ను సంప్రదించవచ్చు.

☛ జిల్లాస్థాయి పోటీలో రాణించిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి తర్ఫీదు అందిస్తారు. ప్రభుత్వమే క్రీడాకారుల ఖర్చులు భరిస్తుంది. క్రీడాకారులకు అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ కోరారు.

సుందరం.. సర్వశోభితం!

జాతరలోగా నూకాంబిక ఆలయం సిద్ధం

అనకాపల్లి, న్యూస్‌టుడే

ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. మార్చి 17న అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. ఈలోగా కొత్త ఆలయ ప్రాంగణంలో భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు పాలకవర్గం, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

★ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. దశాబ్దాల కిందట నిర్మించిన ఆలయం కావడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిందట రూ. 12 కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంతరాలయం, గర్భాలయం, ప్రాకారంతోపాటు మూడు రాజగోపురాలను నిర్మిస్తున్నారు.

ఆలయం లోపల తుదిమెరుగులు

»» నూకాలమ్మ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆది, మంగళ, గురువారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గర్భాలయం ఇరుకుగా ఉండటంతో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గర్భాలయాన్ని విశాలంగా నిర్మిస్తున్నారు.

»» తెదేపా ప్రభుత్వ హయాంలో గాలిగోపురాన్ని రూ. 2.75 కోట్లతో 94 అడుగుల ఎత్తులో నిర్మించగా, మిగిలిన మూడు గాలిగోపురాలను ఇప్పుడు నిర్మించారు. నూకాలమ్మ మూలవిరాట్‌ను కదపకుండా ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. ఆలయం ఎదురుగా ఉన్న కల్యాణ మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మూలవిరాట్‌ను భక్తులు దర్శించుకునే అవకాశం లేకున్నా.. నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు.

»» భక్తులు సమర్పించే కానుకల రూపంలో ఏటా రూ. మూడు కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఈ నిధులతోనే అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో ఆలయం 98 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉండేది. ప్రస్తుతం 175 అడుగుల పొడవు, 94 అడుగుల వెడల్పు, గర్భాలయం 18 అడుగుల పొడవు, వెడల్పు ఉండేలా నిర్మిస్తున్నారు. అంతరాలయం, మండపాన్ని విస్తరించారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను చెప్పారు.

రోబో రూపు.. ప్లాస్టిక్‌తో షేపు!

నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఓపెన్‌హౌస్ కార్యక్రమం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. జంతుశాస్త్ర అధ్యాపకుడు జాన్ కిరణ్ పర్యవేక్షణలో విద్యార్థులు ప్లాస్టిక్, మట్టి, థర్మాకోల్ షీట్లు వినియోగించి ప్రపంచంలోని ఏడు వింతల నమూనాలు తయారుచేశారు. ప్లాస్టిక్‌తో ఆరడుగుల రోబోను తీర్చిదిద్దారు. చంద్రయాన్ ఉపగ్రహ నమూనా, రాకెట్ లాంచింగ్ వ్యవస్థ, మానవ జీవకణ నిర్మాణం, కంప్యూటర్ మదర్‌బోర్డు, మొక్కలు, జీవవైవిధ్యం తదితర నమూనాలు ప్రదర్శనలో ఉంచారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. శివయ్య పాల్గొన్నారు. – నక్కపల్లి, న్యూస్‌టుడే

కట్టలిచ్చి.. కట్టుకోండి

పట్టణ ప్రణాళిక విభాగానికి అవినీతి మరక

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తమ జేబులు నింపుకోవడం కోసం ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కాసులిస్తే చాలు.. అదనపు అంతస్తులు ఎన్ని నిర్మించినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. భవనాలకు సెట్‌బ్యాక్ లేకపోయినా.. సెట్ చేసుకుంటున్నారు. వాణిజ్య భవనాలను నివాస గృహాలుగా మార్చేస్తున్నారు. పైసలిస్తే ఎన్ని ఉల్లంఘనలు ఉన్నా.. ఆమోదం తెలుపుతున్నారు.

అనకాపల్లి జోన్ పరిధిలో జీ+2 అయితే స్థానిక వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అంతకు మించి అంతస్తులు కట్టాల్సి వస్తే.. జోన్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వాటిని పట్టణ ప్రణాళిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమోదం తెలపాలి. కానీ ఇలా జరగడం లేదు. చాలామంది అదనపు అంతస్తులు సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మించేస్తున్నారు. కొండకొప్పాక, కొత్తూరు, సిరసపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ తరహాలో భవనాలున్నాయి.

➤ గవరపాలెం, ఉడ్‌పేట, పెరుగుబజార్, చినరామస్వామి ఆలయ సమీపంలో గ్రీన్ మ్యాట్‌లు కట్టి ఇష్టానుసారం నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయానికి సమీపంలో ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నా.. అధికారుల్లో కనీసం చలనం లేదు. రింగ్‌రోడ్డు సమీపంలో ఆటోకూడా వెళ్లలేని వీధుల్లో భారీ భవనాలు కడుతున్నారు. మరికొంత మంది పాత భవనాలపైన ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్నారు.

అనకాపల్లిలో సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణం

➤ అనకాపల్లి పట్టణంలో చాలాచోట్ల డ్రైనేజీలపైనే ప్రహరీ నిర్మిస్తున్నారు. కనీసం రెండు అడుగులు సెట్‌బ్యాక్ వదలాల్సి ఉండగా.. ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు. అనుమతులు తీసుకోవడానికి నివాస భవనానికి గజానికి రూ. 4 వేలు, వాణిజ్య భవనానికి రూ. 13 వేలు చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది నివాస అనుమతులతో వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. సంబంధిత అధికారులు సొమ్ము తీసుకుని ఆమోదం తెలుపుతున్నారు.

»» **అరకొర అనుమతులు:** అనకాపల్లి పట్టణంలో ప్రస్తుతం 230 వరకు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో 170కి పైగా నిబంధనలను ఉల్లంఘించి నిర్మిస్తున్నారు. ఉల్లంఘనులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. డబ్బులు ముట్టజెప్పిన వారి జోలికి వెళ్లడం లేదు. దీంతోపాటు స్థానిక నేతలు చెప్పిన వారికి మినహాయింపు లభిస్తోంది. ఉన్నతాధికారులకు లెక్కచూపేందుకు అడపాదడపా దాడులు చేసి.. అడ్డుకుంటున్నట్లు నమోదు చేస్తున్నారు.

»» **నిబంధనలు పాటించకుంటే చర్యలు:** జోన్ పరిధిలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా నిర్మాణాలు చేయకూడదు. అదనపు భవనాలు నిర్మించాలనుకుంటే తప్పనిసరిగా పట్టణ ప్రణాళిక విభాగానికి దరఖాస్తు చేసుకోవాలి. అక్రమంగా నిర్మాణాలు కొనసాగిస్తుంటే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– చక్రవర్తి, జోనల్ కమిషనర్, అనకాపల్లి

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీరుకు టోకరా

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తే రెట్టింపు నగదు ఇస్తామని నమ్మించి ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీరు నుంచి ఆన్‌లైన్ మోసగాళ్లు రూ.4 లక్షలు దోచేశారు. సీఐ గఫూర్ తెలిపిన వివరాల ప్రకారం నర్సీపట్నంలోని రామారావుపేటకు చెందిన ఆర్.సంధ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఆమె వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాలో ఓ టాస్క్‌కు సంబంధించి లింక్‌ను తెరిచారు. లింక్‌లో వచ్చే టాస్క్‌ను వాయిస్ మెసేజ్ రూపంలో ఆమె పూర్తి చేశారు. రూ. వెయ్యి పెట్టుబడి పెడితే రూ.2 వేలు లాభం ఆశ చూపారు. కొద్దిరోజులు ఇచ్చి తర్వాత నుంచి వాయిదా వేస్తూ వచ్చారు. ఆమె రూ. 4 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన తర్వాత మోసపోయానని గుర్తించి గురువారం నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే లింకులను తెరిచి మోసపోవద్దని సూచించారు.

పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమలు, అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. అనుమతులకు సంబంధించి సింగిల్ డెస్క్ పాలసీలో వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అర్హతలను పరిశీలించి అనుమతులు ఇవ్వడంతోపాటు మౌలిక వసతులు, రుణ సదుపాయం కల్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన 36 యూనిట్లకు సంబంధించి ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. పరవాడ నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో అనుమతులు పొందకుండానే బొగ్గు ప్రాసెసింగ్, హ్యాండ్లింగ్ చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్న మెస్సర్స్ ఎస్.సుధాకర్, మెస్సర్స్ వేద ప్రియ రిసోర్సెస్ పరిశ్రమలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రసాద్, ఎల్‌డీఎంకే సత్యనారాయణ పాల్గొన్నారు.

క్యాంపు కార్యాలయంలో నాటిన రావి చెట్టువద్ద కలెక్టర్ విజయకృష్ణన్, సిబ్బంది

★ రహదారుల విస్తరణలో తొలగిస్తున్న వందల ఏళ్ల నాటి వృక్షాలకు పునరుజ్జీవం కలిగించే మిషన్ పునర్వనం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. అనకాపల్లి - అచ్యుతాపురం రహదారి విస్తరణలో భాగంగా హరిపాలెంలో వందేళ్లకు పైబడిన రావి చెట్టును తొలగించగా, దానిని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ చెప్పారు.

కన్నుగప్పడం కుదరదిక!

నర్సీపట్నం, న్యూస్‌టుడే

జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో కొత్తగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికితోడు నిబంధనలు ఉల్లంఘించి రయ్‌మంటూ వేగంగా దూసుకు వెళ్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటిని నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో తొమ్మిది ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలను అనుసంధానించనున్నారు. కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తూ ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్, నిబంధనల ఉల్లంఘనులపై నిఘా పెట్టనున్నారు.

అబీద్ కూడలిలో అస్తవ్యస్తంగా ట్రాఫిక్

* నర్సీపట్నంలోని అబీద్ కూడలిలో ఇప్పటికే సర్వే చేపట్టారు. ఈ కూడలి ఒకప్పుడు ఊరికి పొలిమేరగా ఉండేది. చీకటిపడితే అంధకారం రాజ్యమేలేది. పట్టణీకరణ నేపథ్యంలో ఇప్పుడు నర్సీపట్నంలో అత్యంత కీలకమైన కూడలిగా మారింది. రూ.40 లక్షలతో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

పెదబొడ్డేపల్లి కూడలిలోనూ ఏర్పాటు చేసేందుకు సర్వే చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 47 సీసీ కెమెరాలను అనుసంధానం చేయనున్నారు.

★ జిల్లాల్లో తొమ్మిది చోట్ల ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. నర్సీపట్నం, పెదబొడ్డేపల్లి, తాళ్లపాలెం, పాయకరావుపేటపై కూడలి, లంకెలపాలెం, సబ్బవరంతోపాటు అనకాపల్లిలో మూడు చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య, నిబంధనల ఉల్లంఘనలు తగ్గుతాయని పోలీసులు చెబుతున్నారు. కూడలిలో ఎర్ర లైటు పడగానే సీసీ కెమెరాలు నిబంధనలు పాటించకుండా ముందుకు వచ్చే వాహనాలకు సంబంధించిన ఫొటోలను కంట్రోల్ రూమ్‌కు పంపుతాయి. అక్కడి నుంచి వెంటనే సంబంధిత వాహన యజమానికి ఈ-చలానా వెళ్తుందని నర్సీపట్నం **సీఐ గఫూర్** చెప్పారు.

పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ విద్య!

పేదలకు ఉచితంగా 25 శాతం సీట్లు

నెహ్రూచౌక్ (అనకాపల్లి), ఎలమంచిలి, అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు పైసా ఖర్చులేకుండా ప్రైవేటు, కార్పొరేట్, పాఠశాలల్లో చదువుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రకటనను విడుదల చేసింది. విద్యాహక్కు చట్టం - 2009 అనుసరించి ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అనాథలు, హెచ్ఐవీ బాధిత చిన్నారులు 5, ఎస్సీలు 10, ఎస్టీలు 4, బీసీ మైనారిటీ ఇతరులకు 6, శాతం సీట్లు కేటాయిస్తారు.

ఎవరు అర్హులు?: ➤ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు మించని వారి పిల్లలు అర్హులు. ➤ స్టేట్ సిలబస్ పాఠశాలల్లో చేరే విద్యార్థి 2 జూన్ 2020 నుంచి 31 మే 2021 మధ్య జన్మించి ఉండాలి.

➤ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ పాఠశాల్లో చేరే విద్యార్థి 2 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చి 2021 మధ్య జన్మించి ఉండాలి. ఐదేళ్లు నిండాలి

జతచేయాల్సిన పత్రాలు: విద్యార్థి జనన, కుల, వార్షిక ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలి. వివరాల కోసం 1800 4258 599 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించే వీలుంది.

ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు : 13
అన్‌ఎయిడెడ్ పాఠశాలలు : 461

సద్వినియోగం చేసుకోవాలి: పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. లాటరీలో సీటు వచ్చాక ఎవరైనా చేర్చుకోవడానికి ఇబ్బంది పెడితే మాకు ఫిర్యాదు చేయండి. సీటు పొందిన విద్యార్థుల తరుపున ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది.
– గిడ్డి అప్పారావునాయుడు డీఈవో

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

వెబ్‌సైట్‌లో, లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో, మీ-సేవ, ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు, తెల్లరేషన్ కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్తు బిల్లు, గ్యాస్ కనెక్షన్ ధ్రువపత్రం చిరునామా ధ్రువీకరణగా తీసుకుంటారు.

★ ఈనెల 20 నుంచి మార్చి 10 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 25న లాటరీ తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 13 నుంచి 23 వరకూ ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు పంపుతారు.

ఆక్వా రైతుకు ఆనందం

పాయకరావుపేట, న్యూస్‌టుడే

సుంకాల బాదుడులో ట్రంప్ వెనకడుగు వేయడంతో ఆక్వా రైతుకు ఊరట దక్కింది. అమెరికాకు ఎగుమతి చేస్తున్న రొయ్యలపై గతంలో 58.26 శాతం సుంకం విధించారు. ప్రధానంగా మన ప్రాంతం నుంచి ఎగుమతుల్లో సింహభాగం అగ్రరాజ్యానికే వెళ్తున్నాయి. టారిఫ్‌లు పెంచడంతో దీని ప్రభావం ధరపైనా పడింది. రొయ్య రైతులు నష్టాలబాట పట్టారు. సుంకాల బాదుడు మరింత ఉంటుందనే వార్తలూ వచ్చాయి. సాగుకు స్వస్తి పలికేందుకు సైతం కొంత మంది సిద్ధపడ్డారు. తాజాగా సుంకాల తగ్గింపు ప్రకటన రావడంతో వీరిలో ఆనందం వ్యక్తమవుతోంది.

ఈదటం వద్ద రొయ్యల చెరువు

సుంకం.. 18శాతం: విదేశాలకు ఎగుమతులు అంటే సవాలక్ష నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం సుంకం 18 శాతానికి పరిమితం చేయడంతో మళ్లీ ఎగుమతులు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే టారిఫ్‌ల భారంతో ఆ దేశానికి రొయ్యలు పంపించడం తగ్గించేశారు. దీనికితోడు వైట్‌గట్, విబ్రియో, ఈహెచ్‌పీ వ్యాధుల ప్రభావంతో రొయ్యల దిగుబడి తగ్గింది. ఒక పక్క సుంకాల జోరు.. మరోపక్క తెగుళ్ల దాడితో రైతులు నష్టాలబాట పడ్డారు. ప్రత్యామ్నాయంగా రష్యా, దక్షిణ కొరియా, జపాన్, చైనా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, అచ్యుతాపురం తదితర మండలాల్లో ఆక్వా సాగు ఎక్కువగా ఉంది.

జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం: 2846 ఎకరాలు మొత్తం చెరువులు: 1562

రొయ్యల కౌంట్	ప్రస్తుతం ధర రూ.
100	275
90	290
80	305
70	340
60	360
48	380
43	395

పెరిగిన ధరలు: పన్నుల మోత తగ్గడంతో సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది. రైతుల చూపు మళ్లీ అమెరికాకు మళ్లింది. ప్రస్తుతం ధరలు పెరిగాయి. దీనికితోడుధర ఎగుమతులు పెరిగాయి. రొయ్యల మేత తగ్గుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రొయ్య రైతుకు మరిన్ని మంచి రోజులు వచ్చినట్లేనని ఆక్వా రైతు యజ్జల చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కౌంట్ రొయ్యపై రూ.15 అదనంగా పెరిగింది.

శివరాత్రికి 95 ప్రత్యేక బస్సుల కేటాయింపు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: శివరాత్రి రోజున ఆలయాల సందర్శన కోసం జిల్లాలో 95 ప్రత్యేక బస్సులు కేటాయించామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిణి వి ప్రవీణ తెలిపారు. జిల్లాలో ఆయా మార్గాలతో పాటు ఆ రోజుల్లో 90 బస్సులతోపాటు వాల్తేరు డిపో నుంచి అయిదు బస్సులు నడుపుతున్నామన్నారు. అనకాపల్లి డిపోకు చెందిన 50 బస్సుల్లో 40 బస్సులను కల్యాణపులోవకు, 10 బస్సులను దారమఠంకు నడపనున్నామన్నారు. నర్సీపట్నం డిపో నుంచి కల్యాణపులోవకు 35 బస్సులు, పుణ్యగిరికి అయిదు బస్సులు నడుపుతామన్నారు. వాల్తేరు డిపో నుంచి అయిదు బస్సులు కల్యాణపులోవకు నడవనున్నాయని ఆమె వివరించారు. డిపో మేనేజర్ హనుమశ్రీ, సహాయ మేనేజర్ గౌరి తదితరులు పాల్గొన్నారు.

ఈపీడీసీఎల్‌కు.. కేంద్రం రూ.27.76 కోట్ల ప్రోత్సాహం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ప్రోత్సాహం కింద ఏపీఈపీడీసీఎల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.27.76 కోట్లు మంజూరు చేసినట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో విశేష పురోగతి సాధించినందుకు ఈ ప్రోత్సాహం మంజూరు చేసిందన్నారు. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 14 విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.1422 కోట్లకుపైగా ప్రోత్సాహకాల కింద నిధులు విడుదల చేయగా అందులో ఏపీఈపీడీసీఎల్ ఒక ప్రధాన లబ్ధిదారుగా నిలిచిందన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని మరింత పెంపొందించేందుకు వినియోగిస్తామన్నారు.

నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నక్కపల్లి, న్యూస్‌టుడే

మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యామండలి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అన్ని కేంద్రాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చూడటానికే ప్రభుత్వం నిఘా వ్యవస్థను ఏటా ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రతి కేంద్రం వద్ద సీసీ కెమెరాలుండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 25,664 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 34 కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 17 ప్రభుత్వ, 17 ప్రైవేటు కళాశాలలు కేంద్రాలుగా ఉన్నాయి. ఆయా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ముందుగానే సిద్ధం చేయాలనే ఆదేశాలు వచ్చాయి. దీంతో కేంద్రాల బాధ్యులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కళాశాలన్నింటికీ దాదాపుగా శాశ్వత నిఘా కెమెరాల వ్యవస్థ ఉంది. ఇవన్నీ సక్రమంగా పని చేస్తున్నాయో లేదో తుది తనిఖీలు చేస్తున్నారు. లేనిచోట్ల తాత్కాలిక బిగింపు చేపడుతున్నారు. స్థానిక అధికారుల పర్యవేక్షణతోపాటు వీటిని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా సీసీ కెమెరాల పర్యవేక్షణకు ఒక్కో జిల్లా ఒక్కో అధికారి పర్యవేక్షణ చేస్తారు. పరీక్షల అనంతరం నిఘా కెమెరాల ఫుటేజీ హార్డ్ డిస్క్‌లను ఇంటర్మీడియట్ జిల్లా అధికారికి అప్పగిస్తారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంత కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలు, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు పటిష్ఠం జరగనున్నాయి.

కెమెరాల పని తీరు చూస్తున్న అధ్యాపకుడు

పరీక్ష రాసే విద్యార్థుల వివరాలివీ..

సంవత్సరం	ప్రభుత్వ	ప్రైవేటు
మొదటి ఏడాది	5497	7656
రెండో ఏడాది	4638	7833

»» **పక్కాగా పర్యవేక్షణ:** జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, ఇందులో ప్రతి కేంద్రానికి సగటున 15 పరీక్ష గదులు ఏర్పాటవుతున్నాయి. ఆయా ప్రాంతాలు, ప్రశ్నపత్రాలు తెరిచి..భద్రపరిచే చోట, ప్రాంగణంలో కలిపి 18 వరకు సీసీ కెమెరాలు పనిచేస్తాయి. వీటిని పనితీరుని ఓసారి పరీక్షించుకోవాలని ఇప్పటికే ఆదేశించాం. పరీక్షల ప్రారంభానికి నాలుగు రోజుల ముందే అంతా సిద్ధం చేయాలన్నాం. దీనికి తోడు పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ జిల్లా..రాష్ట్రస్థాయి నుంచి కూడా జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నాం.

– ఎం.వినోద్‌బాబు, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి

(c) eenadu

లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు

విజేతలుగా నిలిచిన మహిళలు, పురుషుల జట్లతో తాతారావు తదితరులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు అన్నారు. గోపాలపట్నంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 5వ సిట్టింగ్ పారా వాలీబాల్ (మెన్, ఉమెన్)మీట్ జరిగింది. ఇందులో భాగంగా గురువారం ముగింపు పోటీల్లో మెన్, ఉమెన్ విభాగాల్లో విజయనగరం జట్లు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో అనకాపల్లి జట్టు, మహిళల విభాగంలో విశాఖ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. డీసీసీబీ ఛైర్మన్ తాతారావు, జీవీఎంసీ ఉపమేయర్ డి.గోవిందరెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలు, మోడల్స్ అందజేశారు. పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బి.శివదత్త, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ డైరెక్టర్ రాజా, కూటమి నాయకులు బెహరా భాస్కరరావు, పి.మౌర్యసింహా, సాదిక్, ఆంజనేయరెడ్డి, రవివర్మ, వర్మ, లత, నరేంద్ర, రామస్వామి, సభ్యులు గణేశ్, స్వరూప్, సంతోశ్, గోవింద్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. పారా వాలీబాల్‌లో ప్రతిభ చూపిన మహిళా క్రీడాకారులను ఈనెల 25న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్న 14వ జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

జాతీయ స్థాయికి విశాఖ తేజం!!

★ ఐసీఏఐ అధ్యక్షుడిగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ
★ నాలుగు దశాబ్దాలుగా సీఏగా సేవలు

ఈనాడు, విశాఖపట్నం

'ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)' అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ డి.ప్రసన్న కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. చిన్న గ్రామంలో జన్మించి, ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ప్రయాణం ఎందరికో ప్రేరణ. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నెడంబరం అనే గ్రామంలో 1960 జులై 22న ప్రసన్నకుమార్ జన్మించారు. ఆ ప్రాంతం ఏపీలోని చిత్తూరు జిల్లాకు సరిహద్దులో ఉంది. తండ్రి మోహనరంగయ్య ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయగా తల్లి కుట్టెమ్మ వ్యవసాయం చూసుకునేవారు. సీఏలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 1985లో విశాఖలో స్థిరపడ్డారు. ఆయన భార్య నవ భారతి చిన్న పరిశ్రమను నడుపుతున్నారు. కుమార్తె లక్ష్మీ సింధు హైదరాబాద్‌లో సీనియర్ డిజైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు, కోడలు తేజ సాగర్, సుజాత సీఏ ప్రాక్టీస్ చేస్తున్నారు.

3 సార్లు సెంట్రల్ కౌన్సిల్‌కు ఎన్నిక

విద్యార్థి దశలోనే దక్షిణ భారత సీఏ విద్యార్థి సంఘంలో ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. నాలుగు దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్న ఆయన వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 2001-02లో ఐసీఏఐ విశాఖ బ్రాంచ్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తొలిసారి బ్రాంచ్‌కు దక్షిణ భారత దేశంలో ఉత్తమ అవార్డు, అఖిల భారత స్థాయిలో 'ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్' ధ్రువపత్రం వచ్చాయి. 2013-14లో ఐసీఏఐకు చెందిన దక్షిణ భారత ప్రాంతీయ మండలి (ఎస్ఐఆర్సీ)కి ఛైర్మన్‌గా పనిచేసిన తొలి విశాఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019-22, 2022-25, 2025-29 సంవత్సరాలకు సంబంధించి వరుసగా మూడుసార్లు ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. సంస్థకు చెందిన యూడీఐఎన్ అమలు, ఈఆర్పీ వ్యవస్థ అభివృద్ధి, పీర్ రివ్యూ బోర్డు, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కమిటీ తదితర కమిటీలకు నాయకత్వం వహించారు. కార్పొరేట్ న్యాయం, బ్యాంక్ ఆడిట్ వంటి అంశాలపై వందలాది ఐసీఏఐ సెమినార్లలో ప్రసంగించారు.

క్రీడల్లోనూ ప్రవేశం

పాఠశాల దశలో వాలీబాల్, క్రికెట్, సైక్లింగ్, ఈత పోటీల్లో చురుకుగా పాల్గొన్నారు. విశాఖలో 2003లో జరిగిన ఆసియన్ యూత్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్, 2005లో జరిగిన వరల్డ్ అండర్-19 వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లకు చీఫ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షుడు, కోశాధికారిగా, ఏపీ ట్రయథ్లాన్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, విశాఖ ఒలింపిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.

నేడు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నేడు జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

ప్రారంభోత్సవ సన్నాహాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగరంలో ట్రాఫిక్ చిక్కులు తీర్చేలా ఎన్ఏడీ కూడలి-కాకానినగర్ మధ్యలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు చకచకా సాగుతున్నాయి. మరో రెండురోజుల్లో ప్రారంభోత్సవం సందర్భంగా వంతెనకి రంగులు వేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్నారు. వంతెనకి ఇరువైపులా కాంక్రీటు, బీటీరోడ్డు పనులు పూర్తిచేశారు. కేవలం వైశాల్య కింద రోడ్లలో మాత్రమే బీటీరోడ్డు పనులు జరగాల్సి ఉంది. ఇప్పటికే వంతెన ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

చురుగ్గా జరుగుతున్న ఆర్వోబీ పనులు

కదం తొక్కిన కార్మిక లోకం

అనకాపల్లిలో కార్మికుల ర్యాలీ

అచ్యుతాపురం, కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: కార్మికుల, పేదల, రైతుల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కార్మిక, రైతు, స్కీమ్ వర్కర్ల సంఘాల నాయకులు కోరారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో కార్మికులు గురువారం కదంతొక్కారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సెజ్ కార్మికులు, పంచాయతీ, పారిశుద్ధ్య, మధ్యాహ్న భోజనం, ఆశా, అంగన్‌వాడీ, వీఏవోఏ సంఘాల సభ్యులు తొలుత రైతులతో కలిసి నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి సెజ్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. లేబర్ కోడ్‌లు కార్మికులకు ప్రయోజనం లేకపోగా ఉద్యోగులను మరింత బానిసలుగా మార్చాయని ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉరితాళ్లకు వేలాడుతూ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. నాయకులు రొంగలి రాము, సోమునాయుడు, అప్పారావు, రామదాసు, రంగారావు పాల్గొన్నారు.

★ అనకాపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సీఐటీయూ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడ సభ నిర్వహించారు. ప్రధాన కూడలిలో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, రైతు సంఘం, కిసాన్ మోర్చా, బేవరేజ్, ముఠా, వ్యవసాయ పరిశోధన కేంద్రం, అంగన్‌వాడీ, ఐద్వా, ఆశ, ఐకేపీ, జీవీఎంసీ, పారిశుద్ధ్య సిబ్బంది, మధ్యాహ్న భోజన పథకం, ఆర్టీసీ, ఆటో కార్మికులు, యూటీఎఫ్ ప్రతినిధులతో పాటు వందల సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందంతో సహా కేంద్రం వ్యవహరిస్తున్న పలు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చర్యలను నిరసించాలని కోరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్.భద్రం, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి చినబ్బాయ్, ఐద్వా జిల్లా కార్యదర్శి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఉరితాళ్లకు వేలాడుతూ నిరసన

ప్రసంగిస్తున్న లోకనాథం

బాలికపై లైంగిక దాడి

నిందితుడికి 20 ఏళ్ల జైలు

విశాఖ లీగల్, చోడవరం, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకుని, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరం రుజువుకావటంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.71,000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడు జరిమానాతో బాధితురాలికి రూ. 70 వేలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా, హిరమండలం మండలం కొల్లివలస గ్రామానికి చెందిన కొయ్యాన తిరుపతిరావు (33) వివాహితుడు. చోడవరంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అదే ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలికను మభ్యపెట్టి ఆమె ఇంటి నుంచి ఐదు తులాల బంగారం, రూ. 50 వేల నగదు తెప్పించాడు. నగలు, డబ్బులతో 2015, మే 25న బాలికను తీసుకుని రాజస్థాన్ వెళ్లిపోయాడు. తమ కుమార్తె కనిపించకపోవటంతో బాలిక తల్లి చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు 2021 వరకు బాలికతో అక్కడే ఉండిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పోలీసులు దర్యాప్తు కొనసాగించి అదే ఏడాది నిందితుడిని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. నిందితుడితో పాటు బాలికను, పిల్లలను నగరానికి తీసుకువచ్చారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేరం రుజువుకావటంతో నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు.

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు

దరఖాస్తుల ఆహ్వానం

సింహాచలం, న్యూస్‌టుడే: విశాఖ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్, సింహాచలం గురుకులం ప్రిన్సిపల్ గుడ్లూరు పురుషోత్తం మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, పెద్ద నరవ (బాలుర), అన్నవరం (బాలికల) గురుకులాల్లో ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. 5వ తరగతిలో ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అలాగే సింహాచలం గురుకుల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

★ ఈ గురుకులాల్లో ప్రవేశాలకు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రవేశాలకు అవకాశం ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. జిల్లా యూనిట్‌గా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

★ సింహాచలంలో 160, పెద్దనరవ 80, అన్నవరంలో 40 సీట్లు భర్తీ చేయాల్సి ఉందన్నారు.

★ అర్హులైన అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా www.mjpapbcwreis.pacfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

★ 5వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 6, 7, 8 తరగతులకు ఏప్రిల్ 19న మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్‌సైట్ లేదా 9985681096 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

15న గురుదేవుల ఆరాధనోత్సవం

గురుదేవుల విగ్రహం

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: దామరాజు వెంకట యోగీంద్రులు (పాకలపాడు గురుదేవులు) 56వ ఆరాధనోత్సవానికి ఆశ్రమంలో భక్త సమాజం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15 నుంచి 17వ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, సత్సంగం, తప్పెటగుళ్లు, కోలాటాలు, భజనలు నిర్వహిస్తారు. అల్లూరి జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చే గిరిజన భక్తులు గురుదేవుల రథయాత్రలో పాల్గొననున్నారు. 16న ఆరాధనోత్సవం, భజనలు, 17న అభిషేకాలు జరుగుతాయి. మూడు రోజులపాటు భక్తులకు అన్న సమారాధన చేయనున్నారు. మాస్టర్ ఈకే, వేదవ్యాస, భరద్వాజులు రచించిన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు కానుంది.

విద్యాశాఖ జిల్లా సహాయ సంచాలకుడిగా హుస్సేన్

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: విద్యాశాఖ జిల్లా సహాయ సంచాలకులుగా (సేవల విభాగం) కె.ఎం.ఎ.హుస్సేన్ గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు సేకరించారు. పల్నాడు జిల్లాలో సార్వత్రిక విద్యాపీఠం జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ సహాయ కమిషనర్ పరీక్షల విభాగంలో పనిచేసి జిల్లాకు బదిలీపై వచ్చారు.

హెచ్ఎంల సంఘం సహాధ్యక్షుడిగా రాజేశ్వరరావు



కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడిగా గుండు రాజేశ్వరరావు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం దేవరాపల్లి మండలం చింతలపూడి ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఏపీ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంల ఫోరం రాష్ట్ర కార్యవర్గం జారీ చేసిన నియామక ఉత్తర్వులను సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సి.వి.ప్రసాద్ గురువారం అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమోహన్, విజయలక్ష్మి తదితరులు రాజేశ్వరరావు నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రస్థాయి లీప్ టీచర్స్ క్రికెట్‌లో జిల్లాకు ద్వితీయస్థానం

గెలుపొందిన జట్టును సత్కరిస్తున్న డీఈఓ

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి లీప్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో జిల్లా జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఫిబ్రవరి ఎనిమిది నుంచి 11వ తేదీ వరకు అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ చూపింది. జిల్లా జట్టుకు గొలుగొండ మండలం జోగుంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.నాగభూషణం సారథ్యం వహించారు. గెలుపొందిన జిల్లా జట్టు సభ్యులను గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ అప్పారావునాయుడు అభినందించారు. చిటికెల అప్పలనాయుడు, గొలగాని శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు కె.ఎం.నాయుడు, ఎస్.వి.నరసింహా, శిక్షకులు పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు

మునగపాక, న్యూస్‌టుడే: లింగ నిర్ధారిత వీర్యంతోనే పశువులకు చూలు కట్టించాలని, తద్వారా మేలుజాతి పశువులు వృద్ధి చెందుతాయని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకులు టి.ఎస్.సుధాకర్ సూచించారు. మూలపేటలో గురువారం జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. పశువుల పెంపకంలో మెలకువలు పాటిస్తే అధిక పాల దిగుబడి సాధించవచ్చన్నారు. జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి మోహనరావు మాట్లాడుతూ పశువులలో గొడ్డుమోతుతనం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిబిరంలో 55 పశువులకు గర్భకోశవ్యాధి చికిత్సలు, 120 పశువులకు సాధారణ పరీక్షలు, 40 లేగ దూడలకు ఏలికపాము నివారణ మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు గణేష్, పశు వైద్యాధికారులు బాలమౌనిక, సుమతిరాణి, సౌజన్య, అరుణ, సర్పంచి భీశెట్టి గంగప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

గంజాయితో నిందితుల అరెస్టు

కోటవురట్ల, న్యూస్‌టుడే: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం యండపల్లి వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... నంద్యాల జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన కుమ్మరి దస్తగిరి, తలారి సుబ్బరామయ్య ఒడిశాలో రూ. 30 వేల విలువచేసే ఆరు కేజీల గంజాయి కొనుగోలు చేశారు. నర్సీపట్నం మీదుగా అడ్డరోడ్డు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. యండపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు చూసి దిగిపోయారు. గమనించిన పోలీసులు వారి వద్ద బ్యాగ్ తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై చెప్పారు.

సీలేరు, న్యూస్‌టుడే: గూడెంకొత్తవీధి మండలం సీలేరులో వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అరెస్ట్ చేశామని ఎస్సై యాసీన్ తెలిపారు. సీలేరు- చిత్రకొండ కూడలి వద్ద గురువారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా చింతలడోలీ వద్ద గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని అంచనా.

15న జిల్లాస్థాయి ఓపెన్ చెస్ టోర్నీ

కశింకోట, న్యూస్‌టుడే: కన్నూరుపాలెంకు చెందిన ప్రగతి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 15న జిల్లాస్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. మాకవరపాలెం గ్రంథాలయంలో చెస్ అకాడమీ, గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి. 18 ఏళ్లలోపు బాలబాలికలు ఉచితంగా, ఓపెన్ కేటగిరీకి చెందిన వారు నామమాత్రపు రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఐదు రౌండ్లుగా జరిగే పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. వివరాలకు 96765 14520, 79815 53539 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

16 నుంచి నైపుణ్య, పారిశ్రామికాభివృద్ధి శిక్షణ

మాకవరపాలెం, న్యూస్‌టుడే: తామరం సమీపంలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో యువత, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి.మోహనరావు తెలిపారు. ఈ నెల 16 నుంచి 20 రోజులపాటు పారిశ్రామిక, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని గురువారం చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులెవరైనా పాల్గొనవచ్చని సూచించారు.

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు 18 నుంచి

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: జిల్లా పరిధిలో డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్ ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్లలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు ఈనెల 18 నుంచి 28 వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక ధ్రువపత్రాల కోర్సుల పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు, టైమ్‌టేబుల్ కార్యాలయ వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ సూచించారు.

మత్తుకు దూరంగా ఉందాం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ యాత్ర గురువారం రాత్రి ఎలమంచిలి పట్టణానికి చేరుకుంది. సైకిల్ యాత్ర చేస్తున్న యువకులకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ స్వాగతం పలికి వసతి ఏర్పాటు చేశారు. యువత గంజాయి మత్తుకు బానిస కాకూడదని ప్రచారం చేస్తూ వీరు చేస్తున్న యాత్ర అందరినీ ఆకట్టుకుంది. కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, రెడ్ రోప్ ఉద్యమం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. డ్రగ్స్‌కి దూరంగా ఉంచేలా యువతను చైతన్యపరచడానికి ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. జనసేన పార్టీ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ యాత్రికులతో ప్రిన్సిపల్

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

FINANCIAL SERVICES

Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు EMI వాయిదా పద్ధతిలో పర్సనల్ ఫైనాన్స్, అన్నితరగతుల వారికి స్థిరాస్తులపై ఫైనాన్స్ ఇవ్వబడును. Cell: 73862 01191.

REAL ESTATE

FLAT FOR SALE

GENERAL

858 Sft. Gr. floor 2 BHK S/F Matrusri Apartment Fully furnished & Car Parking, Near Sreekanya Theater, VSP. ✆ 8886734632.

HOUSE FOR SALE

PENDURTHI

120 గ॥లలో E/N & N/F లలో G+1 ఇల్లులు -2 అమ్మకం. పెందుర్తి మెయిన్‌రోడ్ నుండి 700 మీటర్ల దూరం (అఖిలేశ్వరి హాస్పటల్ డౌన్) Ph.:8096206939.

డూప్లెక్స్ హౌస్ N/F 100 గ॥లో పెందుర్తి దగ్గర రాజయ్యపేటలో 6 Lane హైవేకి అతి దగ్గర్లో (200 మీటర్ల దూరం) 8096206939, 9603053573.

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

SECOND SALE

Office Furniture for Sale New Looking Furniture and Computers. Contact: ✆ 8905890542.

JOBS

Wanted Telecallers Experienced. Salary+ Attractive Incentives. Contact: 6303499113, 9032065024.

Wanted Part / Full Time Sales Promoters for well reputed Real Estate Co. MVP Vizag. Ph: 9493244471, 9396972239.

Wanted Marketing Executives exp. - Telecallers for Health Sector, N AD Kotharoad. Contact No: 9014290619.

ప్రముఖ కార్పొరేట్ సంస్థకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్‌వైఫ్స్. Rtd, VRS టీచర్స్ కావలెను. F/P టైం శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. ✆ 7842125628.

ప్రైవేటు బ్యాంకులోకి 10th, ఇంటర్, All (డిగ్రీ, B.Tech., Dip. & ITI) కావలెను. Sal:- 18-25K Age 35లోపు, స్పాట్ జాయిన్ ✆ 7995439539

ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో - ఫొటోషాప్ డిజైనర్స్ - 2 సం॥ అనుభవం గలవారు సంప్రదించండి - అక్షర డిజిటల్ - ద్వారకానగర్, విశాఖపట్నం-16. ✆ 9290128958

ప్రముఖ రియల్ ఆఫీస్ నందు వైజాగ్, RJY నందు ఓపెన్ సైట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్ (M/F) కావలెను. (mly 2 Lakhs ప్యాకేజీ + MFI T&C) అర్హులు. ✆ 93980 33529.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

రక్షణ ఛారిటబుల్ ట్రస్ట్ అనుబంధ గోశాలపై విచారణ

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులోని రక్షణ ఛారిటబుల్ ట్రస్ట్‌కు అనుబంధంగా ఉన్న గోశాల వ్యవహారంపై జిల్లా పోలీస్ అధికారులు విచారణ చేపడుతున్నారు. పెనుగొల్లు గ్రామానికి చెందిన గొర్ల దేవుళ్లు స్థానికంగా కొన్నాళ్ల క్రితం దీనిని ఏర్పాటు చేశారు. జిల్లాలో పట్టుబడిన పశువులను అందులో ఉంచేవారు. ఇక్కడి నుంచి గోవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఎస్.రాయవరానికి చెందిన సోమిరెడ్డి రాజు గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి అప్పట్లో గోశాలను రద్దుచేశారు. ఇప్పటికీ ఇక్కడి నుంచి పశువుల అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు రావడంతో జిల్లా పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనిపై వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన ధ్యేయం

జిల్లా రవాణాశాఖ అధికారి మనోహర్

తాళ్లపాలెం కూడలిని పరిశీలిస్తున్న జిల్లా రవాణా అధికారి మనోహర్, సీఐ స్వామినాయుడు తదితరులు

కశింకోట, న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని జిల్లా రవాణాశాఖ అధికారి జి.మనోహర్ పేర్కొన్నారు. కశింకోట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, అత్యంత ప్రమాదకర ప్రాంతాలను సీఐ అల్లు స్వామినాయుడుతో కలిసి గురువారం తనిఖీ చేశారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కశింకోట, బయ్యవరం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, గొబ్బూరు, నూతనగుంటపాలెం తదితర ప్రాంతాల్లో రహదారి మలుపులు, సిగ్నలింగ్ వ్యవస్థ, రాత్రి సమయాల్లో వెలుతురు తదితర సౌకర్యాలు పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. డ్రోన్ల ద్వారా రహదారి చిత్రాలను చిత్రీకరించారు. రవాణాశాఖ ఇన్‌స్పెక్టరు గోపీకృష్ణ, సహాయ ఇన్‌స్పెక్టరు అమృత గ్రీష్మ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు వెంకట నారాయణ, ఆర్అండ్‌బీ డీఈ నరసింహమూర్తి, ఎన్‌హెచ్ఏఐ మేనేజరు లక్ష్మణరావు పాల్గొన్నారు.

కండిషన్‌లో లేని బస్సులు అనుమతించొద్దు

ఆర్టీసీ డిప్యూటీ సీఎంఈ గంగాధర్

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఆర్టీసీతోపాటు అద్దె బస్సులను కూడా తరచూ తనిఖీలు నిర్వహించి మంచి కండిషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ విశాఖ జోన్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ గంగాధర్ కోరారు. అనకాపల్లి ఆర్టీసీ గ్యారేజీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేజీలో ఉన్న స్టోర్స్, టైర్ కండిషన్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. స్త్రీ శక్తి పథకంతో పెరిగిన రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. కండిషన్‌లో లేని బస్సులను అనుమతించొద్దన్నారు. డిపో మేనేజర్ హనుమశ్రీ, సహాయ మేనేజర్ గౌరి, ఏఎంఎఫ్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు గాయాలు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పెదబొడ్డేపల్లి పెద్ద మదుం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ గఫూర్ అందించిన వివరాల ప్రకారం... కోట్ని శివ (29), మింది శ్రీకాంత్ (27) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ రాత్రి స్కూటీపై పెదబొడ్డేపల్లి నుంచి నర్సీపట్నం వస్తుండగా పల్సర్‌బైకుపై పెదబొడ్డేపల్లి వెళుతున్న యువకుడు బలంగా ఢీకొట్టాడు. ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అనంతరం వీరిని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు.

బస్సు ఢీ కొని యువకునికి..

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: బస్టాండ్ ఆవరణలో వేచి ఉన్న యువకుడిని పాడేరు డిపోకి చెందిన బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ గఫూర్ కథనం ప్రకారం.. గుండుపాలకు చెందిన పెదపూడి శివ (19) తన సోదరుడి కోసం బస్టాండ్ ఆవరణలో వేచి చూస్తున్నాడు. అదే సమయంలో పాడేరు బస్సు మళ్లిస్తుండగా వెనుక నుంచి ఢీకొట్టడంతో శివకు కాలికి బలమైన గాయమైంది. గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

లోక్‌అదాలత్‌ను వినియోగించుకోండి

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: మార్చి 14న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం కోరారు. అన్ని న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న సివిల్ వివాదాలు, రాజీకి అర్హత కలిగిన క్రిమినల్ కేసులు, చెక్కు కేసులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అన్ని రకాల ట్యాక్స్ వివాదాలు, ప్రీలిటిగేషన్, కార్మిక, కుటుంబ వివాదాలు (విడాకులు మినహా) రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	115	110
లైవ్	142	130
డ్రెస్డ్	206	230
స్కిన్‌లెస్	234	240

(c) eenadu

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

రాజా: ఫంకీ రామచంద్ర: అమరావతికి ఆహ్వానం శతకం వెంకటేశ్వర: స్కయ్, ఫ్రెండ్, సత్యనారాయణ స్క్రీన్‌1: అనగనగా ఒక రాజు, స్క్రీన్‌2: యుఫోరియా పర్తిసాయి: మన శంకర వరప్రసాద్‌గారు షిర్డిసాయి: విత్‌లవ్ అచ్యుతాపురం: శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: కపుల్ ఫ్రెండ్లీ స్క్రీన్-2: ఫంకీ

సమస్యలు పరిష్కరించాలని నిరసన

కశింకోట, న్యూస్‌టుడే: ఆరోగ్య కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలంటూ కశింకోటలో గురువారం నిరసన తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తున్న తామంతా మానసికంగా, శారీరకంగా తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్య, ఆరోగ్య పనులకు వినియోగించుకుంటూ శాఖాపరమైన విధులే అప్పగించాలని కోరారు. అనంతరం వైద్యాధికారి తిరుపతిరావుకు వినతిపత్రం అందజేశారు. ఎస్.లోవలక్ష్మి, కె.లీలావతి, పి.సుష్మా తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ చెరువులో చెట్లు నరికివేత

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: దొప్పెర్ల శివారు గంగునాయుడు చెరువులో ఉన్న అకేషియా, నేరేడు వృక్షాలు రెండు రోజులుగా నరికివేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. అచ్యుతాపురం - పరవాడ రోడ్డులో నారపాకకు కొద్దిదూరంలో ఉన్న 7.40 ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ చెరువులో పెరిగిన విలువైన వృక్షాలను పట్టపగలే నరికేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విచిత్రంగా ఉందని చెబుతున్నారు.

నరికేసిన అకేషియా చెట్టు దుంగలు

పంచాయతీలకు ఆర్థిక తోడు

16వ ఆర్థిక సంఘం నిధుల పెంపు

నక్కపల్లి, న్యూస్‌టుడే: పల్లెల అభివృద్ధిలో కీలకంగా ఉన్న పంచాయతీలకు ఆర్థిక తోడ్పాటుకు కేంద్రం నడుం బిగించింది. ఆర్థిక సంఘం రూపేణా అందిస్తున్న నిధులను మరింత పెంపుదల చేసింది. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కేటాయింపులు అమలుకు నోచుకోనున్నాయి.

పల్లె ప్రగతికి కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా ఏటా నిధులను కేటాయిస్తుంది. దీనిలో భాగంగా 2021 నుంచి ఇంత వరకు 15వ ఆర్థిక సంఘం నడవగా, రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి 16వ ఆర్థిక సంఘం మొదలు కానుంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా అయిదేళ్ల కాలంలో మన జిల్లాకు ఏడాదికి సగటున రూ. 150 కోట్లకుపైగా జమయ్యాయి.

నిధుల ఖర్చు ఇలా..

▼ జిల్లాలో 24 మండలాల పరిధిలో 646 పంచాయతీలుండగా, అత్యధికంగా నిధులు పొందుతున్న తొలి అయిదు స్థానాల్లో పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాలున్నాయి.

▼ గత పాలనలో ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే వేరే అవసరాలతోపాటు, విద్యుత్తు ఛార్జీలకు మళ్లించింది. దీంతో పంచాయతీల నిర్వహణ కష్టంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా స్థానిక సంస్థల ఖాతాలకే చేరుతున్నాయి. ఆర్థిక సంఘం నిధుల్లో 70శాతం పంచాయతీలకు, 20 శాతం మండల పరిషత్తు, 10 శాతం జిల్లా పరిషత్తులకు వాటా ఉంటుంది.

▼ కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రానికి రూ. 16,627 కోట్లకు పెంచారు. తద్వారా జిల్లాకు అయిదేళ్లలో సుమారు రూ. 400 కోట్ల వరకు అదనపు కేటాయింపుల కింద పెరిగే అవకాశం ఉంది. గ్రామాల అభివృద్ధికి ఇవి మరింత దోహదపడనున్నాయి. వాస్తవంగా ప్రస్తుత కేటాయింపులన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత జనగణన లేకపోవడంతో రావాల్సిన వాటికంటే తక్కువ వస్తున్నాయని, లేకుంటే నిధుల కేటాయింపు భారీగా ఉండేదని ఓ అధికారి పేర్కొన్నారు.

వీధుల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ

▼ మరో నెల రోజుల తర్వాత ప్రస్తుత పాలక వర్గాల పాలనా గడువు ముగియనుంది. 16వ ఆర్థిక సంఘం నిధులు నూతన పాలక వర్గాల కాలంలోనే రానున్నాయి.

▼ విడుదలయ్యే నిధులను టైడ్, అన్‌టైడ్ కింద విభజించి తద్వారా తాగునీటి పథకాలు, వీధి దీపాల నిర్వహణ, పైపుల మరమ్మతు, పారిశుద్ధ్యం మెరుగు, విద్యుత్తు ఛార్జీలు, పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల చెల్లింపులకు ఖర్చు చేస్తారు. నిబంధనలకు లోబడి అభివృద్ధి పనులకు వినియోగిస్తారు.

పంచాయతీలకు మేలు..: చిన్న పంచాయతీలకు ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఇతర ఆదాయ వనరులు లేక ఇబ్బందులు తప్పవు. ఇలాంటి వాటికి ఆర్థిక సంఘం నిధులు ఆసరాగా ఉంటాయి. కేంద్రం నిర్ణయంతో నిధులు పెరిగి మేలు జరుగుతుంది. – కె.చలపతిరావు, ఉప ఎంపీడీఓ, నక్కపల్లి

దాతలిచ్చారు.. మూలకు చేర్చారు..

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్య దూరమవుతోంది. 2014 నుంచి 2019 వరకు అప్పటి తెదేపా హయాంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్య నేర్పించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దీన్ని అటకెక్కించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించి వీరికి కంప్యూటర్ విద్య అంటూ రెండేళ్ల హడావుడి చేసి వదిలేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలని కోరుతున్నారు.

పాఠశాలకు దాతలు సమకూర్చిన కంప్యూటర్లు

పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం చాలా ముఖ్యం. ప్రైవేట్ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి కంప్యూటర్ విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఈ విద్య దూరమవుతోంది. కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనకాపల్లిలోని జీవీఎంసీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినుల కోసం రెండేళ్ల క్రితం దాతలు కంప్యూటర్లు అందజేశారు. వీటిని ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు. అయితే ఈ విద్య నేర్పించే ఉపాధ్యాయులు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

గతంలో తెదేపా హయాంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధ్యాయులను నియమించి కంప్యూటర్ విద్యను నేర్పించే వారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. పాఠశాలలకు కంప్యూటర్లు అందించడానికి దాతలు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే వీరికి ఈ విద్య నేర్పించే ఉపాధ్యాయులు లేకపోవడం ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి కంప్యూటర్ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కోరుతున్నారు.

కంప్యూటర్ పరిజ్ఞానం లేదు..: ప్రభుత్వ పాఠశాలలో కరాటే నేర్పిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం తరగతులు జరుగుతున్నాయి. దీంతో పాటుగా కంప్యూటర్ విద్యను నేర్పిస్తే బాగుంటుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న నాకు కంప్యూటర్ పరిజ్ఞానం అసలు లేదు. బయట నేర్చుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలలో దీన్ని నేర్పిస్తే బాగుంటుంది. – స్నిగ్ధ, విద్యార్థిని

నేర్చుకోవాలని ఆశ..: పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కంప్యూటర్ విద్య నేర్చుకోవాలన్న ఆశ ఉంది. కాని అవకాశం లేదు. కంప్యూటర్ పరిజ్ఞానం చాలా ముఖ్యం. ఆరో తరగతి నుంచి దీన్ని నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. – తేజశ్రీ

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భీమరశెట్టి రామకృష్ణ చెప్పారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం సమస్యలపై వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపిస్తామన్నారు.

పొగాకు వాడకం ఆరోగ్యానికి చేటు

మునగపాక: పొగాకు రహిత సమాజాం తీర్చిదిద్దాం.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండామని గణపర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోజామణి అన్నారు. గణపర్తి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులతో భారత్ స్కౌట్స్ గైడ్స్‌లో భాగంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు అమర్, దేముడుబాబు, కృష్ణ, ఉమ పాల్గొన్నారు.

వయోజన విద్యా కేంద్రం సందర్శన

మునగపాక, న్యూస్‌టుడే: వయోజన విద్యా కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ అక్షరాస్యురాలు కావాలని ఎంపీడీఓ ఉషారాణి కోరారు. ఉమ్మలాడలో నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని బుధవారం రాత్రి ఎంపీడీఓ ఉషారాణి పరిశీలించారు. వెలుగు ఏపీఎం బాలరాజు పాల్గొన్నారు.

కబడ్డీ పోటీలు రేపటి నుంచి

కశింకోట, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 14, 15 తేదీలలో కశింకోటలో మండలస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ద్వారపురెడ్డి నూకరాజు ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీనివాసబాబు, జె.హరినాధరావు తెలిపారు. స్థానిక నూకాంబికా ఫంక్షన్ హాలు ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు.

భార్య అదృశ్యంపై భర్త ఫిర్యాదు

ఎలమంచిలి: తన భార్య బుధవారం ఎలమంచిలిలోని ఇంటి నుంచి అదృశ్యమైందని భర్త గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై సావిత్రి చెప్పారు.

క్రీడాకారులకు జెర్సీల అందజేత

నక్కపల్లి, న్యూస్‌టుడే: రాజయ్యపేటకు చెందిన పలువురు క్రికెట్ క్రీడాకారులకు మత్స్యకార తెదేపా నాయకులు జెర్సీలు అందించారు. గ్రామంలో నూకతాత జాతరను పురస్కరించుకుని టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆర్‌జీవీ టీంకు, నాయకులు సొంత నిధులతో జెర్సీలు, బ్యాట్లు ఇచ్చారు. కార్యక్రమంలో పిక్కి సత్తియ్య, పిక్కి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

అచ్యుతాపురం: భవానీ విద్యానికేతన్, మోసయ్యపేట, అనకాపల్లి రోడ్డు, చోడపల్లి, రామన్నపాలెం, గొల్లలపాలెం, మడుతూరు, తంతడి, రాజానపాలెం, వాడపాలెం, అంగవానిపాలెం, దాసరిపాలెం, యాతపాలెం, ఎరకన్నపాలెం గ్రామాలకు శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఈఈ రాజశేఖర్, ఏఈ శ్రీనివాసరావు తెలిపారు.

కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడికి అభినందన

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఉప్పవరానికి చెందిన పల్లి రాజుబాబును ఉప్పవరం, మళ్లవరం సర్పంచులు చిన్ని శ్రీనివాసరావు, పిన్నంరాజు వాసు గురువారం అభినందించారు.

ఆదమరిస్తే ప్రమాదం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: జాతీయ రహదారి పక్కన రాకపోకలకు వీలుగా నిర్మించిన కాలిబాటలు ప్రమాదకరంగా మారాయి. పట్టణంలోని పై వంతెన నుంచి పి.ఎల్.పురం వరకు, నామవరం, నక్కపల్లి మండలం ఉద్దండపురం, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో రహదారి పక్కన డ్రైనేజీలు నిర్మించారు. వాటిపై నడిచేందుకు వీలుగా సిమెంట్ పలకలు ఏర్పాటు చేశారు. క్రమేపీ శిథిలావస్థకు చేరాయి. దీంతో పట్టణంలోని వెలమకాలనీ, దేవీనగర్, చక్కానగర్ సమీపంలో పలకలు విరిగిపోయి గుంతలు కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా నడిచినా డ్రైనేజీల్లోకి పడిపోవాల్సిందే. రాత్రిపూట మరింత ఇబ్బందులు వచ్చే అవకాశముంది.

రూపురేఖలులేని భవనం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి రాజీవ్ క్రీడా మైదానంలో షెడ్ తలుపులు పగులగొట్టి పైకప్పు రేకులను పట్టుకుపోయారు. మహిళా క్రీడాకారులు దుస్తులు మార్చుకోవడం కోసం ఎనిమిదేళ్ల కిందట దీనిని నిర్మించారు. ఆటలు ఆడుకోవడానికి వచ్చిన బాలికలు మహిళా క్రీడాకారులు దుస్తులు మార్చుకోడానికి రూ.లక్షతో రెండు గదులతో రేకుల షెడ్డు నిర్మించారు. ఆకతాయిలు తమకు తలుపులు అడ్డంగా ఉన్నాయని పగులగొట్టారు. పైకప్పు రేకులను తొలగించి పట్టుకుపోయారు. ఇక ఈ భవనం రూపురేఖలు లేకుండా చేశారు.

కదలని చక్రాల కుర్చీలు

పాయకరావుపేట గ్రామీణం: మండలంలోని మంగవరం ఆరోగ్య కేంద్రంలో నడవలేని స్థితిలో ఉండే రోగులను తరలించే వీల్ చైర్లు మూలన చేరాయి. వీటిని వినియోగించకపోవడంతో తుప్పు పట్టే పరిస్థితి నెలకొంది. వైద్య సేవల కోసం వచ్చే నడవలేని రోగులను, దివ్యాంగులను తరలించేందుకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీటిని వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పంపిణీ చేశారు. దీంతోపాటు ఫిజియోథెరపీ చేసే పరికరాలు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. సేవలు కోసం వచ్చిన పరికరాలు వినియోగించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పరిమితికి మించి ప్రయాణికులతో ప్రమాదం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఆటోలో ఐదుగురిని మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కేసులు నమోదు చేస్తామని స్థానిక సీఐ ధనుంజయరావు అన్నారు. ఎలమంచిలిలో ఆటో డ్రైవర్లకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. అధిక లోడుతో వెళ్తున్న ఆటోపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ, పట్టణ ఎస్సై సావిత్రి పాల్గొన్నారు.

నక్కపల్లి: వేంపాడు, కాగిత, చినదొడ్డిగల్లు, వెదుళ్లపాలెం, సారిపల్లిపాలెం, అమలాపురం, జానకయ్యపేట, ఉపమాక, సీహెచ్.ఎల్.పురం తదితర గ్రామాల్లో గురువారం రాత్రి నక్కపల్లి సీఐ జె.మురళి పర్యటించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఎస్సైలు కె.సన్ని బాబు, సాహిబా అంజుమ్, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

వేంపాడులో స్థానికులతో మాట్లాడుతున్న నక్కపల్లి సీఐ మురళి

కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్

అడ్డురోడ్డులో వామపక్షనేతల నినాదాలు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకరరావు ఆరోపించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం అడ్డురోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్షాల నాయకులతోపాటు, వెలుగు వీఓఏ, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయ ఏఓ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనబాల రాజేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

రాంబిల్లి: నావికాస్థావరం ప్రధాన గేటు, స్థానిక జగదాంబ కూడలిలో కార్మికులతో సీఐటీయూ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి డిమాండ్లపై వినతపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.దేవుడునాయుడు, నాయకులు చందక రామకృష్ణ, వై.రాము, ఐద్వా జిల్లా నాయకురాలు మంగతాయారు, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఎలమంచిలి: సీఐటీయూ ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. లేబర్ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు రాజు కోరారు. సమ్మె చిన్నారి, సోమలక్ష్మి, హైమావతి, అన్నపూర్ణ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు.

రాంబిల్లి ప్రధాన కూడలిలో ..

రహదారుల అభివృద్ధికి నిధుల మంజూరుకు వినతి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ను కోరారు. అమరావతిలో గురువారం ఆయన మంత్రిని కలిశారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు నిధులు ఇవ్వాలని కోరారు. ఏపీఆర్‌డీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై చర్చించారు

పాఠశాలలో వివేకానంద విగ్రహం ఏర్పాటు

వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తున్న దాత గొలుసుపూడి శ్రీనివాస బుజ్జి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పట్టణంలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాత గొలుసుపూడి శ్రీనివాసబుజ్జి ఆర్థిక సాయంతో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఆయన ఈ విగ్రహాన్ని విద్యార్థుల సమక్షంలో ప్రారంభించారు. వివేకానందుడిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గొలుసుపూడి శ్యామల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాతను విద్యార్థులు సన్మానించారు.

ఇదే మంచి తరుణం.. మేల్కొంటే ప్రయోజనం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లోని పంట పొలాలకు తాండవ నుంచి సాగునీటిని అందించడంలో కీలకంగా ఉన్న కాలువల దుస్థితి అధ్వానంగా ఉంది. ప్రస్తుతం కాలువల్లో నీరు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వీటికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవకాశం వచ్చింది. పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు అవసరమైన చోట జలవనరులశాఖ అధికారులు పూడిక తీయించాలని రైతులు కోరుతున్నారు. తాండవ జలాలు ఈ రెండు మండలాల్లో సుమారు 20 వేలకు పైగా ఎకరాలకు జవజీవాలు తెస్తున్నాయి. పట్టణ పరిధిలో రూ.16 కోట్లు వెచ్చించి భూమి, ముతా ఆనకట్టల నిర్మాణం చేపట్టారు. వీటి ద్వారా రాజవరం, మాసాహెబ్‌పేట, మంగవరం, భూమి, ముతా కాలువల ద్వారా సాగునీరు అందుతోంది. మండలంలోని సత్యవరం, అరట్లకోట, నామవరం, శ్రీరాంపురం, పెదరామభద్రపురం, నక్కపల్లి మండలంలోని ఉద్దండపురం, ఒడ్డిమెట్ట, గొడిచెర్ల, దేవవరం తదితర గ్రామాలకు సాగునీరు సరఫరా అవుతోంది. పదేళ్ల నుంచి కాలువల అభివృద్ధిపై ప్రభుత్వాలు ఏమాత్రం దృష్టి సారించకపోవడంతో పూడిక, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. వైకాపా హయాంలో ప్రభుత్వం నుంచి పైసా కూడా రాలేదు. దీంతో భూమి కాలువలో పూడికతీత పనులు జనసేన నాయకుడు గెడ్డం బుజ్జి స్వయంగా చేయించారు. ముతా కాలువ పూడికతీతను దక్కన్ పరిశ్రమ నుంచి సీఎస్సార్ నిధులతో చేపట్టాల్సి వస్తోంది.

భూమి కాలువ

వైభవంగా అమ్మవార్ల జాతరలు

అనకాపల్లి పట్టణం / గ్రామీణం, న్యూస్‌టుడే: అనకాపల్లి విజయరామరాజుపేట, మండలంలోని బవులవాడలలో మరిడిమాంబ జాతర గురువారం ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ. గవర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర, మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి, వైకాపా నాయకులు మలసాల భరత్‌కుమార్, కార్పొరేటర్ మందపాటి సునీత, జానకీరామరాజు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ ఛైర్మన్ ఆళ్ల శివరాం సత్యనారాయణ, పలకా రాము, పలకా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బవులవాడలో డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకుంటున్న పీలా గోవింద, కమిటీ సభ్యులు

కశింకోట: గొబ్బూరులో తలుపులమ్మ, తేగాడలో దుర్గాలమ్మ జాతరలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం తేగాడలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. కూటమి నాయకులు సిదిరెడ్డి శ్రీనివాసరావు, మజ్జి నిరంజన్‌కుమార్, మురళీధర్ పాల్గొన్నారు.

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: లైనుకొత్తూరు పంచాయితీ పరిధి మర్రిబంద, సోమన్నపాలెం గ్రామాల్లో పోతురాజులబాబు పండగను గురువారం వైభవంగా నిర్వహించారు. పంచాయితీ పరిధిలోని ప్రజలతోపాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

ఎస్.రాయవరంలో సాయిబాబా విగ్రహానికి అభిషేకం

ఎలమంచిలి: పట్టణంలోని కృష్ణుడి ఆలయ 30వ వార్షికోత్సవం గురువారం రాత్రి నిర్వహించారు. కృష్ణుడి చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించారు. సుమారు 4 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు కమిటీ సభ్యులు కోన అప్పారావు, వియ్యపు భద్రరావు, ఉండా దేముళ్లు తదితరులు పాల్గొన్నారు.

ఎస్.రాయవరం: ఎస్.రాయవరంలోని షిరిడిసాయి బాబా ఆలయ 29వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి మూల విరాట్‌కు భక్తులు తీసుకొచ్చిన పంచామృతాలతో సామూహిక అభిషేకం చేశారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన జరిగింది. స్వామివారిని ఆలయ వ్యవస్థాపకులు నేమాని గోపాలకృష్ణమూర్తి, కామేశ్వరమ్మ దర్శించుకున్నారు.

సాగుదారులకు పరిహారం ఇప్పించాలి

నక్కపల్లి, న్యూస్‌టుడే: డీఎల్‌పురం ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్న వారికి పరిహారం ఇప్పించాలని స్థానికులు కోరారు. నక్కపల్లి రెవెన్యూ కార్యాలయంలో వీరంతా డీటీ నారాయణరావును కలిసి వినతిపత్రం అందించారు. సుమారు ఆరున్నర ఎకరాల్లో 75 మంది వరకు సాగుచేసుకుంటున్నారన్నారు. ఈ భూమిని పరిశ్రమల నిమిత్తం ఏపీఐఐసీ అధికారులు తీసుకుంటున్నారని, ఇందుకుగాను న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, సింహాచలం, వీరన్న, సత్యనారాయణ పాల్గొన్నారు.

కార్యాలయం వద్ద డీఎల్‌పురం వాసులు

వానరాల ఆగడాలతో బెంబేలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఇళ్లపై వానరాలు తిష్ఠ వేసి గ్రామస్థుకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంటిలోకి వెళ్లేందుకు సైతం వీలు లేని విధంగా గోడలు, ఇళ్ల ముందు కూర్చుంటున్నాయి. పాయకరావుపేట, అరట్లకోట, సత్యవరం, శ్రీరాంపురం, కుమారపురం, పెదరామభద్రపురం, మాసాహెబ్‌పేట, రాజగోపాలపురం తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది.

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722	పాయకరావుపేట-
ఎలమంచిలి- 80085 74726	80085 74750

అనకాపల్లి పట్టణం: ?: పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓపెన్ జిమ్‌లో పరికరాలు మరమ్మతుకు గురయ్యాయి. బాగుచేయగలరు. – జగన్, అనకాపల్లి, ✓: మరమ్మతు చేపట్టి సమస్యను పరిష్కరిస్తాం. – చక్రవర్తి, జీవీఎంసీ జోనల్ కమిషనర్

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని తులసీనగర్‌లో కోతులు, కుక్కల సమస్య అధికంగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. – ఎం.వసంత, తులసీనగర్ ?: కొత్తపేటలో పదేళ్ల కిందట శిథిలావస్థకు చేరిన పాత భవనాలు విష కీటకాలు, పందులకు ఆవాసంగా మారాయి. భవనాల తొలగింపునకు చర్యలు చేపట్టాలి. – ఆర్‌వీ రమణ, కొత్తపేట ?: జలాల వీధిలో కుళాయిలకు హెడ్‌లో లేక నీరు వృథాగా పోతోంది. – పి.వసంత ✓: తులసీనగర్‌లో వీధి కుక్కల సమస్య పరిష్కరిస్తాం. కోతులను పట్టించి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టేందుకు నిధుల కొరత ఉంది. కోతులు పట్టుకునే వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. ✓: కొత్తపేటలో శిథిలావస్థకు చేరిన భవనాలు చాలా ఉన్నాయి. వాటి యజమానులకు నోటీసులు జారీచేసి తొలగింపునకు చర్యలు చేపడతాం. ✓: జలాల వీధిలో కుళాయిలు పరిశీలించి హెడ్‌లు లేని వాటికి ఏర్పాటు చేయిస్తాం. – ప్రసాదరాజు, మున్సిపల్ కమిషనర్, ఎలమంచిలి

అనకాపల్లి, న్యూస్‌టుడే: నూకాలమ్మ ఆలయం సమీపంలో చాకలిపేటలో మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు. – బి.నూకరాజు, అనకాపల్లి, ✓: పారిశుద్ధ్య సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. – రవికుమార్, శానిటరీ సూపర్‌వైజర్, అనకాపల్లి

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని భూమి కాలువలో పిచ్చిమొక్కలు పెరిగాయి. సాగునీటి ప్రవాహానికి ఇబ్బందులు వస్తున్నాయి. – డి.శ్రీనివాస్, దుర్గానగర్, ✓: కాలువ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటాం. – సురేష్‌కుమార్, డీఈ, జలవనరులశాఖ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురం-పరవాడ రోడ్డులో మురుగు నీరు దుర్గంధం వస్తోంది. శుభ్రం చేయడానికి చర్యలు తీసుకోవాలి. – సాయి, యువకుడు, అచ్యుతాపురం. ✓: మురుగు కాలువను శుభ్రం చేయించడానికి చర్యలు తీసుకుంటాం. –శ్రీను, పంచాయతీ కార్యదర్శి, మోసయ్యపేట.

ప్రమాదాల నివారణకు వేగ నిరోధకాలు

స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటును పరిశీలిస్తున్న తెదేపా నేతలు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: అడ్డురోడ్డు-రేవుపోలవరం ఆర్‌అండ్‌బీ రహదారిపై గుర్రాజుపేట కూడలి వద్ద ప్రమాదాల నివారణకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడి పరిస్థితి తెదేపా మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, గుర్రాజుపేట మాజీ సర్పంచి కురందాసు శ్రీను హోంమంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడటంతో గురువారం ఇక్కడ మూడు వేగనిరోధకాల నిర్మాణం చేపట్టారు.

ప్రభుత్వ విద్యను కాపాడుదాం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ విద్యను కాపాడడం ప్రతీ ఒక్కరి బాధ్యతని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు అన్నారు. కొండకర్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి యూటీఎఫ్ నాయకులు గ్రామంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. గోడపత్రికలను ఆవిష్కరించడంతో పాటు ర్యాలీ చేపట్టారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొండకర్లలో ర్యాలీ నిర్వహిస్తున్న యూటీఎఫ్ నాయకులు

IN THE HONOURABLE COURT OF THE X ADDL DISTRICT JUDGE AT ANAKAPALLI
EP 209/2018 in ARC 168/2012

Between:
M/s Shriram City Union Finance Ltd, Anakapalli Branch, Visakhapatnam ...D.hr
And:
T Venkata Appa Rao and others ...J.drs
To
1 J.DR--T Venkata Appa Rao S/o Naga Raju, D.No. 1-3-4, Arabupalem Village, Munagapaka Mandal, Visakhapatnam Dist.

వేలం ప్రకటన

ఇందుమూలంగా యావన్మందికి తెలియచేయునది ఏమనగా ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని పై నెంబర్ అవార్డు అమలు లో సొమ్ము రాబట్టు నిమిత్తం పైన ఉదహరించిన న్యాయస్తనంలో తేది: 27-02-2026 న ఉ 10-30 ని'ల నుండి సా"5-00 గం"ల మధ్యకాలం లో బహిరంగముగా వేలం వేయబడును కావున కావలసిన వారు అ సమయములో వేలములో పాల్గొన వచ్చునని ఇందుమూలంగా యావన్మంది కి తెలియపరచడమైనది

1 J.DR SHEDULE OF IMMOVABLE PROPERTY

Visakhapatnam Dist, Anakapalli SRO Limits, Munagapaka Village, Main Road, S No.293/11, H.No. 1-11, Extent of 121 Sq. yards, Asbestos Roof House.

Boundaries: East: wet Land executant, **South:** wet land of Adari Ramu Naidu, **West:** wet Land of claimant, **North:** wet land of Poilla Adinarayana

D.hr Value Rs.9,00,000/- **Hearing Date: 27/02/2026**
Amin Value Rs.2,40,00/- **Further Hg Date: 06-03-2026**

KRUPAVARAM PEDAPTI, Advocate,
Flat No.101, Bhardwaj residency, Opp: SBI Pithapuram Colony, Visakhapatnam, Cell No.7702218999

(c) eenadu

నర్సీపట్నం
• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

పనులు ప్రారంభిస్తున్న నాయకులు

సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

గొలుగొండ, న్యూస్‌టుడే: ఏటిగైరంపేట శివారు వెంకటాపురం నుంచి తలుపులమ్మ తల్లి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణానికి సభాపతి అయ్యన్నపాత్రుడు రూ.6 లక్షలు మంజూరు చేయించారు. కూటమి నాయకులు గురువారం కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఆడి1: 100 డేస్ లవ్ స్టోరీ, ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్, స్కై, అమరావతికి ఆహ్వానం, ఆడి2: యుఫోరియా, ఆడి3: ఫంకీ, ఆడి4: ఓ రోమియో, క్రైం 101. చోడవరం: సాయిలక్ష్మి: బరాబర్ ప్రేమిస్తా, శ్రీసాయిలక్ష్మి: యుఫోరియా, పూర్ణ: మన శంకర వరప్రసాద్ గారు

శ్రమదానంతో గుంతలు పూడ్చివేత

గొలుగొండ, న్యూస్‌టుడే: నర్సీపట్నం-గొలుగొండ మధ్య నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిలో జోగుంపేట కూడలి వద్ద ఏర్పడిన గుంతలు ద్విచక్ర వాహనచోదకులకు ప్రమాదకరంగా మారాయి. ర.భ.శా. అధికారులకు ఫిర్యాదు చేసినా ఏడాదిగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అప్పారావు, గంగాధర్, ప్రసాదు శ్రమదానంతో గోతులు పూడ్చారు.

సుజల స్రవంతి పూర్తయితే సస్యశ్యామలం

చోడవరం, న్యూస్‌టుడే: బాబూ జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు వస్తేనే చోడవరంతోపాటు జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీటి స్థిరీకరణ జరిగి సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యే రాజు జలవనరుల శాఖ పద్దుపై జరిగిన చర్చలో గురువారం ఆయన మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సుజల స్రవంతి ప్రాజెక్టుకు అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, ఈ ప్రాజెక్టు రాకతో వ్యవసాయ హబ్‌గా మారతాయని ఆయన అన్నారు. 2017లో సీఎంగా చంద్రబాబు చోడవరంలో శిలాఫలకం వేసి భూసేకరణకు చొరవ తీసుకున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

అభివృద్ధి పనులకు రూ. 30 లక్షల మంజూరు

రహదారి నిర్మాణ పనులు ప్రారంభించిన రాజేష్

మాకవరపాలెం, న్యూస్‌టుడే: గ్రామాల్లో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ రాజేష్ అన్నారు. పల్లె పండగ-2లో భాగంగా గురువారం స్థానిక శ్రీకృష్ణ కాలనీలో రూ. 30 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాజేష్ భూమిపూజ చేశారు. సర్పంచి శిరీష, రాము నాయుడు, జోగిపాత్రుడు, నాని, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

నిర్వహణ గాలికి.. నీటి పథకాలు మూలకి

ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు

రావికమతం, న్యూస్‌టుడే: మండలంలోని పిల్లవానిపాలెం, గంపవానిపాలెం గ్రామాల్లోని ఎన్టీఆర్ సుజల స్రవంతి నీటి పథకాలు నిర్వహణ కొరవడి నిరుపయోగంగా మారాయి. ఈరెండు గ్రామాల్లోని తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు.

★ గంపవానిపాలెం జనాభా 2,750 వరకు ఉండగా, గుడివాడ శివారు పిల్లవానిపాలెం జనాభా 1,625 వరకు ఉంటుంది. అక్కడి ప్రజలకు శుద్ధజలాలను అందించడానికి 2014-19 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరిట పథకాలను ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మించారు. శుద్ధజలాన్ని అందించేందుకు మినీ వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలన్నీ సరఫరా చేశారు. స్థానికులకు ఉచితంగా శుద్ధజలాలను వీటి నిర్వహణను గ్రామపంచాయతీలకు అప్పగించారు.

పిల్లవానిపాలెంలో వృథాగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం

★ తొలినాళ్లలో ఇవి బాగానే పనిచేశాయి. సుజల స్రవంతి ప్లాంట్లు వద్ద వాటర్‌మెన్‌ను పెట్టి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు తాగునీటిని ఉచితంగానే అందించేవారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శుద్ధ జలప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. నిర్వహణను పంచాయతీలు గాలికి వదిలేశాయి. దీంతో రూ. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పథకాలు వృథాగా పడి ఉన్నాయి.

★ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రజలకు తాగునీటిని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. కూటమి ప్రభుత్వం శుద్ధజల ప్లాంట్లు వినియోగంలోకి వినియోగంలోకి తేవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. జల్‌జీవన్ పథకం ద్వారా కొత్త ట్యాంకులు నిర్మించి ఇంటింటా తాగునీటిని సరఫరా చేస్తున్నందుకు తాగునీటికి ఇబ్బంది లేదని ఆర్‌డబ్ల్యూఎస్ మండల ఏఈ భగవంత్‌రావు తెలిపారు.

చేతిపంపుల మరమ్మతులకు క్రాష్

బోర్లు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మండల వ్యాప్తంగా పనులు ప్రారంభించారు. నిరుపయోగంగా ఉన్న చేతి పంపులను, రక్షిత తాగునీటి పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేతిపంపులే కీలకం కావడంతో వీటిని మెరుగుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సామగ్రికి మండల పరిషత్తు నిధులు

క్రాష్ కార్యక్రమం కింద బోర్ల మరమ్మతులకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు మండల పరిషత్తు నిధులు కేటాయించారు. ఇటీవల మండల పరిషత్తులకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో అందులో కొంతభాగం తాగునీటి అవసరాలకు కేటాయించారు. మండలంలో సుమారుగా 1040 చేతిబోర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

వేసవిని దృష్టిలో ఉంచుకొని...

తాగునీటికి ఎద్దడి రాకుండా క్రాష్ ప్రోగ్రాం ద్వారా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో 45 రోజుల ప్రణాళికలో బోర్లు మరమ్మతులు చేశాం. – నాగమల్లేశ్వరి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారిణి, మాడుగుల

డ్రోన్ నిఘాకు చిక్కిన మందుబాబులు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు గ్రామీణ పోలీసులు గురువారం సాయంత్రం డ్రోన్ కెమెరాను వినియోగించారు. నెల్లిమెట్ల నుంచి బుచ్చంపేట వెళ్లే మార్గంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ఐదుగుర్ని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. గ్రామీణ సీఐ రేవతమ్మ, ఎస్సై రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

నర్సీపట్నం/అర్బన్, న్యూస్‌టుడే: సబ్ స్టేషన్ నిర్వహణ పనుల నిమిత్తం శుక్రవారం నర్సీపట్నం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శారదానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, మెయిన్ రోడ్డు, పెదబొడ్డేపల్లి, సుబ్బారాయుడుపాలెం, చెట్లుపల్లి, ధర్మసాగరం ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

కె.కోటపాడు : విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా కె.కోటపాడులో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిలిపివేయనున్నట్లు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలన్నారు.

దద్దుగులలో అగ్నిప్రమాదం

నాతవరం, న్యూస్‌టుడే: సరుగుడు పంచాయతీ దద్దుగుల గ్రామంలో గురువారం గ్యాస్ లీకుతో అగ్నిప్రమాదం సంభవించింది. గొల్లపల్లి ఆనందరావు, దేముడుకు చెందిన రెండు ఇళ్లు, ఊబయ్యకు చెందిన వ్యయసాయ పాకలు దగ్ధమయ్యాయని ఎస్సై తారకేశ్వరరావు చెప్పారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది శకటంతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

డెయిరీ పశువులకు బీమా

మాడుగుల, న్యూస్‌టుడే: విశాఖడెయిరీ తరపున పాల సంఘం సభ్య రైతులకు చెందిన 120 పశువులకు డెయిరీ ఆర్థిక సాయంతో బీమా చేసినట్లు కార్యదర్శి గండి జోగినాయుడు తెలిపారు. పశువులకు ఎటువంటి నష్టం వాటిల్లినా ఆర్థికంగా డెయిరీ ఆదుకుంటుందన్నారు.

పలువురు వీఆర్వోల బదిలీ

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: మండలంలోని పలువురు వీఆర్వోలు బదిలీ అయ్యారు. పోలేపల్లి వీఆర్వో తరుణ్‌కుమార్, పెదమదిన, రాజాం ఆర్.శివరాంపురం గున్నెంపూడికి చెందిన వీఆర్వోలు నందిని, అఖిల్, తులసీ, రవితేజ గ్రేడ్-1గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. వీరిస్థానంలో నాగప్సారావు, సుంకర రమణ, ప్రసాద్, సోమిరెడ్డి రమణ, కృష్ణ నియమితులయ్యారు. బదిలీ అయినవారు గురువారం రిలీవయ్యారు. తహసీల్దారు లక్ష్మి, డిప్యూటీ తహసీల్దారు శ్రీరామ్మూర్తి తదితరులు వారిని సన్మానించారు.

మానసిక రోగులకు ఉచితంగా మందులు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: మానసిక ఆరోగ్య కార్యక్రమం అమలులో భాగంగా పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ వైద్యబృందం గురువారం వడ్డాది పీహెచ్‌సీని సందర్శించింది. సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ రమణ, డాక్టరు పడాల్ ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించారు. రోగులకు అందిస్తున్న మందులు, వైద్యపరీక్షలు, మానసిక రోగుల ఓపీ వివరాలను తెలుసుకున్నారు. జిల్లాలలో ప్రభుత్వ ఆసుపత్రులలో మానసిక రోగులకు ఉచితంగా కౌన్సిలింగ్, మందులు సదుపాయం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

తప్పుడు రిజిస్ట్రేషన్‌పై చర్యలేవీ?

నాతవరం : లింగంపేటలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి ఆక్రమించారని తెదేపా నాయకుడు దేవాడ దొర ఆరోపించారు. గ్రామ కంఠం స్థలంలో పంచాయతీ భవన నిర్మాణానికి సభాపతి అయ్యన్నపాత్రుడు రూ.20 లక్షలు మంజూరు చేయించారన్నారు. తాండవ జలాశయ కమిటీ ఛైర్మన్ కరక సత్యనారాయణ గతేడాది డిసెంబరులో శంకుస్థాపన చేయగా, ఆక్రమణదారుడు తప్పుడు సర్వేనంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కంచె ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.

సూర్యఘర్‌పై అవగాహన

రావికమతం, న్యూస్‌టుడే: గొంప, గుడ్డిప గ్రామాల్లో గురువారం స్మార్ట్‌మీటర్లు, ఎంపీ సూర్యఘర్ సోలార్ పథకాలపై విద్యుత్తుశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటిపై పీఎం సౌరఫలకాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఏఈ శ్రీనివాసరావు, శాఖాధికారులు పాల్గొన్నారు.

కొత్త వంగడాలు ఇవ్వాలి

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: అపరాలు సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు కొత్త వంగడాలను ఉచితంగా అందజేయాలని జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ సూచించారు. ధర్మసాగరంలో అపరాల సాగుపై గురువారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటైంది. పోషక విలువలు అధికంగా ఉన్న అపరాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందన్నారు. వీటిని నేరుగా గ్రామాల్లో అందజేస్తే ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజకుమార్ మాట్లాడుతూ వ్యవసాయ సిబ్బంది సూచనలు పాటిస్తూ సాగుచేస్తే ఎకరాకు ఒకటి, రెండు క్వింటాళ్ల అధిక దిగుబడి సాధించవచ్చని సూచించారు. ఏడీఏ శ్రీదేవి, ఏవో విజయ్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ

ప్రహరీలకు పైసలొస్తున్నాయ్

రోలుగుంట, న్యూస్‌టుడే: సర్వశిక్ష అభియాన్ ద్వారా నిర్మిస్తున్న ప్రహరీలకు ఎట్టకేలకు నిధులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిధుల విడుదల కావడానికి ఉన్న ఆంక్షలు తొలగిపోవడంతో వీటికి మార్గం సుగమమైంది. దీంతో గత ఆరు నెలలుగా నిలిచిపోయిన నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. మండలానికి సంబంధించి రోలుగుంట జూనియర్ కాలేజీ, కొంతలం శివారు పాపంపేట, గంగవరం తదితర 11 విద్యాలయాలకు సుమారు రూ.89లక్షలతో ప్రహరీలను మంజూరుచేసి శ్రీకారం చుట్టారు. మధ్యలో నిధుల విడుదలకు సాంకేతికంగా ఏర్పడిన కారణాలతో విడుదలకు జాప్యమైంది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇందుకు సంబంధించిన ఆంక్షలు ఇటీవలే తొలగిపోవడంతో గుత్తేదారులు వీటి నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నామని ఏఈ సత్యనారాయణ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. కొంతకాలంగా నిలిచిపోయిన నిధులకు చెందిన బిల్లులను అప్‌లోడ్ చేస్తున్నామన్నారు.

రోలుగుంట కాలేజీలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నాతవరం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతున్నట్లు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజాన వీర సూర్యచంద్ర చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ, విద్యుత్తు సమస్యలతోపాటు అభివృద్ధి పనులు చేపట్టాలని పలువురు వినతులు అందజేశారు.

జనసేన కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్న సూర్యచంద్ర

బూడిద తెగులు నివారణ చర్యలు

గొలుగొండ, న్యూస్‌టుడే: వరి కోతల అనంతరం అపరాలు సాగు చేస్తున్న పొలాల్లో బూడిద తెగులు అధికంగా ఉన్నట్లు గుర్తించామని కొండెంపూడి కేవీకే శాస్త్రవేత్త రాజకుమార్ చెప్పారు. గుండుపాల కొత్తూరులో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పెసర, మినుము పంటలను పరిశీలించారు. బూడిద తెగులు నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచించారు. వ్యవసాయ అధికారులు సూచించిన మందులు కాకుండా వ్యాపారులు ఇచ్చేవి వాడితే పంటలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందన్నారు. డివిజనల్ వ్యవసాయ సంచాలకురాలు శ్రీదేవి, వ్యవసాయాధికారిణి సుధారాణి పాల్గొన్నారు.

గుండుపాల కొత్తూరులో పొలంబడి నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు

విద్యార్థుల్లో సత్ప్రవర్తన అవసరం

చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సత్ప్రవర్తన అవసరమని ప్రిన్సిపల్ కిరణ్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లల చదువు, ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు. వైస్ ప్రిన్సిపల్ సత్యవతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో స్థిరపడి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాల్యాద్రి, పిచ్చమ్మ, నారాయణమూర్తి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

అసంపూర్తి పనులకు నిధుల మంజూరు

దేవరాపల్లి, మాడుగుల, న్యూస్‌టుడే : మాడుగుల నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన మూడు రోడ్లు, రెండు సామాజిక భవన నిర్మాణ పనులు పూర్తిచేయడానికి కూటమి ప్రభుత్వం రూ.2.65 కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సిఫార్సు మేరకు ప్రధానమంత్రి క్షేత్ర కల్యాణ యోజన (పీఎంకెకెకెవై) ద్వారా ఈ నిధుల్ని మంజూరు చేస్తూ కలెక్టరు విజయకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎం.అలమండలో అసంపూర్తిగా ఉన్న సామాజిక భవనం

★ చీడికాడ మండలం వింటిపాలెం-దిబ్బపాలెం రోడ్డుకి రూ.90 లక్షలు, వంటర్లపాలెం-అప్పలరాజపురం రోడ్డుకి రూ. 80 లక్షలు, కె.కోటపాడు మండలం సూదివలస-పాతవలస రోడ్డు పూర్తి చేయడానికి రూ.65 లక్షలు కేటాయించారు. ఎం.అలమండలో తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా నిలిచి పోయిన సామాజిక భవన నిర్మాణ పనుల్ని పూర్తి చేయడానికి రూ.15 లక్షలు మంజూరు చేయగా, ఇదే మండలం పెదనందిపల్లి శివారు నారాయణపురంలోని సామాజిక భవననిర్మాణ పనుల్ని పూర్తిచేయడానికి రూ.15 లక్షలు మంజూరయ్యాయి.

ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు :

కూటమి పాలనలో ప్రజలకు సురక్షిత పాలన అందిస్తాం. నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులకు ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు చేస్తా. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు నా సిఫార్సు మేరకు కొన్ని పనులు పూర్తి చేయడానికి కలెక్టరు నిధులు మంజూరు చేయడం హర్షనీయం

– బండారు సత్యనారాయణమూర్తి, మాడుగుల ఎమ్మెల్యే

ఘనంగా భూలోకమ్మ పండగ

రావికమతం, న్యూస్‌టుడే: తట్టబంద శివారు ఎల్.ఎన్.పురంలో గురువారం గ్రామదేవత భూలోకమ్మతల్లి పండగ ఘనంగా జరిగింది. ఎల్.ఎన్.పురం, పరిసర గ్రామాల్లోని మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తట్టబంద సర్పంచి గోకివాడ రమణ దంపతులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

మాకవరపాలెం, న్యూస్‌టుడే: కొండల అగ్రహారం గ్రామదేవత నల్లమారెమ్మ తల్లి పండగ గురువారం ఘనంగా జరిగింది. తెల్లవారుజామున ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నాయకులు వెంకటరమణ, రమణ, వెంకటరాజు, గాజువాక అమరావతి ట్రావెల్స్ ప్రతినిధులు పెద్దా, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

నేటినుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

చీడికాడ: చీడికాడలోని శివాలయంలో గౌరీ పరమేశ్వరుల 26వ శివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా ఇక్కడ శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం గౌరీపరమేశ్వరుల పెళ్లిరాటతో ఉత్సవానికి శ్రీకారం చుట్టనున్నాను. 14న స్వామివారి ఊరేగింపు, 15న శివరాత్రి సందర్భంగా అన్న సమారాధన, రుద్రాభిషేకం, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు గరిమెళ్ల ఈశ్వరశర్మ పేర్కొన్నారు.

పి.భీమవరం రోడ్డుకు ఎర్రన్నాయుడు పేరు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: మండలంలోని పి.భీమవరం గ్రామానికి వెళ్లే రోడ్డులో ముఖ ద్వారం ఏర్పాటు చేశారు. మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడి పేరుతో స్వాగత ద్వారాన్ని నిర్మించారు. గ్రామానికి చెందిన వీఆర్వోల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామ్మూర్తి సొంత నిధులతో దీన్ని ఏర్పాటు చేయించారు. గతంలో ఈ గ్రామానికి సరైన రహదారి సదుపాయం ఉండేది కాదు. మట్టి రోడ్డుపైనే రాకపోకలు సాగించేవారు. కేంద్రమంత్రిగా ఎర్రన్నాయుడు ఉన్న సమయంలో స్వయంగా ఎర్రన్నాయుడు వచ్చి రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. దీంతో కృతజ్ఞతగా పి.భీమవరం రోడ్డుకు ఇపుడు ఎర్రన్నాయుడు మార్గంగా నామకరణం చేసి స్వాగత ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పి.భీమవరం రోడ్డులో ఏర్పాటు చేసిన ముఖద్వారం

16నుంచి ఆధార్ శిబిరాలు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఈనెల 16 నుంచి 20 వరకు ఉచిత ఆధార్ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో అప్పారావు తెలిపారు. ఈ శిబిరాలు కేజేపురం, కింతలి మల్లాపురం, మాడుగుల సచివాలయం-3లో తేదీల వారీగా శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కొత్త చింతపండు వచ్చేసింది

చీడికాడ, న్యూస్‌టుడే: చీడికాడ మండలం కోనాంలో గురువారం జరిగిన గిరిజన వారపు సంతకు కొత్త చింతపండు వచ్చింది. సీజన్ ప్రారంభం కావడంతో ఈవారం కొత్త చింతపండు తక్కువ మొత్తంలో వచ్చింది. వచ్చిన కొద్దిపాటి సరకును ఉదయాన్నే విక్రయించారు. శివరాత్రి తర్వాత చింతపండు దిగుబడి పెరుగుతుందని, అప్పటినుంచి విక్రయాలు జోరందుకునే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. కోనాం సంతలో చీడికాడ, పాడేరు, హుకుంపేట, అనంతగిరి మండలాల మన్యం ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలోని రైతులంతా చింతపండును విక్రయిస్తుంటారు.

కదం తొక్కిన కార్మికులు

రావికమతంలో తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా

నర్సీపట్నం అర్బన్, దేవరాపల్లి, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్న డిమాండుతో కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె విజయవంతమైంది. నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ★ దేవరాపల్లి తహసీల్దారు కార్యాలయం నుంచి నాలుగురోడ్ల ప్రధాన కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం మానవ హారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఎర్రజెండాలతో గళమెత్తారు.

నర్సీపట్నంలో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల నినాదాలు

రావికమతం: సీఐటీయూ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మండలంలోని స్కీం వర్కర్ల ఆందోళనలు నిర్వహించారు. సీఐటీయూ మండల కన్వీనర్ వజ్రపు సత్యవతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు గోవిందరావు పాల్గొన్నారు.

దేవరాపల్లిలో కార్మికుల ర్యాలీ

దొండపూడి వద్ద గోతులు పూడ్చండి

రావికమతం, న్యూస్‌టుడే: దొండపూడిలో బి.ఎన్ రోడ్డులోని భారీ గుంతలను వెంటనే పూడ్చి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని సీపీఎం నాయకులు కోరారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు తదితరులు బుధవారం దొండపూడి వద్ద భారీ గోతులను పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు పోతురాజుబాబు జాతరకు కల్యాణపులోవ వెళ్లడానికి మీదుగా బి.ఎన్ రోడ్డు గుండా ప్రయాణించాల్సి ఉంది. వాహనాలతో వచ్చే టప్పుడు గోతులు దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వెంటనే గోతులను పూడ్చించాలని అధికారులను కోరారు.

దొండపూడి వద్ద గొయ్యిని చూపిస్తున్న సీపీఎం నాయకులు

విద్యా దానంతో అక్షర జ్ఞానం పెంచండి

దేవరాపల్లి, న్యూస్‌టుడే : చదువుకున్న ప్రతి మహిళ నిరక్షరాసురాలైన మహిళకు విద్యాదానం చేయాలని ఎంపీడీఓ సువర్ణరాజు పేర్కొన్నారు. తద్వారా సమాజంలో అక్షర జ్ఞానాన్ని పెంపొందించాలన్నారు. మండలంలోని కాశీపురంలో గురువారం సాయంత్రం జరిగిన అక్షరాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాల్లోని అంశాలను ఎంత వరకు ఆకలింపు చేసుకున్నారనే దాన్ని తెలుసుకున్నారు. వెలుగు ఏపీఎం ప్రభాకరరావు, స్వచ్ఛాంధ్ర సమన్వయకర్త త్రినాథ్, వెలుగు సీఆర్పీ పైడిబాబు తదితరులున్నారు.

మహిళలతో మాట్లాడుతున్న ఎంపీడీఓ సువర్ణరాజు తదితరులు

అక్షరాంధ్ర విజయవంతానికి కృషి

రోలుగుంట, న్యూస్‌టుడే: ప్రభుత్వం శ్రీకారం చుట్టిన అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయడానికి సహకరించాలని ఎంపీడీఓ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన రోలుగుంట, కొవ్వూరులలోని వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 400 మంది వలంటీర్లకు ఇప్పటికే అవసరమైన సామగ్రిని అందజేశామని, విధిగా అనుసరించి అక్షరాస్యతను పెంపొందించేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు.

రోలుగుంటలో సమావేశమైన ఎంపీడీఓ నాగేశ్వరరావు

దారమఠంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

గొలుగొండ: దారమఠంలో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎటువంటి అపశ్రుతి జరగకుండా చూడాలని డీఎస్పీ శ్రీనివాసరావు తమ సిబ్బందికి సూచించారు. గురువారం దారమల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, జలపాతాల వద్ద చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎస్సై రామారావుకు సూచించారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

గొలుగొండ, న్యూస్‌టుడే: లింగంపేట వద్ద ఐదు రోజులు కిందట తాగునీటి సరఫరా పైపులైను దెబ్బతినడంతో పొక్లెయిన్‌తో గొయ్యి తవ్వారు. పని పూర్తయినా గోతిని పూడ్చకుండా వదిలేయడంతో రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు.
– వెంకటరమణ, స్థానికుడు,
✔: సమస్య మా దృష్టికి వచ్చింది. గొయ్యిని పూడ్చేందుకు వెంటనే చర్యలు చేపడతాం.
– రాహుల్, జేఈ, ఆర్‌డబ్ల్యూఎస్

చోడవరం, న్యూస్‌టుడే: పట్టణంలో ప్రధాన రహదారి ఆనుకుని కాలువల నిర్మాణానికి తవ్వకం చేసి వదిలేశారు. ఇబ్బంది పడుతున్నాం. – శ్రీనివాస్, స్థానికుడు, ✔: కాలువల నిర్మాణ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాం. – కె.శ్రీనివాసరావు, కార్యదర్శి, చోడవరం

రావికమతం, న్యూస్‌టుడే: రావికమతం- కింతలి (ఆర్.కె) రోడ్డులో గుమ్మళ్లపాడు పారమ్మ చెరువు దగ్గర రోడ్డు పక్కన కల్వర్టుకు భారీ రంధ్రం పడింది. తాటిచెక్కలు పెట్టి, కర్రకు ఎర్రటి వస్త్రాన్ని హెచ్చరికగా కట్టారు. ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలి. – కె. సత్యారావు, చినపాచిల. ✔: కొండ గెడ్డపై పైపు కల్వర్టు దెబ్బతినడంతో రంధ్రం ఏర్పడింది. మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – సాయి శ్రీనివాస్, జేఈ, ఆర్ అండ్ బీ, వి.మాడుగుల సెక్షన్

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ స్క్రీన్-1: ఫంకీ
స్క్రీన్-2: మన శంకర వరప్రసాద్ గారు

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పరవాడ, న్యూస్‌టుడే: మేజరు పంచాయతీ పరవాడ, భరణికం, ఎస్టీబీఎల్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ పి.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా ఆయా సమయాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: 95వవార్డు వరలక్ష్మీనగర్ శివారు స్వీపర్సు కాలనీ గెడ్డలో చెత్త పేరుకుపోయి దోమల బెడద వెంటాడుతోంది. -లక్ష్మీదేవి, రమణమ్మ, స్థానికులు ✓: వెంటనే పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. -అప్పలనాయుడు, ఏఎంహెచ్‌వో

‘ఫార్మర్ రిజిస్ట్రీ’తో అన్నదాతకు బాసట..

వ్యవసాయ పథకాలు పొందాలంటే ఇది తప్పనిసరి

పరవాడ, న్యూస్‌టుడే: రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ చేపడుతోంది. ఇందులో భాగంగా అసైన్డ్ పొలాలు మినహా సాగు భూమి ఉన్న అన్నదాతలకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్నారు. ‘పీఎం కిసాన్’తో పాటు భవిష్యత్తులో వివిధ వ్యవసాయ పథకాల అమలుకు ఇది తప్పనిసరి కానుంది. నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాల్లోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా వ్యవసాయ పథకాలు పొందాలంటే తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

పరవాడ వ్యవసాయ కార్యాలయంలో రైతు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న అధికారులు

నియోజకవర్గంలో మండలాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు

మండలం	లక్ష్యం	నమోదులు	జరగాల్సినవి
పెందుర్తి	3338	2609	729
పరవాడ	7500	5508	1992
సబ్బవరం	8055	5959	2096
మొత్తం	18893	14076	4817

■ ప్రయోజనాలేమిటంటే..: పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పెట్టుబడి సాయం, రాయితీపై ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు పంటల బీమా, పంట దిగుబడుల విక్రయాలతో పాటు అవసరమైన పంట రుణాలు పొందడానికి ఈ సంఖ్య తప్పనిసరి కానుంది. అతివృష్టి, అనావృష్టి సమయంలో పంటలు దెబ్బతినడం వల్ల పరిహారం పొందాలన్నా.. పంటల బీమా కోసం ఇది చాలా ముఖ్యం. ఈనెల 28వ తేదీలోగా రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

■ ఎలా నమోదు చేసుకోవాలంటే..: గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు, మండల వ్యవసాయ కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. ఆధార్ కార్డు నంబరు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ అనుసంధాన చరవాణి సంఖ్య తీసుకుని పైకార్యాలయాలకు వెళితే నమోదు చేస్తారు. అనంతరం రైతులకు 11 అంకెల గుర్తింపు సంఖ్య వస్తుంది.

ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే రైతులంతా ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో దీన్ని ప్రామాణికంగా తీసుకుని పథకాలు అమలు చేస్తారు. సకాలంలో నమోదు చేసుకుంటే పీఎం కిసాన్ నిధులు పొందగలరు. ఇప్పటికే ఆ పథకం కింద నగదు జమవుతున్న వారికి ఫార్మర్ విశిష్ట గుర్తింపు సంఖ్య లేకుంటే భవిష్యత్తులో సంబంధిత నిధులు జమ కావు. వీరంతా ఫార్మర్ రిజిస్ట్రీ విధిగా చేయించుకోవాలి. -ఎం.రమాదేవి, మండల వ్యవసాయాధికారిణి, పరవాడ

లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ ఆందోళన



లంకెలపాలెంలో ఆందోళన చేస్తున్న కార్మికులు

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం లంకెలపాలెంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల హక్కులు అణిచివేయడానికి తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలన్నారు. కార్మికుల పని గంటలు పెంచే ప్రణాళికలు చేయడం దుర్మార్గమన్నారు. కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఐటీయూ ప్రతినిధులు మల్లేశ్వరరావు, దేవకిశోర్, లక్ష్మణరావు, కృష్ణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు

పరవాడ, న్యూస్‌టుడే: తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, వీవోఏలు, తదితరులు ఆందోళన చేపట్టారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఒప్పంద కార్మికులను పర్మినెంట్ చేయాలని, ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలని, అంగన్‌వాడీ, ఆశా, వెలుగు సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనం రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలుత మండల పరిషత్తు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం, రమణి, దేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పరవాడలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల ర్యాలీ

సబ్బవరం, న్యూస్‌టుడే: కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చూస్తూ సీఐటీయూ సబ్బవరం శాఖ ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాల నేతలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. వీరంతా గురువారం సబ్బవరం దుర్గమాంబ ఆలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ అప్పారావుకు వినతిపత్రం సమర్పించారు.

సబ్బవరంలో నిరసన ప్రదర్శన

ప్రసూతి విభాగానికి ఇద్దరు ప్రొఫెసర్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ ప్రసూతి విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లను నియమిస్తూ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్.చంద్రప్రభ, తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.గీతా వందనను కేజీహెచ్ ప్రసూతి విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో రెండు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ వాణి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి ఆయా ప్రొఫెసర్ పోస్టుల్లో ఇన్‌ఛార్జిలుగా కొనసాగుతున్నారు. వీరి స్థానంలో ఈ ఇద్దరినీ నియమించారు.

నేటి నుంచి ‘జీవీపీ’లో జాతీయ సదస్సు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: రుషికొండ గాయత్రీ విద్యా పరిషత్ (జీవీపీ) డిగ్రీ అండ్ పీజీ కోర్సుల కళాశాల మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ విద్యావిధానం 2020, వికసిత్ భారత్-2047 దిశగా ప్రయాణం-సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై స్థానిక సెంట్రల్ ఆడిటోరియంలో శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.రజని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి ఈ సదస్సును ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం అమలు, సాంకేతిక ఆధారిత బోధన, సమగ్ర మూల్యాంకనం వంటి అంశాలపై దేశంలోని పలువురు ప్రముఖ విద్యావేత్తలు చర్చిస్తారన్నారు.

తెదేపా శిక్షణ తరగతులకు హాజరు

పెందుర్తి, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ శిక్షణ తరగతులకు పెందుర్తి మండల తెదేపా అధ్యక్షుడు కునిగంటి కనకరాజు హాజరయ్యారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో వివిధ అంశాలపై సూచనలు, సలహాలు అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన పేర్కొన్నారు.

గ్రామ రెవెన్యూ సహాయకుల వినతి

సబ్బవరం, న్యూస్‌టుడే: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని సబ్బవరం మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు నీటిపల్లి గంగాధరరావు కోరారు. తక్షణమే పేస్కేలు అమలు చేయాలని, ఉద్యోగోన్నతులు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఈనెల 18వ తేదీ నుంచి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఈ మేరకు సబ్బవరం డిప్యూటీ తహసీల్దార్ అప్పారావుకు వినతి పత్రం అందించారు.

14న వినాయక వార్షికోత్సవం

గాజువాక, న్యూస్‌టుడే: కైలాసనగర్‌లోని వరసిద్ధి వినాయక ఆలయంలో ఈనెల 14న ద్వితీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కర్రి జగన్మోహనరావు, ఛైర్మన్ భాష్యం త్రినాథ్, ధనరాజు, సాంబమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఆరోజు ఉదయం స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, పుస్తక పూజ, మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

వైభవంగా రాటోత్సవం

నాయుడుతోట (వేపగుంట), న్యూస్‌టుడే: నాయుడుతోట సమీప రవినగర్ శేషాద్రి శిఖరంపై గల కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పందిరి రాట వేడుకలు, పూజలు గురువారం ఘనంగా జరిగాయి. అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల కరపత్రాలను స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. వేంకటేశ్వర భక్త బృందం, కోలాటం బృందాల సభ్యులు పాల్గొన్నారు.

పూజల్లో పాల్గొన్న అర్చకులు, భక్తులు

కనకదుర్గమ్మకు నీరాజనం

సబ్బవరం, న్యూస్‌టుడే: మండలంలోని పైడివాడ అగ్రహారం గ్రామదేవత కనకదుర్గమ్మ పండగ గురువారం వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పంచకర్ల వెంకటేశ్వరరావు తదితర నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆళ్లరెడ్డి దుర్గినాయుడు, ఇందల వెంకటరమణ, సాలాపు వెంకటేశ్వరరావు, బలిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దుర్గమాంబ పండగ

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం కలపాక పంచాయతీ పెద్దస్వయంభూవరంలో గురువారం శ్రీదుర్గమాంబ అమ్మవారి పండగ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేశారు. సాయంత్రం అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామంలో సందడే సందడి

దేవాడ(పరవాడ), న్యూస్‌టుడే: దేవాడ గ్రామంలో శ్రీకొత్తమాంబ, దేశపాత్రునిపాలెంలో ముత్యాలమ్మతల్లి, ఈ.బోనంగి పరిధి బొడ్డుపువానిపాలెం కాలనీలో శ్రీమరిడిమాంబ అమ్మవారి పండగలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నాయకులు, ఆలయకమిటీ ప్రతినిధులు ప్రత్యేకపూజలు చేశారు. నిర్వాహకులు ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం అనుపోత్సవం నిర్వహించారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామపెద్దలు పాల్గొన్నారు.

ముత్యాలమ్మతల్లి

శ్రీకొత్తమాంబ

15న మహా శివరాత్రి ప్రత్యేక పూజలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: ఈ నెల 15వ తేదీన మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చినముషిడివాడ శ్రమశక్తినగర్ పోర్టు కాలనీలోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆ రోజు వేకువజామున 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సంకీర్తనార్చన చేపడతారని తెలిపారు. రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని వివరించారు. భక్తులు ఆయా పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

పరవాడ, తానాంలలో..

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ పైడిమాంబ, తానాం పరదేశిమాంబ అమ్మవార్ల తొలిమేటలు వేడుకలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఘటాలను మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈ నెల 24వ తేదీన అమ్మవారి పండగ, ఆరోజు సాయంత్రం అనుపోత్సవం ఉంటుందని గ్రామపెద్దలు, నిర్వాహకులు తెలిపారు.

రూ.10లక్షలతో మహిళా మండలి భవనానికి మరమ్మతులు

కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శానాపతి వసంత తదితరులు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పరిధి సుజాతనగర్ కాలనీలోని మహిళా మండలి భవనాన్ని రూ.10లక్షల జీవీఎంసీ నిధులతో మరమ్మతులు చేయించనున్నట్లు వార్డు కార్పొరేటర్, స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత తెలిపారు. ఈ మేరకు గురువారం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా మండలి ప్రతినిధులు గౌహర్ కమల్ బాషా, హైమావతి, ఉషారాణి, ఇతర సభ్యులు కార్పొరేటర్ దంపతులను సత్కరించారు.

శక్తి యాప్‌తో మహిళలకు భద్రత

పెందుర్తి, న్యూస్‌టుడే: సమాజంలో ప్రతి ఒక్కరు పోలీసు శక్తి యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించడం ద్వారా భద్రతను మరింత పెంచుకోవచ్చని పెందుర్తి ఎస్ఐ పి.లక్ష్మి సూచించారు. పెందుర్తిలోని అమృత నర్సింగ్ కళాశాలలో గురువారం శక్తి యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులకు యాప్ వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

నర్సింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో ఎస్ఐ లక్ష్మి

అధిక వడ్డీలకు ఆశ పడి మోసపోవద్దు

మాట్లాడుతున్న ఎస్.ఐ. సతీశ్‌కుమార్

జె(త్రి)పోతులపాలెం(వేపగుంట), న్యూస్‌టుడే: గుర్తుతెలియని వ్యక్తులు వేసే ప్రయివేటు చీటీ పాటల్లో పాల్గొనవద్దని, ఎక్కువ వడ్డీ ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎస్.ఐ. సతీశ్‌కుమార్ సూచించారు. ఈ మేరకు జెర్రిపోతులపాలెం ప్రభుత్వ మద్యం డిపో వద్ద గురువారం హమాలీలకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరో చెప్పారని అనధికార వ్యక్తులను నమ్మి డబ్బులు డిపాజిట్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందన్నారు.

వేపగుంట-పినగాడి రహదారి పనుల పరిశీలన

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట-పినగాడి రహదారి విస్తరణ పనులను 95వవార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు గురువారం పరిశీలించారు. ఈ వార్డు పరిధిలో పనుల స్థితిగతులు తెలుసుకుని గుత్తేదారుకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీవాసులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ ముమ్మన దేముడు

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న హెచ్ఎం ప్రమీల, ఉపాధ్యాయ సిబ్బంది

పరవాడ, న్యూస్‌టుడే: బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఇస్రాపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని జి.ప్రమీల అన్నారు. ఈమేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను గురువారం పాఠశాల వద్ద ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ఊరు బడిని కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ బడుల్లో మంచి వసతులున్నాయని, అర్హత గత ఉపాధ్యాయులతో బోధన జరుగుతోందన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ రిజ్వాన్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు పాదపూజ

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ విశాఖ ఇంజినీరింగు కళాశాల ప్రాంగణంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ‘యోగ వేదాంత సమితి’ ఆధ్వర్యంలో గురువారం తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రదీప్‌వర్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి.ప్రసాద్, ఏవో సుబ్బరాజు, ఓఎస్డీ గాయత్రిరామ్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

సబ్బవరం, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులన్నింటినీ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని అనకాపల్లి జిల్లా డ్వామా పీడీ ఆర్.పూర్ణిమాదేవి అన్నారు. సబ్బవరం మండల కార్యాలయంలో ఉపాధి అధికారులు, సిబ్బందితో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పథకం కింద జిల్లాలో చేపట్టిన రహదారులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. మార్చి 31 తరువాత వీబీజీరాంజీ పథకం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎంపీడీవో పి.పద్మజ, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఎం వసంతరావు, పీఆర్ ఏఈ హరిణి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డ్వామా పీడీ పూర్ణిమాదేవి

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

సబ్బవరం న్యూస్‌టుడే: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూడడానికి బయలుదేరిన కుమార్తె రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆ వివరాలిలా.. అనకాపల్లికి చెందిన మళ్ల మాధురి.. విశాఖలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు గురువారం మధ్యాహ్నం భర్త, కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సబ్బవరం తహసీల్దారు కార్యాలయ సమీపంలో ఓ కుక్క అడ్డం రావడంతో బైకు అదుపు తప్పి మాధురి బండి పైనుంచి జారి పడింది. తల వెనుక తీవ్ర గాయం కావడంతో ఆమెకు తొలుత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, తర్వాత అనకాపల్లి ఆసుపత్రిలో వైద్యసాయం అందించారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఐ రామచంద్రరావు వద్ద ఈ విషయం ప్రస్తావించగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

ఇంటిపన్నులు వసూలు చేయాలి

సబ్బవరం, న్యూస్‌టుడే: మార్చి 31వ తేదీలోగా సబ్బవరం మండలంలోని అన్ని సచివాలయాల్లోనూ పన్నులు పూర్తిగా వసూలు చేయాలని సబ్బవరం మండల ప్రత్యేకాధికారి మంజుల వాణి అన్నారు. ఈ మేరకు గురువారం సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అదే విధంగా కుటుంబ సర్వే నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో పి.పద్మజ తదితరులు పాల్గొన్నారు.

కొండకు నిప్పు... చెలరేగిన మంటలు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.బోనంగి పంచాయతీ బొడ్డపువానిపాలెం కాలనీ సమీప కొండపై గురువారం మంటలు చెలరేగాయి. ఉదయం 10 గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కాలనీవాసులు వెంటనే స్పందించారు. కాలనీ వైపు మంటలు రాకుండా అదుపుచేశారు. తర్వాత గాలికి మళ్లీ మంటలు చెలరేగడంతో రాంకీ అగ్నిమాపక శకటం సిబ్బంది చేరుకుని అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ రాత్రి మళ్లీ మంటలు చెలరేగాయని, గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి పడేయడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు భావిస్తున్నారు.

విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించాలి

మాట్లాడుతున్న ఆర్‌జేడీ బి.విజయభాస్కర్

మధురవాడ, సాగర్‌నగర్, న్యూస్‌టుడే: విద్యార్థులకు మార్కులపైనే కాకుండా వారిలో ఆలోచన శక్తి పెంపొందించడంపై అధ్యాపకులు దృష్టి సారించాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్ సూచించారు. గీతం డీమ్డ్ వర్సిటీలో పాఠశాల ఉపాధ్యాయుల కోసం ‘లెట్‌అజ్‌డుసైన్స్’ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గూగుల్, చాట్‌జీపీటీ వంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా బోధనా పద్ధతులు ఉండాలన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థి కావాలన్నారు. ఈ శిక్షణ ద్వారా భౌతికశాస్త్రాన్ని చిన్న ప్రయోగాల ద్వారా విద్యార్థులకు సులువుగా ఎలా బోధించాలో అవగాహన కల్పిస్తారన్నారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ బి.స్పందన మాట్లాడుతూ. . ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యంతో గీతం వర్సిటీ ఆ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. గీతం బిజినెస్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు, ఇంజినీరింగ్ డైరెక్టర్ డాక్టర్ భరణి చంద్రకుమార్, భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ చందూ కవిత, సమగ్ర శిక్షా అభియాన్ అధికారి జె.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి మధురవాడ ప్రాంతానికి చెందిన పేరి సుబ్బారావు గురువారం రూ.1,00,001 విరాళంగా సమర్పించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ఏఈవో కె.తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకుడు సత్య శ్రీనివాస్‌కు అందజేశారు. అధికారులు దాతలకు స్వామివారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

ఏఈవో తిరుమలేశ్వరరావుకు విరాళం చెక్కు అందిస్తున్న దాత సుబ్బారావు



స్వామి, అమ్మవార్లు

నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం

సిరుల స్వామికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి సన్నిధిలో గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం నిత్య కల్యాణోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

శ్రద్ధాంజలి
మంచితనానికి మారుపేరుగా నిలిచి, ఉన్నత విలువలతో అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని పదిలపరుచుకుని మానుండి దూరమై స్వర్గస్తులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము. దైవ సన్నిధికి చేరిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... అశ్రునయనాలతో...
K.V.G. SATYANARAYANA
Retd. J.A.O. (E.R.O), APEPDCL
జననం: 25-12-1958 మరణం: 03-02-2026
భార్య: కొట్టుగుమడ లక్ష్మి (ఝాన్సీ)
పెద్దకర్మ: తేది 14-02-2026 శనివారం సుజాతనగర్, విశాఖపట్నం మా స్వగృహమునందు జరుగును. Cell: 9581664336, 9440426104

(c) eenadu

ఈనాడు అనంతపురం
శుక్రవారం ఫిబ్రవరి 13, 2026

కొత్తరూపు సంతరించుకుంటున్న నెట్టికంటి ఆలయ ప్రాంగణం

కోవెలకు కొత్తరూపు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం కొత్తరూపు సంతరించుకోనుంది. పునర్నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధికి దాతలు రూ. కోట్లలో విరాళాలు ఇవ్వడంతో అధికారులు పనులు మొదలు పెట్టారు.

శరవేగం : ● డోనర్ పద్ధతిపై దేవాలయ పునఃనిర్మాణానికి రాయచూర్‌కు చెందిన రాజేంద్రరెడ్డి దేవాలయం గర్భగుడి, విమానగోపురం, శిఖరం, అర్ధమండపం తమ సొంతఖర్చు రూ. 5 కోట్ల అంచనాతో తయారు చేయిస్తున్నారు. ● దేవస్థానం మహామండపం నిర్మాణాన్ని హైదరాబాద్‌కు చెందిన అంజనీ ప్రసాద్ తమ స్వంత ఖర్చుతో రూ.4 కోట్ల అంచనాతో పనులు చేయిస్తున్నారు. ● తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు గ్రానైట్‌కు శిల్ప ఆకృతులను వేగవంతంగా తీర్చిదిద్దుతున్నారు.

ఉత్తరాయణంలో పునఃప్రతిష్ఠ

ఉత్తరాయణ పుణ్యకాలంలో జూన్‌లో నూతన దేవాలయ పునఃప్రతిష్ఠ, కుంబాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ మంజూరు చేసిన నిధులుతో ఆర్వో ప్లాంటు పనుల జరుగుతున్నాయి. భక్తులకు శుద్ధజలాలను అందిస్తాం..

- ఎం.విజయరాజు, డిప్యూటీ కమిషనర్, కసాపురం దేవస్థానం.

ఫిబ్రవరి 28న బాలాలయం..

తిరుమల తిరుపతి దేవస్థాన వైదిక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాంచరాత్ర ఆగమ పండితులు అభిప్రాయం తీసుకుని ఈనెల ఫిబ్రవరి 28న ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి 9.15 గంటలకు బాలాలయం ప్రతిష్ఠాపనకు ముహూర్తం నిర్ణయించారు. తిరుపతిలో దారు (టేకు కర్ర)తో స్వామివారి రూపాన్ని తయారు చేస్తున్నారు. బాలాలయ ప్రతిష్ఠాపన అనంతరం మూలవిరాట్‌ను తప్ప మిగిలిన ప్రాకారాన్ని తొలగించనున్నారు. బాలాలయంలో స్వామివారికి అభిషేకం, పూజ, హోమాది కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి.

ఇతర జిల్లాలకు 50 టన్నుల టమాటా ఎగుమతి

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే : జిల్లాలో టమాటా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో అనంతపురం గ్రామీణం కక్కలపల్లి మార్కెట్‌లో జిల్లా మార్కెటింగ్‌శాఖ గురువారం 50 టన్నులు కొనుగోలు చేసింది. కిలో రూ. 5.50-6 చొప్పున కొనుగోలు చేసి ఇతర జిల్లాకు రవాణా చేశారు. ✦ గుంటూరుకు 10 టన్నులు, కడప, రాయచోటి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాకు 5 టన్నుల చొప్పున, నెల్లూరు, కావలికి 2.50 టన్నుల చొప్పున ఎగుమతి చేశామని మార్కెటింగ్‌శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్ తెలిపారు.

మరో 50 బుట్టలు కొనుగోలు చేసి, అనంతపురం నగరంలో మొబైల్ ఆటోల ద్వారా కిలో రూ.10 చొప్పున టమాటాలు విక్రయించడం జరిగిందని, ఆటోల్లో అమ్మకాలు నిరంతరం చేపడుతున్నామని ఏడీఎం తెలిపారు.

బుగ్గరామలింగేశ్వరుడికి శేషవాహన సేవ

తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. ఉదయం బుగ్గరామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు చేశారు. స్వామివార్లను వాసుకి వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం స్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణతో శేషవాహనంపై కొలువు దీర్చారు.

- న్యూస్‌టుడే, తాడిపత్రి

డబ్బీ డ్రై.. ధర హై!

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వడ్రవన్నూరుకు చెందిన కురుబ తిప్పేస్వామి పండించిన డబ్బీ డ్రై మిరపకాయలకు కర్ణాటకలోని హావేరి జిల్లా బ్యాడిగి వ్యవసాయ మార్కెట్‌లో గురువారం రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ. 87,786 పలికింది. ఆర్ఎంసీ మార్కెట్ యార్డు అధికారులు, తోటి రైతులు, వ్యాపారులు నాణ్యమైన మిరప పండించిన రైతుకు స్వీట్లు తినిపిస్తూ పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. రాయదుర్గం మండలం వడ్రవన్నూరు నుంచి రెండు టన్నుల మిరపను రైతులు బ్యాడిగి మార్కెట్‌కు తీసుకెళ్లారు. ధర పలకడంతో రైతులు సంబరాలు చేసుకున్నారు.

బ్యాడిగి మార్కెట్‌లో గురువారం ధరలు క్వింటాలుకు ఇలా..

కడ్డీ మిరప కాయలు: రూ.4,809లు నుంచి 68,889
డబ్బీ డ్రై : రూ.5,799 నుంచి 87,786 వరకు
గుంటూరు మిరప : రూ.1,999 నుంచి రూ.19,000

రైతు కె.తిప్పేస్వామికి కేకు తినిపిస్తూ అభినందనలు తెలుపుతున్న తోటి రైతులు

నిర్లక్ష్యం.. వంక సాక్ష్యం!

నార్పల మండల కేంద్రం వద్ద బి. పప్పూరు నుంచి వచ్చే దారి చాలా చిన్నగా ఇరుకుగా ఉంటుంది. ఈ దారిలో ఉన్న వంక అత్యంత ప్రమాదకరంగా మారింది. వారం కిందట ఓ లారీ రాత్రివేళ వంకలో పడిపోయింది. అటూ ఇటూ ఎటువంటి రైలింగ్ లేదు. ఇక్కడ విద్యుత్తు దీపాలు లేవు. వాహన చోదకులు తికమక అవుతున్నారు. ఒకేసారి రెండు వాహనాలు ఎదురుపడితే ఈ ఇరుకు రోడ్డులో చాలా కష్టం. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. **- ఈనాడు, అనంతపురం**

నువ్వంటే నాకిష్టం నాన్న..

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: శిరస్త్రాణం పెట్టుకోకుండా ద్విచక్ర వాహనాల్లో వెళ్తూ పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఆమెను కలచి వేశాయి. తన వంతు బాధ్యతగా సమాజంలో కాసింతైనా మార్పు తీసుకు రావాలని అనంతపురం నగరం నీరుగంటి వీధిలో నివాసం ఉంటున్న రచయిత, గృహిణి కల్లమడి లక్ష్మీశ్యాం తపించారు. ఇందుకు ఎంచుకున్న మార్గం విభిన్నం.

లక్ష్మీ శ్యామ్

ఏం చేశారు : రచయిత కాబట్టి ఒక చైతన్య గీతం రచించారు.

విశేషం : ఈ గీతానికి తన వద్ద ఉన్న మొబైల్ ద్వారానే ఏఐ సాంకేతికతతో మ్యూజిక్ కంపోజ్ చేశారు. గేయానికి స్వయంగా సునో ఏఐ సాంకేతికను ఉపయోగించి సంగీతాన్ని సమకూర్చారు. ప్రతి చరణానికి అందుకు అనువైన చిత్రాలు కనిపించే విధంగా పాటను వీక్షించేందుకు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించే విధంగా రూపకల్పన చేశారు.

గీతంలో : “ హెల్మెట్ పెట్టుకో నాన్న.. నాన్న నువ్వు అంటే నాకెంతో ఇష్టం!, నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే మరీ మరీ ఇష్టం!, క్షేమంగా వెళ్లిరా నాన్న!..” అంటూ ఇలా పలు అంశాలను జోడిస్తూ పాటను రచించారు.

చైతన్య రచనలు

గృహిణిగా ఉంటూనే పలు రచనలు, స్ఫూర్తి గీతాలు రచించారు. ఈనాడు 50 వసంతాలు.. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై పాట రాశారు. బాలలకు సంబంధించి 75 గేయాలు రచించారు.

'స్థానిక' సమరంపై కసరత్తు

✧ వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీ
✧ మార్చిలో తుది రూపు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: నగర, పురపాలక.. పంచాయతీ.. ప్రాదేశిక.. తదితర స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో మున్సిపల్, పంచాయతీ పాలక వర్గాలకు గడువు ముగియనుంది. ఈలోపు పూర్తి స్థాయి తాజా ఓటరు జాబితా తయారీకి కసరత్తు మొదలు పెట్టారు. ఇందుకు ఓటరు జాబితానే కీలకం. పంచాయతీల్లో వార్డుల వారీగా, నగర,పురపాలికల్లో వార్డు/డివిజన్ల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. మార్చి 9న అధికారులు తుది జాబితాను ప్రకటిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బూత్‌ల వారీగా నిర్దేశిత ఓటరు జాబితాను కలెక్టరేట్ ఎన్నికల విభాగం.. జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ ఆర్డీ కార్యాలయాలకు పంపించారు. వాటి ఆధారంగా వార్డుల వారీగా విభజించి.. తుది జాబితా తయారీపై నిమగ్నమయ్యారు. ఈనెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు డీపీఓ నాగరాజునాయుడు తెలిపారు.

మార్చి 18.. ఏప్రిల్ 2

నగర, పురపాలక పాలకవర్గాల తుదిగడువు వచ్చే మార్చి 18వ తేదీతో ముగియనుంది. జిల్లాలో అనంత నగరపాలక ఒకటి ఉండగా.. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి మున్సిపాల్టీలు ఉన్నాయి. ఇదే క్రమంలో పంచాయతీ పాలక వర్గాలకు ఏప్రిల్ 2తో పూర్తి అవుతుంది. జిల్లాలో మొత్తం 619 పంచాయతీలు ఉన్నాయి. ఎంపీటీసీ/జడ్పీటీసీ సభ్యులకు సైతం ఇదే ఏడాది ఆగస్టు నాటికి ముగుస్తుంది. స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలని ఇప్పటికే ప్రాథమిక సంకేతాలు జిల్లాకు అందాయి. గడువులోపే ఎన్నికలు నిర్వహిస్తారా లేక ప్రత్యేక పాలన(స్పెషల్ ఆఫీసర్) తెస్తారా అన్నది తేలాల్సి ఉంది.

వేగంగా మ్యాపింగ్

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 20.31లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లే ఎక్కువ.

● పోలింగ్ కేంద్రాలు 2,556 కేంద్రాలు ఉన్నాయి. అత్యధికంగా అనంత అర్బన్ లోనే ఉన్నారు.

● 2002లో 15.37లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 54 శాతం పూర్తయింది. ఈ ప్రక్రియతో బోగస్ వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

ఉద్యోగికి పదోన్నతి పత్రాన్ని అందజేస్తున్న జేసీ విష్ణుచరణ్, సహాయ కలెక్టర్ సచిన్, డీఆర్ఓ మాలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంత బాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్‌రావు

వీఆర్ఓలకు పదోన్నతి

● ఇరు జిల్లాలకు కేటాయింపు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న గ్రేడ్-2 వీఆర్ఓలకు గ్రేడ్-1గా పదోన్నతి కల్పించారు. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో 110 మందికి పదోన్నతి లభించింది. గురువారం రెవెన్యూ భవన్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సారథ్యంలో పదోన్నతి పొందిన వారికి నియామకపత్రాలను అందజేశారు. 60 మందిని అనంతపురం జిల్లాకు, మిగతా 50 మందిని శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వీఆర్ఓల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి స్వరూప్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి, విరూపాక్షరెడ్డి, కోశాధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.



ఉగ్గపట్టాలి.. వరుస కట్టాలి!

విద్యార్థులు పాఠశాలకు వరుసగా వెళుతున్నారు కదూ.. కొత్తేమి కాకపోయినా ఇక్కడి మాత్రం ప్రత్యేకమే మరి. నిత్యం వారినో సమస్య వేధిస్తోంది. ఉరవకొండలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 552 మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం మూడు మరుగుదొడ్లు ఉన్నాయి. వాటిని బాలికలు వినియోగించుకుంటున్నారు. 362 మంది బాలురకు ఎలాంటి సదుపాయం లేదు. దీంతో బడికి 250 మీటర్ల దూరంలో ఉన్న చెరువుకట్టకు వెళ్లాల్సిన పరిస్థితి. ఉరవకొండ- గుంతకల్లు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే చెరువు ఉండటంతో నిర్దేశిత సమయాల్లో విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు తీసుకెళ్లి.. తిరిగి వరుసగా పాఠశాలకు తీసుకువస్తుంటారు. ఈఅంశంపై పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఖాదర్‌బాషా మాట్లాడుతూ అదనపు మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మంజూరు చేయాల్సి ఉందన్నారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

సాఫ్ట్‌గా దూకుడు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లులో శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలలో బీసీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భానుప్రకాశ్ సాఫ్ట్ టెన్నిస్‌లో సత్తా చాటుతున్నాడు. ధర్మవరానికి చెందిన యర్రగుడి కొండమీదరాయుడు, రుక్మిణి దంపతుల కుమారుడు భానుప్రకాశ్ ఇక్కడ కళాశాలలో చేరి రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి, జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ టోర్నీల్లో సత్తా చాటుతున్నాడు.

రాష్ట్ర స్థాయిలో పతకాలు

2025 సెప్టెంబరు, విజయవాడలో ఏపీ సీనియర్ అంతర జిల్లాల పోటీల్లో సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2024, విజయవాడలో ఏపీ సీనియర్ అంతర జిల్లాల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ వ్యక్తిగత సింగిల్స్, టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2023లో గుంతకల్లులో జరిగిన ఏపీ జూనియర్ అంతర జిల్లాల ఛాంపియన్ షిప్ పోటీల్లో టీమ్ పోటీల్లో కాంస్యం పతకం సాధించాడు. 2022లో కడపలో జరిగిన పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు.

సాధన చేస్తున్న భానుప్రకాశ్

విజృంభించి.. విజేతగా నిలిచి

2023 ఏడాది, లఖ్‌నవూలో 17వ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. 2023లో 19వ సీనియర్ జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలు భువనేశ్వర్‌లో, 2024, 18వ జూనియర్ జాతీయ పోటీలు విజయవాడ, 2024లో మధ్యప్రదేశ్‌లో, 2025లో 21వ జాతీయ స్థాయి పోటీలు పంజాబ్ రాష్ట్రం మెహలీ, 2025, అక్టోబరులో జమ్మూకశ్మీర్‌లో పాల్గొని ప్రతిభ చాటాడు. 2026, ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు జరిగిన రెండో ఆసియా ఛాంపియన్ షిప్ అంతర్జాతీయ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నీ జరిగింది. నేపాల్, కాంబోడియా దేశాలపై గెలుపొందాడు, ఇండియా యూపీ రాష్ట్రంతో తలపడి రన్నర్‌గా నిలిచాడు.

ఇంటిని ఆక్రమించి.. ఆపై బెదిరింపులు!

● వైకాపా నాయకుడిపై బాధితుల ఫిర్యాదు

పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: వెంకటాపురానికి చెందిన వైకాపా నాయకుడు వరికూటి కాటమయ్య 'మా ఇంటిని కబ్జా చేయడమే కాకుండా తమను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని' బాధితురాలు కాటెమ్మ, ఆమె భర్త గంగాధర్ బుక్కరాయసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో తమ సమీప బంధువైన వైకాపా నాయకుడు కాటమయ్య కొత్త ఇంటిని నిర్మించుకుంటానని, ఖాళీగా ఉన్న మా ఇంట్లో కొన్ని రోజుల తల దాచుకుంటానంటే ఆశ్రయం కల్పించామన్నారు. కొత్తింటి నిర్మాణం పూర్తయినా కాటమయ్య ఇల్లు ఖాళీ చేయకుండా నకిలీ పత్రాలతో ఇంటిని కాజేయడానికి యత్నిస్తున్నాడన్నారు. వైకాపా ప్రభుత్వం వస్తే అంతు చూస్తానని, మహిళ అని చూడకుండా బెదిరిస్తున్నారని వాపోయారు. సీఐ పుల్లయ్య మాట్లాడుతూ జరిగిన ఘటనపై విచారణ చేస్తామని, కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు అభయమిచ్చారు.

చిరుద్యోగి ఖాతాలోకి రూ.2.63 కోట్లు

గాండ్లపెంట: శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీఓ కార్యాలయంలో పని చేసే చిరుద్యోగి ఖాతాకు గురువారం రూ. 2.63 కోట్లు జమ అయ్యాయి. చెన్నైకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఖాతాలోని సొమ్మును బదిలీ చేస్తుండగా పొరపాటున చిరుద్యోగి ఖాతాకు జమ అయినట్లు తమకు అక్కడి బ్యాంకు నుంచి సమాచారం అందిందని ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు. సదరు చిరుద్యోగి కుటుంబంతో కలిసి కదిరిలో నివాసం ఉంటున్నాడు. అతడు అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేసినా పని చేయకపోవడంతో ఖాతాలో నగదు మొత్తం నిల్వ ఉండేలా చూసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ విషయమై చిరుద్యోగి సోదరుడు కదిరి పోలీసులను సంప్రదించి, ఖాతాకు డబ్బు జమ అయిన మాట వాస్తవమేనని తెలిపారు. తన తమ్ముడు అందులో రూ.16 లక్షలు డ్రా చేశాడని, నగదు పొరపాటున జమ అయిందని తెలుసుకొని తిరిగి బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.

చుక్కల భూముల దస్త్రాలకు మోక్షం!

అనంతపురం (శ్రీనివాస్‌నగర్): ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల్లో మూలుగుతున్న చుక్కల భూముల దస్త్రాలకు మోక్షం లభించింది. జిల్లాంతటా కనీసం 5వేలకుపైగా పరిష్కారానికి నోచుకోని దస్త్రాల పరిష్కారానికి కలెక్టర్ ఆనంద్ చొరవ చూపారు. తొలి విడతగా గురువారం రెవెన్యూ భవన్‌లో పరిశీలనకు శ్రీకారం చుట్టారు. జేసీ విష్ణు చరణ్, డీఆర్ఓ మాలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, అన్ని మండలాల తహసీల్దార్లు, డీటీ, ఆర్ఐ, వీఆర్ఓ.. అందరూ అక్కడే మకాం వేశారు. తొలి విడతగా 300 దస్త్రాలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు.

ప్రత్యేక రైళ్లు.. మరికొన్ని రోజులు

✦ గుత్తి, అనంతపురం మీదుగా..

గుంతకల్లు, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి గుత్తి, అనంతపురం మీదుగా ప్రస్తుతం నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగించనున్నట్లు డివిజన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు వారంలో ఒకసారి ప్రయాణించనున్నాయి. ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి మీదుగా ప్రయాణించే సోలాపూర్ - అనకాపల్లి రైలును (01477) జులై 10 వరకు నడపనున్నారు. ఈరైలు ప్రతి శుక్రవారం వస్తుంది. రైలు (01478) శనివారం వెళ్తుంది. ఇక ఎర్రగుంట్ల, గుత్తి, డోన్ మీదుగా ప్రతి గురువారం ప్రయాణించే కోయంబత్తూర్-జైపూర్ రైలు(06181) మార్చి 26 వరకు తిరుగుతుందని అధికారులు చెప్పారు. తిరుగు ప్రయాణం రైలు(06182) ప్రతి ఆదివారం వెళ్తుంది.

విద్యాప్రమాణాలను పెంచండి : ఆర్‌జేడీ

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: ఉన్నత విద్య కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్‌జేడీ) జ్ఞానేశ్వర్ గురువారం గుంతకల్లులో శంకరానందగిరిస్వామి డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఆర్‌జేడీ దస్త్రాలను తనిఖీ చేసి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులుతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యా ప్రమాణాలకు పెంపునకు కృషి చేయాలని సూచించారు. కళాశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌సీసీ క్యాడెట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. వైస్ ప్రిన్సిపల్ సురేశ్‌బాబు, అధ్యాపకులు వెంకటరమణ, క్రిష్టయ్య, రాకేశ్ పాల్గొన్నారు.

ఉద్యోగుల హక్కులు కాలరాయొద్దు: ఎన్జీవో

కలెక్టరేట్ ఆవరణలో ఏపీ ఎన్జీవో జిల్లా నాయకుల నిరసన

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్ అన్నారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. తొలుత బీసీ స్టడీ సర్కిల్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలన్నారు. ఏపీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ బాబు, జమీలాబేగం, లక్ష్మీనారాయణ, లింగమేశ్, దస్తగిరి, లక్ష్మీనరసయ్య, వెంకటరాముడు, ప్రవీణ్, నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

(c) eenadu

నేటి నుంచి సేవాలాల్ జయంతి ఉత్సవాలు


అలంకరణలో సేవాలాల్ మహరాజ్

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే : బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ 287వ జయంతి, మాతా జగదాంబ దేవి ఆలయ 10వ వార్షికోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రస్టు సభ్యులు భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరావంటి తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అర్చకుడు మారుతీప్రసాద్ తెలిపారు. ఉత్సవాలు 13 నుంచి ప్రారంభమై 15న ముగుస్తాయని సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, జనరల్ కార్యదర్శి అశ్వర్థనాయక్ తెలిపారు. గుత్తి, గుంతకల్లు డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు.

గిన్నిస్‌కు ఎక్కిన కరాటే ప్రదర్శన

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక గ్రామీణ మండలం కిరికెర సెరికల్చర్ కాలనీలో ఉంటున్న కరాటే గ్రాండ్‌మాస్టర్ ఎ.రామచంద్ర 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు సాధించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో 2025 అక్టోబరు 5న వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'ది లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే' పేరిట 863 మంది మాస్టర్లు కలిసి ఏకధాటిగా 3 గంటల పాటు విన్యాసాలు ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాపించారు. వీరిలో హిందూపురానికి చెందిన రామచంద్ర ఒకరు. రెండు నెలల తర్వాత జనవరి నెలాఖరులో లండన్ నుంచి ధ్రువపత్రాలు విడుదల చేశారు. ఈ నెల మొదటి వారంలో చెన్నై డబ్ల్యూకేఎంఎ ద్వారా రామచంద్రకు అందాయి. ఈ ఘనత ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి..

'పురం' రామచంద్రకు ప్రశంసలు

నిరంతర సాధనతోనే..

నేను పాతికేళ్ల క్రితం 5వ తరగతి చదువుతున్నప్పుడే కరాటే నేర్చుకున్నా. నిరంతర సాధనతో ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్, బ్లాక్ బెల్టులతో పాటు మాస్టర్ గ్రేడ్‌లో 6వ డాన్ సాధించా. 18 ఏళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే వేలాదిమంది బాలికలకు శిక్షణ ఇస్తున్నా. ఎన్‌సీసీ విద్యార్థులకు మెలకువలు నేర్పా. మలేసియా, శ్రీలంక, నేపాల్, ఇండియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో తలపడి బంగారు పతకాలు కైవసం చేసుకున్నా. సుమన్ నటించిన సింగప్ప, భానుచందర్ కొడుకు నటించిన మిక్చర్ పొట్లం చిత్రాల్లో స్టంట్లు చేశా. షకలక శంకర్ చిత్రం శంభోశంకరకు అసిస్టెంట్ ఫైట్‌మాస్టర్‌గా పనిచేశా. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ తరపున శిక్షణ ఇవ్వడం, నైపుణ్యం, అనుభవంతోనే జాతీయస్థాయి మాస్టర్ల కరాటే ప్రదర్శనకు ఎంపికయ్యా. ఇందులో పంచ్‌లు, బ్లాక్‌లు, ఎల్బోస్, కిక్స్, కటాస్ తదితరాలు ప్రదర్శించా. మా కష్టఫలం గిన్నిస్ రికార్డు ఎక్కడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మార్షల్ ఆర్ట్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి పేరు తేవడమే లక్ష్యం.

మంత్రి సవిత అభినందనలు అందుకుంటున్న రామచంద్ర తదితరులు

జీవ వైవిధ్యంతోనే పర్యావరణ సమతుల్యం

మాట్లాడుతున్న ముఖ్య సంరక్షణాధికారి యశోదాబాయి, డీఎఫ్‌వోలు చక్రపాణి, సుబ్బరాజు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: అడవులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వన్యప్రాణులను సంరక్షించడం కూడా అంతే ముఖ్యం. ఇందుకు 1972లోనే చట్టం అమలులోకి వచ్చింది. అడవులు లేకపోతే ప్రజలు, వన్యప్రాణుల జీవన పరిస్థితులు అగమ్యగోచరం. అని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి (సీసీఎఫ్) యశోదాబాయి పేర్కొన్నారు.

● గురువారం ఆర్డీటీ ఎకాలజీ సెంటర్‌లో అనంతపురం సర్కిల్ పరిధిలోని వన్యప్రాణుల సంరక్షణ, వాటి ప్రాముఖ్యంతోపాటు పాముల సంరక్షణపై అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. "దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు విధిగా ఉండాలి. పర్యావరణ సమతుల్యం, జీవ వైవిధ్యం ముఖ్యం. వన్యప్రాణుల జనాభాలో ... అత్యంత జాగ్రత్తగా పరిస్థితిని నియంత్రించాలి. అటవీ జంతువుల సంరక్షణ చేపట్టడంలో అటవీశాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టును ఉమ్మడి జిల్లాలో ... అటవీశాఖ సిబ్బంది మార్పు లక్ష్యంగా ప్రారంభిస్తున్నారు. నాగుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్నపింజరి వంటి పాములు మాత్రమే విషం ఉంటుంది. మిగిలిన పాములలో విషం ఉండదు. అనంతపురం జిల్లాలో పాముకాటు తీవ్రంగా ఉన్నాయి. పాము కరిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి" - సీసీఎఫ్

ఆధ్యాత్మిక సమాచారం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం జరిగే పూజ కార్యక్రమాలు.. వేకువ జామున 4.15 నుంచి 5.15గంటల వరకు స్వామికి పంచామృతాభిషేకం, 5.30 నుంచి 6గంటల వరకు నిజరూప దర్శనం, 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం, అర్జిత సేవలు ఉంటాయి. 12.50 నుంచి 2గంటల వరకు ఆలయ తలుపులు మూసివేత... తిరిగి 2గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

కదంతొక్కిన కార్మిక లోకం

జిల్లావ్యాప్తంగా రోడ్డెక్కిన శ్రామికులు

అజాద్‌నగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను కార్మిక, కర్షక సంఘాలు ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తించాయి. కేంద్రం రద్దు చేసిన 29 కార్మిక చట్టాల అమలు, కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు, బీజీ జీరామ్ జీ చట్టం రద్దు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల ప్రతిపాదనల బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. గురువారం కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐసీసీటీయూలతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, ఇతర కార్మిక సంఘాలు నగరంలో వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక మహా ప్రదర్శన చేశారు. పాతూరులోని బ్రహ్మం గుడి వద్ద నుంచి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, సప్తగిరి సర్కిల్ మీదుగా గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు జెండాలు చేతపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గడియార స్తంభం వద్దకు చేరుకున్నారు. అక్కడ అన్ని కార్మిక సంఘాల నాయకులు ఉమ్మడిగా రోడ్డుపై బైఠాయించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, సీపీఎం నాయకులు రామిరెడ్డి, సీఐటీయూ నాయకులు నాగేంద్రకుమార్, వెంకటనారాయణ, ఏఐటీయూసీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం పూర్వం ఉద్యమించి సాధించుకున్న చట్టాలను భాజపా రద్దు చేసి శ్రామిక లోకానికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఆటో, భవన నిర్మాణ కార్మికులకు హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

గడియార స్తంభం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న సీపీఐ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్‌టీయూ నాయకులు

18 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. హాల్‌టికెట్లు ఆయా కళాశాలల్లో పొందవచ్చని చెప్పారు. హాల్‌టికెట్‌లో ఏమైనా పొరపాట్లు ఉంటే లింక్ ద్వారా సరిచేసి పంపించాలని సూచించారు. పొరపాట్లు సరిదిద్ది కొత్త హాల్ టికెట్ జారీ చేస్తామని వెల్లడించారు.

ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు..!

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: గర్భిణులకు అధికంగా సిజేరియన్లు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి నోటీసులు జారీ చేశారు. 2న 'ఈనాడు'లో ప్రచురితమైన 'కాసుల కోసం కోత', 'ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా సిజేరియన్లు' కథనంపై డీఎంహెచ్‌వో స్పందించారు. జిల్లాలో అధికంగా సిజేరియన్లు చేసిన 46 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఆరు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. సంబంధిత ఆసుపత్రులు ఇచ్చే సంజాయిషీని బట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో వెల్లడించారు.

కొనసాగనున్న రైళ్ల పరిశీలన

గుంతకల్లు, న్యూస్‌టుడే: గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని కొన్ని రైల్వే స్టేషన్లలో పరిశీలన కోసం ఆపుతున్న రైళ్లను మరికొన్ని రోజులు పరిశీలించనున్నట్లు డివిజన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పరిశీలనలో భాగంగా ఆయా స్టేషన్లలో రైళ్లను నిలుపుదల జరుగుతోందన్నారు. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో రైళ్లను వినియోగించుకుంటే వాటిని శాశ్వత ప్రాతిపదికన నిలిపేందుకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన అనంతపురంలో యశ్వంతపూర్-లక్నో రైలు, గుత్తి, తాడిపత్రిలో ముంబయి - కరైకాల్ రైలు, గుత్తిలో ముంబయి - మధురై రైళ్లు ఆగుతాయి. ప్రయాణికుల రద్దీ ఉంటే వాటిని శాశ్వత ప్రాతిపదికన స్టేషన్లలో ఆపడానికి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొన్నారు.

నేడే బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఓటుహక్కు వినియోగించుకోనున్న 1800 మంది న్యాయవాదులు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: జిల్లాలో బార్ కౌన్సిల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 11 కోర్టుల్లో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13న ఒకేరోజు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, మడకశిర బార్‌లలో సర్వం సిద్ధం చేశారు. 12 కేంద్రాల్లో 1800 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 143 మంది సభ్యులు పోటీ చేస్తున్నారు. ఇందులో 23 మందిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఇద్దరు మహిళా సభ్యులను నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. 23 మంది సభ్యుల్లో ఐదు పోస్టులను మహిళలకు రిజర్వు చేశారు. అనంతపురం బార్ నుంచి రామిరెడ్డి, నారాయణరెడ్డి, రాంకుమార్, శ్రీనివాసులు, బాలాజీ యలమంజుల పోటీ చేస్తున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ పెట్టెలను రాష్ట్ర హైకోర్టులోని బార్ కౌన్సిల్ కార్యాలయానికి పంపుతారు. 16 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు 15 రోజులకు పైగా సమయం పట్టనుంది. ఓటర్లు అభ్యర్థులకు ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో ప్రాధాన్యత ఓట్లు వేస్తారు. బ్యాలెట్ పేపరుపై కనీసం ఐదు ప్రాధాన్యతలకు తగ్గకుండా ఓటు వేయాల్సి ఉంది. గరిష్ఠంగా 23 వరకు ప్రాధాన్యతలను ఇవ్వడానికి అవకాశం ఉంది.

గుంతకల్లు రోడ్డులో రాకపోకలు ప్రారంభం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానికంగా కొన్ని నెలల నుంచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. వాస్తవానికి మూడు నెలల నుంచి గుంతకల్లు రోడ్డులో నూతన సీసీ రహదారి నిర్మాణం చేపట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతోపాటు పట్టణంలోని తాడిపత్రి రోడ్డు కూడలి, అనంతపురం రోడ్డుపై భారీ వాహనాలు ఉంటున్నాయి. ఈక్రమంలో 'ఈనాడు'లో గురువారం 'గుత్తి..నిత్యం ట్రాఫిక్ కష్టాలతో హడలెత్తి' అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. గుంతకల్లు నూతన రోడ్డులో రాకపోకలు ప్రారంభించడంతో కొంత మేర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొనసాగుతున్న రాకపోకలు

శివాలయాల్లో భక్తుల రద్దీకనుగుణంగా ఏర్పాట్లు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో జరిగే బ్రహ్మోత్సవాలు, జాతర్లు వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. శివరాత్రిని పురస్కరించుకుని శివాలయాల వద్ద భారీ బందోబస్తు, బ్యారీకేడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆదేశించారు. భక్తుల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. గురువారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో దేవదాయ, రెవెన్యూ, పోలీసు, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ నిర్దేశిత దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా ప్రణాళిక లోపం తలెత్తకూడదన్నారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, అగ్నిమాపక, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాదాయ జిల్లా అధికారి మల్లికార్జునప్రసాద్, మైనార్టీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్

APSRTC TENDER NOTICE

పల్లె వెలుగు

Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Providing Civil Infra structure for e-Bus Depots at a) Gajuwaka & Simhapuri in VSP. District., b) Kakinada in KKD District., C) Ananthapuramu in ATP. District., D) Kurnool in Kurnool District. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document down load Start Date & Time: 24.02.2026, 4.00 PM, Bid Submission Closing Date & Time : 12.03.2026, 4.00 PM. Further details: Ph. Nos: 9948466588/9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.

NIT No.25/CCE/APSRTC/2025-26, Dt.10.02.2026 Chief Civil Engineer, APSRTC, Vijayawada

కెనరా బ్యాంక్ Canara Bank

భారత ప్రభుత్వరంగ సంస్థ A Government of India Undertaking

స్పెషలైజ్డ్ ఎ.ఆర్.ఎమ్. బ్రాంచ్ కెవిసి ఆర్కేడ్, 3వ అంతస్తు, 13-1 ఆర్‌సి రోడ్డు, వాణి నగర్, అవిలాల, తిరుపతి-517501. ఫోన్ : 7901626759, 9901574353

వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగించాలని కోరుతూ చివరి బహిరంగ ప్రకటన

నంద్యాల జిల్లా, శిరివెళ్ల మండలం, కోటపాడు గ్రామం నందు గల M/s PPS రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగింపుకు సంబంధించి తేదీ.09.02.2026 తో జారీచేసిన బహిరంగ ప్రకటనను ఈనాడు దినపత్రికలో తేదీ.10.02.2026 న ప్రచురించబడినది. ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా

O.A. నెం.312/2021 లో RP నెం. 328/2024 కేసులో DRT హైదరాబాద్ II జారీ చేసిన ఆదేశాల ప్రకారం వారెంట్‌ను అమలు చేయడం ద్వారా M/s PPS రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్ గోడౌన్‌ను బ్యాంక్ వారు తేదీ.07.02.2026 న భౌతికంగా స్వాధీనం చేసుకోవడమైనది. గోడౌన్ లోపల పరి నిల్వలు నిల్వ చేయబడ్డాయి. గోడౌన్‌లో నిల్వ ఉంచినవారు ఎవరైనా ఒరిజినల్ వేర్‌హౌస్ రసీదు లేదా స్టాక్‌పై తన యాజమాన్యాన్ని చూపించే ఏదైనా ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్‌తో వెంటనే కెనరా బ్యాంక్, యల్లూరు బ్రాంచ్ ను సంప్రదించాలని సూచిస్తూ, ఆ ప్రాంతంలోని డప్పులు వాయిస్తూ మరియు పత్రికా ప్రకటన ద్వారా బ్యాంకు ఇప్పటికే తేదీ.09.02.2026 న ప్రజలకు బహిరంగ ప్రకటన చేయబడినది. ఈ ప్రకటనను తేదీ.10.02.2026 న ఈనాడు దినపత్రికలో ప్రచురించబడినది. ఇప్పటివరకు ఎవరూ కెనరా బ్యాంక్ యల్లూరు బ్రాంచ్ ను సంప్రదించలేదు.

పైన పేర్కొన్న గోడౌన్‌లో వెంటిలేషన్ సౌకర్యం లేదని ప్రజలకు తెలియజేయబడింది. ఆస్తి భౌతిక స్వాధీనంలో ఉన్నందున మరియు వెంటిలేషన్ కొరకు బ్యాంకు కాలానుగుణంగా షట్టర్‌లను తెరవడం సాధ్యం కానందున, అటువంటి సందర్భంలో స్టాక్ చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా చేసే ఎటువంటి క్లెయిమ్‌లకు బ్యాంక్ బాధ్యత వహించదు.

సదరు గోడౌన్‌లో స్టాక్ ఉన్న ఎవరైనా వెంటనే చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ డాక్యుమెంట్లతో కెనరా బ్యాంక్, యల్లూరు బ్రాంచ్‌ను సంప్రదించి వెంటనే వారి స్టాక్‌ను తీసివేయాలని కోరుతూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. విఫలమైన పక్షంలో బ్యాంకు ఎవరికీ ఎటువంటి బాధ్యత వహించదని తెలియజేయడమైనది.

తేది : 12.02.2026 సం/- అధీకృత అధికారి
ప్రదేశం: తిరుపతి కెనరా బ్యాంక్

రుణభారంతో కౌలురైతు ఆత్మహత్య

బాలకృష్ణ

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక కౌలురైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం మంగళకుంటకు చెందిన బాలకృష్ణ (36) ఐదెకరాలు కౌలుకు తీసుకొని కంది, వేరుసెనగ సాగు చేశాడు. పంటలు చేతికి రాక, నష్టాలు చవిచూశాడు. పెట్టుబడి కోసం చేసిన రూ.8 లక్షల అప్పు ఎలా తీర్చాలి.. కుటుంబాన్ని ఎలా పోషించాలని మదనపడేవాడు. ఈక్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. భార్య మంజుల గమనించి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులు అరెస్టు

శారదానగర్ ఇంటి కాజేత కేసులో పురోగతి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని శారదానగర్‌లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఇంటిని కాజేయాలనుకున్న ఐదుగురు నిందితులను గురువారం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బి.శకుంతల, ఈ.శేఖర్, ఆవుల సుబ్రహ్మణ్యం, దయ్యాల ఉమాపతి, పాములపాటి అమర్నాథ్‌లు నిందితులుగా ఉన్నారు.

కేసు పూర్వాపరాలిలా..

నగరంలోని శారదానగర్‌లో సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మీలు అక్కాచెల్లెళ్లు. వీరు 2024 నవంబరులో కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కనకదుర్గకు శారదానగర్‌లో విలువైన ఇల్లు ఉంది. ఈ విషయం తెలుసుకున్న పాములపాటి అమర్నాథ్, ఆవుల సుబ్రహ్మణ్యంలు సదరు విలువైన ఇంటిని కాజేయాలని పథకం పన్నారు. కనకదుర్గ సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటికి సంబంధించిన వీలునామాను బి.శకుంతల అనే మహిళ పేరుమీద కనకదుర్గ రాసిచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. అనుకూలమైన వారిని సాక్షులుగా చేర్చి వారి సంతకాలు కూడా చేయించారు. అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శకుంతల నుంచి ఈ.శేఖర్‌కు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించారు. ఈ తతంగమంతా అప్పటి అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ రమణారావు సూచనలతో పూర్తి చేయించారు. ఆ తర్వాత జీపీఏ రిజిస్టర్ డాక్యుమెంట్ల ద్వారా నగరపాలక సంస్థలో మ్యుటేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న కనకదుర్గ వారసులు సాయి మనోహర్ అనంతపురం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ, చీటింగ్, కుట్రకు సంబంధించిన సెక్షన్లు, ఇంటి దగ్గర సీసీ కెమెరాల ధ్వంసం, విద్యుత్తు మీటర్లు పగులగొట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును ఎస్పీ జగదీశ్, డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్థానిక మహిళా పోలీసుస్టేషన్ సీఐ వెంకటేశులు సమగ్ర విచారణ జరిపి ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని గురువారం జిల్లా కోర్టు ఎదుట హాజరుపరచగా కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఆస్తులు కాజేస్తే చూస్తూ ఊరుకోం

కబ్జాలకు పాల్పడటం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఆస్తులు కాజేయాలనుకుంటే చట్టం ఊరుకోదని, తన పని తాను చేస్తుందని ఎస్పీ జగదీశ్ హెచ్చరించారు.
- జగదీశ్, జిల్లా ఎస్పీ

భూదస్త్రాల పరిశీలన

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : కె.కె.అగ్రహారం గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలి భూమిని ఓ అధికారి తన బంధువు పేరుతో ఆక్రమించిన విషయంపై 'ఈనాడు'లో గురువారం 'కె.కె.అగ్రహారం... అధికారి అక్రమార్గం' అనే శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దారు శ్రీధరమూర్తి లక్ష్మమ్మకు చెందిన భూ రికార్డులను వెలికి తీయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది కార్యాలయంలో రికార్డులను వెతికే పనిలో పడ్డారు. ఆమె రికార్డులను వెలికితీసి, కోర్టుకు సమర్పించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దారు పేర్కొన్నారు.

రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం

గణేష్

గార్లదిన్నె, న్యూస్‌టుడే : తిమ్మంపేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గణేష్(19) అనే యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పోలీసులు తెలిపారు. శింగనమల మండల కల్లుమడికి చెందిన ఇతను ద్విచక్రవాహనంపై సొంత గ్రామానికి వెళ్తూ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రాయిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మాలవాండ్లపల్లిలో చిరుత కలకలం

నార్పల, న్యూస్‌టుడే : నార్పల మండలం మాలవాండ్లపల్లి గ్రామ సమీపంలో చిరుత పులి కనిపించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. చిరుత రోడ్డుపై కనిపించి సమీప పొలాల వైపు వెళ్లినట్లు ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్ తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చిరుతపులిని పట్టుకునేవిధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

గుట్టుగా.. గుట్కా విక్రయాలు

నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లు కేంద్రంగా గుట్కా, గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపారులు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, హుబ్బళ్లి ప్రాంతాల నుంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుంతకల్లుకు చేరవేస్తూ అక్రమార్జనకు అలవాటు పడ్డారు. ఈవ్యాపారానికి సంబంధించి ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి అమ్మకపు పన్ను చెల్లించకుండా దొంగచాటుగా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.

రోజుకి రూ.5లక్షలకు పైగా..

గుంతకల్లులోనే రోజూ రూ.5 లక్షలకు పైన విలువచేసే గుట్కా ప్యాకెట్లు అమ్ముడుపోతున్నట్లు సమాచారం. బస్సుల్లో, రైళ్లలో సరకును సరఫరా చేస్తున్నారు. బడి పిల్లలతో మొదలుకొని కళాశాలల్లో చదివే యువత సైతం గుట్కా, గంజాయి వంటి వాటికి బానిసలవుతున్నారు. కళాశాలల వద్ద విక్రయాలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారం ఎక్కువగా ఉంది. పోలీసులు గట్టి నిఘా వేసి గంజాయి అమ్మకాలను అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఓ బంకులో విక్రయానికి ఉంచిన గుట్కా ప్యాకెట్లు

అమ్మకాలకు అడ్డుకట్ట వేస్తాం

గుట్కా ప్యాకెట్లను కర్ణాటక నుంచి గుట్టుచప్పుడు కాకుండా గుంతకల్లుకు తీసుకొస్తున్నారు. పెద్దఎత్తున దాడులు నిర్వహించి వారి ఆట కట్టిస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే ఉపేక్షించం. ఇలాంటి అమ్మకాలకు అడ్డుకట్ట వేస్తాం.
- సురేందర్‌రెడ్డి, వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్

EENADU Classifieds

BIRTHDAY GREETINGS

Happy Birthday to SAHASRA BESTHA (Grand Daughter of Smt. & Sri Amaravathi - Venkata Ramudu) with Blessings & Birthday wishes from Mother: SANTHOSHI BESTHA Father: SESHADRI BESTHA Younger Sister: AKSHARA BESTHA Mena Mama: SHRI HARI BESTHA Jagaraju Palli

COMPUTER EDUCATION

Lasyakrish టెక్నాలజీస్, ATP వారి తరుపున, కంప్యూటర్ కోర్స్, మొబైల్ రిపేరింగ్ నందు 3 నెలలు ఉచిత శిక్షణ + వసతి. కేవలం అమ్మాయిలకు మాత్రమే. ✆ 9642273066, 7674937927.

FINANCIAL SERVICES

బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిజిస్టర్డ్ పోలీస్‌డిపార్ట్మెంట్) గోల్డెన్ ట్రేడింగ్ కం. ✆ 7382114647.

REAL ESTATE

FLAT FOR SALE

2 BHK Flat, తూర్పు ఫేసింగ్, 1300 sft, మంచి ఉడ్ వర్క్, సువిద సదన్ అపార్ట్‌మెంట్, 3వ క్రాస్, మారుతీ నగర్, అనంతపూర్. Ph: 8328453431

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

LEASE/ RENT

స్కూలు లీజుకు కావలెను. అనంతపురం నగర పరిసరాలలో మంచి బిల్డింగ్ విశాలమైన గ్రౌండ్ అన్ని వసతులతో కూడిన స్కూల్ లీజుకు ఇవ్వదలుచుకొన్నవారు సంప్ర: 9133399861.

LAND REQUIRED

ల్యాండ్ పార్ట్నర్స్ Land Partners కావలెను. మీ భూమిలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మించుకోవాలనుకునే భూమి యజమానులు సంప్రదించగలరు. అభివృద్ధి చేయించుకొని లాభం పొందండి. ఆసక్తికలవారు వెంటనే ఫోన్‌చేయండి. ✆ 9133399861.

JOBS

అనంతపూర్ షీప్ ఫార్మ్ (Sheep farm) లో పనిచేయడానికి వర్కర్స్ కావలెను. మంచి శాలరీ ఇవ్వబడును. సింపుల్ వర్క్. కాంటాక్ట్: 9989304684

Rajahamsa Grand ఇన్ Hotel నందు రూమ్‌బాయ్స్‌గా పని చేయుటకు కావలెను. ✆ 9948266888.

ప్రముఖ కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా పని చేయుటకు ఉత్సాహవంతమైన వ్యక్తులు కావలెను. అర్హత: MBA/ B.Com/ B.Sc వయస్సు: 30-45, గుంతకల్, గుత్తి, పుట్టపర్తి మరియు సమీప ప్రాంతాలలో పని చేయుటకు సిద్ధంగా ఉండాలి. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ✆ 8885423099

ATP క్యూర్ కైరో ప్రాక్టిక్ సెంటర్ నందు మసాజర్లుగా పనిచేయడానికి స్త్రీలు, పురుషులు కావలెను. # 2-224, 4వ క్రాస్, 2వరోడ్, ATP. Cell: 7780544424

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. కదిరిలో పని చేయుటకు 10 గంటలు డ్యూటీ, జీతం: 12000/- వివరాలకు: 72880 04466

తెలుగు మ్యారేజ్ బ్యూరో అనంతపూర్ బ్రాంచి నందు పనిచేయుటకు డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం గల మహిళా అభ్యర్థులు కావలెను. సంప్ర: ✆ 9885141199, 9885141567.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి అక్రమంగా డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

SRI ANAND HOSPITAL

13-2-128, షిర్డినగర్, RTC బస్టాండ్ దగ్గర, అనంతపురము.

శ్రీ ఆనంద్ హాస్పిటల్

అపాయింట్‌మెంట్ కొరకు Ph: 08554-239494, www.srianandhospital.com

డా॥ ఆనంద్ M.B.B.S., M.S., (Ortho) Consultant orthopaedic, & Trauma Surgeon ఎముకలు, కీళ్ళు కండరములు, నరముల శస్త్ర చికిత్స నిపుణులు

19 సం॥లుగా మా హాస్పిటల్‌పై నమ్మకంతో వస్తున్న జిల్లా ప్రజానీకానికి, మా హాస్పిటల్ అభివృద్ధికి సహకరిస్తున్న మా తోటి డాక్టర్లకు, సిబ్బందికి మా కృతజ్ఞతాభివందనములు.

NTR వైద్యసేవ ఆపరేషన్లు ఇన్సూరెన్స్, EHS సౌకర్యం కలదు. మోకాళ్ళు, కీళ్లమార్పిడి, తుంటి ఎముకల కీళ్ల మార్పిడి ఆపరేషన్లు తక్కువ ధరకే చేయబడును.

EMERGENCY ACCIDENTAL TRAUMA CARE Ph: 08554-239494, Cell: 8790971024, 7416626899

మా హాస్పిటల్ ప్రత్యేకతలు:
- ★ 24 గం॥లు అత్యవసర యాక్సిడెంట్ కేసులు చూడబడును.
- ★ అధునాతన ఆపరేషన్ థియేటర్,
- ★ ఆర్థోస్కోపి మరియు కీళ్ల మార్పిడి.
- ★ C.arm & ICU సౌకర్యం కలదు.
- ★ ఫియోథెరపీ, రిహాబిలిటేషన్ సౌకర్యం.
- ★ అత్యాధునిక పద్ధతిలో విరిగిన ఎముకలకు ఆపరేషన్ చేయబడును.

రాయదుర్గం

• రాయదుర్గం • కళ్యాణదుర్గం • ఉరవకొండ

జూనియర్ కళాశాలలో ఆగిన మరుగుదొడ్ల నిర్మాణం

నిలిచిన నిర్మాణం.. విద్యార్థినుల ఇక్కట్లు

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన బొమ్మనహాళ్ జూనియర్ కళాశాలలో మరుగుదొడ్ల నిర్మాణం ఆగిపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నాడు - నేడు కింద రూ.60 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో కళాశాల భవనాలకు మాత్రమే తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ హనుమంత నాయక్ వివరణ కోరగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామన్నారు.

అలంకరణలో శివలింగం

మల్లేశ్వరునికి ప్రత్యేక పూజలు

కంబదూరు, న్యూస్‌టుడే: స్థానిక కమల మల్లేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే మహాగణపతి, శివలింగానికి రుద్రాభిషేకం, అలంకరణ, పార్వతీదేవికి కుంకుమార్చన, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ నెల 15న బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా రానున్న నేపథ్యంలో స్థానిక ఎస్సై భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్సై లోకేశ్ పలు విషయాలను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య: బీసీ కాలనీలో డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తూ అపరిశుభ్రంగా ఉంది. - స్థానికులు, ఎన్.హనుమాపురం

సమాధానం: పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతాం.
- విజయసింహారెడ్డి, ఎంపీడీఓ

సమస్య: బెణికల్లు వైపు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలలో మురుగు నిలిచి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం.
- గంగన్న, బ్రహ్మసముద్రం

సమాధానం: శుభ్రం చేయించేలా చర్యలు తీసుకుంటాం. - సురేష్, పంచాయతీ కార్యదర్శి
- న్యూస్‌టుడే, కణేకల్లు

ట్యాంకు తొలగింపు

స్పందనకు వందనం

గుమ్మఘట్ట న్యూస్‌టుడే: మండలంలోని కలుగోడు గ్రామంలో వాటర్ ట్యాంకుకు మరమ్మతులు చేయించాలని 'ట్యాంకుకు మరమ్మతులు ఎప్పుడు' అనే శీర్షికన ఫిబ్రవరి 8వ తేదీ కథనం వెలువడింది. స్పందించిన సర్పంచ్ హెచ్.కవిత, ఎంపీడీఓ జయరాములు వాటర్ ట్యాంకును పూర్తిగా తొలగించేలా గురువారం పనులను చేపట్టారు. ట్యాంకును పూర్తిగా తొలగించి నూతన ట్యాంకు ఏర్పాటుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

జడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ ఆఫీసును అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు ఇచ్చారు. గ్రామంలోని పేద బిల్లులను తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఓ భాస్కర్, ఈఓఆర్డీ మహేశ్, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఆధునికీకరణ.. అడుగు ముందుకు పడేనా!

● శిథిలావస్థకు చేరిన పీఏబీఆర్ లింకు కాలువ

రూపు కోల్పోయిన కాలువ

ఉరవకొండ, న్యూస్‌టుడే: పీఏబీఆర్ ఉమ్మడి జిల్లాకు ఎంతో ముఖ్యం. దానికి నీటిని సరఫరా చేసే లింకు కాలువకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కానీ ఆ కాలువ ఐదేళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకుంది. ఈ లింకు కాలువ ఉరవకొండ మండలం మోపిడి వద్ద తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) నుంచి ప్రారంభం అవుతుంది. 11.5 కిలోమీటర్ల పొడవు ఉంది. అయితే కాలువ మొత్తం శిథిలం అయ్యింది. ఎక్కడికక్కడ గట్లకు ఉన్న కట్టడాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా బలహీన పడింది. ఇప్పటికే పలు వంతెనలు కూడా కూలిపోయాయి.

కష్టంగా నీటి ప్రవాహం

ఈ లింకు కాలువ సామర్థ్యం 1600 క్యూసెక్కులు. గత ఐదేళ్ల కాలంగా 200 క్యూసెక్కుల మేర నీరు ప్రవహించాలన్నా ఇబ్బందిగా ఉంది. దీంతో ఈ కాలువ ద్వారా నీరు చేరడమే ప్రహసనం అయ్యింది. వాస్తవంగా తుంగభద్ర జలాలతోనే పీఏబీఆర్‌లో నీటి నిల్వ చేయాలి. కాలువ దుస్థితి కారణంగా దానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఆధునికీకరణను పూర్తిగా విస్మరించింది. రెండు సార్లు కాలువ గట్లు తెగిపోయినా, పైపైన మరమ్మతులు చేయించి, మమ అనిపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చొరవ తీసుకుని హంద్రీనీవా నుంచి పీఏబీఆర్‌కు నీటిని తరలించడంతో ఉపశమనం లభించింది.

ఈ ఏడాదైనా నోచుకునేనా?

పీఏబీఆర్ లింకు కాలువ ఈ ఏడాదైనా ఆధునికీకరణకు నోచుకునేనా అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రతిపాదనలు పెడుతున్నామని చెప్తున్న హెచ్చెల్సీ అధికారులు, ఆచరణలో అది ఏమైందన్న విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. దీనిని జిల్లా ఉన్నతాధికారులు గుర్తించి ఆధునికీకరణకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం - శశిరేఖ, హెచ్చెల్సీ ఈఈ

ఇప్పటికే అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం. ఇంకా మంజూరు కాలేదు. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కాలువ అభివృద్ధి పనులు చేపడతాం.

సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించాలి

సదస్సుకు హాజరైన విద్యార్థులతో అతిథులు, కళాశాల అధ్యాపకులు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాలను చట్టలకు లోబడి వినియోగిస్తే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుందని ఏజీపీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారధిచౌదరి అన్నారు. గురువారం స్థానిక ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గుంతకల్లు ఎస్‌కేడీ కళాశాల వారి పీఎం ఉష నిధుల సహాయంతో బ్లాక్ బక్ ఎడ్యుకేషన్ సౌజన్యంతో 'డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ, సామాజిక మాధ్యమాల బాధ్యతాయుత వినియోగం' అనే అంశంపై జాతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఏజీపీ పార్థసారధి చౌదరి, సీఐ హరినాథ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు జీవనేహ్, మెర్సీహెలెన్ హాజరై మాట్లాడారు. డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలను చట్టపరమైన పరిమితులు, బాధ్యతలు తెలుసుకుని వినియోగించాలని సూచించారు. సైబర్ నేరాల రకాలు, వాటిని ఏ విధంగా నివారించాలి, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసే విధానాలను నిపుణులు వివరించారు. కార్యక్రమంలో సెమినార్ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, నిర్వాహకులు శ్రీధర్, అధ్యాపకులు కేశవర్ధ, శేషయ్య, శ్యామ్, శైలజారాణి, ప్రభావతి, శశికళ, రాధాకృష్ణ, లీలావతి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్ని వీధులకు నీటి వసతి కల్పించాలి

పైపులైన్ నిర్మాణ ప్రదేశంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని కొలిమి కాలనీలో అన్ని వీధులకు అనుగుణంగా పైపులైన్లను నిర్మించి, తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని స్థానికులు కోరారు. ఆ కాలనీలో జలీల ఆర్.8లక్షలతో పైపులైను నిర్మాణాన్ని చేపట్టగా, అది ఒకటి రెండు వీధులకు పరిమితం అయ్యిందన్నారు. 400 వరకు నివాస గృహాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం నిర్మాణ ప్రదేశంలో, పంచాయతీ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు.

● పట్టణంలోని కొలిమి కాలనీకి గత వైకాపా ప్రభుత్వం తాగునీటిని అందించిన దాఖలాలు లేవని తెదేపా నాయకుడు, పీపీసీఎస్ డైరెక్టర్ ప్యారం కేశవానంద తెలిపారు. కాలనీవాసులు పడుతున్న ఇబ్బందిని మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకుపోగా, ఆయన రూ. 8లక్షలు మంజూరు చేయించారన్నారు. అన్ని వీధులకు నీటి సౌకర్యాన్ని కల్పించే వరకు ఆ ప్రక్రియ ఆగదన్నారు. కానీ కొంత మంది రాజకీయంగా కాలనీ వాసులను ప్రేరేపించి, ఆందోళనకు పూనుకునేలా చేయడం దారుణమన్నారు.

ఇంధన బిల్లులపై అభ్యంతరం

సమావేశంలో పాల్గొన్న సభ్యులు, అధికారులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని మేజర్ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల ఇంధన బిల్లులు పెద్ద మొత్తంలో ఉన్నాయని, వాటిని పూర్తిగా పరిశీలించిన తరువాతనే మంజూరు చేయాలని వార్డు సభ్యుడు రామాంజనేయులు కార్యదర్శి మహమ్మద్‌రఫీని కోరారు. గురువారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచి లలితమ్మ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. రూ.2లక్షల వరకు ఇంధన, రూ. లక్ష వరకు ట్రాక్టర్ల మరమ్మతులకు ఖర్చు పెట్టినట్లు అజెండాలో పొందుపరిచారు, దానికి సంబంధించిన బిల్లులను చూపాలని కోరుతూ, వాటి మంజూరుపై అభ్యంతరం తెలిపారు. పట్టణంలోని పంచాయతీకి చెందిన కొన్ని స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటి చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలని మరో సభ్యుడు నిరంజన్‌గౌడ్ కోరారు. వీధి కుక్కల బెడదను నివారించాలని సభ్యుడు ప్రభాకర్ సమావేశం దృష్టికి తెచ్చారు. వీటితో పాటు మరిన్ని సమస్యలను సభ్యులు ప్రస్తావించారు.

బ్రహ్మంగారిమఠానికి భక్తుల పాదయాత్ర

భక్తులతో మఠాధిపతి వెంకటాద్రిస్వామి

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: వైఎస్సార్ కడప జిల్లా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి కణేకల్ మండలం ఎర్రగుంట నుంచి 60 మంది భక్తులు పాదయాత్రగా వచ్చారు. వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామిని కలిసి సత్కరించారు.

బార్ కౌన్సిల్ ఎన్నికలో గుర్తింపు కార్డు తప్పనిసరి

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పోలింగ్ అధికారి పార్థసారధిచౌదరి తెలిపారు. కోర్టు పరిధిలో 50 మంది న్యాయవాదులు ఓటర్లుగా ఉన్నారని, వారు పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు రాష్ట్ర బార్ కౌన్సిల్ జారీ చేసిన గుర్తింపు కార్డు, సీవోపీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. సెల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. ప్రతి ఓటరు కనీసం 5మంది అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని 23 మందిని మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఎన్నుకోవచ్చని తెలిపారు.

వ్యర్థాలు ఇలా.. మురుగు పారేదెలా?

ఉరవకొండ మండలం ఆమిద్యాలలో ప్రధాన మురుగు కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోయింది. దీంతో మురుగు ప్రవహించడం కష్టంగా మారింది. ఫలితంగా అక్కడ దుర్వాసన నెలకొంది. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా పంచాయతీ అధికారులు చొరవ చూపక పోవడంతో మురుగు దారి మీదకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, ఉరవకొండ

అపరిశుభ్రంగా నీటితొట్టె

వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలితండాలో పొలాలకు వెళ్లే దారి పక్కన ఉన్న నీటితొట్టె అపరిశుభ్రంగా మారింది. ఊరు చివరన ఉన్నందున పశువులు, మేకలు, గొర్రెలు ఆ నీటినే తాగుతాయి. వేసవికాలం దగ్గర పడుతుండటంతో జీవాలకు ఎక్కడా నీళ్లు దొరకవని పశువుల కాపరులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటితొట్టెను శుభ్రం చేయించి, మూగజీవాల దాహార్తిని తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, వజ్రకరూరు

వృథా.. అరికట్టరా!

విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలోని ఇంద్ర నగర్‌కు వెళ్లే దారిలో ఎయిర్ వాల్వ్ నుంచి తాగునీరు వృథాగా పోతోంది. గంటల తరబడి వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆ దారిలో వెళ్లే ప్రజలు అక్కడ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, విడపనకల్లు

మలుపులో కంపచెట్లు తొలగించరూ..

చౌబాల నుంచి ఉరవకొండకు వచ్చే ప్రధాన రహదారిలో పట్టణ శివారు జగనన్న కాలనీ వద్ద మలుపు ఉంది. అక్కడ రహదారికి ఇరువైపుల కంపచెట్లు పెరిగాయి. దానిని ఎప్పటికప్పుడు తొలగించే దిశగా చర్యలు చేపట్టింది లేదు. దీంతో అక్కడ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం కష్టంగా మారింది. ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆర్అండ్‌బీ అధికారులు కంపచెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఉరవకొండ

కూలిన ఆసుపత్రి ప్రహరీ

కణేకల్లు, న్యూస్‌టుడే: మండలంలోని యర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ శిథిలావస్థకు చేరి పలుచోట్ల కూలిపోయి అధ్వానంగా తయారైంది. పశువుల సంచారంతో పరిసరాలు అపరిశుభ్రత నెలకొనడంతో పాటు రక్షణ కరవవుతోందని ఆసుపత్రి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట ఆకతాయిలు ఆసుపత్రి ఆవరణలో చేరి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం, అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.

అసాంఘిక చర్యలకు అడ్డాగా భవనాలు

బెళుగుప్ప, న్యూస్‌టుడే: మండలంలోని హనిమిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మాణాలు పూర్తికాని సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు మందుబాబులకు నిలయంగా మారాయి. గోడలు, పైకప్పు వరకు నిర్మాణ పనులు చేపట్టి, తలుపులు, గ్రానైట్ వేయలేదు. దీంతో కొందరు నిత్యం వాటిలో జూదం ఆడటం, మద్యం తాగడం వంటివి చేస్తూ కేకలు వేస్తుండటంతో సమీపంలో ఉన్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వ్యాపారి ఇంట్లో చోరీ

గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన హనుమంతు ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. హనుమంతు పశువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. బుధవారం రాయదుర్గం పట్టణానికి వ్యాపార నిమిత్తం వెళ్లి రాత్రి ఇంటికి రాకుండా రాయదుర్గంలో ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి తాళాలు పగలగొట్టి ఇంట్లోని రెండు తులాలు బంగారం, రూ. 25వేలు నగదు దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చిన్నరాయుడు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళల అభ్యున్నతే లక్ష్యం

కుందుర్పి, న్యూస్‌టుడే: మండలంలోని మహిళా సంఘం సభ్యులు, మహిళా రైతుల జీవనోపాధి, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రైతు సాధికారిత ప్రాజెక్టు అసోసియేటర్ విజయలక్ష్మి, మండల వెలుగు ఏపీఎం సర్దానప్ప వెల్లడించారు. గురువారం కుందుర్పి మండల వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులు, రైతులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ స్వయం ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న, సన్నకారు మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయం, కుటీర ఉత్పత్తులు ప్రారంభించి అధిక ఆదాయం పొందవచ్చన్నారు. వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

సంక్షిప్త సమాచారం

పీఏసీఎస్ ఛైర్మన్‌కు సన్మానం

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా నియమితులైన దాదాఖలందర్‌ను గురువారం కురబ సంఘం నాయకులు సన్మానించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు రుణ సౌకర్యం, విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతుల ప్రయోజనాల కోసం మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చాబాల ఈశ్వరయ్య, గోపాల్, రమేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

చిరుత సంచారంతో ఆందోళన

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: కూడేరు మండలం కడదరకుంట పరిసరాల్లో గత మూడు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి కూడా అది గ్రామ శివారులోని ఇళ్ల అంచులకు వచ్చినట్లు తెలిపారు. అది మనుషులు, పశువుల మీద దాడి చేస్తుందేమోనని వారు భయపడుతున్నారు. అటవీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

వైకాపా రాష్ట్ర కమిటీలో చోటు

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వైకాపా నాయకులు ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణకు వైకాపా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా వీరిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది.

గుప్త నిధుల ముఠా అరెస్టు

కంబదూరు, న్యూస్‌టుడే: కంబదూరు నుంచి పావగడకు వెళ్లే రహదారి పక్కన ఉన్న సుంకరాయుని గుట్టలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. గురువారం ఐదుగురు కారులో గుట్ట చుట్టూ తిరుగుతున్న విషం తెలుసుకుని ఎస్సై లోకేశ్, సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు హైదరాబాద్, ఇద్దరు బళ్లారి, ఇద్దరు కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద ఉన్న గడ్డపార, గుప్త నిధుల కోసం వాడే మిషన్, కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇంటింటా చెత్త సేకరణకు ప్రాధాన్యం

కార్మికులకు రిక్షాలు పంపిణీ చేస్తున్న ఎంపీడీవో రవిప్రసాద్ తదితరులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: పట్టణంతో పాటు గ్రామాల్లోనూ ఇంటింటా చెత్త సేకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎంపీడీవో రవిప్రసాద్ వెల్లడించారు. మండలానికి 16 చెత్త సేకరణ రిక్షాలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. వాటిని గురువారం పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచి లలితమ్మ, కార్యదర్శి మహమ్మద్‌రఫీ, వార్డు సభ్యులతో కలిసి ఆయన పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఉరవకొండకు 8, మిగతా గ్రామాలకు మరో 8 రిక్షాలు స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద మంజూరు అయ్యాయన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరు చేసి కార్మికులకు ఇవ్వాలని సూచించారు.

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరించాలి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అనంత జిల్లాలో ఉన్న ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవల్ చేయాలని వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ తెలిపారు. గురువారం ఆర్డీటీ ఆస్పత్రి వద్ద ఉన్న ఫాదర్‌ఫెర్రర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జిల్లాలో పేదల అభ్యున్నతితో పాటు, విద్య, వైద్యం అందిస్తూ, దివ్యాంగులు, మహిళల ఆర్థిక స్వావలంబనకు సంస్థ భరోసా కల్పిస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి దిల్లీ వరకు ఆందోళనలు చేపట్టి, మన పోరాటాలతోనే సాధించుకొందామని అన్నారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు దొణతిమ్మప్ప, విజయ్, మారెన్న, రామాంజి పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

బ్రహ్మసముద్రం: పడమటి కోడిపల్లికి చెందిన వీరేష్(28) వారం క్రితం గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. వీరేష్ మృతి పట్ల అదే గ్రామానికి చెందిన కొందరిపై అనుమానం ఉందని ఆరోపిస్తూ, గురువారం సాయంత్రం మృతదేహాన్ని అనుమానితుల ఇంటి ముందు ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆందోళనకు దిగారు. అనుమానితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై సాయికుమార్ సర్దిచెప్పడంతో తీసుకెళ్లారు.

ఘనంగా వన్నూరుస్వామి ఉరుసు

షంషీర్ ఊరేగింపు

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో వన్నూరు స్వామి ఉరుసు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం గ్రామంలో షంషీర్ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టు పక్కల గ్రామస్థులు పాల్గొన్నారు.

లేబర్ కోడ్‌లపై హోరెత్తిన నిరసనలు

రాయదుర్గం, రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వినాయక సర్కిల్ నుంచి లక్ష్మీబజారు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి మద్దతు తెలిపారు.

కళ్యాణదుర్గం: దహన సంస్కారాలు చేస్తూ నిరసన చేస్తున్న కార్మికులు

రాయదుర్గం : ర్యాలీగా వస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, నాయకులు

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: అఖిల భారత్ సమ్మెలో భాగంగా గురువారం ఉద్దేహాళ్ వద్ద అంతర్ రాష్ట్ర రహదారిపై సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘం నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 29 కార్మిక చట్టాలను కేంద్రం కుదించి నాలుగు లేబర్ కోడ్‌లను చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

కణేకల్లు, న్యూస్‌టుడే: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ, సీపీఐ ఆధ్వర్యంలో రైతు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కణేకల్లులో అంగన్‌వాడీ, ఆశా, రైతు, తదితర కార్మికులు పాల్గొన్నారు.

ఉరవకొండ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కార్మిక, రైతు సంఘాలు డిమాండు చేశాయి. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం ఉరవకొండలో సీపీఎం అనుబంధ కార్మిక, కర్షక సంఘాలు, ఏపీఎన్జీవోలు ఆందోళన చేపట్టాయి.

ఉరవకొండ: ప్రదర్శనగా వస్తున్న ఏపీఎన్జీవో, సీపీఎం, కార్మిక, కర్షక సంఘాల నాయకులు

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్: అనంతపురము

DRA. No. 129/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu. ... Disputant
V/s
B.Sudha Mohan & Others ... Opponents

అపోనెంట్ 02 & 04కి నోటీసు

Opponent No. 02: M.Ravi Chandra, S/o M.Ramanjineyulu, W/as S.G. Teacher (Telugu), MPP School, J.Venkatampalli (V), Gummagatta (M), Anantapur (Dist), R/o. D.No. 2-47, SC Colony, Karidipalli (V), Settur (M), Anantapur.
Opponent No. 04: P.Prasanth Kumar, S/o P.Nagendra, W/as S.G. Teacher (Telugu), MPP School, J.Venkatampalli (V), Gummagatta (M), Anantapur (Dist), R/o. D.No. 5-24, Rangachedu (V), Gummagatta (M), Anantapur D.

డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము **Rs. 2,71,077/-**లు రాబట్టుకొనుటకు గాను మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో 02 మరియు 04 అపోనెంట్ అయిన మీరు **18-02-2026**వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11-00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం- 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురం వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits O/o District Registrar, Registration and Stamps Dept, D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

(c) eenadu

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

యాడికి అవుట్‌పోస్టు భవనం పరిశీలన

యాడికి, న్యూస్‌టుడే: యాడికిలోని అవుట్‌పోస్టును ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, డీఎస్పీ నీలకంఠారెడ్డి గురువారం పరిశీలించారు. 'యాడికి.. అవుట్‌పోస్టుకు దిక్కేది?' అనే శీర్షికతో వచ్చిన కథనానికి పోలీస్ శాఖ అధికారులు స్పందించారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ కలిసి సర్వే నంబరు 1609లోని 11 సెంట్ల అవుట్‌పోస్టు భవనం, పోలీసుల క్వార్టర్స్ నిర్మించడానికి సర్వే నంబరు 469లో 70 సెంట్ల స్థలాలను రెవెన్యూ, సర్వేయర్లు కలిసి పరిశీలించారు. క్వార్టర్స్ లేక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి అనువుగా ఉందా అనే విషయాలపై క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, కొలతలు తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో దస్త్రాలను పరిశీలించారు. ఇక్కడి నివేదికను ఎస్పీకి సమర్పించనున్నట్లు సీఐ ఆర్.శ్రీనివాసులు తెలిపారు

విద్యార్థులకు స్వయం ఉపాధిపై శిక్షణ

ధ్రువీకరణ పత్రాలు అందుకుంటున్న విద్యార్థినులు

గుంతకల్లు, న్యూస్‌టుడే : కళాశాలలో మహిళలకు త్రీడీ ప్రింటింగ్, మినియేచర్ పెయింటింగ్‌పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మహిళలు ఈ అంశాలతో పాటు డిజైన్ మోడలింగ్‌లో మహిళలు నైపుణ్యం సాధిస్తే స్వయం ఉపాధికి ఇవి ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఉష ప్రోగ్రాం ఇన్‌ఛార్జి రవిశంకర్ శర్మ, కో-ఆర్డినేటర్ జమీలాబేగం, కోర్సు కో-ఆర్డినేటర్ జకీర్‌హుసేన్, అధ్యాపకులు వాణిశ్రీ, పావని తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: గుంతకల్లులో టీబీ రోడ్డులో జెమిని ఫొటో స్టూడియో పక్కన వీధి క్రాస్‌లో కల్వర్టు ఒక వైపు దెబ్బతినింది.- **సురేంద్ర**
సమాధానం: పరిశీలించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం.- **హరికృష్ణ, ఏఈ, గుంతకల్లు పురపాలక సంఘం**
సమస్య: గుంతకల్లులో భాగ్యనగర్‌లో విజ్ఞాన స్కూల్ రోడ్డులో చర్చి పక్కన రహదారి చెత్తకుండీ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉంటుంది.- **వలి**
సమాధానం: వీలైనంత త్వరగా సిబ్బందిని పంపి పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా శుభ్రం చేయిస్తాం.- **రవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్, గుంతకల్లు పురపాలక సంఘం**
- న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

కొత్త కాలనీల అప్పగింతలో జాప్యం

ప్రజలకు అందని సేవలు

గుత్తి, గుంతకల్లు, న్యూస్‌టుడే : జగనన్న కాలనీల్లో ప్రజలు అసౌకర్యాల మధ్య కాలం గడుపుతున్నారు. గుత్తి, గుంతకల్లు పురపాలికల్లో నాలుగు కొత్త కాలనీలు ఉన్నాయి. ఇక్కడంతా పేదలు ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం కాలనీలను పురపాలికలకు అప్పగించలేదు. ఇక్కడ వీధిదీపాలు, అంతర్గత రహదారులు, కాలువలు లేవు.

ప్రతిపాదనలకు మోక్షమేదీ?

● గుత్తిలో కొత్తపేట, లచ్చానిపల్లి, నేమితాబాదు, చెట్నేపల్లిలలో కాలనీలు ఏర్పాటయ్యాయి. కొత్తపేట లేఅవుట్‌లో రూ.కోటితో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయాలని రెండేళ్ల కిందటే గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇప్పటికీ ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు.

● చెట్నేపల్లి, లచ్చానిపల్లి లేఅవుట్లు గుత్తి పట్టణ పరిధిలోనే ఉన్నాయి. ఈరెండు కాలనీలను పురపాలికలోకి విలీనం చేయలేదు. ప్రభుత్వం అధికారికంగా పురపాలికకు అప్పగించాల్సి ఉంది. అప్పుడే పురపాలిక సేవలు ప్రజలకు సమకూరుతాయి.

వచ్చిన నిధులు వెనక్కి

● కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వ హయాంలోనే రూ.11 కోట్లు అమృత్ పథకం కింద వచ్చాయి. కాలనీల్లో 30శాతం మంది కూడా జీవనం సాగించడం లేదని, పక్కాగృహాలు పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదని నిధులు వెనకి తీసుకుంది.

● గుంతకల్లులో దొనిముక్కల రోడ్డుకు ఇరువైపులా రెండుకాలనీలు ఉన్నాయి. వాటితో తాగు నీటి సౌకర్యం కోసం కూటమి ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసింది. గుత్తికి మాత్రం నిధులు రాలేదు.

గుత్తి లచ్చానిపల్లి రోడ్డులోని జగనన్నకాలనీ

అనుమతులు రావాల్సి ఉంది

జగనన్న లేఅవుట్లలో నిర్మించిన కాలనీలను ప్రభుత్వం పురపాలికలకు అప్పగించ లేదు. తమకు అప్పగిస్తే ప్రజలకు పురసేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నుంచే అనుమతులు రావాల్సి ఉంది.
-జబ్బార్‌మియా, కమిషనర్, గుత్తి

మధ్యాహ్నభోజనం తీరుపై ఆరా

పదోతరగతి విద్యార్థుతో ఆరా తీస్తున్న అధికారులు

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే : గార్లదిన్నెలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్నభోజనం నిర్వహణపై ఎస్‌డీసీ మల్లికార్జున, ఎఫ్ఎస్‌వో రామకృష్ణారెడ్డి, డీసీవో అశోక్‌కుమార్ కమిటీ బృందం గురువారం సందర్శించి తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ రామ్ భూపాల్‌రెడ్డి జిల్లాలో గుడ్లు, చిక్కీలు సరఫరా సక్రమంగా చేయలేదని అధికారులను ప్రశ్నించిన విషయం విదితమే. ఈమేరకు అధికారులు సందర్శించి పాఠశాలలోని నిల్వల వివరాలు పరిశీలించారు. అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధారించారు. ప్రిన్సిపల్ సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.

కసాపురంలో పలు పనులకు వేలం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం 2026-27 సంవత్సరానికి బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఆన్‌లైన్ టెండర్ వేలం పాటలు జరిగాయి. ఆలయ ఉపకమిషనర్ విజయరాజు, ఆలయాధికారులు ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. దేవస్థానానికి కొబ్బరికాయలు సరఫరా చేసేందుకు బేతాపల్లి గ్రామానికి చెందిన రామాంజినేయులు రూ. 50,50,000లకు పాటను దక్కించుకున్నారు. భక్తులు సమర్పించిన కొబ్బరిచిప్పలను పొందడానికి అనుమతుల హక్కును రామాంజినేయులు రూ. 30,35,000లకు దక్కించుకున్నారు.

వేదిక శిల్ప నమూనాలకు ఆకృతులు దిద్దుతున్న కళాకారులు

అంజన్న కోవెలకు శిల్పహంగులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం గర్భాలయం, విమానగోపురం, అర్ధమండపం, మహామండపం నిర్మాణానికి చెందిన వేదిక శిల్ప నమూనాల పనుల చురుగ్గా సాగుతున్నాయి. తమిళనాడుకు చెందిన శిల్పకళాకారులు గ్రానైట్‌కు అందమైన ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. మార్చి లోపు పనులు పూర్తవుతాయని ఆలయాధికారులు చెబుతున్నారు.

వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో సీ గ్రేడ్ విద్యార్థులను సాంఘికశాఖ వసతి గృహాల్లో ఉండి చదివించేలా చేస్తున్నామని మండల విద్యాధికారులు రాముడు, గురుప్రసాద్ తెలిపారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా నెలరోజుల పాటు మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లో ఉన్న సీ గ్రేడ్ విద్యార్థులు 21 మందిని గురువారం పెద్దవడుగూరుతోపాటు దిమ్మగుడి వసతి గృహాల్లో వదిలిపెట్టారు. 15మంది బాలికలను కూడా కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు అప్పగించినట్లు చెప్పారు. వీరికి నెలరోజుల పాటు విద్యతోపాటు భోజన వసతి సౌకర్యాలు కల్పించేలా చూడాలని వసతి గృహ వార్డెన్లు నాగరాజు, సంజీవరాయుడుకు విద్యాధికారులు సూచించారు.

విద్యార్థులను బాలుర వసతి గృహానికి అప్పగిస్తున్న అధికారులు

కేంద్ర బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం

మాట్లాడుతున్న ఆచార్య కృష్ణారెడ్డి

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : దేశ పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం విద్య, వైద్యం, పేదల సంక్షేమం, సాంకేతికత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిందని హైదరాబాద్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ఆచార్యులు కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం సెంట్రల్ వర్సిటీలో కేంద్ర బడ్జెట్‌పై ప్రత్యేక చర్చను నిర్వహించారు. భారత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించిందని గుర్తు చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం కోసం దేశం పరుగులు పెడుతోందన్నారు. వర్సిటీ డీన్ శీలారెడ్డి మాట్లాడుతూ ప్రపంచదేశాలన్నింటిలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యున్నతమైందన్నారు. ఆచార్యులు వెంకటేశ్వర్లు, కేశవరెడ్డి, ఇతర ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గుంతకల్లు పురపాలిక కమిషనర్‌గా లక్ష్మీదేవి

గుంతకల్లు : గుంతకల్లు పురపాలిక కమిషనర్‌గా ఎం.లక్ష్మీదేవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈమె గుంతకల్లు పురపాలిక సహాయ కమిషనర్‌గా ఉన్నారు. ఉన్నతాధికారులు కమిషనర్‌గా బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పని చేస్తున్న రెగ్యులర్ కమిషనర్ నయీం అహమ్మద్ ఆదోనికి బదిలీ అయ్యారు. లక్ష్మీదేవి బాధ్యతలు స్వీకరించాగానే సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా సాధికారతకు కృషి

శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులు

గుంతకల్లు, న్యూస్‌టుడే : ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తులను తీసుకురావడం చాలా అవసరమని మైక్రోగ్రీన్స్ కార్యక్రమ రిసోర్సుపర్సన్ శ్రీనివాసులు నాయుడు అన్నారు. స్థానిక ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానమంత్రి ఉష పథకంలో భాగంగా మహిళా సాధికారత కింద తక్కువ స్థలంలో పంటలను ఏవిధంగా పండించాలన్న అంశంపై గురువారం కళాశాలలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆయనతో పాటు ప్రధానాచార్యుడు లక్ష్మయ్య మాట్లాడారు. ఏయే పంటలను తక్కువ స్థలంలో పండించవచ్చో మహిళలు తెలుసుకోవడానికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

నిర్మించారు.. వదిలేశారు!

గుత్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మురుగునీటి కాలువలు నిర్మించారు. గతంలో ఆసుపత్రిలో మురుగునీటి కాలువలు లేకపోవడంతో దుర్వాసన వచ్చేది. కూటమి ప్రభుత్వం మరుగుదొడ్లలోని మురుగు బయటకు వెళ్లేందుకు కాలువలు నిర్మించింది. వాటిని వినియోగంలోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
-న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

వాహన రాకపోకలకు కష్టం

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లులోని క్రౌన్ థియేటర్ రోడ్డు వాహన చోదకులు, పాదచారుల సహనానికి పరీక్షగా మారింది. రోడ్డులో అక్రమ నిర్మాణాలు ఉండడంతో సమస్య జఠిలంగా మారింది. ఇక్కడ ఉండే 30 అడుగుల రోడ్డు 10 అడుగులుగా మారింది. ఇక్కడ దుకాణాల సముదాయాల వద్ద ద్విచక్ర వాహనాలను ఎక్కువగా నిలుపుతున్నారు. ఇదే ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
-న్యూస్‌టుడే, గుంతకల్లు

ఎండిన చెట్లు.. ప్రమాదకరంగా..

రోడ్డు పక్కన ఉన్న చెట్లు ఎండిపోయి ప్రమాదకరంగా మారాయి. రాయలచెరువు నుంచి రామరాజుపల్లికి వెళ్లే రోడ్డులో వరుసగా ఐదు చెట్లు పూర్తిగా ఎండాయి. ఇటువైపు నిత్యం వందలాది వాహనాలు, ద్విచక్ర వాహన చోదకులు వెళ్తుంటారు. కొమ్మలు విరిగి ఎప్పుడు మీద పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
-న్యూస్‌టుడే, యాడికి

వీధిదీపాలు వెలిగించరూ!

గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో రైల్వేస్టేషన్ రోడ్డు వెళ్లే దారిలో పోస్టుల వద్ద ఉన్న వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి సమయాల్లో అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి వీధి దీపం వెలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
-న్యూస్‌టుడే, గార్లదిన్నె గ్రామీణం

శివ భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో మల్లికార్జున ప్రసాద్ తదితరులు

బుక్కరాయసముద్రం: శివరాత్రి పర్వదినం రోజున ఆలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన మండల పరిధిలోని కాశీవిశ్వేశ్వర స్వామి, ముసలమ్మ దేవాలయాలను సందర్శించారు. శివరాత్రి రోజున ఆలయాల్లో నిర్వహించే పూజల వివరాలను తెలుసుకున్నారు. దేవాలయాల అధికారులు రమేష్‌బాబు, ఆలయ నిర్వాహకులు అన్నమలై పాల్గొన్నారు.

'భాజపా బలోపేతానికి కృషి చేద్దాం'

గుత్తి గ్రామీణం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భాజపా బలోపేతం కోసం కృషి చేయాలని ఆ పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి పేర్కొన్నారు. గుత్తిలోని భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జై గౌడ్ సంఘం అధ్యక్షుడు బండారు లక్ష్మణగౌడ్ ఆయన్ను ఘనంగా సత్కరించారు. నాయకులు శ్రీనివాసబాబు, తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

గోశాల నిర్మాణానికి భూమిపూజ

శింగనమల, న్యూస్‌టుడే : శింగనమలలోని చెరువు కట్ట దగ్గర దుర్గాంజినేయ స్వామి ఆవరణలో సుమారు రూ.12 లక్షల ఉపాధి హామీ నిధులతో గోశాల నిర్మాణానికి ఎంపీడీఓ భాస్కర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు శ్రావణి గోవుల సంరక్షణకు గాను గోశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారనానరు. ఉపాధి హామీ సిబ్బంది, ఏపీఓ, ఈసీ దామోదర్ పాల్గొన్నారు.

జూద శిబిరాలపై పోలీసుల దాడులు

గార్లదిన్నె, న్యూస్‌టుడే: పెనకచెర్ల గ్రామానికి వెళ్లే రోడ్డు సమీపంలో కోళ్లఫారం దగ్గర జూద స్థావరాలపై గురువారం పోలీసులు దాడులు చేపట్టారు. ఎస్సై గౌస్‌బాషాతో పాటు పోలీసు సిబ్బంది దాడి చేసి అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ.42వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏడుగురు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నినదించిన కార్మికుల గొంతులు

పామిడి : సమ్మెలో పాల్గొన్న కార్మికులు, సీపీఐ నాయకులు

గుంతకల్లు పట్టణం: ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, ప్రజాసంఘాల భారీ ర్యాలీ

గుంతకల్లు పట్టణం: సీఐటీయూ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో

తాడిపత్రి: మహాత్మాగాంధీ కూడలిలో

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సీపీఐ, సీపీఎం, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, ప్రజాసంఘాలు, సీఐటీయూ నాయకులు, కార్మికులు, ఆటో యూనియన్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు ఆయా కూడళ్లలో గురువారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా కొత్తగా లేబర్ కోడ్, ఉపాధి హామీ పథకం పేరు మార్చడం వంటి వాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీలు, మానవహారాలతో గళం విప్పారు. **-న్యూస్‌టుడే బృందం**

గార్లదిన్నె తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరుల నిరసన

గుత్తిలో కార్మికుల ఆధ్వర్యంలో..

శింగనమలలో.. నిరసన వ్యక్తం చేస్తున్న ఐకాస నాయకులు

పెద్దవడుగూరులో ర్యాలీగా సీఐటీయూ నాయకులు

ప్రగతి పనులకు ఆటంకం

రైల్వేమోరీ వద్ద కష్టంగా వెళ్తున్న ద్విచక్ర వాహన చోదకులు

గుంతకల్లు, న్యూస్‌టుడే : సిమెంటు రోడ్డును, మురుగు కాలువలను మున్సిపాలిటీ నిర్మిస్తుంటే వాటిని రైల్వే అధికారులు అడ్డుకున్నారు. ఫలితంగా మున్సిపల్ అధికారులు టెండర్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. గుంతకల్లు - గుత్తి రైలు మార్గంలో అంబమ్మగుడి కాలనీ సమీపంలోని రైలు మోరీ వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. గుంతకల్లు పట్టణం నుంచి కసాపురం రోడ్డుకు అనుసంధానం చేస్తూ రైల్వే మోరీగుండా వన్‌వే రహదారి ఉంది. ఇది పురపాలిక రహదారి. కాకపోతే మోరీకి ఇరువైపులా రైల్వే స్థలం ఉండటంతో రైల్వే అధికారులు మోరీగుండా రోడ్డు, మురుగు కాలువలను నిర్మించడానికి అంగీకరించడం లేదు. ఫలితంగా పట్టణానికి చెందిన మురుగు మోరీ గుండా వెళ్తుండటంతో కాలువ లేక మోరీ పునాదులు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం వన్‌వే రోడ్డు పాడైపోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ ఏఈ హరికృష్ణను వివరణ కోరగా రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

తాడిపత్రి సమస్యల పరిష్కారానికి వినతి

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆనంద్‌ను కలిశారు. అనంతరం జేసీ కలెక్టర్‌ను సన్మానించారు. తాడిపత్రిలో గత కొద్దికాలంగా నెలకొన్న పలు సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌ను కలిసి జ్ఞాపికలు అందజేశారు.

సంయుక్త కలెక్టర్‌తో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

కంప్యూటర్ కోడింగ్ పోటీలు

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తిలోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం కంప్యూటర్ కోడింగ్ పోటీలు నిర్వహించారు. మహిళా, బాలికల సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల నిర్వాహకులు విద్యార్థులకు పోటీలు ఏర్పాటు చేశారు. ఐఐసీ, సీఎస్‌సీ సహకారంతో పోటీలు జరిపారు. విజేతలకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక స్ఫూర్తిని రగిలించేందుకు పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో కళాశాల ఎండీ రఘునాథరెడ్డి, కరస్పాండెంట్ వీకే పద్మావతమ్మ, డైరెక్టర్ శ్రీవాణ పాల్గొన్నారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

శింగనమల, న్యూస్‌టుడే : లోలూరులో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 9వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. నృత్యాలు, నాటక ప్రదర్శనలతో అలరించారు. అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, పాఠశాల జీఎం రామసుబ్బారెడ్డి, శింగనమల, అనంతపురం సీఐలు కౌలుట్లయ్య, శ్రీకాంత్, ఎస్ఐ విజయకుమార్, ఏజీఎం శంకరనారాయణ పాల్గొన్నారు.

IN THE COURT OF THE PRL. SENIOR CIVIL JUDGE; ANANTHAPURAMU
E.P.No. 124/2019 in O.S.No. 423/2015
Between:
G.Sivasankar Reddy, S/o G.Nagappa, R/at D.No. 1-635, 3rd Road, Ananthapuramu Town. **... Petitioner/ D.Hr.**
AND
1) K.Chidambara Reddy (Died) by L.Rs
2) K.Aparna, W/o K.Chidambara Reddy
3) K.Nirmala, D/o K.Chidambara Reddy
4) K.Vasantha, W/o K.Chidambara Reddy
5) K.Sudheer Reddy, S/o K.Chidambara Reddy
6) K.Sunil Reddy, S/o K.Chidambara Reddy
All are R/at D.No. 4-1355, Ganesh Nagar, Kalyanadurg Road, Ananthapuramu.
... Respondents/ J.Dr No. 1 & Proposed J.Dr's No. 2 to 6
వేలం ప్రకటన
అర్జీదారుడు (డిక్రీ హోల్డర్) తన డిక్రీ మొత్తము రాబట్టుకొను నిమిత్తము ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని పై తెలిపిన కోర్టులో వేలమునకు తెచ్చియున్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు **02-03-2026**వ తేదీన ఉదయం 10-30 గంటలకు పై కోర్టులో హాజరై కోర్టు షరతులకు లోబడి వేలంలో పాల్గొనవచ్చును.
షెడ్యూలు
Property situated at Jambuladinne Village Limits, Garladinne Mandal, Ananthapuramu District within the SRD of Pamidi and RD of Ananthapuramu. Govt.- Dry, Sy.No. 38-5, A.C. 0.74 or 0.299 Hrs Full.
Bounded by: East: Cart track leading from Singanamala, **West:** Land of Lakshmi Reddy, **North:** Land of Angadi Ramanna, **South:** Land bearing Sy.No. 38/6.
Ameena Value Rs. 8,00,000/-
Market Value Rs. 7,40,000/-
D.Hr Value Rs. 10,00,000/-
E.P. Amount Rs. 4,31,203/-
"కోర్టువారి ఉత్తర్వుల మేరకు"
T.R.NARAPA REDDY, Advocate
Ananthapuramu. Cell: 9440152722

బోరు సమస్య పరిష్కరించండి

ఎంపీడీవోకు వినతిపత్రం ఇస్తున్న వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు

బుక్కరాయసముద్రం: చెన్నంపల్లి గ్రామంలో వాల్మీకి దేవాలయ స్థలంలో వేసిన బోరు సమస్యను పరిష్కరించాలని వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు ఎంపీడీవో సాల్మన్‌రాజుకు గురువారం వినతిపత్రం ఇచ్చారు. 11 సెంట్ల స్థలాన్ని వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు రూ.10లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారన్నారు. సర్పంచి మల్లికార్జున అనుమతి లేకుండా కొనుగోలు చేసిన దేవాలయ స్థలంలో బోరువేశారన్నారు. బోరు వేయడానికి అవసరమైన డబ్బులు పంచాయతీకి చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వేరే ప్రదేశంలో పంచాయతీ తరపున బోరు వేసుకోవాలన్నారు. ఎంపీడీవో సాల్మన్‌రాజు మాట్లాడుతూ బోరుకు అయిన ఖర్చు పంచాయతీ చెల్లిస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీంతో వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు అంగీకరించారు. బోరు వేయడానికి అయిన ఖర్చు రూ.46 వేలు సర్పంచి మల్లికార్జునకు అందజేశారు. గ్రామ పెద్ద మల్లికార్జు రెడ్డి, వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు రామాంజనేయులు, పెద్దన్న, నరసింహులు, నాగప్ప, రాము, మారుతీ నల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.

గుత్తిలోని కోట ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు

విద్యాదాతల లక్ష్యానికి తూట్లు!

వృథాగా పాఠశాలకు అందించిన కంప్యూటర్లు

గుత్తి,న్యూస్‌టుడే: పేద పిల్లల కోసం వెబ్‌టెక్ కంపెనీ నుంచి పాఠశాలలకు వచ్చిన కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. కంప్యూటర్ల గురించి శిక్షణ ఇప్పించేందుకు ఎస్ఎస్ఏ అధికారులు ఒప్పంద పద్ధతిన ఆపరేటర్లను నియమించాలని హెచ్.ఎం.లు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమతున్నారు.

అందని సాంకేతిక విద్య

గుత్తిలోని బాలికల ఉన్నత పాఠశాలతోపాటు కోట ఉన్నత పాఠశాలలకు వెబ్‌టెక్ కంపెనీ కంప్యూటర్లను 6నెలల కిందట ఇచ్చింది. కోట ఉన్నత పాఠశాలకు 30, బాలికల ఉన్నత పాఠశాలలో మరో 30 కంప్యూటర్లను సమకూర్చారు. గత నెలలో కంపెనీ ప్రతినిధులు పాఠశాలలకు వచ్చి విద్యార్థులకు కంప్యూటర్లు ఎలా ఉపయోగపడుతున్నాయో చూశారు.

పురపాలిక	: గుంతకల్లు
పాఠశాలలు	: కోట ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల
కంప్యూటర్ల సంఖ్య	: 60
చెల్లించిన మొత్తం	: రూ.10.50 లక్షలు

మూడు సార్లు లేఖ రాసినా..

పాఠశాలల్లో కంప్యూటర్లపై అవగాహన ఉన్న ఉపాధ్యాయులే అడపాదడపా విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధిస్తున్నారు. కంప్యూటర్ల నిర్వహణకు తమకు ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించాలని కోట ఉన్నత పాఠశాల హెచ్.ఎం. సుభహాన్ మూడుసార్లు ఎస్ఎస్ఏ అధికారులకు లేఖరాశారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా కంప్యూటర్లను వినియోగంలోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు.

అనంతపురం

•అనంతపురం •రాప్తాడు

పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గించాలి

ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గించాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం సంరక్షణ క్షమత మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. శక్తిసంరక్షణకు సంబంధించి విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఆయన మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్, గ్యాస్ వినియోగంలో మితవ్యయం అవసరమన్నారు. ఎలక్ట్రికల్ విభాగాధిపతి రామకృష్ణారెడ్డి, విద్యార్థులు భీమేష్, తన్మయి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

కాంపాక్టర్ బిన్నులు నిండకనే చెత్త తొలగించండి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: కాంపాక్టర్ బిన్నులు నిండే వరకు ఉండకూడదని కమిషనర్ జశ్వంత్‌రావు పారిశుద్ధ్య విభాగం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గురువారం నగరపాలక కౌన్సిల్ హాల్లో పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్లు, కార్యదర్శులు, మేస్త్రీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కచ్చితంగా మస్టర్ సమయం పాటించాలని, ఉదయం 5.30 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని సూచించారు. నగరంలోని డంపింగ్ యార్డును పరిశీలించి కొత్త చెత్తను వేరుగా వేయాలని కమిషనర్ ఆదేశించారు. కుక్కల ఏబీసీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎస్ఈ రాజశేఖర్, ఈఈ షాకీర్ హుస్సేన్, ఇన్‌ఛార్జి ఎంహెచ్‌ఓ నరసింహ పాల్గొన్నారు.

స్వామి సన్నిధిలో..

రామ్‌నగర్ పాండురంగ స్వామి ఆలయంలో

శుక్రవారం: ఉ 6.45 గంటలకు అభిషేకం • 7.00కు ప్రత్యేక అలంకరణ సేవ • 8 గంటలకు మహా మంగళహారతులు • 8.15కు మూలమూర్తుల పాద స్పర్శదర్శనం

మొదటి రోడ్డు శివాలయంలో

ఉదయం 10 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సరస్వతీ హోమం ✤ సాయంత్రం 5 గంటలకు దీక్షా హోమం ✤ 6 గంటలకు కైలాస వాహనంపై గ్రామోత్సవం

పాతూరు చెన్నకేశవస్వామి ఆలయంలో

సాయంత్రం 5.00కు నగరోత్సవం

- అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే

సకాలంలో స్పందించి.. ప్రాణం కాపాడి

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాన్పుల వార్డులో చేరిన ఒక గర్భిణికి సకాలంలో మెరుగైన వైద్య చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్ఎంవో డాక్టర్ హేమలత తెలిపారు. ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. బిహార్‌కు చెందిన సూరతిదేవి(31), గుడ్డు సుహాని దంపతులు హిందూపురానికి వలస వచ్చారు. ఏడు నెలల గర్భిణిగా ఉన్న ఆమెకు అధిక రక్తస్రావం అవుతుండటంతో గత నెల 12న సర్వజన వైద్యశాలలో చేరారు. వివిధ పరీక్షలు నిర్వహించగా కడుపులో బిడ్డ గుండె చప్పుడు ఆగినట్లు, కిడ్నీలు దెబ్బతినడం, అధిక రక్తస్రావం అవుతుండటంతో వైద్యులు గుర్తించి శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఆమె కోలుకోవటంతో గురువారం డిశ్చార్జి చేశారు.

సూరతిదేవితో సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, వైద్యుల బృందం

మేమున్నాం.. మీకు తోడుగా

ఆత్మకూరు: 9701452321,
ఎస్కే, జేఎన్‌టీయూ: 8008573005
శారదానగర్: 8008573049

సమస్య: మారుతినగర్ గుడ్ చిల్డ్రన్ పాఠశాల వెనుక వైపున డోరు నంబరు 6-4-174-5-1 అపరిశుభ్రంగా ఉంది.
- నాగేశ్వరరావు

సమాధానం: వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని పంపి శుభ్రం చేయిస్తాం.

సమస్య: శ్రీనివాస్‌నగర్ ఆదాయపు పన్నుశాఖ ఖాళీ ప్రదేశంలో చెత్త గుట్టలుగా పోగుబడింది.
- రవికుమార్

సమాధానం: పారిశుద్ధ్య చర్యలు చేపడతాం.

సమస్య: కమలానగర్ తిరుమల సీడీ పాయింట్ వద్ద వారం రోజులుగా కాలువ శుభ్రం చేయలేదు.
- భాస్కర్

సమాధానం: సిబ్బందిని పంపి కాలువ శుభ్రం చేయిస్తాం. - నరసింహ, నగర పాలక ఇన్‌ఛార్జి ఎంహెచ్‌ఓ

- న్యూస్‌టుడే, అశోక్‌నగర్, కమలానగర్

కాయగూరల ధరలు

అరవిందనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: (అనంతపురం పాతూరు మార్కెట్లో ధరలు కిలో రూ.లలో) టమాటాలు 20, రెండో రకం 10, ఉల్లిగడ్డలు 35, రెండోరకం 25, బంగాళాదుంపలు 35, మిరపకాయలు 35, బెండకాయలు 20, వంకాయలు 20, ముల్లంగి 20.

తెరపై ఈనాడు

అనంతపురం (కమలానగర్), న్యూస్‌టుడే : గౌరి : విత్ లవ్, గాయత్రి : చథా పచ్చ, నీలిమ : 3, త్రివేణి : అమరావతికి ఆహ్వానం, తరంగిణి : అనగనగా ఒక రాజు, తేజస్విని : భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఎస్వీ సినిమా, శాంతి : కపుల్ ఫ్రెండ్లీ, ఫంకీ.

రావణబ్రహ్మ వాహనంపై ఉమామహేశ్వరులు

అనంత సాంస్కృతికం: నగరంలోని మొదటిరోడ్డు శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ ఛైర్మన్ అమిలినేని నరేంద్రచౌదరి, ఈవో నాగేంద్రుడు ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం జరిగింది. సాయంత్రం దీక్షా హోమం అనంతరం ఉమామహేశ్వరులు రావణబ్రహ్మ వాహనంపై విహరించారు. శ్రీనృత్య కళానిలయం నాట్య గురువు సంధ్యామూర్తి శిష్య బృందం నిర్వహించిన కూచిపూడి నృత్యప్రదర్శనలు కట్టిపడేశాయి.

- అనంతపురం కమలానగర్

పొరుగుసేవల ఉద్యోగికి ఆర్థిక సాయం

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూలో పొరుగుసేవల ప్రాతిపదికన పని చేస్తున్న హాజీవలి కుటుంబానికి తోటి ఉద్యోగులు ఆర్థిక సాయం చేశారు. హాజీవలి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పొరుగుసేవల ఉద్యోగులు రూ.41,111 లను ఆయన కుటుంబానికి అందజేశారు. వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య చేతుల మీదుగా చెక్కు పంపిణీ చేశారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శిరీష్‌రెడ్డి, వెంకటరాముడు, రహంతుల్లా, కృష్ణయ్య, సాయినాథ్, దివాకర్, రమణ పాల్గొన్నారు.

ప్రాంగణ నియామకాలకు రాతపరీక్షలు

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలకు గురువారం రాతపరీక్షలు నిర్వహించారు. ఇన్ఫోసిస్ సంస్థ ఈ పరీక్షలు నిర్వహించింది. సివిల్, మెకానికల్, ట్రిబుల్ఈ, ఈసీఈ, సీఎస్ఈ, కెమికల్ ఇంజినీరింగ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 112 మంది హాజరయ్యారు. ఎంపికైన విద్యార్థులకు హైదరాబాద్‌లో మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారని ప్రాంగణ నియామకాల అధికారి వి.బి.చిత్ర తెలిపారు.

సరస్వతి నిలయం.. అసౌకర్యాలమయం

✦ సమస్యలతో పోటీపడుతున్న విద్యార్థులు

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని రీడింగ్ హాలు ఇది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం రీడింగ్‌హాలు నిర్మించారు. ఇందులో పదుల సంఖ్యలో విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు. తాళ్లు, వైర్లు తదితర వ్యర్థాలన్నీ ఈ హాల్లో వేశారు. కొన్ని నెలలుగా కనీసం శుభ్రం చేయకపోవడంతో దుమ్ముధూళితో నిండుకుంది.

✦ రీడింగ్ హాలులో సగం వెలుగుతున్న దీపాలతో చీకట్లు కమ్ముకుంటున్నాయి. రాత్రి పూట అభ్యర్థులు అపరిశుభ్రత నడుమ చదువులు కొనసాగిస్తున్నారు. ఇక పంకాలు తిరగక దోమల స్వైరవిహారం చేస్తున్నాయి. రీడింగ్ హాల్లో విరిగిన టైల్స్, పాలిష్ బండలతో పాటు నిర్మాణ వ్యర్థాలు పడేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో శుభ్రంగా ఉండే హాలు ప్రస్తుతం అధ్వానంగా దర్శనమిస్తోంది.

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు నిలయం. ఏ పోటీ పరీక్షలు జరిగినా ఎస్కేయూ నుంచి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధిస్తారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షల విభాగం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ప్రత్యేకంగా రీడింగ్ హాలు ఏర్పాటు చేశారు. వసతిగృహాలకు సమీపంలో రీడింగ్ హాలు ఉంది. ఉద్యోగ ప్రకటనలు లేకపోయినా విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తుంటారు. వర్సిటీకి సెలవులు ప్రకటించినా ఇక్కడే ఉండి పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. భోజన సమయంలో తప్పా నిత్యం విద్యార్థులు ఇందులో అభ్యసిస్తుంటారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రీడింగ్ హాలు అధ్వానంగా మారింది. కనీసం శుభ్రం చేయడానికి ఎవరూ రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోనే నిర్మాణపనులు జరుగుతుండటంతో వ్యర్థాలు, రాళ్లు, బండలు, దుమ్మూధూళితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం రీడింగ్ హాలును శుభ్రంగా ఉంచడానికి అధికారులు కృషి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

కేంద్ర విధానాలపై నినదించిన కార్మికుల గొంతులు

అనంత నగరపాలక: కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాలతో రాబోవు రోజుల్లో కార్మికులను చెట్లు, గుట్టలపాలు చేస్తున్నారు. ఆఖరికి ఆకులు తిని బతకాల్సిందేనా అంటూ సీఐటీయూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా గురువారం సమ్మె నిర్వహించారు. అనంతపురం నగరపాలక నుంచి గడియార స్తంభం వరకు ఆకులు కట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను కాలరాస్తే కార్మికుల ఆగ్రహం చవి చూడల్సి ఉంటుందని హెచ్చరించారు.

అరవిందనగర్(అనంతపురం): కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం, అనంతపురం డివిజన్ బీమా ఏజెంట్లు నిరసన తెలిపారు. నగరంలోని ఎల్ఐసీ శాఖ- 1 కార్యాలయం ఆవరణలో నాయకులు రామకృష్ణ, రవీంద్ర, జగదీష్, వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసీలో ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు చేపట్టిన జాతీయ సమ్మెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.

ఆకులు కట్టుకొని ప్రదర్శనగా వస్తున్న శ్రామికులు

ఆత్మకూరు: కేంద్ర అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆత్మకూరు మండల కేంద్రంలో కార్మికులు గురువారం నిరసన తెలియజేశారు. ర్యాలీలతో నిరసన తెలిపారు.

'కేంద్రంపై ఉద్యమం కొనసాగుతుంది'

కమలానగర్, న్యూస్‌టుడే: ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్ఏను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కేంద్రంపై ఉద్యమం కొనసాగుతుందని ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ కన్వీనర్ సాకే హరి పేర్కొన్నారు. గురువారం ఎన్జీవో హోంలో కమిటీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదలకు వెలుగునిచ్చిన ఆర్డీటీ సంస్థపై కేంద్రం కక్ష సాధింపు చర్య సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎఫ్‌సీఆర్ఏను పునరుద్ధరణ చేయకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హైవేల దిగ్బంధం, రైల్ రోకో వంటివి చేపడతామని వెల్లడించారు.

మాట్లాడుతున్న సాకే హరి, శ్రీధర్‌చౌదరి, మధుసూదన్‌రెడ్డి

బోరు సమస్య పరిష్కరించండి

బుక్కరాయసముద్రం: చెన్నంపల్లి గ్రామంలో వాల్మీకి దేవాలయ స్థలంలో వేసిన బోరు సమస్యను పరిష్కరించాలని వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు ఎంపీడీవో సాల్మన్ రాజుకు గురువారం వినతిపత్రం ఇచ్చారు. 11 సెంట్ల స్థలాన్ని వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు రూ.10లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారన్నారు. సర్పంచి మల్లికార్జున అనుమతి లేకుండా కొనుగోలు చేసిన దేవాలయ స్థలంలో బోరువేశారన్నారు. బోరు వేయడానికి అవసరమైన డబ్బులు పంచాయతీకి చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వేరే ప్రదేశంలో పంచాయతీ తరపున బోరు వేసుకోవాలన్నారు. ఎంపీడీవో సాల్మన్‌రాజు మాట్లాడుతూ బోరుకు అయిన ఖర్చు పంచాయతీ చెల్లిస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీంతో వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు అంగీకరించారు. బోరు వేయడానికి అయిన ఖర్చు రూ. 46 వేలు సర్పంచి మల్లికార్జునకు అందజేశారు. గ్రామ పెద్ద మల్లికార్జురెడ్డి, వాల్మీకి దేవాలయ కమిటీ సభ్యులు రామాంజనేయులు, పెద్దన్న, నరసింహులు, నాగప్ప, రాము, మారుతీ నల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.

అంజన్న కోవెలకు శిల్పహంగులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం గర్భాలయం, విమానగోపురం, అర్ధమండపం, మహామండపం నిర్మాణానికి చెందిన వేదిక శిల్ప నమూనాల పనుల చురుగ్గా సాగుతున్నాయి. తమిళనాడుకు చెందిన శిల్పకళాకారులు గ్రానైట్‌కు అందమైన ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. మార్చి లోపు పనులు పూర్తవుతాయని ఆలయాధికారులు చెబుతున్నారు.

యువతి అదృశ్యంపై ఫిర్యాదు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైంది. ఆమె స్థానికంగా ఉన్న ఓ బాలికల వసతిగృహంలో ఉంటూ కళాశాలకు వెళ్తుండేది. మంగళవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి వసతి గృహానికి రాలేదు. గమనించిన కళాశాల సిబ్బంది రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.

నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో..

అనంత నేరవార్తలు: నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగలవారి కాలనీకి చెందిన వ్యక్తి రాంబాబు గతేడాది డిసెంబరు 16న అదృశ్యమయ్యాడు. అతను కాట్నే కాల్వ గ్రామంలో క్షౌరవృత్తి చేస్తూ జీవనం సాగించేవాడు. నగరం నుంచి ప్రతిరోజూ కాట్నే కాల్వకు వెళ్లొచ్చేవాడు. రోజులాగే గతేడాది డిసెంబర్ 16న పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తల్లి రాములమ్మ గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పామిడి.. ప్రమాదంతో ఢీ

బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిలో పామిడి అసలే ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్. అలాంటి ప్రాంతంలో గ్రామస్థులు, వాహనదారులు తప్పనిసరిగా రహదారి నిబంధనలను పాటించాలి. కానీ ఓ ద్విచక్ర వాహనదారుడు తన ఇద్దరు చిన్నారులను బండి వెనుక కూర్చోబెట్టుకుని ఇలా విభాగినిపై నుంచి అడ్డంగా తన బైక్‌ను పోనిస్తుండగా తీసిన చిత్రం ఇది.

- ఈనాడు, అనంతపురం

మురుగు నిలిచి.. మీద పడి

రుద్రంపేట పంచాయతీ పరధి రుద్రంపేట-ఆలమూరు వైపు వెళ్లే ప్రధాన రహదారిలో మురుగు దుకాణాలు, రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు సాగించడానికి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు రాకపోకలు సాగించినప్పుడు మురుగు ఎగిరిపడుతోంది. పంచాయతీ అధికారి స్పందించి మురుగు సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

- న్యూస్‌టుడే, రుద్రంపేట

ఛిద్రమవుతున్నా పట్టదా!

నగరంలోని రామచంద్రానగర్, రెవెన్యూ కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఛిద్రమవుతోంది. రహదారులకు ఇరువైపులా ఉన్న కాలువల్లో మురుగు సక్రమంగా ప్రవహించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు పందుల బెడద తీవ్రంగా ఉంది. మురుగులో పందులు పొర్లడం వల్ల రహదారులు సైతం మురుగుతో నిండిపోతున్నాయి. రెవెన్యూ కాలనీలోని ఇంటి నం.13-1-817/10 వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

- న్యూస్‌టుడే, తపోవనం (అనంత గ్రామీణం)

విపణిలోకి కొత్త ప్యాసింజర్ వాహనం

కమలానగర్, న్యూస్‌టుడే: మహీంద్రాకు చెందిన కొత్త యూడో ఈవీ3 డబ్ల్యూ విద్యుత్తు ప్యాసింజర్ వాహనాన్ని ఎంజీబీ మొబైల్స్ సీఈవో మాచాని ఆదిత్య ప్రారంభించారు. గురువారం మహీంద్రా అధీకృత డీలర్ ఎంజీబీ మొబైల్స్ ఆధ్వర్యంలో ఈ ఈవీ3 డబ్ల్యూ విద్యుత్తు ప్యాసింజర్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. సీఈవో మాట్లాడుతూ ఈ వాహనం సర్టిఫైడ్ రేంజ్ 265 కి.మీ అలాగే రియల్ వరల్డ్ రేంజ్ 200 కి.మీ అందిస్తుందన్నారు. రీ జనరేషన్ టెక్నాలజీతో 6 సంవత్సరాల బ్యాటరీ వారంటీతో వాహనం అందుబాటులో ఉందన్నారు. వినియోగదారులు సుదూర ప్రాంతాలు, ఎక్కువ మొత్తంలో ట్రిప్పులు తిరగడానికి వాహనం అనువుగా ఉంటుందని తెలిపారు. జనరల్ మేనేజర్ కేశవ, మహీంద్రా ఏఎస్ఎం దీపక్ పాల్గొన్నారు.

వాహనాన్ని ప్రారంభిస్తున్న సీఈవో మాచాని ఆదిత్య

సమాజ పరిస్థితికి అద్దం పట్టేలా సందేశాత్మక నాటకం

అనంత సాంస్కృతికం: పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లలిత కళాపరిషత్‌లో గురువారం రాత్రి జరిగిన 'ఆయుష్మానుభవ' సాంఘిక నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రేపల్లె విశ్రాంత ఎంఈవో భూపతి ధర్మారావు రచన, దర్శకత్వం వహించిన నాటకంలో తల్లిదండ్రుల ప్రేమానురాగాల విలువను గుర్తుచేసే సన్నివేశాలతో సమాజ పరిస్థితికి అద్దం పట్టిన సందేశాత్మక నాటకంగా పలువురు అభివర్ణించారు. పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు గురుప్రసాద్, గాజుల పద్మజ సారథ్యంలో జరిగిన సమావేశంలో పీటీసీ ఏఎస్పీ మల్లికార్జున వర్మ, వైస్ ప్రిన్సిపల్ డీఎస్పీ వాసుదేవన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అస్లాం బాషా పర్యవేక్షించారు.

నాటకంలోని ఓ సన్నివేశంలో పాత్రదారులు

అ వీ.. ఇ వీ.. అన్నీ..

మాజీ సీఎం సంజీవయ్య జయంతి రేపు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: ఈ నెల 14న ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతిని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆయన సూచించారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: స్వర్ణ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం ఐక్య వేదిక, అర్బన్ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నగర కమిషనర్ జశ్వంత్‌రావును అభినందించారు. సెలవులు, సర్వేలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆయన్ను కోరారు. సుధాకర్, లక్ష్మినారాయణ, వరప్రసాద్, మల్లికార్జున, వీరనారప్ప, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.

'కేంద్ర బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం'

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : దేశ పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం విద్య, వైద్యం, పేదల సంక్షేమం, సాంకేతికత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిందని హైదరాబాద్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ఆచార్యులు కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం సెంట్రల్ వర్సిటీలో కేంద్ర బడ్జెట్‌పై ప్రత్యేక చర్చను నిర్వహించారు. భారత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించిందని గుర్తుచేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం కోసం దేశం పరుగులు పెడుతోందన్నారు. వర్సిటీ డీన్ శీలారెడ్డి మాట్లాడుతూ ప్రపంచదేశాలన్నింటిలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యున్నతమైందన్నారు. ఆచార్యులు వెంకటేశ్వర్లు, కేశవరెడ్డి, ఇతర ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వేగం నియంత్రించక.. రాకపోకలు కట్టడిచేయక

ఆర్కేనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: ప్రమాదాలు నియంత్రించేందుకు రహదారులపై నిర్మించిన వేగ నిరోధకాలు వాహనదారుల పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వీటి వల్ల ప్రమాదాల నివారణ జరగకపోగా, ప్రాణసంకటాలుగా మారాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు మొదలుకొని వీధులు, కాలనీల వరకు ఎటు చూసినా ఇదే పరిస్థితి. ఎవరికి వారు వీధుల్లో రహదారులను తవ్వేస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. వేగ నిరోధకాల గురించి సాంకేతికంగా అవగాహన లేకపోవడంతో రహదారులను గుల్ల చేస్తున్నారు.

సైఫుల్లా వంతెన సమీపంలో వేగ నిరోధకం

● అనంతపురం నగరం నుంచి కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుత్తి, తాడిపత్రి, ధర్మవరం, బెంగళూరు వైపునకు నిత్యం రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో రోడ్డు ప్రారంభమైనప్పటి నుంచి శివారు వరకు పదుల సంఖ్యలో వేగ నిరోధకాలు దర్శనమిస్తున్నాయి. గుత్తిరోడ్డు శివారు వరకు 20, కళ్యాణదుర్గం రోడ్డులో 25, బళ్లారిరోడ్డులో 28, పంగల్‌రోడ్డు వరకు 35, తాడిపత్రి రోడ్డులో 22 వేగనిరోధకాలు నిర్మించారు. వీటిని గమనిస్తే నిబంధనలకు ఏ విధంగా నీళ్లొదిలారో అర్థం చేసుకోవచ్చు. నగరంలో వీధులు, కాలనీల్లో అడుగుకో వేగనిరోధకం ఉంది.

కుదుపులతో కుదేలు

వాహనదారుడు ఇంటి నుంచి బయలుదేరి బయటకు వెళ్తే పదుల సంఖ్యలో వేగనిరోధకాలు దాటాల్సిందే. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు నగరంలోకి వచ్చి వెళ్తుంటారు. వచ్చిన ప్రతిసారీ స్పీడుబ్రేకర్లు దాటుకొని వెళ్లే క్రమంలో శరీరం కుదుపులకు లోనవుతోంది. దీంతో స్పాండిలైటిస్, నడుమునొప్పి, కండరాల నొప్పుల బారిన పడుతున్నారు. కొందరు శాశ్వత నడుము నొప్పులకు గురవుతున్నారు.

నిబంధనలివే

ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఒక్కో వేగనిరోధకం (స్పీడు బ్రేకర్) పది సెంటీమీటర్ల ఎత్తు, రెండు చివరలకు మధ్యలో 3.7 మీటర్లకు మించరాదు. తప్పనిసరిగా వాటిపై నలుపు, తెలుపు, పసుపు రంగులతో కూడిన ప్రకాశవంతమైన రంగులు కానీ, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో సిమెంటు, కంకరతో ఎత్తైన స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఆలయాల్లో శివరాత్రికి సదుపాయాలు మెరుగుపరచండి

అనంత సాంస్కృతికం: శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా కావాల్సిన సదుపాయాలు కల్పించాలని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన నగరంలోని పలు ఆలయాలను సందర్శించారు. ఆలయాల కమిటీలు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు రోడ్డులోని శివకోటి ఆలయం, మొదటి రోడ్డు శివాలయం, చెరువుకట్ట సమీపంలోని ముసలమ్మ కట్ట ఆలయం తదితర దేవస్థానాలను ఆయన సందర్శించారు. శివరాత్రి వేడుకలు, కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ బారికేడ్లు, సీసీ కెమెరాలు నిరంతర విద్యుత్తు సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సౌకర్యం వంటి అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్ : అనంతపురము

DRA. No : 130/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu ....Disputant
V/s
M.Prabhakar & Others ...Opponents

అపోనెంట్ 01 కి నోటీసు

Opponent No-01: M.Prabhakr, S/o M.Nanjundappa, Pilot Sales Representative, Ananthapuramu, Yoma Business Solutions P. Ltd., Topaz Building, Amruthahalli, Shirdi Sai Nagar, Hyderabad - 500080, R/o : 9-167, Stalin Nagar, A-Narayanapuram, Anantapur (D)

డిస్పూటెంట్ డిస్పూట్ బాకీ మొత్తము Rs. 1,39,166/-లు రాబట్టుకొనుటకు గాను మీపై దాఖలు చేసిన డిస్పూట్‌లో 01 అపోనెంట్ అయిన మీరు 18-02-2026 వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11-00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం-6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురము వారి ఎదుట హాజరై మీ అభ్యంతరాలు తెలుపుకోనంతట డిస్పూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits
O/o District Registrar,
Registration and Stamps Dept,
D.No: 6-3-134, 1st Floor,
Ram Nagar, Anantapuramu.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్: అనంతపురము

DRA. No : 128/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu. ....Disputant
V/s
M/s Shreepada Enterprises
Rep by. P.Dhanunjaya & Others ....Opponents

అపోనెంట్ 06కి నోటీసు

Opponent No. 06: V.Ramakrishna Reddy, S/o V.Sreenivasa Reddy, Manager Shreepada Enterprises, Flat No. 402, 4th Floor, S Bags Vijay Vihar Apartments, Adharsh Nagar, Anantapur.

డిస్పూటెంట్ డిస్పూట్ బాకీ మొత్తము Rs. 55,49,360/-లు [illegible] 18-02-2026 [illegible]

By order of Deputy Registrar of Chits
O/o District Registrar, Registration and Stamps Dept, D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్: అనంతపురము

DRA. No 132/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu ....Disputant
V/s
M/s Shreepada Enterprises
Rep by. P.Dhanunjaya & Others ....Opponents

అపోనెంట్ 01 కి నోటీసు

Opponent No-01: M/s Shreepada Enterprises, Rep by P.Dhanunjaya, S/o P.Nageswara Rao, D.No. 32-159 A.Narayanapuram, Ananthapur, R/o, Flat No. 303, 3rd Floor, Sreerama Nilayam, Near Neeru Pragathi Park, Sree Nagar Colony, Anantapur - 515001

డిస్పూటెంట్ డిస్పూట్ బాకీ మొత్తము Rs. 53,89,614/-లు [illegible] 18-02-2026 [illegible]

By order of Deputy Registrar of Chits
O/o District Registrar, Registration and Stamps Dept, D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్: అనంతపురము

DRA. No : 126/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu. ....Disputant
V/s
P.Shiva Chaitanya & Others ....Opponents

అపోనెంట్ 03, 05కి నోటీసు

Opponent No. 03: P.Shiva Krishna, S/o P.Chinna Eswaraiah, Prop: Eswar R.K.Police Stores & Hosiery, Shop No.1, Ground Floor, D.No. 4-671, Opp: Munner Mutton Shop, 4th Road, Anantapur. R/o. D/No. 4-528, 4th Road, Anantapur.

Opponent No. 05: M.Shiva Prasad, S/o M.Lakshmi Narayana, Prop. Fruits Commission Business, D.No. 6-4-29-2, 3rd Cross, Maruthi Nagar, Anantapur. R/o. D.No. 6-4-29-2, 3rd Cross, Maruthi Nagar, Anantapur.

డిస్పూటెంట్ డిస్పూట్ బాకీ మొత్తము Rs. 3,50,158/-లు [illegible] 18-02-2026 [illegible]

By order of Deputy Registrar of Chits
O/o District Registrar,
Registration and Stamps Dept,
D.No - 6-3-134, 1st Floor,
Ram Nagar, Anantapuramu.

భూరాబందులు

కేడీల చేతుల్లోకి డీకేటీ భూములు

రాయచోటి, న్యూస్‌టుడే: అన్నమయ్య పూర్వ జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ జోరందుకొంటోంది. అధికార, అంగ, అర్థ బలం కలిగిన చోటా నేతలు సైతం పట్టణ పరిసరాల్లోని ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. స్థాయికి తగ్గట్టు సెంట్ల నుంచి ఎకరాల వరకు ఆక్రమించుకొంటున్నారు. పట్టణంలో ప్రైవేట్ స్థలాల ధరలు మిన్నంటడంతో కాస్త ప్రభుత్వ స్థలం దొరికినా రాబందుల్లా వాలిపోతున్నారు. ఖాళీ స్థలాలకు దొంగ డీకేటీ పట్టాలు సృష్టించి అనుభవంలోకి తీసుకొంటున్నారు. రెవెన్యూ అధికారులకు భూబాగోతం తెలిసినా కబోదుల్లా మిన్నకుండిపోతున్నారు. ఆక్రమిత స్థలాలపై ప్రశ్నించే వారిపై ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా కేసులు నమోదు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆక్రమితదారులను అడ్డుకునే వారు కరవయ్యారు.

సుండుపల్లి రోడ్డు పక్కనే ప్రభుత్వ భూమిలో పునాదులు తీస్తున్న జేసీబీ యంత్రం

క్షేత్రస్థాయి సిబ్బంది సహకారం

- రాయచోటి పట్టణం చుట్టూ సుమారు 12 కిలో మీటర్ల మేర విస్తరించింది. సుండుపల్లి, గాలివీడు, రామాపురం, సంబేపల్లె, చిన్నమండెం వెళ్లే మార్గాల్లో గుట్టలు, వంకలు, వాగులతో కూడిన భూములు ఎక్కువగా ఉన్నాయి.
- గత వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రం ప్రారంభానికి ముందు రెవెన్యూ అధికారులు సుమారు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములు గుర్తించారు. అప్పట్లో చాలా వరకు నాటి వైకాపా నేతలు ఆక్రమించారు.
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు అధికార బలం కలిగిన వారు ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై దృష్టి సారించారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వ భూముల వివరాలు గుర్తిస్తున్నారు.
- క్షేత్రస్థాయిలో పని చేసే వీఆర్ఏ, వీఆర్‌వో సహకారంతో ప్రభుత్వ ఆధీనం, మిగులు, గయాళి భూములను యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు.

నేతలు కాదు మేతలు

- సుండుపల్లి మార్గంలోని టిడ్కో ఇళ్ల వద్ద ఓ నేత ఇప్పటికే రూ.కోట్ల విలువైన స్థలాలు ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోలేదు. కొందరు మాజీ సైనికుల పేరుతో డీకేటీ పట్టాలు తెచ్చుకొని భూములు స్వాధీన పరుచుకున్నారు.
- రాయచోటి రింగ్ రోడ్డు హద్దుగా చేసుకొని మాసాపేట, బీసీ కాలనీ, వినాయకనగర్, షిబక్తుల్లా కాలనీ, ఏజీ గార్డన్లలో ఖాళీగా ఉన్న స్థలాలు ఆక్రమించి పునాదులు వేస్తున్నారు.
- రాజంపేట మార్గంలోని ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్‌కు యత్నించారు.
- రవ్వలగుట్ట వద్ద ఏకంగా వంక స్థలాన్ని చదును చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. వందల ఏళ్ల వంక నామరూపాలు కోల్పోయింది. తిరుపతి నాయుడు కాలనీ ఎగువ వంకలు ఆక్రమణకు గురయ్యాయి.
- పాత ఆర్టీవో కార్యాలయం రింగ్ రోడ్డు మధ్య ఉన్న స్థలాలను కొందరు ఆక్రమించి చదును చేశారు. ఇక్కడ సెంటు స్థలం కొనుగోలు చేయాలన్నా రూ.20 లక్షలు పైబడి ధర పలుకుతోంది.

వెలిగల్లు.. తగ్గుతున్నాయ్ నీళ్లు

వెలిగల్లు జలాశయం గరిష్ఠ నీటి సామర్థ్యం 4.64 టీఎంసీలు కాగా.. గురువారం నాటికి 1.46 టీఎంసీలకు చేరింది. కుడి, ఎడమ కాలువలకు 122 క్యూసెక్కులు, రాయచోటి, గాలివీడు రక్షిత మంచినీటి పథకాలకు ఆరు క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఎగువ నుంచి హంద్రీ-నీవా కాలువ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హంద్రీ-నీవా కాలువ నుంచి అధికంగా నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, గాలివీడు

కదలీ ఫలం.. కలిపేది విషం

రసాయనాలతో మాగుతున్న అరటి

కలికిరి, రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో పండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. అందులో అరటి వినియోగం ఎక్కువగా ఉంది. ఇందులో వందకు పైగా అరటికాయల మండీలున్నాయి. వీటిలో సగం మండీ యజమానులే రైపెనింగ్ ఛాంబర్లను ఏర్పాటు చేసుకున్నారు. రైల్వే కోడూరు, రాయచోటి, మదనపల్లె, రాజంపేట నుంచి అరటి పండ్లను వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకుని వెళ్తున్నారు. రోజుకు రూ. లక్షల్లో వ్యాపారం సాగుతోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో రెట్టింపు వ్యాపారం జరుగుతోంది. నిత్యం పండ్లను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు తాము కొంటున్నది సహజమైన పండ్లా లేక మాగబెట్టినవా? లేక కృత్రిమంగా మాగబెట్టినవా? అనే పలు రకాల అనుమానాలతో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

సహజ పద్ధతులకు మంగళం

- కాయలను పండ్లుగా మార్చేందుకు సహజసిద్ధ విధానాలున్నా మండీ యజమానులు వాటిని పాటించడం లేదు. సహజంగా కాయలు పండిన తరువాతే మార్కెట్లో విక్రయించాలి. ఏ కొందరో తప్ప సహజ సిద్ధంగా మాగిన పండ్లను విక్రయించడం లేదు.
- గతంలో కాయలు పక్వానికి వచ్చిన సమయంలో కోసి మాగబెట్టేవారు. కొంతమంది స్వార్థపరులైన వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుండటంతో సమస్య మొదలైంది. పచ్చికాయలను పండ్లుగా మార్చేందుకు ఇష్టానుసారం కాల్షియం కార్బైడ్‌ను వాడుతున్నారు.
- ఆరోగ్యం కోసం రోజూ ఒక అరటి పండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.. ఆరోగ్యం మాట దేవుడెరుగు.. క్యాన్సర్ వంటి భయానక రోగాలు వ్యాపించే అవకాశం ఉంది.

కలికిరిలో వృథాగా రైపెనింగ్ షెడ్డు

రైపెనింగ్ ఛాంబర్లు ఏవీ?

ఇథలిన్ గ్యాస్ ఛాంబర్ల ద్వారా అరటి కాయలను పండ్లుగా మార్చవచ్చు. ఇలా మాగేసిన పండ్లు ప్రమాదకరం కాదని.. ఆహార కల్తీ నిరోధక శాఖ ప్రచారం చేస్తోంది. అరటి సాగులో రైల్వేకోడూరు మొదటి స్థానంలో ఉండగా.. అమ్మకాల్లో రాయచోటి ప్రధానమైంది. ఆయా ప్రాంతాల్లో మల్టిపుల్ రైపెనింగ్ ఛాంబర్లు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

తనిఖీల జాడేదీ?

ఏ పండ్ల దుకాణంలోనైనా కార్బైడ్ లభిస్తే వ్యాపారికి జైలు శిక్షతో పాటు రూ. లక్షల్లో జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టాలను రూపొందించింది. అయినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

తింటే విష తుల్యమే

వినియోగదారులు మార్కెట్లో కొనుగోలు చేస్తున్న పండ్లు చాలా వరకు విషతుల్యంగా మారుతున్నాయి. రసాయనాలతో మాగించడంతో ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండటం లేదు. కార్బైడ్‌తో పాటు ఎథిపాన్ ద్రావణాన్ని వాడుతున్నట్లు సమాచారం. ఈ ద్రావణంలో పండ్లు వేయగానే రంగుమారి మాగినట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దాడులు నిర్వహించి వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విద్యార్థినితో మాట్లాడుతున్న కలెక్టరు నిశాంత్‌కుమార్

హాస్టళ్లలో పరిశుభ్ర వాతావరణం: కలెక్టరు

పుంగనూరు, న్యూస్‌టుడే: విద్యార్థినుల ఆరోగ్యానికి, విద్యాభ్యాసానికి పరిశుభ్రమైన వాతావరణం కీలకమని కలెక్టరు నిశాంత్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం పుంగనూరు ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, మరుగుదొడ్లు, భోజనాన్ని పరిశీలించారు. అలాగే విద్యార్థినులు నేర్చుకునే సామర్థ్యం, పుస్తక పఠనాన్ని స్వయంగా పరిశీలించారు. ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టులపై ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, నీటి సరఫరా నిరంతరాయంగా ఉండాలని, మెనూ పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో కంటి, ఇతర ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించారు.

మెరిసె ముక్కంటి.. మురిసె భక్తకోటి

మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ముక్కంటి ఆలయాన్ని విశేష విద్యుద్దీప కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సువర్ణముఖి నదీ తీరంలో కైలాసగిరులతో పాటు ఆలయాలు, గోపురాలు, మండపాలు మరింత శోభాయమానంగా విశేష కాంతులతో సుందరంగా మారాయి. రాత్రి వేళల్లో మరింత కొత్త అందాలతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు కనువిందు చేస్తున్నాయి. - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

చిన్నమండెం తహసీల్దార్ సస్పెన్షన్

రాయచోటి, చిన్నమండెం, న్యూస్‌టుడే: చిన్నమండెం తహసీల్దార్ నరసింహులును సస్పెండ్ చేస్తూ సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. 2020లో సంబేపల్లె తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో ఆయన గయాళి భూములను వైకాపా నాయకుల కుటుంబ సభ్యుల పేరిట మ్యుటేషన్ చేసి రెవెన్యూ చట్టాన్ని అతిక్రమించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేవపట్లలోని సర్వే నంబరు 1253, 1254, 1256, 1257లో ఉన్న 30 ఎకరాల భూములను అసైన్‌మెంట్, డీకేటీ, రైతువారీ పట్టాగా.. ఎలాంటి ఆధారం లేకుండానే మ్యుటేషన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానికుల ఫిర్యాదుతో కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి నివేదికను సీసీఎల్‌ఏకి సమర్పించడంతో తహసీల్దారు నిబంధనలు అతిక్రమించి మ్యుటేషన్లు చేశారని నిర్ధారించి అతడిని సస్పెండ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ వదిలి ఎక్కడికీ వెళ్లరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

శివరాత్రి ఉత్సవాలకు సరిపడా బస్సులు

- జిల్లాలో 245, చిత్తూరుకు 71 శకటాలు
- 'న్యూస్‌టుడే'తో డీపీటీవో రాము

మహా శివరాత్రిని పురస్కరించుకుని అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో నిర్వహించనున్న భారీ జాతరలకు ప్రత్యేక బస్సులు నడపనున్నామని ప్రజారవాణాశాఖ (ఆర్టీసీ) జిల్లా అధికారి (ఆర్‌ఎం) పి.రాము తెలిపారు. భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఇప్పటికే మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి, ఉన్నతాధికారులు ఆదేశించారని.. ఈ నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. శివరాత్రి పండగ సందర్భంగా రవాణా మెరుగుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన గురువారం 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. - న్యూస్‌టుడే, పీలేరు

రెండు జిల్లాల్లో ఇలా..

జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో ఆరు శైవక్షేత్రాలు ఉన్నాయి. చిత్తూరు నుంచి 71 బస్సులు, అన్నమయ్య నుంచి 245 బస్సులు నడపనున్నాం. చిత్తూరు జిల్లాలో సిద్ధేశ్వరస్వామి కొండ, మొగిలి, మల్లయ్యకొండ, అన్నమయ్య జిల్లాలో మల్లయ్య కొండ, కలకడ ఝరి కొండ, పొలతల శైవ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో పండగ, జాతర ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో డీఎంలు, సిబ్బంది ప్రధాన ట్రాఫిక్ కేంద్రాలు, శైవక్షేత్రాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికులకు టికెట్లు బస్సుల్లో కండక్టర్ల ద్వారా జారీ చేయిస్తున్నాం.

ప్రయాణికులకు షామియానాలు

ప్రతి బస్టాండులో జాతరలకు ప్రత్యేక షామియానాలు వేసి కూర్చునేందుకు సౌకర్యాలు కల్పిస్తాం. జాతరలకు నడిపే బస్సులు దారి మధ్యలో ఆగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. భక్తులతో సున్నితంగా మాట్లాడాలని ఉద్యోగులకు ఇప్పటికే సూచించాం. గతంలో జరిగిన జాతరలను దృష్టిలో ఉంచుకుని బస్సులను కేటాయించాం. రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులు తక్షణమే ఏర్పాటు చేస్తాం. భక్తులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచాం.

కడప-బెంగళూరు రైల్వేలైన్‌కు నిధులు కేటాయించాలి

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ పురందేశ్వరి, భాజపా నాయకుడు సాయి లోకేశ్

రాయచోటి, న్యూస్‌టుడే: కడప-బెంగళూరు రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. దిల్లీలో ఎంపీ పురందేశ్వరి, భాజపా నాయకుడు సాయిలోకేశ్‌తో కలిసి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2008-2009 మధ్య చేపట్టిన ఈ మార్గం తొలి విడత కింద కడప నుంచి 25 కిలో మీటర్ల మేర పనులు చేశారన్నారు. వైకాపా ప్రభుత్వం ఈ మార్గాన్ని నిర్లక్ష్యం చేయడమే కాక పులివెందుల మీదుగా ముదిగుబ్బ, బళ్లారి మీదుగా బెంగళూరుకు వెళ్లేలా కొత్త ప్రతిపాదన తెచ్చిందన్నారు. ఎంతో వెనుకబడిన ప్రాంతాలైన లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, వాయల్పాడు, మదనపల్లె మీదుగా బెంగళూరుకు రైల్వే మార్గం ఏర్పాటు చేస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం సహా అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన విన్నవించారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

31 క్రీడా విభాగాల్లో పోటీలు: డీఎస్‌డీవో

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : జిల్లాలో ఫిబ్రవరి నుంచి డిసెంబరు వరకు శాప్ లీగ్ టోర్నమెంట్-2026కు సంబంధించి 31 క్రీడా విభాగాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 17న ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి చదరంగం పోటీలు మదనపల్లె విజయభారతి ఇంగ్లిషు మీడియం హైస్కూల్‌లో అండర్-13, 15, 17, 19 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

చరవాణి.. చెడుబాణి

- పరీక్షా సమయంలో వదిలేద్దాం
- విద్యార్థులకు నిపుణుల సూచన

సర్వేలో పాల్గొన్న విద్యార్థినులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : పరీక్షల సమయం మొదలైంది. ఇప్పటికే జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఇంటర్ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది. మరో వైపు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఒత్తిడికి గురౌతున్నారు. పాఠ్యాంశాలు మొదలైనప్పటి నుంచే ఉపాధ్యాయులు చదువుపై దృష్టి పెట్టాలని చెబుతున్నా చాలా మంది పట్టించుకోకుండా చరవాణికి అంకితమయ్యారు. ఇప్పుడు పరీక్షల సమయంలో భయంతో ఒత్తిడికి గురౌతున్నారు. ఇప్పటికైనా విద్యార్థులు చరవాణిని పక్కన పెట్టి చదువుపై దృష్టి పెడితే మార్కులు సాధించవచ్చునని అధ్యాపకులు, ఉపాధ్యాయులు అంటున్నారు.

స్మార్ట్ ఫోన్‌లో విద్యార్థులు ఎక్కువగా ఏవి చుస్తున్నారంటే..

- పలు కళాశాలలకు చెందిన 200 మందితో నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఇది

రీల్స్, షార్ట్స్	118
ఇతర అంశాలు	51
సమాచారం	31
రీల్స్ చేసే వారు	41

సర్వేల ఫలితాలివి

గత విద్యా సంవత్సరంలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో పది, ఇంటర్ విద్యార్థులు ప్రతి పది మందిలో ఐదుగురు స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నట్లు తేలింది. డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు వందలో ఎక్కువ శాతం చరవాణి వినియోగిస్తూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే రీల్స్, షార్ట్స్ చూస్తున్నట్లు తేలింది. అలాగే కొందరు ఏకంగా రీల్స్, షాట్స్ చేసుకుంటూ చదువుపై దృష్టి సారించడం లేదని తెలిసింది.

డేటా వినియోగం ఇలా

అన్‌లిమిటెడ్ డేటా వినియోగించేవారు	85 మంది
రోజుకు 2 జీబీ వినియోగించేరి సంఖ్య	76
అవసరం మేరకు వినియోగించేవారు	38 మంది

జిల్లాలో విద్యార్థుల వివరాలు

ఇంటర్ విద్యార్థుల సంఖ్య	27,935
పదో తరగతి చదివేవారు	19,123 మంది
డిగ్రీ విద్యార్థుల సంఖ్య	15,767
ఇంజినీరింగ్ విద్యార్థులు	22,100 మంది

ఇంటి దొంగల వ్యవహారంపై ఎస్పీ సీరియస్

ఈనాడు కథనానికి స్పందన

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో పాల్పడిన ఉద్యోగులపై వ్యవహారాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సీరియస్‌గా పరిగణించారు. 'ఈనాడు'లో ఇటీవల 'ఖాకీ వనంలో అవినీతి జలగ', 'అవినీతి బాగోతంపై లోతుగా విచారణ' శీర్షికలతో వరుస కథనాలు వెలువడ్డాయి. స్పందించిన ఎస్పీ దర్యాప్తు వేగవంతం చేయించారు. గురువారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. విచారణ కొలిక్కి వచ్చిందని, రెండ్రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎవర్నీ వదిలేది లేదన్నారు. ఈ వ్యవహారం నడిపిన వారిపై రాయచోటి అర్బన్ స్టేషన్‌లో కేసు సైతం నమోదవడంతో శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. మకిలీ అంటిన సిబ్బంది.. ఉన్నతాధికారులను వేడుకునే పనిలో పడినట్లు సమాచారం. డీపీవోలో పనిచేసే సిబ్బందే నిధుల గోల్‌మాల్‌కు పాల్పడటంతో అక్కడి విభాగాలను ఎస్పీ ప్రక్షాళన చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది.

వాల్మీకిపురం అయ్యిందిలా!

పూర్వం దొంగగా ఉన్న రత్నాకరుడు దారి దోపిడీలు చేస్తూ కిరాతక జీవితం గడిపేవాడు. ఒకరోజు నారద మహర్షి ఆయనకు జ్ఞానోదయం కలిగించడంతో చోర వృత్తి నుంచి బయటపడి ఆధ్యాత్మికం వైపు దృష్టి సారించారు. రామ నామ జపంతో శతశృంగ పర్వత శ్రేణుల్లో ఘోర తపస్సు చేశారు. అలా అతని శరీరం చుట్టూ వల్మీకములు (పుట్టలు) ఏర్పడటంతో వాల్మీకిగా మారారు. యోగిగా మారిన ఆయన అనంతరం రామాయణాన్ని రచించారు. మహర్షి నివసించిన ప్రాంతంగా వాల్మీకిపురం అయింది. ఇక్కడి కొండపై నేటికీ వాల్మీకి తపస్సు చేస్తున్న రూపం దూరం నుంచి లీలామాత్రంగా కన్పిస్తుండటం గమనార్హం. - న్యూస్‌టుడే, వాల్మీకిపురం

ఈ-పంట.. నమోదు తప్పదంట

పంట సాగు చేస్తున్న రైతులకు అండగా ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఆయా సేవలన్నీ పారదర్శకంగా అందించేందుకు ఈ-పంట విధానం ప్రవేశపెట్టింది.. రబీ సీజనులో సాగు చేసిన పంటల నమోదు ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది నమోదులో బిజీ అయ్యారు.. గతంలో కేవలం సాగైన పంటలే నమోదు చేస్తుండగా ప్రస్తుతం సాగైన, సాగు కాని భూములను సైతం నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 43,641 మంది రైతులకు చెందిన 74,027 ఎకరాల్లో పంటల సాగు ఈ-క్రాప్ చేశారు. - న్యూస్‌టుడే, చిన్నమండెం

ముమ్మరంగా నమోదు

సాగు చేసిన పంటల ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించుకోవాలన్నా, బీమా వర్తించాలన్నా, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న సమయంలో ప్రభుత్వం నుంచి అందే పరిహారం దక్కాలన్నా ఈ పంట నమోదు ముఖ్యం. ప్రస్తుతం రబీ సీజనులో పంటల సాగు ఒకవైపు, నమోదు ప్రక్రియ మరోవైపు వేగంగా నడుస్తోంది. నమోదు ప్రక్రియలో రైతు చరవాణికి నమోదుకు ముందు, చేశాక, ధ్రువీకరణ కోసం.. ఇలా మూడుసార్లు సందేశాలు వస్తాయని డీఏవో శివనారాయణ తెలిపారు. అవకతవకలకు అవకాశం లేదన్నారు.

జిల్లా సమాచారం

- రైతు సేవా కేంద్రాలు: 271
- ఈ-పంట సిబ్బంది: 289 మంది
- నమోదైన సాగు: 59,911 ఎకరాలు
- ఉద్యాన పంటలు: 13,985 ఎకరాలు
- పట్టుపరిశ్రమ : 88 ఎకరాలు
- సామాజిక అటవీ సాగు: 41 ఎకరాలు

చిన్నమండెంలో పంట నమోదును పరిశీలిస్తున్న డీఏవో శివనారాయణ

గంగమ్మ సిగపై నందీశుడు

మీకు తెలుసా

శివయ్య కొలువైన ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా దర్శనమిచ్చేది నంది.. ఆయన అనుజ్ఞతోనే ముక్కంటి దర్శనం.. కానీ సోమల గంగమ్మ ఆలయంపై నంది ఈశ్వర స్వరూపంగా కొలువయ్యారు. సుమారు 150 ఏళ్ల క్రితం సోమలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎదకు వచ్చి గోవులకు చూలు నిలవక పాలూ, పెరుగు దొరకక ఇబ్బంది పడేవారు. అప్పట్లో నంజంపేట మార్గంలో సోమలకు దిగవున తూర్పున గంగమ్మ ఆలయంపై నందీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడంతో పశుసంపద వృద్ధి చెందిందట. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికీ స్థానికులు బసవడిని అలంకరించి పూజలు చేయడంతో పాటు ఇక్కడకు తీసికొచ్చి చిట్లకుప్ప చుట్టూ ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీగా వస్తోంది. - న్యూస్‌టుడే, సోమల

శుభస్వీకరణ

మాటల కందని మంచి తనంతో, నిజాయితీ నిబద్ధత, అకుంఠిత దీక్షా దక్షతలతో.. అనునిత్యం పది మంది శ్రేయస్సును కాంక్షించే తత్వంతో మంచికి మారుగా నిలిచి మా అభివృద్ధికి కృషి చేసి మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న శ్రీ గుది హేమచంద్రనాయుడు గారు 04-02-2026 బుధవారం స్వర్గస్తులైనారు. తదుపరి వీరి కర్మక్రియలు 14-02-2026 శనివారం ఉదయం 10.00 గం॥లకు మా స్వగ్రామం కొత్తపల్లి, కలకడ మండలం నందు జరుగునని తెలియజేయడమైనది.
శోకతప్తహృదయాలతో..

కీ॥శే॥ శ్రీ గుది హేమచంద్రనాయుడు గారు
జననం: 12-08-1974 మరణం: 04-02-2026

అమ్మ: శ్రీమతి గుది రెడ్డిసుబ్బమ్మ నాన్న: గుది రాధాక్రిష్ణయ్యనాయుడు
భార్య: శ్రీమతి గుది కవిత తమ్ముళ్లు: గుది వెంకటసుబ్బయ్యనాయుడు, గుది బాలాజీ నాయుడు, U.S.A మరదళ్లు: గుది బాలసుధ, గుది నిహారిక, U.S.A
కుమారుడు: గుది గౌతమ్
తమ్ముని కుమారులు: గుది జై కార్తీక్, U.S.A, గుది దేవ్ ప్రతీక్, U.S.A
తమ్ముని కుమార్తెలు: గుది వర్షిణి, గుది వాహిని
బావ: పొత్తూరి ప్రభాకర్‌నాయుడు, ఇండేన్ గ్యాస్, కలకడ
మేనల్లుడు: పొత్తూరి మనోజ్
చెల్లెలు: పొత్తూరి మాధవి
మేనకోడలు: పొత్తూరి వైష్ణవి

(c) eenadu

ఐసర్‌లో ప్రవేశాల సందడి

■ ఐఏటీ పరీక్ష నిర్వహణకు శ్రీకారం

ఏర్పేడు, న్యూస్‌టుడే: శాస్త్రసాంకేతిక రంగాల్లో రాణించి, శాస్త్రవేత్తలుగా రాణించాలన్నది ప్రతి విద్యార్థి కల. అది సాకారం చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ఐసర్‌లకు సంబంధించి కేంద్రప్రభుత్వం- 2026లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది.

తిరుపతి భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ

60 మార్కులకు..

ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ విభాగంలో 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 55 శాతం మార్కులు ఉంటే ఐఏటీ పరీక్ష రాసేందుకు అర్హులు. 60 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సీటు సాధించేందుకు అవకాశం ఉంటుంది. గతేడాది ఏడాది లక్షకు పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ ఏడాది సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కోర్సులు ఇవీ..

తిరుపతి ఐసర్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ (బీఎస్- ఎంస్) కోర్సులతో పాటు డేటా సైన్స్ ఎకనమిక్ సైన్సెస్, జియాలజీ వంటివి అందుబాటులో ఉన్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాలతో విద్యామార్పిడి చేపడుతూ అంతర్జాతీయ పరిశోధనలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది 250 సీట్లు భర్తీచేసేందుకు చర్యలు చేపట్టారు.

అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు

పదేళ్లకిందట అందుబాటులోకి వచ్చిన తిరుపతి ఐసర్‌లో విశాలమైన తరగతి గదులు, యువతీ, యువకులు, ఆచార్యులకు వేర్వేరుగా వసతిగృహాలు, క్రీడా ప్రాంగణాలు, 250 ఎకరాలకు పైగా విశాలమైన ప్రాంగణం, గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశ పరీక్ష ముఖ్య తేదీలు

జూన్ 7న దేశవ్యాప్తంగా నిర్వహించే ఐఏటీ పరీక్షకు మార్చి 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 13 నుంచి 15 వరకు కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 24న హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు.

పురాణ ప్రాశస్త్యం.. భాస్కరుని సత్యవ్రతం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మూగజీవులకు ముక్తినిచ్చి శ్రీకాళహస్తిగా ఖ్యాతి గడించిన ఈ క్షేత్రానికి ఉన్న అనేక పేర్లలో సత్యవ్రత భాస్కర క్షేత్రం ఒకటి. పురాణ ప్రాభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం ప్రత్యక్ష దైవంగా, ఆరోగ్య ప్రదాతగా పూజలందుకునే సూర్యనారాయణమూర్తి ఇక్కడి స్వయంభు వాయులింగేశ్వరుని దర్శించుకుని నిత్యం సత్యవ్రతాన్ని ఆచరిస్తూ శివయ్య సేవా భాగ్యాన్ని పొందినట్లు స్థలపురాణం ద్వారా విశదమవుతోంది.

ఆలయంలో ముక్కంటికి ఎదురుగా కొలువుదీరిన సూర్యనారాయణమూర్తి

సత్యవ్రత భాస్కర క్షేత్రంగా..: ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడి ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానాంబికలు ఒక్కో దిక్కు చూస్తుంటారు. శ్రీచక్రరాజ నిలయంగా, జలంధర పీఠవాసిగా త్రిభంగిమాకృతిలో అమ్మవారు తూర్పు దిక్కుకు కొలువుదీరి ఉన్నారు. సకలలోక రక్షకుడైన శ్రీకాళహస్తీశ్వరస్వామి పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుంటారు. లోకబాంధవుడైన సూర్యనారాయణమూర్తి ఉదయించే మునుపు తూర్పున ఉన్న జ్ఞానాంబిక పాదపద్మాలకు ప్రణమిల్లి ఆమె ఆశీస్సులు తీసుకుని లోకయాత్ర సాగిస్తాడని, అదే సంధ్యా సమయంలో పశ్చిమ ముఖంగా ఉన్న స్వామి వారికి పాదాభివందనం చేసి తన విద్యుక్త ధర్మాన్ని పూర్తి చేశానని చెప్పి అస్తమిస్తాడని స్థలపురాణం చెబుతోంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి ఇలా సమస్త సృష్టికి ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను క్రమం తప్పకుండా ఆరాధిస్తూ తన సత్యవ్రతాన్ని పాటించడం వల్ల ఇక్కడి క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రంగా ఖ్యాతి గడించింది.

అభిషేకానికి సూర్య పుష్కరిణి జలం..

తిరుమంజన గోపురం వద్ద సప్త అశ్వాలతో, అనురుడు సారథిగా సూర్యనారాయణమూర్తి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సూర్య పుష్కరిణి పవిత్ర జలం ఇక్కడి శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానాంబిక అమ్మవార్లకు వినియోగిస్తున్నారు. సూర్యనారాయణుడి సత్యవ్రతానికి ఇదో తార్కాణంగా చెబుతుంటారు. అందుకే ప్రతి ఆదివారం ఇక్కడి సూర్యనారాయణమూర్తికి విశేష అభిషేకాలు జరపడం సంప్రదాయంగా వస్తోంది.

తిరుమంజన గోపురం మార్గంలోని సూర్యపుష్కరిణి

స్వర్ణపుష్పార్చన ఫలం.. అనుగ్రహం

శక్తి ఆలయాల్లో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన దేవతామూర్తులకు నిర్వహించే విశేష అర్చన ఇది. 108 బంగారు పుష్పాలతో ఆయా దేవతామూర్తులను స్తుతిస్తూ చేసే కైంకర్యం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముక్కంటీశుని దేవేరి అయిన శ్రీజ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి ప్రతి శుక్రవారం ఈ విశేష అర్చనలు జరుపుతుంటారు. ప్రదోష కాల అభిషేకాలు పూర్తయ్యాక బంగారు ఉడుపులతో పాటు వజ్రకిరీటం అలంకరించిన 108 బంగారు పుష్పాలతో అర్చకులు అర్చనలు జరుపుతారు. ఈ సేవను స్వర్ణపుష్ప కమలార్చనగా కూడా పిలుస్తారు. **- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

ముక్కంటి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు



స్వర్ణపుష్ప కమలార్చనకు వినియోగించే బంగారు పుష్పాలు

సేవా టికెట్: రూ.1000, **ప్రవేశం:** ఇద్దరికి, **నిర్వహణ:** శుక్రవారం మాత్రమే, **పూజా ఫలం:** అదృష్టం, ఆరోగ్యసిద్ధి, అంతర్గతశాంతి, జీవితంలో సంతృప్తి, సంపద సమృద్ధిగా పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

రూ.3 కోట్ల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి

● అసెంబ్లీలో ఎమ్మెల్యే

మదనపల్లె పట్టణం: వైకాపా హయాంలో మదనపల్లె వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన రూ.3 కోట్లు దుర్వినియోగం చేశారని, దీనిపై విచారణ చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజును ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనార్టీ పేదలను ఆదుకునేందుకు వక్ఫ్ భూమిలో వంద షెడ్లు ఏర్పాటు చేయిస్తే, వైకాపా పాలనలో పోలీసుల సాయంతో దౌర్జన్యంగా తొలగించారన్నారు. వక్ఫ్‌బోర్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు మదనపల్లె రెండో జిల్లా పరిపాలన కేంద్రంగా ఉండేదని, అలాంటి మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు న్యాయం చేశారన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. నియోజకవర్గంలో సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా తీసుకెళ్లారు.

సీఎం చంద్రబాబుకు సమస్యలు చెబుతున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి (మహిళా వర్సిటీ): 'కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం', 'కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారాల'కు దరఖాస్తులు కోరుతున్నట్లు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ తెలుగు శాఖాధిపతి కొలకలూరి మధుజ్యోతి తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుందని, వివరాలకు 94419 23172లో సంప్రదించాలని కోరారు.

జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఈ నెల 17, 18, 19వ తేదీల్లో జరగనున్న గంగమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దేవాదాయశాఖ ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని అనంతపురం గ్రామంలో గంగమ్మ ఆలయంలో జరిగే జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మూడ్రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు ప్రత్యేక స్నానాల గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సమస్య, విద్యుత్తు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈవో శ్రీనివాసులు, ఉత్సవ కమిటీ ఛైర్మన్ సోడి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

జాతర ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఉప కమిషనర్ గురుప్రసాద్

విద్యార్థి దశ నుంచే మార్పు మొదలు: ఎస్పీ

రాయచోటి, న్యూస్‌టుడే: జీవితంలో మార్పు.. విద్యార్థి దశ నుంచే మొదలు కావాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. స్థానిక కొత్తపల్లిలోని జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన 'ప్రవర్తన-పరివర్తన' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్రమశిక్షణతో మెలిగిన నేటి విద్యార్థులే రేపటి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. విద్యార్థులు విజ్ఞానం, వినయ విధేయత అలవరుచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమ వ్యసనం ఉంటే అందులో చెడు మార్గాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణపై విద్యార్థి దశ నుంచే చైతన్యంతో ఉండాలన్నారు. వార్డుల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యారంగాభివృద్ధికి దాతల చేయూతతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు అందజేశారు. డీఎస్పీ మోహన్‌కృష్ణ, సీఐలు చలపతి, ఎస్సైలు జహీర్, విష్ణు, తెదేపా మైనార్టీ విభాగం నాయకులు గాజుల ఖాదర్‌బాషా, హరూన్‌బాషా, ఫజుల్ ఇలాహీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొహిద్దీన్‌బాషా, ఏఎంవో మహమ్మద్‌ఖాన్, మోటివేషన్ స్పీకర్ డి.జి.రామమూర్తి పాల్గొన్నారు.

విద్యార్థినికి పరీక్ష కిట్ అందజేస్తున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

నామ రూపాలేవి.. గోవిందా!



తిరుమలలోని నామాల పార్కులో శ్రీలక్ష్మణ సమేత సీతారామాంజనేయస్వామి విగ్రహంపైన ఉన్న బోర్డులో శ్రీవారి నామాలు, శంఖు, చక్రాల రంగు వెలిసిపోయింది. ఈ పార్కును నామాల పార్కుగా పేర్కొన్న నేపథ్యంలో అక్కడ రంగు వెలిసిన బోర్డు దర్శనమిస్తోంది. సంబంధిత అధికారులు చొరవ చూపి రంగులు వేయాలని భక్తులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తిరుమల**

'కొత్త చట్టాలతో కార్మికులకు నష్టం'

మదనపల్లె గ్రామీణ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేసి, కార్మికుల హక్కులు కాపాడాలని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, కృష్ణప్ప డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. పట్టణంలో భారీ ర్యాలీ అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. అంగన్‌వాడీలు, ఆశాలు, సంఘమిత్రలు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వతం చేయాలని కోరారు. పలు సంఘాల నాయకులు శ్రీచందు, రాజేశ్వరి, మధురవాణి, గంగాదేవి, హరేంద్రశర్మ, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణమూర్తి, నాగరాజు, ముబారక్, మస్తాన్, తిరుమల, దేవా, రాధా గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టరేట్ ముందు బైఠాయించిన సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు

104 వాహనాల వ్యవహారం నిగ్గుతేల్చాలి

రాయచోటి, న్యూస్‌టుడే: స్థానిక ఏరియా ఆసుపత్రి నుంచి మున్సిపల్ డంపింగ్‌యార్డుకు తరలించిన వైద్యారోగ్యశాఖకు చెందిన 104 వాహనాలను ధ్వంసం చేసిన వ్యవహారం నిగ్గు తేల్చాలని పురపాలక కౌన్సిలర్ పి.మదన్‌మోహన్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన కమిషనర్ జి.రవి, పట్టణ సీఐ చలపతికి ఫిర్యాదు చేశారు. వాహనాలను ధ్వంసం చేసి అందులోని ప్రజాధనాన్ని కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పురపాలికకు చెందిన రెండు ట్రాక్టర్లు, అయిదు ఎలక్ట్రిక్ ఆటోలు, రెండు వాటర్ ట్యాంకులను కుట్రపూరితంగా డంపింగ్‌యార్డుకు తరలించి అక్కడే పగలగొట్టి రూ.లక్షల విలువజేసే ప్రజాధనాన్ని దోచుకున్న ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పురపాలికలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి, పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న మరికొందరు అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

సీఐ చలపతికి వినతిపత్రం అందజేస్తున్న కౌన్సిలర్ మదన్‌మోహన్‌రెడ్డి

ప్రళయకాల రుద్రుడు.. రాయచోటి వీరభద్రుడు

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

రాయచోటి, న్యూస్‌టుడే: దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మార్పణ చేసుకుందని తెలిసి శివుడు తన శిరస్సులోని ఒక జటను నేలకు విసిరితే అందులో నుంచి ప్రళయ భీకరాకార వీరభద్రుడు ఉద్భవించాడు. రుద్రగణ సహితుడై యాగానికి వచ్చిన దేవతలందరినీ దండించాడు.. దక్షుడి శిరస్సు ఖండించి అగ్నికి ఆహుతి ఇచ్చాడు. . వీరభద్రుడు సృష్టించిన బీభత్సానికి శివుడు సంతోషించి.. వీరులకు వీరేశ్వరుడవై వర్ధిల్లు అని దీవించాడు.. అప్పటి నుంచి వీరత్వానికి ప్రతీకైన వీరభద్రుడు పవిత్ర మాండవ్య మహాముని తపోశక్తితో రాయచోటిలోని మాండవ్య నదీ తీరాన భద్రకాళీ సమేతుడిగా కొలువై విరాజిల్లుతున్నాడని స్థల పురాణం.

వీరభద్రాలయానికి రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల వారికి వీరభద్రుడు ఇలవేల్పుగా నిత్యపూజలు అందుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. 'భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తాం. ఉత్సవాలు అంగరంగ వైభవంగా సమష్టి సహకారంతో నిర్వహిస్తాం' అని ఆలయ ఛైర్మన్ తిరుమల మనోజ్‌కుమార్, ఈవో వెంకట రమణారెడ్డి తెలిపారు.

రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం

ప్రధాన ఘట్టాలు ఇవీ..

❖ 13న ధ్వజారోహణం, ❖ 14న ఉదయం స్వామివారి కల్యాణోత్సవం, రాత్రికి సుమంగళి పూజ ❖ 15న రుద్రహోమం, మహాశివరాత్రి అభిషేకాలు, గజ వాహనోత్సవం ❖ 16న నవగ్రహ హోమం, యాళి వాహనోత్సవం ❖ 17న క్షేత్రపాలక హోమం, పులి వాహనోత్సవం ❖ 18న ఉదయం చండీహోమం, రాత్రి పూలోత్సవం ❖ 19న నంది వాహనోత్సవం ❖ 20న అగ్ని గుండ ప్రవేశం, సాయంత్రం రథోత్సవం ❖ 21న మహా పూర్ణాహుతి, ధ్వజావరోహణం, హంస వాహనోత్సవం ❖ 22న సాయంత్రం అశ్వ వాహనోత్సవం(పార్వేట) ❖ 23న ఉయ్యాల సేవ (డోలోత్సవం)

కెనరా బ్యాంక్ Canara Bank

భారత ప్రభుత్వ రంగ సంస్థ A Government of India Undertaking

స్పెషలైజ్డ్ ఎ.ఆర్.ఎమ్. బ్రాంచ్
కెవిసి ఆర్కేడ్, 3వ అంతస్తు, 13-1 ఆర్‌సి రోడ్డు, వాణి నగర్, అవిలాల, తిరుపతి-517501.
ఫోన్ : 7901626759, 9901574353

వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగించాలని కోరుతూ చివరి బహిరంగ ప్రకటన

నంద్యాల జిల్లా, శిరివెళ్ల మండలం, కోటపాడు గ్రామం నందు గల M/s PPS **రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్** నుండి స్టాక్ తొలగింపుకు సంబంధించి **తేదీ.09.02.2026** తో జారీచేసిన బహిరంగ ప్రకటనను ఈనాడు దినపత్రికలో **తేదీ.10.02.2026** న ప్రచురించబడినది. ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా

O.A. **నెం.312/2021 లో** RP **నెం. 328/2024** కేసులో DRT హైదరాబాద్ II జారీ చేసిన ఆదేశాల ప్రకారం వారెంట్‌ను అమలు చేయడం ద్వారా M/s PPS **రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్** గోడౌన్‌ను బ్యాంక్ వారు **తేదీ.07.02.2026 న భౌతికంగా స్వాధీనం చేసుకోవడమైనది.** గోడౌన్ లోపల పరి నిల్వలు నిల్వ చేయబడ్డాయి. గోడౌన్‌లో నిల్వ ఉంచినవారు ఎవరైనా ఒరిజినల్ వేర్‌హౌస్ రసీదు లేదా స్టాక్‌పై తన యాజమాన్యాన్ని చూపించే ఏదైనా ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్‌తో వెంటనే **కెనరా బ్యాంక్, యల్లూరు బ్రాంచ్**‌ను సంప్రదించాలని సూచిస్తూ, ఆ ప్రాంతంలోని డప్పులు వాయిస్తూ మరియు పత్రికా ప్రకటన ద్వారా బ్యాంకు ఇప్పటికే **తేదీ.09.02.2026** న ప్రజలకు బహిరంగ ప్రకటన చేయబడినది. ఈ ప్రకటనను **తేదీ.10.02.2026** న ఈనాడు దినపత్రికలో ప్రచురించబడినది. ఇప్పటివరకు ఎవరూ **కెనరా బ్యాంక్ యల్లూరు బ్రాంచ్**‌ను సంప్రదించలేదు.

పైన పేర్కొన్న గోడౌన్‌లో వెంటిలేషన్ సౌకర్యం లేదని ప్రజలకు తెలియజేయబడింది. ఆస్తి భౌతిక స్వాధీనంలో ఉన్నందున మరియు వెంటిలేషన్ కొరకు బ్యాంకు కాలానుగుణంగా షట్టర్‌లను తెరవడం సాధ్యం కానందున, అటువంటి సందర్భంలో స్టాక్ చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా చేసే ఎటువంటి క్లెయిమ్‌లకు బ్యాంక్ బాధ్యత వహించదు.

సదరు గోడౌన్‌లో స్టాక్ ఉన్న ఎవరైనా వెంటనే చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ డాక్యుమెంట్లతో **కెనరా బ్యాంక్, యల్లూరు బ్రాంచ్**‌ను సంప్రదించి వెంటనే వారి స్టాక్‌ను తీసివేయాలని కోరుతూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. విఫలమైన పక్షంలో బ్యాంకు ఎవరికీ ఎటువంటి బాధ్యత వహించదని తెలియజేయడమైనది.

తేది : 12.02.2026 సం/- అధీకృత అధికారి
ప్రదేశం: తిరుపతి కెనరా బ్యాంక్

అక్షరబంధం.. అపూర్వం

● ఎస్వీయూ పూర్వ విద్యార్థుల అరుదైన కృతజ్ఞత
● రూ.7 కోట్లతో అత్యాధునిక హాస్టల్ భవన నిర్మాణం

ప్రారంభానికి సిద్ధమవుతున్న వసతిగృహం

ఈనాడు డిజిటల్, తిరుపతి: ఆ తరగతి గదులు వారికి భవితను చూపాయి.. ఆ ప్రాంగణం వారి కలలకు రెక్కలు తొడిగింది. దశాబ్దాల కిందట అదే క్యాంపస్‌లో సాధారణ విద్యార్థులుగా అడుగుపెట్టి నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆ 'అక్షర పుత్రులు' తమ చదువులతల్లి రుణం తీర్చుకుంటున్నారు. 'మేం ఈ స్థాయికి చేరడానికి కారణమైన విశ్వవిద్యాలయానికి ఏదో ఒకటి చేయాలి' అన్న వారి తపన.. నేడు ఎస్వీయూ క్యాంపస్‌లో ఓ అద్భుత కట్టడానికి ప్రాణం పోసింది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక హాస్టల్ భవనం.. పూర్వవిద్యార్థుల ఐక్యతకు, మాతృసంస్థపై వారికున్న మమకారానికి నిదర్శనంగా నిలుస్తోంది.

విశ్వవిద్యాలయంలో పెరుగుతున్న విద్యార్థుల అవసరాలను గుర్తించిన అలుమిని అసోసియేషన్, సుమారు రూ.25 కోట్ల అంచనాతో భారీ దీర్ఘ చతురస్రాకార బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో రూ.7 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. మొత్తం 28 గదులతో కూడిన ఈ భవనంలో 150 మంది విద్యార్థినులకు వసతి కల్పించనున్నారు. రూ.1.30 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ నిర్మించారు.

బంగారు భవిష్యత్తు కూడా

భవన నిర్మాణానికే పరిమితం కాకుండా, ప్రస్తుత విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలుస్తోంది అలుమిని అసోసియేషన్. ప్రతి విభాగంలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు 'మెరిట్ స్కాలర్‌షిప్'లు అందజేస్తున్నారు. దీనికోసం రూ.20 లక్షలతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీతో విద్యార్థుల వార్షిక ఫీజులు చెల్లిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. గతంలోనే గర్ల్స్ కమ్యూనిటీ సెంటర్, వివిధ విభాగాల్లో సెమినార్ హాళ్లను అలుమిని ఆధునికీకరించింది.

ముందుండి నడిపిన దాతలు

దాదాపు 300 మంది పూర్వవిద్యార్థులు నిర్మాణంలో భాగస్వాములయ్యారు. సీఎస్సార్ నిధులు సైతం సమీకరించడం విశేషం. తెలంగాణ సీఐఐ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శివప్రసాద్‌రెడ్డి సుమారు రూ.50 లక్షల విరాళాన్ని అందజేసి తోటి మిత్రులకు స్ఫూర్తిగా నిలిచారు. గంగిరెడ్డి వర్సిటీ మొదటి బ్యాచ్ విద్యార్థి కాగా మొదటి డోనర్‌గా రూ.25 లక్షలు అందించి నిర్మాణానికి పునాది వేశారు. గోపాల్‌రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షలు అందజేశారు. మరో పూర్వ విద్యార్థి తన కుమార్తె పేరున పైన రిక్రియేషన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. 2016లోని పూర్వ విద్యార్థుల సంఘం, 2024-26 మధ్య కాలంలో శరవేగంగా పనులు పూర్తి చేసింది. తదుపరి దశలో 'సౌత్ బ్లాక్' నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

బీమా రంగంలో ఎఫ్‌డీఐల అమలు నిలువరించాలి

రాయచోటి, న్యూస్‌టుడే: సబ్‌కా బీమా- సబ్‌కీ రక్షా-2025 చట్టం అమలు నిలిపేసి దేశంలోకి విదేశీ బీమా కంపెనీల ప్రవేశాన్ని నిరోధించాలని, ఈ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించి బీమా రంగంతో సంబంధం ఉన్నవారితో ఈ చట్టం పరిణామాలపై చర్చించాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం రాయచోటి బ్రాంచి ప్రధాన కార్యదర్శి ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక బ్రాంచి కార్యాలయం ఎదుట అధ్యక్షుడు కె.విశ్వనాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమ్మెలో ఆయన మాట్లాడారు. సమ్మెకు సంఘీభావంగా వివిధ సంఘాల నాయకులు సుధాకర్‌రెడ్డి, కొండయ్య, ఏజెంట్లు, మల్లికార్జున, కృష్ణమూర్తి (పింఛనర్ల సంఘం), చక్రవర్తి, పవన్, బాషా, వేణుగోపాల్‌రాజు, రామకృష్ణమరాజు (క్లాస్-1), మనోజ్, రవి (స్టేట్‌బ్యాంక్) మాట్లాడారు. ఆయా సంఘాల నాయకులు, మధుసూదనరాజు, జానకిరామ్, జయరాం, దొరబాబు, కల్యాణ్, నవీన్, ఆనందరెడ్డి, డేవిడ్, రమణారెడ్డి, పావని తదితరులు పాల్గొన్నారు.

గైర్హాజరైన ఉపాధ్యాయినికి నోటీసు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: అనధికారికంగా పాఠశాలకు గైర్హాజరైన ఉపాధ్యాయిని జ్యోతిలక్ష్మికి సంజాయిషీ నోటీసుతో పాటు ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్(ఏవోసీ) జారీ చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. పుంగనూరు మండలం బండపల్లె ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ జ్యోతిలక్ష్మి 2024 డిసెంబరు 3వ తేదీ నుంచి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరు కావడంపై విద్యా శాఖ సీరియస్ అయ్యింది. ఆమెకు నోటీసు అందజేసేందుకు నివాసానికి అధికారులు వెళ్లగా అందుబాటులో లేరని నివేదిక అందజేశారు. విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడి నుంచి సెలవు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోగా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు చెప్పారు.

నకిలీ మద్యం కేసులో అయిదుగురికి బెయిల్

ఈనాడు, అన్నమయ్య; న్యూస్‌టుడే, ములకలచెరువు: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె కోర్టు అయిదుగురికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, అకౌంటెంట్ అన్బురాసు, ఏ8-సూర్య, ఏ27- తిరుమలశెట్టి శ్రీనివాస్‌రావు, ఏ28 రమేష్‌బాబుకు బెయిలు మంజూరైంది. వీరు మదనపల్లె సబ్‌జైలు నుంచి విడుదల కానున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

మదనపల్లె నేరవార్తలు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు ముదివేడు ఎస్సై మధురామచంద్రుడు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. చెన్నామర్రి మిట్ట వద్ద గత నెల 4న ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో బురకాయలకోటకు చెందిన మస్తాన్‌వలి (50) తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తర్వాత మృతి చెందారు. ఆయనకు భార్య అమ్మాజీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మస్తాన్‌వలి (పాతచిత్రం)

● **రామసముద్రం:** మండలంలోని దిన్నిపల్లెకు చెందిన వెంకటేష్ (25) బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. గత మంగళవారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా గూకుంట వద్ద ట్రాక్టర్‌ను ఢీకొని తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందడంతో ఆయన తల్లి రుక్మిణమ్మ బోరున విలపించారు.

వెంకటేష్ (పాతచిత్రం)

ఆక్రమణలకు అడ్డుకట్ట

● పట్టు పరిశ్రమ శాఖ భూములకు సౌర కంచె

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లా పట్టు పరిశ్రమ శాఖ స్థలాలు, భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట పడనుంది. పట్టు పరిశ్రమ శాఖకు చిత్తూరు నగర సమీపం గంగాసాగరం వద్ద రూ.కోట్లు విలువ చేసే భూమి ఉంది. కుప్పం, పుంగనూరు సమీపం బడ్డందొడ్డి వద్ద పట్టు నర్సరీ భూమి ఏడు ఎకరాలతో పాటు పలు ప్రాంతాల్లో భూములున్నాయి. గంగాసాగరం తదితర ప్రాంతాల్లోని భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు అక్రమార్కులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టు పరిశ్రమ శాఖ స్థలాల ఆక్రమణలపై 'ఈనాడు'లో ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి.. గంగాసాగరం వద్ద ఉన్న భూమిని సర్వే చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టు పరిశ్రమ శాఖ భూముల సోలార్ ఫెన్సింగ్‌కు చర్యలు చేపట్టామని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ తెలిపారు.

2,594 ఎకరాల్లో సాగు విస్తరణ: జిల్లాలో ఈ ఏడాది కొత్తగా మూడు వేల ఎకరాల్లో పట్టు సాగు విస్తరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2,594 ఎకరాల్లో విస్తరించినట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

శ్రీ విఘ్నేశ్వర్ స్వామి ఇంటీరియర్ డిజైనర్స్ కబోర్డ్స్, డబుల్‌కాట్ విండోస్ ద్వారాలు అల్యూమినియం వర్క్ మరియు అపార్ట్‌మెంట్ వర్క్ ప్లానింగ్ మిషన్‌తో పాటు వర్క్స్ చేయబడును. ✆ 95812 56014.

FOR SALE

వాలెంటైన్స్‌డేకి 925 వెండి ఉంగరాలు, చైన్లు, బ్రాస్లెట్స్ మీ స్నేహితులకు ఇవ్వడానికి సదుం డైమెండ్స్, సిల్వర్ ట్రెజర్, చర్చి వీధి, చిత్తూరు టౌన్ బ్యాంక్ ప్రక్కన ✆ 9849027171.

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

HEALTH & CARE

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

1.తిరుపతి - సి.రామాపురం జైన్ మందిరం వద్ద 2.రేణిగుంట యోగానంద కాలేజీకి ప్రక్కన 3.చంద్రగిరి టౌన్‌లో ఉగ్రప్రత్యుంగరా అమ్మవారి గుడి దగ్గర 100 feet రోడ్డు ఆనుకొని ఉన్న వెంచర్స్‌లో తుడా అప్రూవల్స్‌తో హౌస్/ విల్లా కట్టుకునే ప్లాట్లు అమ్మబడును. 95055 02346.

THE EENADU WAY CLASSIFIEDS

B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

నేషనల్ హైవేలకు ఆనుకొని తిరుపతిలో ఫైనల్ అప్రూవ్డ్ ప్లాట్స్ అన్ని సదుపాయాలతో తక్కువ ధరకే, డైరెక్ట్ ఓనర్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఫోన్ : 99662 62221/ 95027 74175

తిరుపతి ఎయిర్‌పోర్ట్, కలసరీ డెక్కన్ యూనివర్సిటీ దగ్గర తుడ ఫైనల్ అప్రూవల్ ప్లాట్ అంకనం 49,000/- మాత్రమే. సంప్ర॥ 80997 85333.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

Wanted Telecallers, Marketing Executives & Counselors for reputed organization in Tirupathi. Con:7207073377.

Universal Educational Services Wanted Female Telecallers. Qualification: Any Degree, Tirupati ✆ 9676968115, 8179915301.

తిరుపతిలోని ప్రముఖ కంపెనీకి బిజినెస్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, వివాహితులు కావలెను. Age: 30 to 65, Qua: Inter - PG పాన్‌కార్డు తప్పనిసరి ✆ 76750 95860.

లక్ష్మీన్ డిజైనర్ ఎంపోరియం తిరుపతిలో బొటిక్‌లో అనుభవం కల్గిన లేడీ మరియు సేల్స్‌గర్ల్స్-2 కావలెను. ఆకర్షణీయమైన జీతం ✆9966129199

తిరుచానూరు లాడ్జి నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్, రూమ్ బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ కావలెను. సంప్ర: 9440581161.

రాయచోటి

• రాయచోటి • పీలేరు

చిన్న క్రేట్లు పెట్టాలని వినతి

గుర్రంకొండ, న్యూస్‌టుడే: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మండీ యజమానులు పెద్ద క్రేట్ల స్థానంలో చిన్న క్రేట్లు పెట్టాలని అధ్యక్షుడు కోసూరి చంద్రమౌళి, ఉపాధ్యక్షుడు నౌషద్‌అలీ కోరారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డులో నిర్వహించిన మండీ యజమానుల సమావేశంలో వారు మాట్లాడారు. జాక్‌పాట్ వేసి వేలం వేయరాదని, టమాటాలను క్రేట్లపై గోపురంలా పేర్చరాదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కమీషన్ తీసుకోవాలన్నారు. గతంలో పెద్ద క్రేట్లు పూర్తిగా నిషేధించామని, వాటి స్థానంలో 15కిలోల చిన్నవి ఉపయోగించుకోవాలన్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి విధిగా వీటిని ఉపయోగించాలన్నారు. రైతులకు చెల్లింపుల విషయంలో ఇబ్బంది పెట్టొద్దన్నారు. డైరెక్టర్ బయ్యారెడ్డి, కార్యదర్శి సునీల్, మండీ యజమానులు పాల్గొన్నారు.

మిగులు సొమ్ము జమ చేయాలి

గాలివీడు, న్యూస్‌టుడే: ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో చంద్రమౌళీశ్వర్ తెలిపారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయగా మిగిలిన(ఇటీవల మరణించిన వారు, బయట ప్రాంతాల్లో ఉండి రాలేనివారు) సొమ్ము ప్రభుత్వ ఖాతాకు తప్పక జమ చేయాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
రాయచోటి : 9703622242
పీలేరు : 8008574958
చిన్నమండెం: 9440170752

కాలువ శుభ్రం

ఆర్టీసీ బస్టాండు వెనక పొంగుతున్న మురుగు కాలువ సమస్యపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. పారిశుద్ధ్య కార్మికులచే మురుగు పారకుండా చర్యలు చేపట్టారు. **-న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ**

అందుబాటులోకి గ్రంథాలయ సేవలు

ఈ నెల 9వ తేదీన 'కలగా గ్రంథాలయ సేవలు' శీర్షికన ప్రచురితమైన కథనానికి గ్రంథాలయ అధికారులు స్పందించారు. సంబేపల్లె గ్రంథాలయాన్ని కేటాయించిన సమయంలో తెరిచి విద్యారులకు, పాఠకులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. **-న్యూస్‌టుడే, సంబేపల్లె**

న్యూస్‌టుడే, కేవీపల్లి

సమస్య: చెన్నమరెడ్డిగారిపల్లెలో చేతి బోరు మరమ్మతుకు గురై నీటి కోసం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. **-రమణ, స్థానికుడు**

సమాధానం: రెండ్రోజుల్లో చేతి బోరు మరమ్మతు చేసి, నీటి సౌకర్యం కల్పిస్తాం. **-మధుసూదన్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్**

ఉద్యోగులు సామర్థ్యాలు మెరుగుపరచుకోవాలి

రాయచోటి పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు నిర్వర్తించే బాధ్యతల్లో తమదైన ముద్ర వేసుకునేలా పని చేయాలని మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాషా, కమిషనర్ రవి కోరారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని సభాభవన్‌లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంయుక్తంగా గురువారం నిర్వహించిన శిక్షణలో వారు మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాయచోటి పురపాలికకు తొలి స్థానం దక్కేలా పర్యావరణ, సంక్షేమ, మౌలిక సౌకర్యాల కార్యదర్శులు, పారిశుద్ధ్య మేస్త్రీలు, మెప్మా ఆర్పీలు పనిచేయాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలపై శిక్షణ నిచ్చారు. ప్రతి ఉద్యోగి తమ సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శిక్షకులు ఆర్.కరుణాకర్, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ జిల్లా కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

శిక్షణ కార్యక్రమంలో అధికారులు

వేడినీళ్లు కావాలా.. బయట కొనాల్సిందే!

✤ నిరుపయోగంగా నీటి ట్యాంకులు ✤ పట్టించుకోని అధికారులు ✤ అవస్థల్లో చిన్నారులు, బాలింతలు

న్యూస్‌టుడే, రాయచోటి

రాయచోటిలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు మౌలిక సదుపాయాలు సమకూరడం లేదు.. 50 పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నానాటికీ తీవ్ర జాప్యం జరుగుతోంది.. గత వైకాపా ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు పనులు సకాలంలో పూర్తిచేయలేదు.. దీనికితోడు వసతులు సైతం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఫలితంగా ఆస్పత్రిలోని పీడియాట్రిక్స్(చిన్నపిల్లల) వార్డులో నిత్యం చిన్నారులు, బాలింతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు.

పట్టణంలో గతంలో ఉన్న 50 పడకల ఆస్పత్రిని స్థాయి పెంచారు. ఇంతజరిగినా సౌకర్యాల కల్పన కలగా మిగిలింది. ముఖ్యంగా చిన్న పిల్లల వార్డులో తాగునీటి వసతి కల్పించినప్పటికీ బాలింతలు, చిన్న పిల్లలకు అవసరమైన వేడి నీళ్లు దొరకడం లేదు. వేడి నీళ్ల కనెక్షన్లు లేక పోవడంతో రోగులు నానా తంటాలు పడుతున్నారు. చేసేదేమీలేక బయటి ప్రాంతాల నుంచి నగదు చెల్లించి కొనుగోలు చేసి మరీ సీసాలతో తెచ్చుకుంటున్నారు. ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో 26 పడకలు ఉన్నాయి. వీటికితోడు నిత్యం ఆస్పత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయి. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కనీసం నాలుగైదు రోజులు ఆస్పత్రిలోనే ఉంటున్నారు. చికిత్సలన్నీ ముగిసి తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నపుడే ఇంటికి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు వార్డు పక్కనే ఏర్పాటు చేసిన నీటి ట్యాంకుకు తాగునీటి పైపులైన్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో అదికాస్తా నిరుపయోగంగా మారింది. స్థానికంగా ఉన్నవారికి వేడినీరందక తిప్పలు పడుతున్నారు. కళ్లెదుటే ఇన్ని ఇబ్బందులున్నా కనీసం పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. ఇప్పటికైనా వైద్యాధికారులు చర్యలు తీసుకుని ఇక్కడున్న నీటి ట్యాంకును వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికితోడు చిన్నపిల్లల వార్డుకు వేడి నీటి సౌకర్యం కల్పించాలని రోగులు కోరుతున్నారు.

చిన్నపిల్లల వార్డులో నిరుపయోగంగా ట్యాంకు

దాతల సహకారంతో ఏర్పాటు చేయిస్తాం..

ఆసుపత్రిలో వేడినీటి వసతి లేని మాట వాస్తవమే. ఇటీవల మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లాం. గీజర్లు ఏర్పాటు చేసి సహకరించాలని ఆయన పలువురు దాతలకు విన్నవించారు. త్వరలోనే వేడినీటి వసతి కల్పిస్తాం. వంద పడకల ఏర్పాటు పనులు పూర్తిచేసే లోగా అన్ని ట్యాంకులకు నీటి కనెక్షన్లు ఇప్పిస్తాం. చిన్నారులు, బాలింతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.

-డాక్టర్ లక్ష్మీప్రసాద్, పర్యవేక్షకులు, ఏరియా ఆస్పత్రి

మత సామరస్యాన్ని కాపాడాలని వినతి

సీఐకి వినతిపత్రం అందజేస్తున్న వీహెచ్‌పీ ప్రతినిధులు, స్థానికులు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: హిందూ-ముస్లింల మధ్య మత సామరస్యాన్ని కాపాడాలని విశ్వహిందూ పరిషత్తు సభ్యులు, స్థానికులు గురువారం సీఐకి లిఖిత పూర్వకంగా విన్నవించారు. వీహెచ్‌పీ నాయకులు శంకర్, టమాట రామచంద్ర మాట్లాడుతూ.. కోనేటివీధిలోని తిరిటే స్థలంలో రూ.3 కోట్లు వెచ్చించి శ్రీరాముడి గరుడ పుష్కరిణి పునర్నిర్మించారని, దీని ప్రాంగణంలో ప్రాచీన శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం పుష్కరిణిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏటా ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఓ వ్యక్తి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, ఎస్పీ స్పందించి పరిస్థితి చక్కదిద్దాలన్నారు. స్వామి సేవ వారికి హామీ ఇచ్చారు. అర్చకులు శేషా స్వామి, వీహెచ్‌పీ సభ్యులు పవన్‌కుమార్, శంకరాచారి, చంద్ర, దినేష్, ప్రకాష్, ఉదయ్, ఆంజనేయులు, జీవన్ కుమార్, విశ్వనాథ్ పాల్గొన్నారు.

ఎట్టకేలకు.. పెద్దూరు దారికి మోక్షం

గాలివీడు, న్యూస్‌టుడే: ప్రధాన రోడ్డు బస్టాండు సమీప కాలువ ఆధునికీకరణ పనులు ఎట్టకేలకు ప్రారంభించారు. ఈ నెల 10న 'ఈనాడు'లో 'పెద్దూరు దారి.. అడుసు తొక్కాలి' శీర్షికన చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టి చేతులు దులుపుకొన్నారు. మురుగునీటితో విసుగు చెందిన గృహస్థులు, వ్యాపారులు గురువారం రోడ్డెక్కారు. తోపుడు బండ్లను దారిపై అడ్డంగా నిలిపి రాస్తారోకో చేపట్టారు. రవాణా స్తంభించడంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సహకరించాలని పోలీసులు కోరారు. మురుగునీటి బాధ తప్పించేందుకు కాలువ పనులు చేపట్టాలని, అప్పటి వరకు పాదచారులు సైతం ఇబ్బంది పడుతున్నారని ప్రజలు పట్టుబట్టారు. దీంతో పంచాయతీ, మండల పరిషత్ అధికారులు స్పందించి హుటాహుటిన పరిశీలించారు. పెద్దూరు దారిలో మురుగు బాధ లేకుండా చేసేందుకు కాలువ మరమ్మతులను యంత్రంతో చేపట్టడంతో ప్రజల ఆందోళన సద్దుమణిగింది. పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు నాయక్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు యదుభూషణ్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పెద్దూరు దారిలో అడ్డుగా పెట్టిన తోపుడుబండ్లు

కాలువ పనుల్లో జేసీబీ యంత్రం

సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి

మాట్లాడుతున్న యూనియన్ బ్యాంకు కడప ప్రాంతీయ అధికారిణి లక్ష్మీతులసి, పక్కన అధికారులు

కలకడ, కలకడ(గ్రామీణ, న్యూస్‌టుడే): మహిళలు సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యూనియన్ బ్యాంకు రీజినల్ అధికారి లక్ష్మీతులసి పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సైబర్ నేరాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించేందుకు బ్యాంకు మేనేజర్ పవీంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా చరవాణికి ఫోన్ చేసి ఓటీపీ, ఆధార్ కార్డు నంబరు లేదా బ్యాంకు వివరాలు అడిగితే చెప్పొద్దన్నారు. ఇలా చెబితే ఖాతాలో ఉండే నగదు తస్కరణకు గురవుతుందన్నారు. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు వివరాలను గుర్తుతెలియని వ్యక్తులకు చెప్పొద్దన్నారు. ఏపీఎం దేవసేన, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు బస్సులను ప్రభుత్వమే నడపాలి

రాయచోటి, న్యూస్‌టుడే: ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న విద్యుత్తు బస్సులను ప్రభుత్వ సహకారంతోనే నడపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. వారు గురువారం డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలు నిలిపివేయాలన్నారు. కనీస పింఛను రూ.10 వేలు ఇవ్వాలని, విద్యుత్తు బస్సులను ప్రైవేట్ వారితో నడపాలని ఆలోచన విరమించుకోవాలన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. వెంటనే 3 వేల కొత్త బస్సులు, 10 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి స్త్రీశక్తి పథకం విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.ఎన్.బి.రెడ్డి, జోనల్ ఉపాధ్యక్షుడు వి.టి.నాథ్, రీజినల్ ప్రచార కార్యదర్శి కె.సి.రెడ్డి, డిపో కార్యదర్శి ఎం.రెడ్డి, డిపో అధ్యక్షుడు ఎస్.సమద్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్న కార్మిక సంఘ నాయకులు

ఘర్షణ.. కేసు నమోదు

చిన్నమండెం, న్యూస్‌టుడే: కలిబండ గ్రామానికి చెందిన అక్కుల్‌రెడ్డి, సంజీవరెడ్డి మధ్య భూ సమస్య ఉంది. పొలం దగ్గర గట్టు విషయంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. అక్కుల్‌రెడ్డి తన కుమారుడితో కలిసి కొడవలితో దాడి చేసి గాయపరిచారని సంజీవరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుధాకర్ తెలిపారు.

'ఫర్నిచర్ తరలింపుపై విచారణ జరపండి'

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులచే ఫర్నిచర్ తరలింపుపై విచారణ జరిపించాలని ఎస్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమృతతేజ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎంఈవో పద్మావతమ్మకు వినతిపత్రం అందజేశారు. చదువుకునేందుకు పిల్లల్ని బడికి పంపితే వారిచే నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరంగా పనులు చేయించడమేంటని ప్రశ్నించారు. సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

చట్టాలను అతిక్రమించొద్దు

సంబేపల్లె, న్యూస్‌టుడే: చట్టాలను అతిక్రమిస్తే శిక్షార్హులౌతారని రూరల్ సీఐ రోషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రజలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు దూరంగా ఉండాలన్నారు. శివరాత్రి నేపథ్యంలో మోటకట్ల శ్రీ వెంకట శివసాయి ఆలయంలో వేడుకల ఏర్పాట్లపై నిర్వాహకులతో మాట్లాడారు. ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్ అమర్‌నాథ్, సిబ్బంది పాల్గొన్నారు. **లక్కిరెడ్డిపల్లె:** ప్రతి విద్యార్థి ఆశయంతో ముందుకెళ్లాలని లక్కిరెడ్డిపల్లె సీఐ కృష్ణంరాజునాయక్ తెలిపారు. ఆదర్శ పాఠశాలలోని ఇంటర్మీడియేట్ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. ఇంటర్ తర్వాత చదువు జీవితానికి తొలిమెట్టుగా తీసుకోవాలన్నారు. ఎస్సై శోభ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని లక్కిరెడ్డిపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు సుకుమారి కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రూ.26 వేలు వేతనం చెల్లించాలన్నారు. పనికి సమాన వేతనం, కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం తహసీల్దారు క్రాంతికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతినిధులు పాల్గొన్నారు.

అడిగేవారు ఉండరని..!

పాత బస్టాండులో రోడ్డుకు అనుకుని ఉన్న ఎంపీడీవో కార్యాలయం గేటు వద్ద కుళ్లిన కూరగాయలు, ఆకుకూరలు పడేస్తున్నారు. ఇక్కడ రోడ్డుపైనే దినసరి కూరగాయల మార్కెట్ నిర్వహిస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో వ్యాపారులు కుళ్లిన కూరగాయల వ్యర్థాలను గేటు వద్ద వేస్తున్నారు. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. **-న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ**

సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి

రాయచోటి, న్యూస్‌టుడే: శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆలయ కమిటీ ఛైర్మన్ తిరుమల మనోజ్‌కుమార్ కోరారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పురపాలక అధికారులు 12 మంది కార్మికులను కేటాయించారని, మరో 9 మందిని ఇవ్వాలని కమిషనర్ జి.రవిని కోరామని చెప్పారు. ఈ ఖర్చు దేవస్థానం భరిస్తుందన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. 18, 19, 20 తేదీల్లో ఐదు ఆర్టీసీ బస్సులు ఆలయం నుంచి కడప రైల్వే స్టేషన్‌కు, రైల్వే స్టేషన్ నుంచి రాయచోటిలోని ఆలయానికి నడపాలని ఈవో వెంకటరమణారెడ్డి కోరారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాలతో పాటు పార్వేట ఉత్సవం రోజు డీఐజీ కార్యాలయం నుంచి సీసీ కెమెరాల లైవ్ ఉంటుందని సీఐ చలపతి తెలిపారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆలయ కమిటీ ఛైర్మన్ తిరుమల మనోజ్‌కుమార్

రోడ్డుపై గుంతలు.. ప్రయాణానికి చింతలు

కలకడ-గుర్రంకొండ మార్గంలో కదిరాయచెర్వు వద్ద తారురోడ్డుపై గుంతలు పడటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేగంగా రావడం.. తీరా దగ్గరకు వచ్చాక గుంతలు ఉండటంతో ప్రమాదానికి గురవుతున్నామని పలువురు వాహన చోదకులు వాపోతున్నారు. గుంతలతో వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతున్నాయని, అధికారులు స్పందించి రోడ్డుపై గుంతలకు మరమ్మతులు చేసి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వారు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, కలకడ**

వెట్టిచాకిరి ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు

పీలేరు, న్యూస్‌టుడే: వెట్టిచాకిరిని ప్రోత్సహిస్తున్న దుకాణాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కార్మికశాఖ అధికారి జగదీష్‌బాబు హెచ్చరించారు. వెట్టిచాకిరీ విమోచన కొయిలేషన్ ఆధ్వర్యంలో పీలేరులో వెట్టిచాకిరిపై గురువారం ర్యాలీ నిర్వహించి దుకాణదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. జగదీష్‌బాబు మాట్లాడుతూ చదువుకోవాల్సిన వయసులో పిల్లల్ని బాలకార్మికులుగా తయారు చేయరాదని అలాంటి వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల్ని పనులకు కాక పాఠశాలలకు పంపాలని కోరారు. సీఆర్పీ మురళీధర్‌రాజు, లలితమ్మ, డాక్టర్ జీవీ సుబ్రహ్మణ్యం, గట్టప్ప పాల్గొన్నారు.

గోడప్రతులు ప్రదర్శిస్తున్న కార్మికశాఖ అధికారి జగదీష్ బాబు

పల్లె వనిత.. పాడిలో ఘనత

✶ అందివచ్చిన ప్రోత్సాహం ✶ రాణిస్తున్న గ్రామీణ అతివలు

పచ్చిమేత మేస్తున్న జెర్సీ ఆవులు

న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ

పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. ఒకవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరోవైపు కుటుంబ పోషణలో తమవంతు పాత్ర పోషిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. దీనికితోడు పాడి రంగంలో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు వినియోగించుకుని మరింత ఆదాయం గడిస్తున్నారు.. జిల్లా వ్యాప్తంగా ఆవులు, 2,87,713 ఎనుములు 21,440 ఉన్నాయి.. మేకలు 2,24,068, గొర్రెలు 14,59,985 ఉన్నాయి.. జిల్లాలో నిత్యం పది లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తి జరుగుతోంది.. వీటిలో ఆవు పాలు 9 లక్షల లీటర్లు, గేదె పాలు సుమారు లక్ష లీటర్ల వరకు ఉన్నాయి.. రాయచోటి నియోజకవర్గంలో పాడి పరిశ్రమలో రాణిస్తున్న గ్రామీణ మహిళలపై ప్రత్యేక కథనం.

పాడే జీవనాధారం..

మాది రాయచోటి మండలం మాధవరం. వ్యవసాయం గిట్టుబాటు కాక పాడిని నమ్ముకుని ఆరేళ్ల నుంచి పాడిని పోషిస్తూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నా. ప్రస్తుతం ఏడు పాడి ఆవులు ఉన్నాయి. రోజుకు సుమారు 40 లీటర్ల పాలు వస్తున్నాయి. లీటరు పాలకు రూ.35 వస్తోంది. రోజుకు రూ.14 వందలు ఆర్జిస్తున్నా. ఖర్చులన్నీ పోనూ నెలకు రూ.30 వేలు ఆదాయం వస్తోంది. నలుగురు పిల్లలు. వారి ఉన్నతికి వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నా. **-రంగాని రాణి**

పిల్లలను చదివిస్తున్నా..

మాధవరం స్వగ్రామం. పదేళ్లుగా ఆవులను పెంచుతూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ చూసుకుంటున్నా. పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నా. ప్రస్తుతం మా వద్ద ఆరు జెర్సీ ఆవులు, మూడు దూడలు ఉన్నాయి. రోజుకు 42 లీటర్ల పాలు వస్తున్నాయి. ఖర్చులన్నీ పోనూ నెలకు రూ.34 వేలు ఆదాయం వస్తోంది. పశువులకు ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు మందులు సైతం ఉచితంగా ఇస్తున్నారు. **-ముడి నాగవేణి**

ఆదాయంలో కొంత పొదుపు..

మా స్వస్థలం రాయచోటి మండలం యండపల్లె. పాడిరంగంలో మగవారికి పోటీగా ఆదాయం గడిస్తున్నా. మా దగ్గర ప్రస్తుతం రెండు పాడి ఆవులు, 50 గొర్రెలు, 20 పొట్టేళ్లు ఉన్నాయి. వీటిని మేపుతూ ఏడాదికోసారి విక్రయిస్తూ రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నా. ప్రతి ఆదివారం సమీప పట్టణంలో మటన్ దుకాణం నిర్వహిస్తున్నా. తద్వారా కొంత ఆదాయం వస్తోంది. ఏడాదికి రూ.4 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నా. వచ్చిన ఆదాయాన్ని కొంత పొదుపు చేసుకుంటూ మిగిలినదాన్ని ఇద్దరు పిల్లల ఉన్నత చదువులకు వినియోగిస్తున్నా. **-సుజాత**

అదనపు నగదు ఆర్జిస్తున్నా..

రాయచోటి మండలం గొర్లముదివీడు మా స్వగ్రామం. కొన్నేళ్లుగా పాడి జీవనాధారం. ప్రస్తుతం మా వద్ద ఆరు జెర్సీ ఆవులు ఉన్నాయి. నిత్యం 35 లీటర్ల పాలు విక్రయించడం ద్వారా నెలకు రూ.30 వేలకు పైగా సంపాదిస్తున్నా. వచ్చిన ఆదాయంలో కొంత పిల్లల చదువులకు ఖర్చు చేస్తున్నా. మిగిలిన ఆదాయాన్ని పొదుపు చేసుకుంటూ భవిష్యత్తు అవసరాలకు దాచుకుంటున్నా. పశుగ్రాసం, పశువుల ఎరువును విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నా. **-జె.నాగమణి**

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లు వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు అధ్యక్షతన కార్మిక సంఘాల నాయకులు మున్సిపల్ కార్యాలయం నుంచి బంగ్లా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. **వాల్మీకిపురం:** కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దుతో పాటు కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ మండల అధ్యక్షురాలు చంద్రావతి పేర్కొన్నారు. వాల్మీకిపురంలో పంచాయతీ కార్మికులు ధర్నా, ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకురాలు భూకైలేశ్వరి, కార్మిక సంఘ నాయకులు శ్రీరాములు, రమణ, వెంకటేశు, జయరాం, చంద్ర, రాజు, వసంతమ్మ, భారతమ్మ పాల్గొన్నారు. **గుర్రంకొండ:** కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారించాలని కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండులో జిల్లా కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు అధ్యక్షతన పంచాయతీ కార్మికులు, సంఘమిత్రలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు వారపు సంత నుంచి బస్టాండు వరకు ర్యాలీ చేశారు. **పీలేరు, న్యూస్‌టుడే:** పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని, ప్రైవేటీకరణ ప్రోత్సహించరాదని పంచాయతీ కార్మికుల సంఘ జిల్లా నాయకులు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు, ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు పీలేరు అంబేడ్కర్ విగ్రహం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీ వలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు బీవీ రమణ, రెడ్డెప్ప, వెంకటేష్, సుబ్బలక్ష్మి, యశోద పాల్గొన్నారు.

రాయచోటి: పురపాలక కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నాయకులు

శివరాత్రి ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

పీలేరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాల వద్ద నిబంధనలు పాటించి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సీఐ యుగంధర్ కోరారు. గురువారం ఆయనశివాలయం, అడవిపల్లె గుండాల మల్లేశ్వర స్వామి ఆలయం, శివరామపురంలోని మల్లికార్జునస్వామి ఆలయాల వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. పార్కింగ్, క్యూలైన్ల ఏర్పాటు, ఝరి స్నానాలు ఆచరించే ప్రాంతాలు, ఊరేగింపు, ప్రత్యేక పూజల నిర్వహణ తదితర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.

విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి

రాయచోటి గ్రామీణ: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వసతి గృహాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. సంఘ ప్రతినిధులు హరి, వెంకటేష్, మధు పాల్గొన్నారు.

ప్రకటన

అన్నమయ్య జిల్లా, చిన్నమండెం మండలం, దిగువగొట్టివీడు గ్రామం నందు గల 1. శ్రీ పాలేటమ్మ తల్లి దేవాలయం, 2. పేట్లగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం మరియు 3. రామాపురం నందు గల శ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయంను దేవాదాయ చట్టం 30/87 ప్రకారం రిజిస్ట్రేషన్ మరియు పబ్లికేషన్ చేయుటకు అభ్యంతరం ఉన్నయెడల ఈ ప్రకటన వెలువడిన పదిరోజుల్లోగా అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి వారికి తెలియజేయగలరు.

ఇట్లు: ఇన్‌స్పెక్టర్ సి.శివయ్య

(c) eenadu

మదనపల్లె

• మదనపల్లె • తంబళ్లపల్లె • పుంగనూరు

భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే: మహా శివరాత్రి రోజున ఆర్టీసీ ఒకటో డిపో పరిధిలో ఫిట్‌నెస్ ఉన్న బస్సులు నడపాలని డీఎం ఎం.వి.రమణారెడ్డి సూచించారు. అంగళ్లు, మల్లయ్యకొండకు 72 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులతో డ్రైవర్లు, కండక్టర్లు మర్యాదగా వ్యవహరించాలన్నారు. పర్యవేక్షకులు వాలేనాయక్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ఆలయానికి 10 బస్సులు.. మదనపల్లె అర్బన్: మహా శివరాత్రి సందర్భంగా మదనపల్లె రెండో డిపో నుంచి తవళంలోని నేల మల్లేశ్వర ఆలయానికి 10 ప్రత్యేక బస్సులు నడపనున్నామని డిపో మేనేజరు బి.అమరనాథ్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మదనపల్లె నుంచి తవళం ఆలయం మీదుగా నిమ్మనపల్లెకు రాకపోకలు సాగిస్తాయన్నారు.

ఊరు బడిని కాపాడుకుందాం

మదనపల్లె విద్య (కురబలకోట), న్యూస్‌టుడే: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి.. ఊరు బడులను కాపాడుదామని ఎంఈవోలు ద్వారకనాథ్, శ్రీనివాసులు అన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో మొలకవారిపల్లె పాఠశాలలో గోడప్రతులు ఆవిష్కరించారు. ✦ **నిమ్మనపల్లె:** ఊరు బడిని కాపాడితే విద్యార్థుల భవితకు మార్గం ఏర్పడుతుందని ఎంఈవోలు పద్మావతి, నారాయణ అన్నారు. కొమ్మిరెడ్డిగారిపల్లె జడ్పీ పాఠశాలలో గోడ ప్రతులు ఆవిష్కరించారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు

నాగప్ప చెరువు కట్టపై చాందినీ బండ్లు

వైభవంగా ఆవుల పబ్బం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని పరిదొన నాగప్ప చెరువు కట్టపై గురువారం ఆవుల పబ్బం వైభవంగా నిర్వహించారు. గడ్డంవారిపల్లె, పరికిదొన, సామిరెడ్డిపల్లె, చౌడగానిపల్లె, నుంజార్లపల్లె, నూనెముద్దనపల్లె, సింగిరిగుంట, మొదుకూరు, ఎగువ, దిగువ మల్లోలపల్లెలు, మొరం కింద, పేరావాండ్లపలె, దొనపల్లె, పులికోనవంగ ప్రజలు పశువులను అలంకరించి తీసుకువచ్చారు. విద్యుత్తు దీపాలంకరణతో ఉన్న చాందినీ బండ్లను ముస్తాబు చేసి నాగప్పచెరువు కట్టకు తీసుకొచ్చారు.

డ్రోనుడు.. జూదానికి ముకుతాడు

జూద స్థావరాలుగా సరిహద్దు ప్రాంతాలు

పుంగనూరు, న్యూస్‌టుడే: కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా జూదం, కోడి పందేలు, లాటరీ టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒకే ప్రాంతంలో కాకుండా వాహనాల్లో తిరుగుతూ ఆడేస్తున్నారు. ముందుగా స్థలం నిర్ణయించి పొరుగు రాష్ట్రాల నుంచి ఆటగాళ్లను పిలిపిస్తున్నారు. ఇలాంటి విషయాలు పోలీసుల దృష్టికి రావడంతో నిఘా పెట్టారు.

అటవీ ప్రాంతాలు అనువు..

మూడు నియోజకవర్గాల పరిధిలో అటవీ ప్రాంతాలు ఎక్కువ. అడ్డవంక, పాలెంపల్లె, ఒంటిమిట్ట, నెక్కుంది, పెద్దమండ్యం మండలంలో నిమ్మనపల్లె, గోపిశెట్టిపల్లె, బాబుకాలనీ, కోటవారిపల్లె, పెద్దపాళ్యం, సామకోటవారిపల్లె, దిగువపల్లె, బండ్లపల్లె, మార్లపల్లె గ్రామాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ 20 రోజుల్లో పోలీసులు 12 స్థావరాలపై దాడులు చేశారు. పుంగనూరు- బైరెడ్డిపల్లె, బెంగళూరు మార్గాల్లో వాహనాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం.

ఇటీవల డ్రోన్‌తో నిఘావేసి నిందితులను పట్టుకున్న పోలీసులు

నిరంతర నిఘా..

భారీ స్థాయిలో గ్యాంబ్లింగ్, కోడిపందేలు సాగడంతో కొందరు వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. కొందరు ఉద్యోగులు సైతం అప్పులు చేసి బెట్టింగులు ఆడుతున్నట్లు తెలుస్తోంది. జూదం, కోడిపందేలు, లాటరీ టికెట్ల విక్రయాలపై డ్రోన్లతో నిఘా వేసినట్లు సీఐ చెప్పారు. ఏ స్థాయి వ్యక్తులు పట్టుబడినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడైనా ఆడుతున్నట్లు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు.

ఇవీ ఘటనలు..

✪ పుంగనూరు పట్టణంలోని బీఆర్ రోడ్డులో ఇటీవల లాటరీ టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.10 వేల నగదు, 17 లాటరీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ✪ పుంగనూరు మండలం బండ్లపల్లె, మార్లపల్లె వద్ద 12 మందిని అరెస్టు చేసి రూ.31వేలు స్వాధీనం చేసుకున్నారు. ✪ గోపిశెట్టిపల్లె, మడివారిపల్లె, బాబుకాలనీ, కోటవారిపల్లె, పెద్దపాళ్యం, సామకోటవారిపల్లె, దిగువపల్లెలో కోడి పందెం శిబిరాలపై దాడులు చేసి 20 పుంజులు, రూ.18 వేల నగదు పట్టుకున్నారు. ✪ చౌడేపల్లె మండలంలోని బోయకొండ సమీపంలో 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు రూ.25 వేల నగదు, 6 పుంజులు, 11 చరవాణులు, 11 ద్విచక్ర వాహనాలు పట్టుకున్నారు. ✪ **ములకలచెరువు:** మండలంలోని చౌడసముద్రం సమీపంలో గుట్టపై జూదం ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి, రూ.4,500 నగదు, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రతాప్ తెలిపారు. డ్రోన్‌తో నిఘా పెట్టి పట్టుకున్నట్లు చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

మదనపల్లె పట్టణం: 80085 74611
తంబళ్లపల్లె: 94416 29636
పుంగనూరు: 80085 74622
(10 AM TO 1 PM)

? పట్టణంలోని కట్టకిందపాళ్యంలో వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నాం. - **నాగరాజ** ● వీధి దీపాలు బాగు చేయిస్తాం. – మహేశ్, డీఈఈ, పురపాలక – న్యూస్‌టుడే, పుంగనూరు

? పట్రపల్లెలో పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. - **బాలాజీ** ● గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేస్తాం. - **నరసింహులు, కార్యదర్శి - న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం**

వెలిగిన విద్యుత్తు దీపాలు

స్పందనకు వందనం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: ఎగువమల్లోలపల్లెలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదని 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. కార్యదర్శి లోకేశ్ స్పందించి దీపాలు ఏర్పాటు చేయించారు. ● పరికిదొన పంచాయతీ దొనపల్లెలో పైపులైన్ లీకయ్యాయని 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తపై ఈవోపీఆర్డీ మహేశ్ స్పందించారు. ఆయన సూచనలతో కార్యదర్శి లీకులు అరికట్టారు.

చెక్‌డ్యాం లేక.. నీరు నిలవక

బి.కొత్తకోట పట్టణ శివారులోని బుగ్గగడ్డ ప్రాంతంలోని వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కొట్టుకుపోయింది. బీరంగి నుంచి కానగలకుంట చెరువుకు వర్షం నీరు మళ్లించేందుకు 30 ఏళ్ల క్రితం దీన్ని నిర్మించారు. గతేడాది కురిసిన వర్షాలతో కొట్టుకుపోయింది. దీన్ని పునర్నిర్మించాలని రైతులు కోరుతున్నారు. విషయం జలవనరుల శాఖ జేఈ శ్రీనివాసులురెడ్డి వద్ద ప్రస్తావించగా.. రూ.40 లక్షలతో కొత్త చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రతిపాదిస్తామన్నారు.
- న్యూస్‌టుడే, బి.కొత్తకోట

మురుగుతో పొంచి ఉన్న ముప్పు

పుంగనూరు మండలంలోని బైనపల్లెలో ఇళ్ల ముందు మురుగు నిలిచిపోతోంది. కాలువలు లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది. దోమలు విజృంభిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. కుళాయిల నీరు సైతం కలుషితం అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని కార్యదర్శి బసవరాజ తెలిపారు. **- న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం**

రాళ్లు పరిచేశారు.. కళ్లు తేలేశారు

నిమ్మనపల్లె మండలం నిమ్మనపల్లె- కొత్తపల్లె నుంచి తురకపల్లె వరకు కొత్త రోడ్డు నిర్మాణంలో భాగంగా పిక్క రాయి వేశారు. కానీ నెలలుగా తారు వేయకపోవడంతో రాళ్లు తేలాయి. తర్వాత వర్షాలతో కొంతమేర గోతులు పడటంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కంకర దారిలో కష్టాలను పరిష్కరించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, నిమ్మనపల్లె**

ఇక్కడో చెరువుండాలే!

మదనపల్లె మండలంలోని సీటీఎం పెద్దచెరువును కొందరు పూడ్చేస్తున్నారు. రైల్వే క్రాస్‌ను దాటే చోట ఆర్వోబీ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఆర్వోబీ, పురాతన రోడ్డు మధ్య చెరువు స్థలం ఉంది. దీన్ని కొందరు మట్టితో చదును చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన స్థలాన్ని రక్షించాలని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణం**

ఉండటానికా.. విక్రయానికా..?

ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండేందుకు నిర్మించిన బస్‌షెల్టర్‌ను కొందరు వ్యాపార కేంద్రంగా మార్చేశారు. మదనపల్లె పురపాలిక సంఘం సీటీఎం రోడ్డు పారిశ్రామికవాడ వద్ద ఉన్న షెల్టరులో ఇలా పుచ్చకాయలు అమ్ముతున్నారు. ప్రయాణికులు పక్కనున్న చింతచెట్టు కింద బస్సులు కోసం వేచి ఉంటున్నారు.
- న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఉపాధ్యాయులు

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మదనపల్లె సర్వోదయ వ్యసన విముక్త కేంద్రం అధ్యక్షుడు ఆదినారాయణ అన్నారు. గురువారం మదనపల్లె జ్ఞానోదయ పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలతో జీవితం నాశనం అవుతుందన్నారు. కేంద్రంలో ఉచితంగా కౌన్సెలింగ్, చికిత్స అందిస్తామన్నారు. హెచ్‌ఎం లక్ష్మీరెడ్డి, సంస్థ సభ్యులు విజయకుమార్, రెడ్డికుమారి, రోషన్ తదితరులున్నారు.

దారి చూపాలని నిరసన

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: ఇళ్లలోకి వెళ్లేందుకు దారి వదలకుండా ప్రహరీ నిర్మిస్తున్నారని 18, 19 వార్డుల పరిధిలో దక్నీపేట, సైదాపేట ప్రజలు నిరసన తెలిపారు. అప్పారావుతోట అవంతి థియేటర్ పక్కన 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ పక్కనున్న స్థలంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న వారు రోడ్డు లేకుండా గోతులు తవ్వేసి పనులు చేస్తున్నారని పుర ఉపాధ్యక్షుడు నూర్‌ఆజామ్, కౌన్సిలర్ బీపీ ఖాజా తెలిపారు. ఎమ్మెల్యే, పుర కమిషనర్‌కు విన్నవించినా పరిష్కారం చూపలేదన్నారు.

బడ్జెట్ వినియోగంలో నిర్లక్ష్యం వద్దు

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: బడ్జెట్ వినియోగంలో నిర్లక్ష్యం వహించొద్దని డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య సూచించారు. గురువారం అధికారులతో సమీక్షించారు. ఇకపై ఈ-ఆఫీస్ ద్వారా కార్యకలాపాలు చేపట్టాలన్నారు. ప్రతి విభాగంలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్, మిగులు నిధులు, చెల్లించాల్సిన బిల్లులపై ఆరా తీశారు. పలు విభాగాల అధికారులు రమేష్‌బాబు, మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్, రామచంద్రారెడ్డి, దేవశిరోమణి, దేవేంద్ర, ప్రసాద్, ఓబుల్‌రెడ్డి, గంగయ్యగౌడ, ప్రభాకర్ పాల్గొన్నారు.

ఉత్సవాల విజయవంతానికి పిలుపు

సోమల, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దఉప్పరపల్లె సమీపంలో ఉన్న దుర్గంకొండపై వెలసిన గార్గేయమునీశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని తహసీల్దారు మధుసూదన్, ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. ఆలయ నిర్వాహకులతో అధికారులు గురువారం సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఆర్టీసీ డీఎం దినేష్, ఎంపీటీసీ సభ్యురాలు సర్వేశ్వరమ్మ, మాజీ ఉప ఎంపీపీ ఉమాపతినాయుడు, బాలాజీనాయుడు, సర్పంచి కోదండరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణలు అడ్డుకోవాలని ఫిర్యాదు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: చెరువు మొరవ స్థలం ఆక్రమించి కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే తొలగించాలని మిలటరీ కాలనీ ప్రజలు జలవనరుల శాఖ ఈఈ సురేశ్‌బాబుకు గురువారం ఫిర్యాదు చేశారు. కదిరి వెళ్లే మార్గంలో అమ్మచెరువు మొరవ స్థలంలో కొందరు నిర్మాణాలు చేపట్టగా, మరికొందరు తాత్కాలిక షెడ్లు వేశారన్నారు. దీంతో చెరువు నిండితే వరద నీరు మిలటరీ కాలనీలోకి వస్తోందన్నారు. సర్వే చేపట్టి అక్రమాలు అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆంజనేయరెడ్డి, మాధవరెడ్డి, భాస్కర్, రాజారెడ్డి, వసంతమ్మ, కల్పన, సునీత, జ్యోతి, వరలక్ష్మి ఉన్నారు.

రాత్రయితే.. రాకపోకలు కష్టం

కల్వర్టులు లేక సమస్యలు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో మురుగు కాలువలపై కల్వర్టులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మదనపల్లె మండలంలో 25 పంచాయతీలు, 430 గ్రామాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 80 వరకు కాలనీల్లో చాలా చోట్ల కాలువలు లేవు. కొన్ని చోట్ల ఉన్నా కల్వర్టులు కుంగిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కొత్తఇండ్లు మార్గంలో కుంగిన కల్వర్టు

ఈ ప్రాంతాల్లో సమస్యలు..

మదనపల్లె సరిహద్దు ప్రాంతాలైన రంగారెడ్డికాలనీ, ఈశ్వరమ్మకాలనీ, బాలాజీనగర్, సత్యసాయికాలనీ, బాబుకాలనీ, అమ్మచెరువుమిట్ట ఇందిరమ్మకాలనీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీ, డ్రైవర్స్ కాలనీ, బయ్యారెడ్డికాలనీ, వైఎస్‌ఆర్ కాలనీ, సత్యసాయికాలనీ, టీఎన్‌ఆర్ కాలనీల్లో కాలువలు, కల్వర్టులు కనిపించవు.

క్షేత్రస్థాయిలో పరిశీలన..

అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన కాలువల వద్ద కల్వర్టులు లేకపోవడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. కుంగిన కల్వర్టుల విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు న్నాయి. విషయం ఎంపీడీవో తాజ్ మస్రూర్ వద్ద ప్రస్తావించగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి బాగు చేసేలా చూస్తామన్నారు.

రూ.కోట్ల వ్యయం.. కానరాని ప్రయోజనం

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోట పంచాయతీలో రూ.1.20 కోట్లతో నిర్మించిన మూడు సచివాలయ భవనాలు రెండేళ్లుగా నిరుపయోగంగా వదిలేశారు. అద్దెకు తీసుకున్న భవనాలు ఇరుకుగా ఉండటంతో కష్టాలు పడుతూ సేవలు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలోనూ మార్పు రాకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత భవనాలు ఉన్నా అద్దెకు నిర్వహించడంపై ప్రశ్నిస్తున్నారు.

బి.కొత్తకోట బైపాస్‌రోడ్డులో నిరుపయోగంగా సచివాలయ భవనం

ఇదీ జరిగింది..

బి.కొత్తకోట గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 5 సచివాలయ భవనాలు మంజూరు చేశారు. ఉపాధి పథకం కింద ఒక్కోదానికి రూ.40 లక్షలు కేటాయించి పనులు చేశారు. బి.కొత్తకోట నగర పంచాయతీగా మారాక కొన్ని పనులు ఆగిపోయాయి. పూర్తయిన ఇందిరమ్మ కాలనీ సచివాలయం ప్రారంభమైంది. బైపాస్‌రోడ్డు, బీసీకాలనీ, బత్తలాపురం క్రాస్‌లలో భవనాలు పూర్తి చేశారు. పాశంవీధిలో పునాది దశలో ఆగింది. పెండింగ్ బిల్లులు చెల్లించక పోవడంతో ప్రారంభానికి గుత్తేదారులు ఒప్పుకోలేదు. విషయం పీఆర్ డీఈ మునిరాజకుమార్ వద్ద ప్రస్తావించగా.. ఉపాధి పథకం నుంచి బి.కొత్తకోటను మినహాయించడంతో బిల్లులు చెల్లించలేకపోతున్నట్లు చెప్పారు.

డెంగీపై అప్రమత్తత అవసరం

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: డెంగీ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య ఉప వైద్యాధికారి మహమ్మద్ రఫీ సూచించారు. గురువారం నల్లగుట్టపల్లె, ఆర్.సి.వడ్డిపల్లెలో డెంగీపై అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. డెంగీ, మలేరియా, గన్యా, ఫైలేరియా, మెదడువాపు గురించి వివరించారు. ఎంఎల్‌హెచ్‌పీలు త్రివేణి, కీర్తన, మేరియా, ఏఎన్‌ఎంలు, కార్యదర్శి పాల్గొన్నారు.

పన్నుల వసూళ్లకు ఆదేశం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఫిబ్రవరి 15లోపు పన్నుల వసూళ్ల లక్ష్యం చేరుకోవాలని అధికారులను డీఎల్‌డీవో మధుసూదన్‌రెడ్డి సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పన్నుల వసూళ్లు, స్వామిత్వ, ఏకీకృత కుటుంబ సర్వేల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే వంద శాతం పూర్తిచేసిన పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. ఎంపీడీవో లీలామాధవి, ఈవోపీఆర్డీ మహేష్, అధికారులు పాల్గొన్నారు.

లేబర్‌కోడ్‌ల రద్దు కోరుతూ ఆందోళన

పుంగనూరులో నిరసన ర్యాలీ

ములకలచెరువు, పుంగనూరు, చౌడేపల్లె, బి.కొత్తకోట, రామసముద్రం, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని సీపీఐ కార్యదర్శి అంజనప్ప కోరారు. ములకలచెరువులో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, కార్మికులు నిరసన తెలిపారు. ★ పుంగనూరులో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.జనార్దన్, చౌడేపల్లెలో సిటు మండలాధ్యక్షుడు చంద్ర, బి.కొత్తకోటలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సలీంబాషా, సీపీఐ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, రామసముద్రం, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రంలో సిటు నాయకులు స్వరూప, రామసుబ్బయ్య, రెడ్డెప్ప, సత్యలక్ష్మి తదితరులు నిరసన తెలిపారు.

మృతుడు కర్ణాటక వాసి

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోటలో పురుగు మందు తాగి ఈనెల 7న మృతి చెందిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం రామానుపుడికి చెందిన డీబీ రఘునాథరెడ్డి(58)గా పోలీసులు గుర్తించారు. హంద్రీ-నీవా కాలువ గట్టుపై ఈ ఘటన జరిగింది. పోలీసులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడు రోజుల పాటు ఎవరూ రాకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

సాంకేతిక సాయంతో చోరీ కేసు ఛేదన

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లెలో చోరీకి గురైన బ్యాగును గంటల వ్యవధిలో పోలీసులు స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. పట్టణంలోని ఎగువకురవంకకు చెందిన కవిత బెంగళూరు బస్టాండులో నిమ్మకాయలు కొనేందుకు ఆటోలో వచ్చారు. ఆమె కొనుగోలు చేస్తుండగా బ్యాగును ఎవరో దొంగిలించారు. బ్యాగులో రూ.1 లక్ష విలువైన చరవాణి, సామగ్రి ఉన్నాయి. ఆమె కుమారుడు ప్రణీత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చరవాణిలో ఉన్న ఫైండ్ మై మొబైల్ యాప్ ద్వారా పోలీసులు టవర్ లొకేషన్ గుర్తించారు. చౌడేపల్లె సమీపంలో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. నిందితుడు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోవడంతో తీసుకొని అప్పగించారు.

ప్రణీత్‌కు బ్యాగు అప్పగిస్తున్న సీఐ మహమ్మద్ రఫీ, కానిస్టేబుల్ సతీష్

వంట బాగోలేదన్నందుకు భర్తపై హత్యాయత్నం

మదనపల్లె నేరవార్తలు: భర్తను కొడవలితో నరికి చంపేందుకు భార్య యత్నించిన ఘటన మదనపల్లె మండలంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నాయునివారిపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి (43) కూలి పనులకు వెళ్తుంటారు. మద్యం తాగి ఇంటికి వచ్చి వంట సక్రమంగా చేయలేదని భార్యను మందలించాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కొడవలితో ఆయన మెడ నరికింది. తీవ్ర గాయాలైన ఆయనను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పొలాలపై ఒంటరి ఏనుగు దాడులు

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. పాళెం పంచాయతీలోని మామిడి తోటల్లో చెట్లను ధ్వంసం చేసింది. జూపల్లెవారిపల్లె, కోటపల్లెకు చెందిన రైతులు నష్టపోయారు. ఏనుగులను దూరంగా తరలించాలని కోరుతున్నారు.

ఉచిత ప్రవేశాలకు నమోదు తప్పనిసరి.. మదనపల్లె విద్య: ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు జిల్లాలోని అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఈ నెల 16లోగా నమోదు చేసుకోవాలని సమగ్రశిక్షా ఏపీసీ డాక్టర్ అనురాధ పేర్కొన్నారు. గురువారం మదనపల్లెలోని ప్రైవేటు పాఠశాలల యజమానులతో సమావేశమయ్యారు. పాఠశాల విద్యా కమిషనర్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ గురించి వివరించారు. పాఠశాల గుర్తింపు ధ్రువపత్రాన్ని అప్‌లోడ్ చేయాలని చెప్పారు. వివరాల నమోదులో ఆలస్యం జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. సీఎంవో కరుణాకర్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్‌నాయక్, ఎంఈవోలు ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

జవాన్‌కు గాయాలు.. మదనపల్లె నేరవార్తలు: బొలేరో వాహనం ఢీకొని ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. గౌడసానిపల్లెకు చెందిన కిరణ్‌కుమార్ (27) జవాన్. గతనెల 12న ఇదే మండలం తూపల్లెకు చెందిన సైనికుడు రాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనను నిర్ధారించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో కిరణ్‌కుమార్ వచ్చారు. గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై మదనపల్లె వస్తుండగా కురబలకోట పైవంతనపై బొలేరో ఢీకొంది. ఆయనను స్థానికులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు

సిలిండర్లు పంపిణీ చేస్తున్న తహసీల్దారు

సదుం, న్యూస్‌టుడే: దారిద్ర్యరేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నట్లు తహసీల్దారు ప్రమీల, తెదేపా మండల నాయకుడు రెడ్డి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని బూరగమంద సచివాలయంలో 25 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

శక్తి యాప్‌తో మహిళలకు భద్రత

తంబళ్లపల్లె, న్యూస్‌టుడే: శక్తి యాప్‌తో విద్యార్థినులు, మహిళలకు భద్రత లభిస్తుందని ఎస్సై అనిల్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక ఉన్నత పాఠశాలలో శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలకు అందరూ దూరంగా ఉండాలన్నారు. పోక్సో చట్టం, శక్తి యాప్, అత్యవసర సహాయ నంబర్లు 1930, 112, 1098 గురించి వివరించారు. ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సభ్యులు మునికుమార్‌నాయక్, శశికళ ఉన్నారు.

అవగాహన కల్పిస్తున్న శక్తి బృందం సభ్యులు

ప్రణాళికతో చదివితే మంచి మార్కులు

స్థలదాతను సన్మానిస్తున్న అధ్యాపకులు

చౌడేపల్లె, న్యూస్‌టుడే: చౌడేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం గురువారం నిర్వహించారు. కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని బహూకరించిన దాత గాజుల బాలసిద్ధప్ప భార్య పద్మాతమ్మను అధ్యాపకులు సత్కరించారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. క్రమశిక్షణతో ఉన్నవారు ఉన్నత శిఖరాలకు చేరుతారని, ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని ప్రిన్సిపల్ జయప్రకాశ్ సూచించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేసి అలరించారు.

భక్తులకు మెరుగైన సేవలందించాలి

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: మహా శివరాత్రి ఉత్సవాలకు తరలివస్తున్న భక్తులకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దారు తపస్విని, ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్, ఈవో మంజుల పేర్కొన్నారు. తవలం నేలమల్లేశ్వర స్వామి ఆలయం వద్ద సర్పంచి రెడ్డెప్ప, తెదేపా మండలాధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బందోబస్తు, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, విద్యుత్తు, క్యూలైన్లు మొదలైన అంశాలపై చర్చించారు. ఏవో రమేశ్‌బాబు, ఎస్సై రామకృష్ణ, నాయకులు రెడ్డెప్ప, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థులతో చర్చిస్తున్న అధికారులు

(c) eenadu

జల రవాణాకు జీవం!

జాతీయ జల రవాణాలో భాగంగా తూర్పు - పశ్చిమ ప్రాంతాలను అనుసంధానం చేయబోతున్నాం. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జల మార్గాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం.

– పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలివి

- బకింగ్‌హామ్ కెనాల్ వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రం దృష్టి
- ప్రాంతాల వారీగా ప్రత్యేక బృందాలతో సర్వే

ఈనాడు, అమరావతి
న్యూస్‌టుడే, పర్చూరు, కారంచేడు

జల రవాణాకు జీవం పోసేందుకు కసరత్తు జరుగుతోంది. బ్రిటీషు హయాంలో కీలకంగా ఉన్న బకింగ్‌హామ్ కెనాల్‌ను తిరిగి వినియోగంలోకి తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ తరహా కసరత్తు జరిగినా.. పట్టాలెక్కలేదు. ఇప్పుడు జాతీయ జల రవాణా వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కేంద్రం మరోసారి దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది.

కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు సుమారు 1095 కిలోమీటర్ల మేర బకింగ్‌హామ్ కాలువ విస్తరించగా, ఎక్కడికక్కడ స్థానిక పేర్లతో పిలిచేవారు. బాపట్ల జిల్లా పరిధిలో కొమ్మమూరు కాలువగా గుర్తింపు పొందింది. కాలక్రమేణా అనేక కారణాలతో కాలువలో జల రవాణా నిలిచిపోగా.. కొన్నిచోట్ల ఆక్రమణలకు గురై అధ్వానంగా తయారైంది. రోడ్డు రవాణాపరంగా పెరుగుతున్న వ్యయం, మారుమూల ప్రాంతాలకు కరవైన కనెక్టివిటీ.. ఇలా పలు సమస్యలతో ప్రస్తుతం కేంద్రం మళ్లీ జల రవాణాపై దృష్టి పెట్టింది.

కొమ్మమూరు కాలువలో సర్వే చేస్తున్న ఏజెన్సీ బృంద సభ్యులు

ప్రస్తుతం బకింగ్‌హామ్ కెనాల్‌పై కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై బాతీమెట్రిక్ (నీటి ప్రవాహపు అధ్యయనం), టోపోగ్రాఫిక్ (జల వనరుల స్వరూపం) సమగ్ర అధ్యయనం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నౌకా రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ ఓ ఏజెన్సీతో వారం రోజుల పాటు కొమ్మమూరు కాలువలో సర్వే చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని వినియోగించి ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేస్తున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

17 ఏళ్లుగా కసరత్తు

బకింగ్‌హామ్ కెనాల్ జల రవాణామార్గం అభివృద్ధి కోసం గత 17 ఏళ్లుగా కసరత్తు జరుగుతోంది. 2009 నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సమగ్ర అధ్యయనం చేయిస్తోంది. ఆర్థిక, ఆర్థికేతర విషయాలపై నిపుణుల నుంచి సమగ్ర సమాచారం సేకరిస్తోంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇచ్చిన నివేదికల్లో ఫీజుబిలిటీ లేదని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి పుదుచ్చేరి వరకు జాతీయస్థాయి జల రవాణా మార్గాన్ని రూపొందించే క్రమంలో ఇప్పుడు సర్వే నిర్వహించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికింద బాపట్ల జిల్లాలో నల్లమడ లాకుల వద్ద నుంచి పెదగంజాం లాకుల వరకు కాలువ వెడల్పును సుమారు 100 మీటర్లు పెంచే అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. సాగు, తాగునీటికి ఇబ్బందులులేకుండా 365 రోజులపాటు నిర్దిష్ట పరిమాణం, ప్రవాహ వేగం స్థిరీకరించేలా డీపీఆర్ సిద్ధమవుతున్నట్లు జలవనరులశాఖ డీఈ ఎన్. కె. వి. ప్రసాద్ తెలిపారు. నాలుగో నంబరు కేటగిరీ కింద 500 మెట్రిక్ టన్నుల బరువైన నౌకలు ప్రయాణించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

పండగకు రెండు లక్షల లడ్డూలు

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునే లక్షల మంది భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. రెండు లక్షల లడ్డూలు, 80 వేల అరిసెలు లక్ష్యం కాగా.. ఇప్పటికి 1.25 లక్షల లడ్డూలు, 50 వేల అరిసెలు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. - న్యూస్‌టుడే, నరసరావుపేట సెంట్రల్

పరీక్షలు సాగవు.. నాణ్యత తేలదు

- నిరుపయోగంగా ఆక్వా ప్రయోగశాలలు
- సాగుదారులకు తప్పని ఇబ్బందులు

బాపట్ల, చీరాల అర్బన్, న్యూస్‌టుడే

జిల్లాలో ఆక్వా ప్రధాన రంగం. విదేశాలకు ఎగుమతుల ద్వారా ఏటా రూ.కోట్ల ఆదాయం వస్తోంది. చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధుల్ని సకాలంలో గుర్తించి రసాయనాలు పిచికారీ చేస్తేనే పంట చేతికందుతుంది. రొయ్యల పిల్లలు నాణ్యమైనవో.. కావో నిర్ధారించుకోవడం కూడా అత్యంత కీలకం. నాణ్యతలేని పిల్లల్ని చెరువుల్లో పోస్తే రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా దిగుబడులు రాక సాగుదారులు నష్టపోతారు. వీటన్నింటికి ప్రయోగశాలలు కీలకం. మత్స్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటుచేసిన ఆక్వా ప్రయోగశాలలు పని చేయనందున రైతులు ప్రైవేటు ప్రయోగశాలలపై ఆధారపడాల్సి వస్తోంది.

జిల్లాలో సుమారు 23,800 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. రొయ్యలు, చేపలు, పీతలు సాగు చేస్తున్నారు. తొమ్మిది తీర మండలాల్లోనూ సాగు విస్తరించి ఉంది. హేచరీల్లో పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసేముందు నాణ్యత పరీక్షలు చేయిస్తారు. పిల్ల రొయ్యల్లో ఎలాంటి వ్యాధులు, వైరస్‌లు లేవని.. గట్ బాగా ఉందని పరీక్షల్లో నిర్ధారించిన తర్వాతే కొనుగోలు చేస్తారు. రేపల్లె, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లో గత ప్రభుత్వ హయాంలో ఆక్వా ప్రయోగశాలలు నిర్మించారు. అయితే అన్ని పరీక్షలు చేయడానికి అవసరమైన సామగ్రి, నిపుణులను కేటాయించలేదు. కేవలం లవణ స్థాయి, పీహెచ్, నీటి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా రైతులు ప్రైవేటు ప్రయోగశాలలపై ఆధారపడుతున్నారు. ప్రయోగశాలల నిర్వాహకులు పరీక్షల స్థాయిని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే కొందరు హేచరీల యజమానులతో కుమ్మక్కై పరీక్షలు సరిగా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంగా నాణ్యత లేని రొయ్యపిల్లలు చెరువుల్లో వేసి సాగుదారులు నష్టపోతున్నారు. అదే మత్స్య శాఖ ఆధ్వర్యంలోని ఆక్వా ప్రయోగశాలల్లో అన్ని పరీక్షలు చేస్తే ఆరంభంలోనే పిల్ల రొయ్యల్లో వైరస్‌లు, వ్యాధులు గుర్తిస్తే అవకాశం ఉంటుంది. నష్టాల నివారణకు వీలుంటుంది.

వ్యాధుల బారిన పడిన రొయ్యలు

★ ఆక్వా సాగుకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు బాపట్ల, రేపల్లె, దేశాయిపేట మార్కెట్ కమిటీల ఆవరణల్లో సమీకృత ఆక్వా, అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు రూ.1.20 లక్షలతో నిర్మించారు. ఇక్కడ నీరు, సెలినిటీ, పీహెచ్ లాంటి కొన్ని పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. వైరస్, బ్యాక్టీరియా పరీక్షలు చేయడం లేదు. ఆక్వా రైతులు అటు ఒంగోలు, ఇటు విజయవాడ వెళ్లాల్సి వస్తోందని ఆక్వారైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిబ్బందిని నియమించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సమన్వయంతో తిరునాళ్లను విజయవంతం చేద్దాం

సోపిరాల శివాలయం వద్ద క్యూలైన్ పరిశీలిస్తున్న ఎస్పీ ఉమామహేశ్వర్

చినగంజాం, న్యూస్‌టుడే: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహాశివరాత్రి తిరునాళ్లను జరుపుకోవాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సూచించారు. ఈ నెల 15న మహాశివరాత్రి నేపథ్యంలో సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్ని గురువారం ఆయన సందర్శించారు. పూలవారిపాలెంలోని శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపంలో రెండు ఆలయాల ప్రతినిధులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆలయాల ప్రతినిధులతో కలిసి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తిరునాళ్లను విజయవంతం చేయాలన్నారు. తిరునాళ్ల రోజు భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రోన్లతో పహారా ఉంటుందన్నారు. విద్యుత్తు ప్రభల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైల్వే ట్రాక్ దాటి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా జీఆర్పీ, ఆర్‌పీఎఫ్, పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, దేవాదాయ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతోనూ ఎస్పీ మాట్లాడారు. వారు చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. చీరాల ఆర్డీవో టి. చంద్రశేఖర్‌నాయుడు, డీఎస్పీ మెయిన్, సోపిరాల ఆలయ కమిటీ ఛైర్మన్ టీఎస్ఆర్ ఆంజనేయులు, కొత్తపాలెం ఆలయ కమిటీ ప్రతినిధి ఆర్. వెంకటేశ్వరరెడ్డి, చీరాల ఆర్టీసీ డీఎం శ్యామల, ఎక్సైజ్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సీఐలు నాగేశ్వరరావు, చంద్రశేఖర్, మౌలాషరీఫ్, అధికారులు పాల్గొన్నారు.

ఖాతాల్లో నిధులు.. ఖర్చు చేస్తే మేలు

పల్నాడు, బాపట్ల జిల్లాల్లో రూ.4.76 కోట్లు

చీరాల, సత్తెనపల్లి, న్యూస్‌టుడే: కొన్ని ప్రభుత్వశాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు మూలుగుతున్నాయి. దశాబ్దాలుగా నిర్వహించని ఖాతాలు వందల్లో ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, పౌరసేవల మెరుగుకు ప్రభుత్వాలు నిధులు కేటాయించినా.. సంబంధిత అధికారులు ఖర్చు చేయలేదు. వాటిని వినియోగించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఖజానాశాఖ కసరత్తు ఆరంభించింది. ఖాతా ఏ అధికారి పేరున ఉంటే వారితో ఈకేవైసీ చేయించాలని మార్గదర్శకాలందాయి. డీడీవోలు ఈకేవైసీ చేసిన వెంటనే నిధులు ఖర్చు చేసే వీలుంటుంది.

పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉప ఖజానా కార్యాలయాల వారీగా నిర్వహణలేని ఖాతాలు, వాటిలోని నిధులను గుర్తించారు. వాటి వినియోగానికి కొన్ని రోజులుగా ఈకేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు. ఖాతాల్లోని సొమ్ము ఎందుకు వినియోగించలేదో తెలియని పరిస్థితి ఉంది.

పల్నాడులో..

★ 3,138 ఖాతాల్లో రూ.2.42 కోట్ల ప్రజాధనం మూలుగుతోంది. ఈకేవైసీతో 1,701 ఖాతాల్ని నిర్వహణలోకి తెచ్చారు. వాటిలో రూ.95 లక్షలు ఉన్నాయి.

బాపట్లలో..

★ బాపట్ల జిల్లాలో నిర్వహణ లేని ఖాతాలు 2,139 ఉండగా.. వాటిలో రూ.2.34 కోట్లు ఉన్నాయి. 166 ఖాతాలు ఈకేవైసీ చేసి రూ.60 లక్షలు పునర్వినియోగానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన వాటిపైనా దృష్టి సారించారు.

కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన

ర్యాలీలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు, కార్మికులు

బాపట్ల టౌన్, వెస్ట్ బాపట్ల, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్‌లు తీసుకురావడం కార్మికులను ఇబ్బందులకు గురిచేయడమేనని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. ధనలక్ష్మి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు విధానాలకు వ్యతిరేకంగా గురువారం బాపట్ల పట్టణంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థల్లో విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

పైవంతెనపై శాశ్వత పనులు ప్రారంభం

‘ఈనాడు’ కథనానికి స్పందన

పూలవారిపాలెం వద్ద పనులు

చినగంజాం, న్యూస్‌టుడే: చినగంజాం మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై పూలవారిపాలెం వద్ద రైల్వే ట్రాక్‌పై పైవంతెన రోడ్డు దెబ్బతినడంతో గురువారం శాశ్వత మరమ్మతులు చేపట్టినట్లు నేషనల్ హైవే ఏఈ కె. పురుషోత్తం తెలిపారు. సుమారు 800 మీటర్ల పొడవున డెన్స్ బిటుమిన్ మెకడమ్(డీబీఎం) వేస్తున్నామన్నారు. ఆ తర్వాత బిటుమిన్ కాంక్రీటుతో రెండో లేయర్ వేస్తామన్నారు. అయిదారేళ్ల కిందట నిర్మించిన రోడ్డు దెబ్బతిన్న వైనంపై ‘పైవంతెన... నిలువునా చీలుతోంది’ శీర్షికన గత ఏడాది జూన్ 27న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దానికి స్పందించిన నాటి 216 జాతీయ రహదారి సిబ్బంది పి. రవి (మిత్ర ఇంజినీరింగ్, హైదరాబాద్), పెట్రోలింగ్ అధికారి మొహిద్దీన్ కూలీలతో పైవంతెన చీలిన చోట్ల సన్నటి కంకర పోసి తారుతో పూడ్చించి, తాత్కాలిక మరమ్మతులు చేశారు. ‘పైవంతెనకు మరమ్మతులు’ శీర్షికన 29.06.2025న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. వర్షాలు లేనప్పుడు డీబీఎం బిటుమిన్ కాంక్రీటుతో శాశ్వత పనులు చేస్తామని నాడు వారు తెలిపారు. ఈ క్రమంలో ఎండలు ప్రారంభం కావడంతో పైవంతెనపై పనులు చేపట్టినట్లు ఏఈ పురుషోత్తం ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

WATER TANKER VAN REQUIRED
REQUIRED 6000 KL CAPACITY WATER TANKER VAN FOR PURCHASE
Contact 9866617197

ఈనాడు–ఈటీవీ ఆధ్వర్యంలో..

జిల్లా స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నేడు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి పాఠశాల-కళాశాలల ప్రతిభా పాటవ పోటీలు శుక్రవారం జరగనున్నాయి. గుంటూరు జడ్పీ ఆవరణలోని శ్రీసత్యసాయి విద్యా విహార్‌లో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వివిధ కేంద్రాల్లో నాలుగు నెలలుగా 120 పాఠశాలలు, 23 కళాశాలల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు జరిగాయి. ప్రాంతీయ స్థాయిలో 1,003 మంది విద్యార్థులు హాజరుకాగా.. 120 మంది బహుమతులు అందుకుని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరు నగరంలోని పలు కేంద్రాలతో పాటు తెనాలి, బాపట్ల, చీరాల, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో పాఠశాల స్థాయిలో 120 మంది, 23 కళాశాలల నుంచి నాలుగు విభాగాల్లో ముగ్గురు వంతున 276 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులందరూ శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీసత్యసాయి విద్యా విహార్‌కు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.

మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వరస్వామి దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. శుక్రవారం నుంచి తిరునాళ్ల ప్రారంభం కానుండటంతో కోటప్పకొండపై ఆలయానికి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. దీప కాంతుల్లో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభ సంతరించుకుంది. కొండ పైభాగంతో పాటు దిగువన వినాయక దేవాలయం, నాలుగు రోడ్ల కూడలిలోని శివుడి విగ్రహాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. తొలిరోజు భక్తులు అధిక సంఖ్యలో కొండకు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు పశువులతో గిరి ప్రదక్షిణ చేస్తారు. నూతన వధూవరులు పెద్ద సంఖ్యలో మెట్ల పూజల్లో పాల్గొంటారు. - న్యూస్‌టుడే, నరసరావుపేట సెంట్రల్

సాధారణ భక్తులకు ప్రాధాన్యం

అమరేశ్వరాలయం ఈవో రేఖ

అమరావతి, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం అమరావతిలోని అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, సాధారణ భక్తుల దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆలయ ఈవో కె. రేఖ తెలిపారు. ఈనెల 15న జరిగే మహాశివరాత్రితో పాటు 17న రథోత్సవానికి పెద్దసంఖ్యలో తరలి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వెల్లడించారు.

బృందాలుగా అభిషేకాలు.. అమరేశ్వరాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శివాలయానికి ఎక్కువ మంది అభిషేకాల కోసం వస్తుంటారు. సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా బృందాలుగా అభిషేకాలు చేయించుకునేలా చూస్తాం. 15న ఉదయం 3 గంటలకు స్వామి తొలి అభిషేకం ప్రారంభమవుతుంది. భక్తులు 4 నుంచి సాయంత్రం 4 వరకు అభిషేకాలు చేయించుకోవచ్చు. సాధారణ భక్తులు వేగంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. ఉదయం 5 నుంచి 8 గంటలలోపు వీఐపీల దర్శనానికి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశాం.

క్యూలైన్లలో నీరు, మజ్జిగ పంపిణీ.. ఎండలు ముదురుతున్న కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం షామియానాలు ఏర్పాటు చేశాం. క్యూలైన్‌లో ఉన్న భక్తుల దాహార్తి తీర్చేందుకు దాతల సహకారంతో 60 వేల నీళ్ల బాటిళ్లు, 25 వేల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నాం.

రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

17న జరిగే దివ్య రథోత్సవానికి సుమారు లక్ష మంది పైగా వస్తారనే అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే రథానికి రంగులు వేసి అలంకరణ చేయిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల కోసం నెల్లూరుకు చెందిన కళాకారుల్ని రప్పిస్తున్నాం. రథం లాగే తాడు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

కల్యాణ క్రతువు తిలకించేలా ఎల్ఈడీ తెరలు

ఉత్సవాల్లో స్వామి కల్యాణం కీలక ఘట్టం. వేదికను పూలతో అలంకరించి చలువ పందిరి వేశాం. కల్యాణ క్రతువు తిలకించేలా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నాం. జాగారం చేసే భక్తులకు అందజేసేందుకు పాలు సిద్ధంగా ఉంచుతాం. రాత్రి 9 గంటల నుంచి మహాన్యాసపూర్వక లింగోద్భవ కాల అభిషేకాలకు ఏర్పాట్లు చేశాం.

బయోటాయిలెట్లు, జల్లు స్నానాలు

కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండటంతో భక్తులకు జల్లు స్నానాలు ఏర్పాటు చేశాం. నదిలో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను పెట్టాం. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తాత్కాలిక బయోటాయిలెట్లు సిద్ధం చేశాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించాం.

American Montessori School A/C
Unit of American Foundation
Arepalli Road, Aadisankara Valley, Cherukupalli
WANTED STAFF
Nursery to IX - All Subject Teachers
Qualification : SGT & SA
● Principal ● Vice Principal
● Co-Ordinators ● All Activity Teachers
● Reception /Front Office Executive / Councillor ● AGM's, AO's, PRO's
● Marketing Executives ● Security Staff
● Bus Drivers ● Computer Operator
● Accountant ● Campus Incharge
● Associate Teachers ● Tutors
Salary Negotiable
Interview Date : 14-02-2026 & 15-02-2026 (Saturday and Sunday)
Time : 9 AM to 2 PM
Address
Arepalli Road, Adhisankara Valley, Cherukupalli, Phone : 7989521575.

ఇన్విజిలేటర్ల నియామకంలో కొత్త విధానం

న్యూస్‌టుడే, నేతాజీనగర్ (రేపల్లె అర్బన్): విద్యారంగంలో కూటమి ప్రభుత్వం పెనుమార్పులు తీసుకొస్తోంది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలని వంద రోజుల ప్రణాళిక రూపొందించి పక్కాగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. తాజాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఇన్విజిలేటర్ల నియామకంలో ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమలు చేయనుంది. ఇప్పటి వరకు జిల్లాస్థాయిలోనే ఈ ప్రక్రియ జరిగేది. ఇకపై నుంచి రాష్ట్ర విద్యాశాఖ అధికారులే నియమించనున్నారు. గతంలో ఇన్విజిలేటర్లుగా నియమించినా కొందరు ఉపాధ్యాయులు వివిధ కారణాలు చెబుతూ విధులు రద్దు చేయించుకునేవారు. ఇకపై అలా కుదరదు. టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్)లో నమోదు చేసిన వివరాల ప్రకారం విధులు కేటాయించనున్నారు. 60 ఏళ్లు నిండిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను మినహాయిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు పరీక్షలకు గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయులు, సైన్స్, సోషల్, గణితం పరీక్షలకు భాషోపాధ్యాయులకు ఇన్విజిలేటర్ విధులు కేటాయిస్తారు. వీరితోపాటు పరీక్ష కేంద్రాలకు డిపార్టుమెంటల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్లను సైతం రాష్ట్ర విద్యాశాఖ అధికారులే నియమిస్తారు. రూట్ ఆఫీసర్లను మాత్రమే నియమిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఇలా..

పరీక్ష కేంద్రాలు	82
పరీక్షలు రాసేవారు	15,944
ఇన్విజిలేటర్లు	820
డిపార్టుమెంటల్, చీఫ్ సూపరింటెండెంట్లు	164

జడ్పీ సర్వసభ్య సమావేశం 21న

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జడ్పీ సీఈవో వి. జ్యోతిబసు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. జడ్పీకి సంబంధించి 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం తీసుకోనున్నారు. ఈ నెల 7న నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో జడ్పీ బడ్జెట్ తీర్మానం ఆమోదించిన సభ్యులు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న పనుల అజెండాను తిరస్కరించారు. వీటిపై కూడా చర్చించే అవకాశముంది.

అటేమో కోతకు సిద్ధం.. ఇటేమో పైరు పచ్చదనం

మొంథా తుపాను ప్రభావం వరి పంటలపై చూపింది. వరదలతో నష్టపోయిన రైతులు తిరిగి నాట్లు వేయగా.. మరికొందరు కొంత దెబ్బతిన్నా కొనసాగించారు. ఈ కారణంగా చీరాల ప్రాంతంలోని వాద, రొంపేరు, కొమ్మమూరు కాలువల పరిధిలో ఒకచోట కోతలకు సిద్ధంగా ఉన్న పొలం.. పక్కనే పచ్చని పైరు కనిపిస్తోంది. కొందరు కర్షకులు యంత్రాలతో వరి కోతలు కోయించి ధాన్యాన్ని ఇంటికి తరలిస్తుండగా.. మిగిలిన వారు మరింత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. - న్యూస్‌టుడే, చీరాల గ్రామీణం

బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

స్థానికులతో మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్‌కుమార్

ఆరుంబాక (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఆరుంబాక సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరును పరిశీలించి.. వీఆర్వో సుబ్బారావు హాజరు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం శుభ్రంగా లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. పౌరసేవల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బందికి ప్రజా సానుకూలతపై అవగాహన లేకపోవడంపై ఆర్డీవో, తహసీల్దారును ప్రశ్నించారు. ప్రజా ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు. ఆర్డీవో రామలక్ష్మి, తహసీల్దారు పద్మావతి, వీఆర్వో సుబ్బారావు, కార్యదర్శి మల్లీశ్వరి, మండల ప్రత్యేకాధికారి మాధవి పాల్గొన్నారు.

(c) eenadu

గిరిజనులందరికీ ఆధార్ అందించాలి: కలెక్టర్

గిరిజనులకు దుప్పట్లు అందజేస్తున్న వినోద్‌కుమార్

ఆరుంబాక (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: జిల్లాలో గిరిజనులందరికీ ఆధార్ నమోదు ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఆరుంబాక పంచాయతీ పరిధి కామినేనివారిపాలెం వద్ద రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర సరకులు, దుప్పట్లు, టార్పాలిన్ పట్టాలు అందజేశారు. ఎంత మందికి ఆధార్ నమోదు కాలేదు, వారికి నివాస గృహాలు లేవు వంటి వివరాలు సర్వే ద్వారా గుర్తించాలని గిరిజన సంక్షేమ, సాధికారత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు ఏర్పాటు చేసి లేనివారికి ఆధార్ నమోదు చేయాలన్నారు. రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి, గిరిజన సంక్షేమ సాధికారత అధికారి అబ్బులు, తహసీల్దార్ పద్మావతి, రెడ్‌క్రాస్ ప్రతినిధి నారాయణ భట్టు, గిరిజన యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

డీఎంఎఫ్ పనులు వేగిరం చేయండి

బాపట్ల: జిల్లాలో రూ.58.40 కోట్ల డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నిధులతో చేపట్టే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నిధులతో 42 అభివృద్ధి పనులకు అధికారికంగా ఆమోదం లభించిందన్నారు. ఇప్పటి వరకు రూ.6.62 కోట్లతో 11 పనులు పూర్తిచేశామన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చీరాల నియోజకవర్గంలో రూ.18.16 కోట్లతో ఏడు పనులు, పర్చూరులో రూ.4.92 కోట్లతో అయిదు, రేపల్లెలో రూ.11.55 కోట్లతో 11, వేమూరులో రూ.3.22 కోట్లతో ఒక పని చేపట్టినట్లు చెప్పారు. భూగర్భ గనులశాఖ అధికారి పణి కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, సీపీడీవోఎల్ ఎస్ఈ అంజనేయులు, పీఆర్ డీఈ రాజన్ బాబు, ఆర్అండ్‌బీ డీఈ నళిని పాల్గొన్నారు.

శివరాత్రికి ముందస్తు జాగ్రత్తలు అవసరం

బాపట్ల, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలకు పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శివరాత్రి ఉత్సవాలపై స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జిల్లా, మండల ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 65 శివాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నట్లు చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాలు జరిగే 14, 15, 16 తేదీల్లో మద్యం దుకాణాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చూడాలని ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇన్‌ఛార్జి ఆర్డీవోలు, డీఎస్పీలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

జిల్లా మలేరియా అధికారి బాధ్యతల స్వీకరణ

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లా మలేరియా అధికారిగా నాగార్జునరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన నెల్లూరు జిల్లా నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో విజయమ్మ ఉన్నారు.

పల్నాడు సంస్కృతికి ప్రతీక.. ప్రభ

కోటప్పకొండ తిరునాళ్లకు ప్రత్యేకం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే

పల్నాడు సంస్కృతికి ప్రభ ప్రతీకగా నిలుస్తుంది. వందల ఏళ్ల నుంచి ప్రభ నిర్మాణం ఆక్షిత వల్లే ప్రజలు వారసత్వ సంపదగా వస్తోంది. మహాశివరాత్రికి కోటప్పకొండ జాతరకు వచ్చే ప్రభలు రాష్ట్రంలోనే ప్రసిద్ధి. చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోని కావూరు, అప్పాపురం, కమ్మవారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, కోమటినేనివారిపాలెం, గంగన్నపాలెం, గోవింద పురం, మద్దిరాల, యడవల్లి, బొప్పూడి, పురుషోత్తమపట్నం, గురవాయపాలెం, కావని గ్రామాల వారు ఏటా ప్రభలు నిర్మిస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి అన్ని పండగలు ఒకేసారి వస్తే ఆ సంబరం ఎలా ఉంటుందో.. శివరాత్రికి ఈ గ్రామాల ప్రజలు నిర్వహించే ప్రభల ఉత్సవం అంతకు రెట్టింపుగా ఉంటుంది. అసలు ఈ ప్రభలను ఎలా నిర్మిస్తారు. ఎన్ని రోజులు శ్రమిస్తారు, నిర్మాణంలో ఏమేం సామగ్రి వాడతారు. ఎక్కడ నుంచి తీసుకొస్తారు అనే వివరాలు తెలుసుకుందాం.

చింత చెట్టుతో ఇరుసులు

బండిలో ప్రధానపాత్ర పోషించేది ఇరుసులు. వీటికోసం ప్రత్యేకంగా చింతచెట్టు మొద్దును వినియోగిస్తారు. ఈ ఏడాది కావూరు ప్రభకు సంబంధించి రాజుపాలెం మండలం ఆకుల గణపవరం నుంచి దాతలు ఉచితంగా ఇరుసుల కోసం చింత చెట్లను ఇచ్చారు. వాటితో మూడు కొత్త ఇరుసులు తయారు చేశారు.

దొలువులు, కమ్ములు.. వాటి తర్వాత బండిపైన ఆరు దొలువులు, నాలుగు కమ్ములు ఏర్పాటు చేస్తారు. కావూరు గ్రామస్థులు ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతం నుంచి సాలిక్షర్ చెట్టు నుంచి వీటిని తీసుకొస్తారు. వీటికి ఐదు క్వింటాళ్ల బరువైన ఇనుప రాడ్లు, బాల్టులు, యాంగ్లర్లు, కంప్లింగ్‌లు, బోల్టులు చిలకలూరిపేట నుంచి తీసుకొచ్చి ప్రభ బండిని సిద్ధం చేశారు.

వెలుగుల మందిరం

ప్రభ నిర్మాణం పూర్తయిన తర్వాత తిరునాళ్లకు రెండ్రోజుల ముందు పైకి లేపి గ్రామంలో నిలిపి ఉంచుతారు. అనంతరం ప్రభకు వెలుగుల మందిరం ఏర్పాటు చేస్తారు. ప్రభ నిర్మాణంలో ఈ మందిరాల ఖర్చు ఎక్కువ. వీటి నిర్వాహకులు కావూరు, అప్పాపురం, బొప్పూడి, పోతవరం, గోవిందపురం, గోనెపూడి, వినుకొండ తదితర ప్రాంతాల్లో 20 మంది వరకు ఉంటారు. తిరునాళ్లకు రెండ్రోజుల ముందు గ్రామంలో జరిగే పండగ, కోటప్పకొండ వద్ద తిరునాళ్లలో, ప్రభ గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత మరోసారి ఊరి పండగ నిర్వహిస్తుంటారు. ఇలా మూడుసార్లు వెలుగుల మందిరం ఏర్పాటు చేస్తారు. దీనికోసం ఈ ఏడాది మందిర నిర్వాహకులు రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 600 వరకు రంగు రంగుల ట్యూబ్‌లైట్లు, 2 వేల విద్యుత్తు బల్బులతో వెలుగుల మందిరం తయారు చేస్తారు. ప్రతి ప్రభ వద్ద మందిర నిర్మాణానికి 50 మంది కార్మికులు పనిచేస్తారు. ప్రభ నిలబెట్టిన తర్వాత దానిపైకి ఎక్కి వెలుగుల మందిరం అమరిక పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంతో నైపుణ్యం అవసరం. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. వీటితో పాటు ప్రతి విద్యుత్తు ప్రభకు సుమారు 20 వరకు జనరేటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రభ మిరుమిట్లు గొలుపుతూ చూపరులను ఆకట్టుకుంటుంది.

అత్యంత ప్రధానమైనది బండి

శివరాత్రికి నెల రోజుల ముందే ప్రభను తరలించే బండి పనులు ప్రారంభిస్తారు. దీని కోసం ముందు రాతి చక్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రానైట్ క్వారీల నుంచి రాళ్లను తీసుకొచ్చి పోతవరం వద్ద శిల్పులతో చక్రాలను తయారు చేస్తారు. ప్రభను తరలించే బండికి ఒక్కోవైపు మూడు రాతి చక్రాల చొప్పున రెండువైపులా ఆరు ఉంటాయి. అవి అరిగిపోయే కొద్దీ ఏటా మారుస్తుంటారు.

తడిక నిర్మాణం

బండిపై ఏర్పాటు చేసే ప్రభను తడిక అంటారు. దీనికి సంబంధించి ఈ ఏడాది అన్ని ప్రభల వారు రొంపిచర్ల ప్రాంతంలో సరుగుడు తోటల నుంచి 50 అడుగుల పొడవైన కర్రలను తీసుకువచ్చారు. 25 కర్రలు నిలువుగా, వాటితో పాటు 15 నుంచి 20 అడుగుల వెదురు కర్రలు, 35 తాటిపెండలు అడ్డంగా కడతారు. వీటిని కొబ్బరిపీచు తాళ్లతో గట్టిగా కడతారు. అనంతరం మండిగంకు అనుసంధానం చేస్తారు. దీన్నే తడిక అంటారు. దీన్ని బండిపై ఉంచి 20 మోకు తాళ్లతో కదలకుండా గట్టిగా కడతారు. దీంతో ప్రభ సిద్ధమవుతుంది. అనంతరం రంగుల కాగితాలు, దేవతా మూర్తుల చిత్రాలతో అందంగా అలంకరిస్తారు. ఒక్కో ప్రభను 85 అడుగుల నుంచి 95 అడుగుల ఎత్తు వరకు నిర్మిస్తుంటారు. ఇందులో కూడా గ్రామస్థులు పోటీ పడతారు. ప్రభ చివరి భాగం నుంచి కింద వరకు ముందు, వెనుక 23 చొప్పున 46 పంబ తాళ్లను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభ కిందకు వాలకుండా ఈ పంబ తాళ్లు బ్యాలెన్స్ చేస్తాయి. వీటిని పట్టుకునేందుకు గ్రామస్థులతో పాటు కార్మికులను కూడా నియమిస్తారు.

స్వదేశాగమన శుభాకాంక్షలు

రిత్విక్ బంగారం,

నీ బుజ్జి చేతుల, బూరె బుగ్గల, పసి వాసనల ఆలింగనాల కోసం ఎదురు చూస్తూ, నువ్వుండే వారం రోజుల పండుగని తల్చుకుని మురిసిపోతూ, నిన్ను పెద్దలందరికి చూపించాలని...7వ నెలనే, ఇద్దరికీ కష్టమైనా, ఇష్టంగా ఇండియా తీసుకు వస్తున్న నా మనువడు వరుణ్ కి అభినందనలు తెలుపుతూ... మీ ఇద్దరికీ

స్వాగతం... సుస్వాగతం

ఇట్లు

ముత్తాత... జాస్తి. పుల్లయ్య

ముత్తవ్వ.... జాస్తి. దాక్షాయణి

ఉత్తమ ప్రతిభతో భవిష్యత్తు

ఖాజీపాలెం(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: పోటీ ప్రపంచంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ రామినేని శివరాంప్రసాద్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం కేవీఆర్ కేవీఆర్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం మంతెన వెంకటరాజు ఫౌండేషన్ సౌజన్యంతో ఆచార్య నాగార్జున, కృష్ణా, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాల అంతర్ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు. వక్తృత్వ పోటీల్లో కె. అనుష్క ప్రథమ స్థానం సాధించగా, జి.సిరి, కె.పుల్లరావు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. వ్యాసరచన పోటీల్లో మయూరి, పవనశ్రీయ, స్రవంతి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ఉపాధ్యక్షుడు శివాజీరాజు, జాయింట్ సెక్రటరీ మంతెన కృష్ణంరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ తలశిల శివప్రసాద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

విజేతకు బహుమతి అందజేస్తున్న ఏఎన్‌యూ రెక్టార్ శివరాంప్రసాద్

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేత

హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ ఫైన్ కెమికల్స్ వారు ఖాజీపాలెం డిగ్రీ కళాశాల, డీఎస్ రాజు జూనియర్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 120 మంది విద్యార్థులకు సుమారు రూ.5 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఏఎన్‌యూ రెక్టార్ రామినేని శివరాంప్రసాద్ విద్యార్థులకు నగదు అందజేశారు.

బలవర్ధక బియ్యం కలిపి వండండి

చినగంజాం, న్యూస్‌టుడే: చినగంజాం, రాజుబంగారుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలు, కేజీబీ విద్యాలయాల్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఇ.లక్ష్మీరెడ్డి గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం నిర్వహణను పరిశీలించారు. తొలుత కేజీబీవీలో వంటశాలను చూశారు. బలవర్ధకమైన బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) ఎందుకు వండటం లేదని ఎస్‌వో సుమాంజలిని కమిషన్ సభ్యుడు ప్రశ్నించారు. ఇక నుంచి కలిపి వండాలని సూచించారు. చినగంజాం జడ్పీ ఉన్నత పాఠశాల భోజనాన్ని, స్టాక్ పాయింటును పరిశీలించారు. రాజుబంగారుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. దస్త్రాలు చూడగా 60 కోడిగుడ్లు ఎక్కువగా ఉండటాన్ని తప్పు పట్టారు. దస్త్రాల నిర్వహణ సరిగా లేనందున హెచ్ఎం పోతురాజు, ఇన్‌ఛార్జి మల్లికలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఫోన్ ద్వారా చీరాల డిప్యూటీ డీఈవో గంగాధర్‌ని ఆదేశించారు. ఏజెన్సీలకు పలు సూచనలు ఇచ్చారు. ఎంఈవో అజయ్‌బాబు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీనికి ముందు మండల పరిషత్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వసుంధర, బాషా తదితరులు పాల్గొన్నారు.

రాజుబంగారుపాలెం జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్న లక్ష్మీరెడ్డి

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

FOR SALE

బాపట్ల జిల్లా కర్లపాలెంలో రన్నింగ్‌లో వున్న ఐస్‌ప్లాంట్ సామాన్లు / KC3 కంప్రెషర్ / 60HP మోటార్ మొత్తంగా గాని, విడిగా గాని అమ్మబడును. సంప్ర|| 94408 37832.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు. గుంటూరు:- మాధవి గ్రాండ్ లాడ్జి, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 1, 15 తేదీల్లో మందులు.

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

PULLAMSETTY (alias Mstr Adhitya Pullamsetty, S/o P.B.S.SaiKumar, Aged 19 Years, Residing at Parchur, Bapatla Dt., Andhra Pradesh, do hereby declare that both names belong to me and I am one and thsame person. Hence forth, I shall be known only as Pullamsetty Surya for all future purposes. (Vide Affidavit Dated 30-1-2026, Notary: Oggisetty Govinda Rajulu, Parchur.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ||గ||లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం|| 9848531544. bit.ly/4rMldEv

JOBS

LADY Staff Wanted. B.Tech / Degree Study Abroad Consultancy, Sal. upto 15k, Good Communication skills. Exp / Freshers ✆ 9381985468.

TECHNICAL Skills Nerchukoni Job lo set avvali anukone vallaku sada avakasam. Training period 1 month. if you are ready to join Job after Course. No Interview. More detailes Contact: 8712625322 in between 8 am to 9 am. Limited Seats only.

TATA కంపెనీలో లైఫ్ & హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు టీము లీడర్లు కావలెను. మీ శ్రమకు తగిన ఆదాయం + ఫారిన్ ట్రిప్స్ కలవు. ✆ 99089 85109.

WANTED
HDFC BANK | AXIS BANK
కొరకు
గుంటూరు నందు పనిచేయుటకు
కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను.
DRA సర్టిఫికేట్ కలిగినవారికి తొలి ప్రాధాన్యత. వెంటనే సంప్రదించండి.
లలితా ఫైనాన్స్ లింక్స్
కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, విజయవాడ.
✆9885570278

కావలెను. **గుంటూరుటౌన్‌లో** మ్యారేజ్ బ్యూరోలో &రియల్‌ఎస్టేట్ ఆఫీసులో ఫిమేల్ టెలికాలర్స్ టైపింగ్ వచ్చినవారు కావలెను. జీతం: 12Kto15000. సెల్ 9393763666, 9052233399.

గుంటూరు పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేయుటకు 10th / Inter చదివిన ఫుల్ టైం లేడీ వార్డెన్ కావలెను. ✆ 93944 47117, 92477 45046.

అకౌంటెంట్ (M/F) కావలెను. తెనాలిలోని ప్రముఖ జ్యూయలరీ షాపు కొరకు Tallyలో అనుభవం ఉన్నవారు మాత్రమే సంప్ర|| ✆ 98665 57722.

గుంటూరులోని రియల్‌బూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలీకాలర్స్ (10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు:22 సం||రాలు నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర| 92487 33371.

ప్రముఖ కలెక్షన్ ఏజెన్సీలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ మరియు టెలికాలర్స్ అనుభవంగలవారు కావలెను. జీతం:15k to 20k, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. DRA సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత కలదు. జీతం:20k సంప్రదించగలరు ఫోన్ నెంబర్స్: 89190 80894, 83091 32382.

ప్రముఖ కంపెనీకి తెనాలి, బాపట్ల, చీరాల, ప్రత్తిపాడు, తాడికొండ, మంగళగిరి, సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేట, గురజాల మార్కెటింగ్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్ కావలెను. మంచి జీతం, ఇన్సెంటీవ్‌లు మరియు ప్రయాణ భత్యాలు. వివరాలకు సంప్రదించగలరు. 79970 18666.

ప్రముఖ సోలార్ కంపెనీ ఆఫీసు నందు పని చేయుటకు టెలికాలర్, కంప్యూటర్ ఆపరేటర్ (లేడీస్) కావలెను. సంప్ర|| 79970 18666.

అద్దంకి దగ్గర కుంకిపాడు కృషిడైరీ నుండి పాలు, పెరుగు 4వీలర్ ఆటోలో ట్రాన్స్‌పోర్ట్ చేయుటకు 35-45 సం|| వయస్సు, అనుభవం కల్గి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ కావలెను. వసతి & మంచి జీతము కలదు. ✆63059 49353.

R అగ్రహారం & శ్రీనగర్ కాలనీ నందు రిటైల్ షాప్‌లో పనిచేయుటకు పార్ట్ టైం సేల్స్ పర్సన్స్ కావలెను. టైం: 4 Pm - 10:30 Pm. ✆ 77990 65046.

SECURITY GUARDS

సెక్యూరిటీ గార్డ్స్‌కావలెను. లక్ష్మీపురం మెయిన్‌రోడ్‌లో పనిచేయుటకు, 12 గం||లు డ్యూటీ, జీతం: 13000/-, వివరాలు: 7288004466

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

ఎనిమిది నెలల జైలు

చీరాల అర్బన్: రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని బుర్లవారిపాలెం పంచాయతీ సాయి కాలనీలో నివసించే కుంచాల అంకుల్ ఇంట్లో 2018 మే 6న చోరీ జరిగింది. ఈ కేసులో పట్టణంలోని ఆది నారాయణపురానికి చెందిన సాతుపాటి బాలరాజుపై నేరం రుజువైంది. దీంతో ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి, అతనికి ఎనిమిది నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

దాడిపై ఫిర్యాదు

చీరాల అర్బన్: మాట్లాడేందుకు వచ్చి దాడిచేశారని బాధితులు ఔట్‌పోస్టు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... జాండ్రపేట సీతానగర్‌కి చెందిన పాలపర్తి నాగమల్లేశ్వరిని నెల్లూరుకు చెందిన మొగిలి గోపితో వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల భార్యాభర్తల మధ్య వివాదం రావడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. దీనిపై గోపి తన బంధువులను తీసుకొచ్చి మాట్లాడుతుండగానే అక్కడ నుంచి వెళ్లి అత్త మంగమ్మ, బావమరిది శ్రీకాంత్‌లపై దాడిచేశారు. గాయాలైన వీరు చికిత్స కోసం ఏరియా వైద్యశాలలో చేరారు.

91.9FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

కన్నుల్లో అభినయం.. అడుగుల్లో నర్తనం

200 పైగా ప్రదర్శనలిచ్చిన సింధుశ్రీ ● ఇండియా, లిమ్కా బుక్కుల్లో స్థానం

పర్చూరు, న్యూస్‌టుడే: నేత్రాలతో అభినయం పలికిస్తూ.. నృత్య భంగిమలతో మంత్రముగ్ధులను చేస్తూ... కూచిపూడి నాట్య ప్రదర్శనలతో ఆ చిన్నారి అలరిస్తోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏకంగా 200లకుపైగా ప్రదర్శనలిచ్చి సత్తా చాటింది. పర్చూరుకు చెందిన కృష్ణంశెట్టి జగదీష్ వీరవేణి దంపతుల కుమార్తె సింధుశ్రీ. ఏడేళ్ల వయసు నుంచే కూచిపూడి నృత్యం నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. తండ్రి జగదీష్ ప్రోత్సాహంతో తొలుత ప్రారంభంలో ప్రతి ఆదివారం ఆన్‌లైన్ ద్వారా శిక్షణ పొందింది. దేవాలయాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ చిన్నారి ప్రదర్శనలు చూసిన కొందరు గ్రామస్థులు తమ పిల్లలకు నృత్యం నేర్పించాలని గ్రూపుగా ఏర్పడ్డారు. ప్రస్తుతం సింధుశ్రీతో పాటు వీరు ప్రతి ఆదివారం పర్చూరు బాలికల ఉన్నత పాఠశాలలో కూచిపూడి నృత్యంపై గురువు ద్వారా శిక్షణ పొందుతున్నారు. ఈ చిన్నారి పలు ప్రాంతాల్లో జరిగిన నృత్య పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ చూపింది. నడుముకు రింగుతో సుమారు మూడు గంటలపాటు నృత్యం చేయడం ఈ చిన్నారి ప్రత్యేకత.

రికార్డులు ఇలా.. సింధుశ్రీ చేసిన కూచిపూడి నృత్యానికి పలు అవార్డులు దక్కాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, బ్రిటీష్ వరల్డ్ రికార్డు, ఏషియన్ వరల్డ్ రికార్డుల్లో ఈ చిన్నారి తన పేరు లిఖించుకుంది. అంతేకాకుండా సుమారు 50పైగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందుకుంది. చిన్నారి నాట్యప్రదర్శనలో మరింతగా రాణించాలని ప్రోత్సాహం కింద శారదా పాఠశాల ఉచిత విద్యనందిస్తోంది. నృత్యంతో పాటు చదువులోనూ ఈ చిన్నారి రాణిస్తోంది.

సాధించిన బహుమతులు, రికార్డులతో చిన్నారి

న్యాయవాదుల ఎన్నికల కోలాహలం

చీరాలలో ప్రచారం చేస్తున్న ఓ అభ్యర్థి

చీరాల, న్యూస్‌టుడే: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి 143 మంది పోటీపడుతున్నారు. ఎన్నిక ఈ నెల 13న జరగనుండగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్లలో సభ్యులుగా ఉన్న 44 వేల మంది న్యాయవాదులు ఇందులో ఓటర్లు. గతంలో నామమాత్రపు హడావుడితో జరగ్గా ఈసారి ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో సాధారణ ఎన్నికలకు తీసిపోని విధంగా గెలుపు కోసం అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

ప్రతి బార్ అసోసియేషన్‌లో పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేరు ఉంటుంది. దానిలో ఒకటి, రెండు, మూడు అని ప్రాధాన్యం ఇస్తూ ఐదు వరకు రాయాలి. వీటిని మాత్రమే లెక్కింపులోకి తీసుకుంటారు. ఎన్నికైన సభ్యులు ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేస్తోంది. వీరి పదవీ కాలం ఐదేళ్లు. వీరి అభిప్రాయాలను కోర్టులు గౌరవిస్తాయి. న్యాయవాదులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అధికారం ఉంటుంది. న్యాయవాదులు ప్రమాదవశాత్తు మరణించిన, వృత్తి విరమణ చేసిన సంక్షేమ నిధి నుంచి వారికి అందాల్సిన నిధులు వచ్చేలా చూస్తుంది. అంతప్రాధాన్యం ఉండటంతో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా కలిసి తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. తమను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడతామని హామీలిస్తున్నారు. కొన్ని చోట్ల వ్యక్తిగత ప్రయోజనాలు కల్పిస్తున్నారని న్యాయవాదుల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని చీరాల, పర్చూరు, బాపట్ల, రేపల్లెలోని కోర్టుల వద్ద అభ్యర్థుల ప్రచారంతో ఎన్నికల సందడి నెలకొంది. చీరాలలో మొత్తం 222 ఓట్లు ఉండగా పోలింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అనంతరం బ్యాలెట్ బాక్సులను హైకోర్టుకు తరలిస్తారు. న్యాయవాదులు ఈ ఎన్నికల గురించే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎవరు గెలుస్తారనే దానిపై వారిలో ఉత్కంఠ నెలకొంది.

వంద కిలోల గంజాయి పట్టివేత

సీలేరు: గూడెంకొత్తవీధి మండలం సీలేరులో వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశామని ఎస్సై యాసిన్ తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 147, చికెన్ విత్‌స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 130, 139, 150 చికెన్ విత్ స్కిన్ - 248 చికెన్ స్కిన్‌లెస్ - 258.

ఇంజినీరింగ్ కళాశాలలో కేబుల్ వైర్ల చోరీపై కేసు

చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ కేబుల్ వైర్లు చోరీ చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కళాశాలలో ఈనెల 9న రాత్రి 7 గంటల సమయంలో కంప్యూటర్లు స్తంభించడంతో.. ఎన్‌సీసీ కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న ఈశ్వర్‌చంద్, సిబ్బంది కళాశాల వెనకకు వెళ్లి చూడగా.. గుర్తుతెలియని వ్యక్తి వైర్లు కట్ చేస్తూ కనిపించాడు. వీరిని గమనించిన అతడు కట్ చేసిన వైర్లతో చీకట్లో పారిపోయాడు. దీని విలువ రూ.10 వేలు వరకు ఉంటుందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

వ్యాధులపై అవగాహన ఉండాలి

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె విజ్ఞాన్ వృత్తి విద్య కళాశాలలో గురువారం వైద్యాధికారులు కుష్ఠు, క్షయ, మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాధుల లక్షణాల గురించి వివరించారు. లక్షణాలున్నవారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణైతే మందులు అందజేస్తారని తెలిపారు. కుష్ఠు, క్షయ, మలేరియా రేపల్లె సబ్ యూనిట్ అధికారులు సారంగపాణి, సుధాకర్, వెంకటేశ్వరరావు, సూపర్‌వైజర్లు చక్రధరరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

నేడు ఉపాధ్యాయులకు శిక్షణ

అమృతలూరు, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శుక్రవారం విద్యాంజలి ఆన్‌లైన్ నమోదుపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఎంఈవోలు వనజాక్షి, రమేష్‌బాబు తెలిపారు. అమృతలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగే శిక్షణకు హాజరు కావాలని వారు కోరారు.

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

బాపట్ల, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో గ్లోరియా హెచ్చరించారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతంలో ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు అదే ఇంటిలో ఉన్నారనే దానిపై జరుగుతున్న సర్వేను నూరు శాతం పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ కమిషనరు రఘునాథరెడ్డి, తహసీల్దారు సలీమా పాల్గొన్నారు.

అల్యూమినియం పాత్రలు వితరణ

బాపట్ల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని అడవిపల్లెపాలెం మత్స్యకార మహిళలకు చేపలు అమ్ముకునేందుకు ఎస్టూనీడ్ ఫౌండేషన్ అధిపతి టి.సురేష్‌బాబు ఆర్థిక సహకారంతో 28 మందికి అల్యూమినియం పాత్రలు గురువారం అందించారు. ఫౌండేషన్ స్థానిక ప్రతినిధి నానిబాబు మాట్లాడుతూ పేద మహిళలకు సాయం చేయటం సంతోషకరమన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? రేపల్లె మండలం పేటేరు నుంచి కారుమూరు వెళ్లే మార్గంలో పలుచోట్ల వీధి దీపాలు వెలగడంలేదు. **-కోటేశ్వరరావు, స్థానికుడు.** ✔ వెంటనే వెలగని దీపాలు గుర్తించి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. **-బొర్రా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి.** ? రేపల్లె జేఎల్‌బీ రోడ్డు పక్కన వ్యర్థాలు తొలగించక పరిసరాల్లో దుర్వాసన వస్తోంది. **-రమ్య, స్థానికురాలు.** ✔ సమస్యను తక్షణం పరిష్కరించి నిత్యం వ్యర్థాలు తొలగించాలని కార్మికులకు సూచిస్తాం. **-లక్ష్మీనారాయణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రేపల్లె -న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్**

? చెరుకుపల్లి నుంచి గోవాడ శైవక్షేత్రం వెళ్లే ఆర్అండ్‌బీ రహదారి పక్కన చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. గోవాడ తిరునాళ్లకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి. **-గొల్లపూడి మురళి, చెరుకుపల్లి** ✔ సిబ్బందిని పంపి వెంటనే చెత్త తొలగించి సమస్య పరిష్కరిస్తాం. **-కేజేఏ శ్రీనివాసన్, డిప్యూటీ ఎంపీడీవో, చెరుకుపల్లి -న్యూస్‌టుడే, చెరుకుపల్లి**

రైలుపేట వాసులకు తాగునీటి కష్టాలు ఉండవిక

రైలుపేట(బాపట్ల), న్యూస్‌టుడే

ఉప్పరపాలెంలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు

పట్టణంలోని రైలుపేట ప్రాంతంలో ఎనిమిది వార్డుల్లో 30 వేల మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. శివారు కాలనీలైన ఉప్పరపాలెం, రెడ్లపాలెం, శారదాపురి కాలనీ, వెన్నెల కంటి నగర్, శాంతినగర్, భావరాజు దిబ్బ, రామకృష్ణాపురం ఎస్టీ కాలనీలకు కుళాయిల ద్వారా నీరు సక్రమంగా అందడం లేదు. గృహావసరాలకు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొత్తగా బేతనీకాలనీ లేఅవుట్, మూలపాలెం లేఅవుట్ కాలనీల్లో వెయ్యికిపైగా గృహాలు నిర్మించారు. వీరికి అసలు నీటి సౌకర్యమే లేదు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా చేస్తున్నారు. వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. రైలుపేటలో తాగునీటి సరఫరా మెరుగుపరచాలన్న లక్ష్యంతో 2016లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో ఉప్పరపాలెంలో రూ. రెండున్నర కోట్లతో ఓవర్‌హెడ్ (ఓహెచ్ఎస్ఆర్) ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టి 90 శాతం పూర్తి చేశారు. గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పది శాతం పనులు పూర్తి చేశారు కానీ ఓవర్‌హెడ్ ట్యాంకును ప్రధాన పైప్ లైన్‌తో కలపలేదు. రూ. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. జల్‌జీవన్ మిషన్ ద్వారా రూ.1.72 కోట్లు ఖర్చు చేసి ఉప్పరపాలెం నుంచి మూలపాలెం లేఅవుట్‌కు పైప్‌లైన్లు వేశారు. ఆరేళ్లుగా ఓవర్‌హెడ్ ట్యాంకుకు రక్షిత నీటి పథకం నుంచి నీటిని పంపింగ్ చేసి నింపే అవకాశం లేకుండా పోయింది.

కూటమి ప్రభుత్వం చొరవతో..

కూటమి ప్రభుత్వం స్పందించి పైప్‌లైన్ల పనులకు రూ. 75 లక్షలు మంజూరు చేసింది. టెండర్ పిలిచి గుత్తేదారుడిని ఎంపిక చేశారు. పురపాలక కార్యాలయం నుంచి ప్రధాన పైప్‌లైన్ నుంచి ఉప్పరపాలెం ఓవర్‌హెడ్ ట్యాంకు కొత్త పైప్‌లైన్ వేయనున్నారు. ఓహెచ్ఎస్ఆర్ నుంచి ఎనిమిది వార్డులకు ప్రత్యేకంగా వీధి పైప్‌లైన్లను కలుపుతూ మరో పైప్‌లైన్ వేయటానికి ప్రణాళిక రూపొందించారు. పనులు మొదలై పూర్తయితే రక్షిత నీటి పథకం ప్రధాన పంపింగ్ లైన్ నుంచి ఉప్పరపాలెం ఓహెచ్ఎస్ఆర్‌కు నీటిని పంపి నింపనున్నారు. అక్కడి నుంచి ఎనిమిది వార్డులతో పాటు, రెండు పేదల కాలనీలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తారు. దశాబ్దాల తరబడి ఉన్న తాగునీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పురపాలక డీఈ కృష్ణారెడ్డి మాట్లాడుతూ త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గడువులోగా గుత్తేదారుడితో చేయిస్తామన్నారు.

కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి

రేపల్లెలో ప్రదర్శన నిర్వహిస్తున్న నాయకులు, కార్మికులు

రేపల్లె అర్బన్, రేపల్లె, వేమూరు, కొల్లూరు, బాపట్ల, భట్టిప్రోలు, న్యూస్‌టుడే: కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని గురువారం రేపల్లె, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి సీహెచ్ మణిలాల్ రేపల్లెలో మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె చేపట్టామన్నారు. లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు, యూనియన్ల రిజిస్ట్రేషన్, 8 గంటల పని హక్కు కోల్పోతారన్నారు. ఎప్పటికీ ఒప్పంద కార్మికులుగా మిగులుతారని, ఉద్యోగ భద్రత ఉండదని తెలిపారు. దేశంలో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, నల్ల చట్టాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ మోసం చేశారని విమర్శించారు. ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు బాపట్ల కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. భట్టిప్రోలులో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు అందరూ కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.

బాపట్ల: ఏపీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో..

శక్తి యాప్‌తో మహిళలకు రక్ష

చీరాల అర్బన్: ఆపదలో ఉన్న మహిళలకు శక్తి యాప్ ఎంతగానో రక్షణగా నిలుస్తోందని చీరాల డివిజన్ శక్తి బృందం ఇన్‌ఛార్జి ఎస్సై హరిబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ఏపీ టీడ్కో బ్ల్యూఆర్ పాఠశాలలో గురువారం శక్తి యాప్, మంచి చెడు స్పర్శలు, ఈవ్‌టీజింగ్, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు.

ఆరోగ్యంపై అవగాహన సదస్సు

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: ఆధునిక జీవన శైలితో పాటు పెరుగుతున్న ఒత్తిడి వల్ల అనేక రోగాలు వస్తున్నాయని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు. కళాశాలలో గురువారం హెర్బల్ లైఫ్ ఇండియా ఆధ్వర్యంలో హెల్త్ అండ్ వెల్‌నెస్ క్యాంపు నిర్వహించారు. అనంతరం హెర్బల్ లైఫ్ ఇండియా న్యూట్రిషనిస్టు డాక్టర్ నందిత మాట్లాడుతూ మనిషి ఆరోగ్యకర ఆహారం తీసుకోవటంతో పాటు వ్యాయామం, యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేయాలన్నారు. కళాశాల డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ డి.నిరంజన్‌బాబు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రం.. నిరుపయోగం

పిట్టలవానిపాలెం మండలం గోకరాజు నల్లిబోయినవారి పాలెం గ్రామంలో నిర్మించిన ఆయుష్ ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మించిన ఈ భవనం వద్దకు వెళ్లడానికి దారి కూడా వేయలేదు. మెట్లు నిర్మించలేదు. విద్యుత్తు పనులు, నీటి కనెక్షన్ పూర్తి చేయకుండానే వదిలేశారు. ఈ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, జి.ఎన్.పాలెం (పిట్టలవానిపాలెం)**

రోడ్డు జలమయం.. నడక నరక ప్రాయం

పెదపల్లి శివారు గుబ్బవారిపాలెం అంతర్గత రహదారుల్లో నీరు నిలవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి ప్రధాన రహదారికి వచ్చిపోయే అనుసంధాన రహదారుల్లో, ముఖ్యంగా మలుపుల్లో నెలల తరబడి నీరు నిలుస్తోంది. పబ్లిక్ కుళాయిలకు ట్యాప్‌లు ఏర్పాటు చేయక పోవడం, గృహాల్లో వాడిన నీటిని రోడ్డుపైకి వదలడం వల్ల ఏడాది పొడవునా రోడ్లు జలమయమవుతున్నాయి. రహదారుల పక్కన తాత్కాలికంగా కచ్చా కాలువలతో పాటు కుళాయిలకు ట్యాపులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, నగరం**

కళ్లెదుటే ఆపద.. యంత్రాంగం ఆపదా?

శిథిలావస్థకు చేరిన అరమండ్ల ఛానల్ వంతెన

చందోలు (పిట్టలవానిపాలెం), కర్లపాలెం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో పలు గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితిలో వాటి మీదుగా వాహనదారులు ఆందోళనతో ప్రయాణిస్తున్నారు. పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లో వంతెనల స్థితి దుర్భరంగా మారింది.

✦ బాపట్ల- చందోలు ప్రధాన రహదారిలో తెనాలి డ్రైనేజీపై 40 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన రెయిలింగ్ రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. వంతెన కింద భాగంలో మొక్కలు పెరగటంతో వంతెన బీటలు వారింది. ఈ రహదారిపై ప్రతి రోజు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెన వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

✦ పిట్టలవానిపాలెం మండలం కోడూరు నుంచి అమృతలూరు మండలం ఇంటూరు వెళ్లే ప్రధాన రహదారిలో అరమండ్ల ఛానల్‌పై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. రెండు గ్రామాల రైతులు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇది ఏమాత్రం కూలినా రైతులకు ఇబ్బందులు తప్పవు.

✦ కర్లపాలెం మండలంలోని నర్సాయిపాలెం- తుమ్మలపల్లి మధ్యలో పొన్నూరు కాలువ వంతెన నేడు అదే పరిస్థితి. రెండు వైపులా రక్షణ దిమ్మెలు విరిగిపడి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా ముప్పు తప్పదు. సముద్ర తీరానికి వెళ్లే దారి కావడంతో నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. సమస్య తీవ్రత దృష్ట్యా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆయా శాఖల అధికారులు మాట్లాడుతూ శిథిలమైన వంతెనలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇలా ఉంటే రోగాలు రావా?

రేపల్లె 13వ వార్డు శివారు పంట మురుగు కాలువలో గుర్రపుడెక్క, వ్యర్థాలు పేరుకుని పారుదలకు అవరోధంగా మారింది. గతేడాది సంభవించిన తుపానుల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా గుర్రపుడెక్క తొలగించేలా మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్యలు చేపట్టారు. అయినా సంబంధిత అధికారుల సరైన పర్యవేక్షణ కొరవడి నేడు పరిస్థితి దుర్భరంగా మారింది. వంతెన సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుని దోమల ఉత్పత్తికి నిలయంగా మారింది. అధికారులు గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించేలా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్**

సంపద తగలబెడుతున్నారు

వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలని అధికారులు రూ. లక్షలు వెచ్చించి గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించారు. కానీ అవి నోటి మాటలుగానే మిగిలాయి. మండల పరిధిలోని నరసాయపాలెంలో వ్యర్థాలను సంపద కేంద్రం వద్దనే తగలబెడుతున్నారు. దీంతో కాలుష్యం పెరగడంతో పాటు సంపదను కాల్చేస్తున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి దొరబాబు మాట్లాడుతూ చెత్తను తగలబెట్టకుండా సేంద్రియ ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

- న్యూస్‌టుడే, నరసాయపాలెం (బాపట్ల టౌన్)

విద్యుత్తు స్తంభాలకు మరమ్మతులు

ఈనాడు కథనాలకు స్పందన

నరసాయపాలెం (బాపట్ల టౌన్), న్యూస్‌టుడే: మండల పరిధిలోని నరసాయపాలెం తాగునీటి చెరువు సమీపంలో చెరుకూరు రోడ్డులో విద్యుత్తు స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. సమస్యపై ఈనాడులో 12న 'విద్యుత్తు స్తంభం.. కూలేందుకు సిద్ధం' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆ శాఖ అధికారులు గురువారం సిబ్బందిని పంపి స్తంభానికి మరమ్మతులు చేయించారు.

బాపట్ల టౌన్: వెదుళ్లపల్లి నుంచి మరుప్రోలువారిపాలెం వెళ్లే రోడ్డులో విద్యుత్తు స్తంభం ఒరిగిపోయి పడేందుకు సిద్ధమైంది. సమస్యపై ఈనాడులో కూలేవరకు పట్టించుకోరా అనే శీర్షికతో ఈనెల 5న కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యుత్తు శాఖ అధికారులు గురువారం జేసీబీ సాయంతో స్తంభాన్ని నిలబెట్టారు.

వాలంటీర్ల శ్రమదానం

పరిసరాలు శుభ్రం చేస్తున్న వాలంటీర్లు

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: బాపట్లలోని ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల వాలంటీర్ల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్‌లో భాగంగా కొత్తపాలెం, చెరుకూరు గ్రామాల్లో గురువారం 2వ రోజు శ్రమదానం నిర్వహించారు. సచివాలయం, పాఠశాల, రైతు సేవా కేంద్రం, ఆసుపత్రి పలుచోట్ల వ్యర్థాలు తొలగించారు. ఎన్ఎస్ఎస్ అధికారి ఎన్. అశోక్‌కుమార్, ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

విద్యుత్తు సౌకర్యం కల్పించండి

నగరం, న్యూస్‌టుడే: మండలంలోని ఆక్స్‌ఫర్డ్ ఉన్నత పాఠశాల రహదారిలో విద్యుత్తు సౌకర్యం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈదుపల్లి- తాడివాకవారిపాలెం గ్రామాలకు శివారులో కొత్తగా కొందరు పక్కా భవనాలు నిర్మించుకుని కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వీరు దూర ప్రాంతాల నుంచి సర్వీసులు ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్తు స్తంభాలు ఉన్నా గృహ అవసరాలకు ఉపయోగపడే విద్యుత్తు తీగ లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిలో విద్యుత్తు సౌకర్యం లేక పోవడంతో గృహాలు నిర్మించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. విద్యుత్తు శాఖాధికారులు స్పందించి కొత్త కాలనీలో విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

శిక్షణతో మెలకువలు నేర్చుకోవాలి

మాట్లాడుతున్న ఎంపీడీవో వివేకానంద

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: శిక్షణ తరగతుల్లో పంచాయతీ కార్యదర్శులు మెలకువలు నేర్చుకుని గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని శావల్యాపురం ఎంపీడీవో కె.వివేకానంద అన్నారు. పట్టణంలోని జిల్లా ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల గ్రేడ్ 4, గ్రేడ్ 5 కార్యదర్శులకు గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యదర్శులు క్రమశిక్షణ, పనిలో నిబద్ధత కనబరచాలన్నారు. రోడ్ డెవలప్‌మెంట్, వీధి దీపాలు, విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ లేఅవుట్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్స్ అప్రూవల్స్ కలెక్షన్ ఆఫ్ ఛార్జెస్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.

విద్యార్థులకు క్రీడా స్ఫూర్తి అవసరం

కొల్లూరు, న్యూస్‌టుడే : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా స్ఫూర్తి అవసరమని శ్రీరామ రూరల్ సైనిక స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా స్థాయి షూటింగ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు తాడికొండ బీఎస్ఎస్‌బీ జూనియర్ కళాశాలలో ఇటీవల నిర్వహించారు. శ్రీరామా రూరల్ సైనిక స్కూల్ విద్యార్థులు యోగేంద్ర, అభినవ్, ధీరజ్, పూర్ణ శ్రీనివాస్ జిల్లా జట్టులో స్థానం సాధించారు. వారిని,వ్యాయామోపాధ్యాయుడు వి. గోపిని స్కూల్ అధినేత తులసి విష్ణుప్రసాద్ అభినందించారు.

డాక్టరు కృష్ణమూర్తి సేవలు చిరస్మరణీయం

బాపట్ల, న్యూస్‌టుడే: విద్య, వైద్య రంగాల్లో బాపట్లకు విశేష సేవలందించిన డాక్టర్ కృష్ణమూర్తి సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. గురువారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాలులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యుడు డబ్ల్యూజీకే మూర్తి, ఫోరం కార్యదర్శి డాక్టర్ పి.సి.సాయిబాబు, చిత్రకారుడు జీవి, విద్యార్థులు పాల్గొన్నారు.

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌తో జాగ్రత్త

సైబర్ నేరాల అవగాహనలో పాల్గొన్న విద్యార్థులు

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజీలతో జాగ్రత్తగా ఉండాలని జిల్లా సైబర్ క్రైమ్ సీఐ వి.సూర్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఫుడ్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులకు గురువారం సైబర్ నేరాలపై ఆయన అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండి తమ చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడుకోవాలన్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని పార్ట్ టైం జాబ్ అంటూ మోసాలు ఎక్కువగా చేస్తున్నారన్నారు. వెబ్ లింకులు, అనధికార యాప్‌లతో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు.

గోవాడ శైవక్షేత్రంలో ఉత్సవాలకు ఏర్పాట్లు

స్వామివారి మూలవిరాట్

గోవాడ, (అమృతలూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన గోవాడ శైవక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే అయిదు రోజుల ఉత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. భక్తుల కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, సులభ దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

పురాతన ఆలయం: ఈ శైవక్షేత్రం 11వ శతాబ్ది నాటి పురాతన ఆలయం. నాడు సోమేశ్వరస్వామి పేరుతో పూజలందుకున్నారు. ప్రసిద్ధ కవి శ్రీనాథుడు సోమేశుర్వుని పూజిస్తూ 'శృంగార నైషధం' రచించారని ప్రతీతి. బౌద్ధులు, జైనులు, శైవుల మధ్య జరిగిన అంతర ఘర్షణలకు ఆలయం శిథిలమైంది. తర్వాత 1904లో దాతల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. అనంతరం 1930లో నల్లరాతితో ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. స్వామివారికి కుడి వైపున శ్రీ వీరభద్రస్వామి, ఎడమ వైపున పార్వతీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు. నాటి నుంచి స్వామితో పాటు ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి, వీరభద్రుడు, పార్వతీదేవి పూజలందుకుంటున్నారు.

పెద్దసంఖ్యలో భక్తులు: స్వామివారి ఉత్సవాలకు సమీప జిల్లాలు, మండలాల నుంచి దాదాపు 2లక్షల మంది భక్తులు తరలివస్తారు. వీరు స్వామిని దర్శించుకుని, పొంగళ్లు చేసి మొక్కులు తీర్చుకుంటారు. పండగ ముందు రోజున రైతులు తమ పశుసంపదను ఆలయం వద్దకు తరలించి శైవక్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీ. వారు వెన్నను స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం అంతరాలయాల్లోని విఘ్నేశ్వరుడు, సాయిబాబు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, సరస్వతీదేవి, మేధా దక్షిణామూర్తి, మృత్యుంజయుడులను దర్శించుకుంటారు. చెరుకు గడలు కొనుగోలు చేసి ఆనందంగా ఇంటికి పయనమవుతారు. ఇక్కడ స్వామిని దర్శించుకుని తమ బాధలు చెప్పుకుంటే వాటిని స్వామి తీర్చుతారని భక్తుల నమ్మకం.

PUBLIC NOTICE

Under the instructions from my client Sri **LAKKIMSETTY VENKATA RAMANA BABU** S/o **NARASIMHARAO**, residing at D.No.4-84, Returu Village, Kakumanu Mandal, Guntur Dist., I am issuing this Notice, that my client lost Link Document No.**7185/2006** on 06-02-2026 at Old Bus Station Bapatla. If any person found the Link Document No. **7185/2006** at any stage. Please inform to above person or to me directly contact No. **9398418990, 9492685389** and also request to inform to Bapatla Town Police Station.

M.Sambasivarao, Advocate
Cell No. 9492685389

CHANGE OF NAME

I, **PADMAJA SAJJA** (old name) W/o **Srinivasa Rao Sajja** resident of D. No.109 Penumudi Village, Repalle Mandal 522265 Bapatla Dist. I have changed my name as **PADMAVATHI SAJJA** (New Name) W/o **Srinivasa Rao Sajja**, Here after my name is known as **Padmavathi Sajja** (New Name) W/o **Srinivasa Rao Sajja.**

శంకు స్థాపన చేశారు.. తవ్వి వదిలేశారు

రోడ్డు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తూములు

రేపల్లె ఆర్అండ్‌బీ రహదారి నుంచి సిరిపూడి బ్రాహ్మణ కాలనీ వరకు సుమారు కిలోమీటరు పొడవున పక్కా రోడ్డు నిర్మించేందుకు 2017లో శంకుస్థాపన చేశారు. పంట కాలువలో తూములు ఏర్పాటు చేసేందుకు వాటిని సిద్ధం చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో రోడ్డు పనులు మరుగున పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు స్పందించి రోడ్డు నిర్మించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, నగరం

అంచుల్లో ఇసుక చేరి.. ప్రమాదకరంగా మారి



కొల్లూరు మండలం అరవింద వారధిపై అంచులో చేరిన ఇసుక

వేమూరు, కొల్లూరు, న్యూస్‌టుడే: కొల్లూరు మండలం పెసర్లంకకు చెందిన చిరు వ్యాపారి ఏడాది క్రితం రహదారిపై వెళ్తూ ఎదురు వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు అంచులో చేరిన ఇసుకలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం ఇంటి ఆధారాన్ని కోల్పోయింది. ఇలాంటి సంఘటనలు ఈ రహదారిపై తరచూ జరుగుతున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొల్లూరు లాకుల వద్ద నుంచి పెసర్లంక మీదుగా అరవింద వారధి వరకు మూడు కిలోమీటర్ల మేర దూరం ఉంది. అవులవారిపాలెం నుంచి గాజుల్లంక వద్ద కృష్ణానది రేవు వద్దకు రెండు కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తుంటాయి. ఇసుక తరలించే క్రమంలో లోడు చేసిన ఇసుక రోడ్డుపై పడుతోంది. ఇది అంచుల్లో చేరి వాహనాలు జారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

దుమ్ముతో ప్రయాణం అవస్థలమయం

ఇసుక లోడు వాహనాల కారణంగా కొల్లూరు నుంచి చింతల్లంక వరకు, ఆవులవారిపాలెం నుంచి గాజుల్లంక వరకు రోడ్డు అంచుల్లో పెద్ద ఎత్తున దుమ్ముతో కూడిన ఇసుక చేరింది. ముందుగా వెళ్లే వాహనాలు రేపుతున్న దుమ్ము వల్ల దాని వెనక వెళ్లే వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. అంచుల్లో చేరిన దుమ్ము తొలగించకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోయే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. సమస్యపై ఆర్అండ్‌బీ శాఖ డీఈ రాజేశ్ మాట్లాడుతూ ఇసుక లోడుతో వెళ్లే వాహన చోదకులకు అవగాహన సదస్సు నిర్వహించి, రహదారిపై చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరతామని, ప్రజలకు ఇబ్బంది పడకుండా చర్యలు చేపడతామని తెలిపారు.

వెట్టిచాకిరి చట్టరీత్యా నేరం

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, కమిటీ సభ్యులు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: వెట్టిచాకిరి చట్టరీత్యా నేరమని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో వెట్టిచాకిరి నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి సంబంధించిన కరపత్రాలను జిల్లా కమిటీ సభ్యులు రాజా సాల్మన్, భగవాన్ సమక్షంలో ఆయన ఆవిష్కరించారు.

రక్షణ గోడ నిర్మించరూ..

సంగుపాలెం రక్షిత మంచినీటి పథకం చెరువు చుట్టూ ఉన్న ప్రధాన రహదారి కోతకు గురవడంతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. రహదారి నిర్మించినా రిటైనింగ్ వాల్ లేక పోవడంతో రోడ్డు క్రమేపీ కోతకు గురవుతోంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలోనే ఈ సమస్యను గ్రామస్థులు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వాహనాలు, పశుగ్రాసం, ధాన్యంతో వచ్చే ట్రాక్టర్లు వచ్చేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం**

డా॥ జ్యోత్స్న వినుకొండ
M.B.B.S., M.S. (OBG), FMAS
Obstetrician & Gynaecologist
Laparoscopic Surgeon

ప్రతి రోజు :
ఉ ॥ గం॥ 9-00 ల నుండి
మ ॥ గం॥ 2-00 ల వరకు
సా ॥ గం॥ 5-00 ల నుండి
రా ॥ గం॥ 8-00 ల వరకు

గైనకాలజీ హెల్త్ ప్యాకేజి
మరియు గైనకాలజీ కన్సల్టేషన్
కేవలం రూ. 1799/- లు మాత్రమే

HEALTH HOSPITALS

అమ్మతనంలో.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించండి...

గైనిక్ సమస్యలకు అడ్వాన్స్‌డ్ ల్యాపరోస్కోపిక్ సర్జరీలు మన హెల్త్ హాస్పిటల్స్ నందు

- స్త్రీలలో రుతుక్రమ సమస్యలు
- నొప్పిలేని ప్రసవము మరియు అన్ని రకముల ప్రసూతి సమస్యల వైద్య సేవలు
- హై రిస్క్ ప్రెగ్నెన్సీ
- పాలిసిస్టిక్ ఓవరీ చికిత్స
- అండాశయంలో ఏర్పడిన కంతులకు
- గర్భసంచి ఆపరేషన్లు (హిస్ట్రెక్టమి)
- సంతానలేమి సమస్యలు

24/7

హెల్త్ హాస్పిటల్స్, తెనాలి
✆ 08644 - 222229, 226060
Cell : 7036505555

చీరాల

•చీరాల •పర్చూరు

ఉరుసు ఉత్సవాలకు దర్గా ముస్తాబు

మార్టూరు, న్యూస్‌టుడే: హజరత్ కరీముల్లా షా వలి దర్గా 50వ ఉరుసు ఉత్సవానికి ముస్తాబవుతోంది. ఈమేరకు గురువారం కమిటీ సభ్యులు వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని కొణిదెన రోడ్డులోని దర్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పీర్లచావిడి వద్ద నుంచి అర్ధరాత్రి ప్రారంభమయ్యే గంధోత్సవానికి కమిటీ నేతృత్వంలో భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

వెట్టిచాకిరి చట్టరీత్యా నేరం

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: వెట్టిచాకిరీ చట్టరీత్యా నేరమని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి సంబంధించిన కరపత్రాలను జిల్లా కమిటీ సభ్యులు రాజా సాల్మన్, భగవాన్ సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. త్వరలో రెవెన్యూ డివిజనల్ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్డీవో చెప్పారు.

కరపత్రం ఆవిష్కరిస్తున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, కమిటీ సభ్యులు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల: 9154846713 వేటపాలెం: 8008574099
చీరాల గ్రామీణ: 6309994673 పర్చూరు: 9063144743
మార్టూరు: 8008574106 ఇంకొల్లు: 8008574102
చినగంజాం: 8008574103

? చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ, సాయి బాబా దేవాలయాల మధ్య ఇటీవల కాలంలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. - స్థానికులు ✔ దీపాలు వెలిగేలా వెంటనే చర్యలు తీసుకుంటాం. - భారతి, కార్యదర్శి, తోటవారిపాలెం – న్యూస్‌టుడే, చీరాల గ్రామీణం

స్పందన: తొలగించిన చెత్త.. వేటపాలెం: బందావారివీధిలో ఉన్న కాన్వెంట్ ఎదురుగా చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోందని ఆ ప్రాంత వాసులు ఈనెల 9న 'మేమున్నాం...మీకు తోడుగా' దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి సురేంద్ర సిబ్బందిని పంపి అక్కడ బాగుచేయించారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

బాపట్ల, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో గ్లోరియా హెచ్చరించారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు.

అన్నదాతల వెతలు తీరినట్లే

ఈపూరుపాలెం (చీరాల అర్బన్), న్యూస్‌టుడే:

ఆ షట్టర్లు తుప్పుపట్టాయి... నిర్వహణ లేకపోవడంతో కొన్ని విరిగిపోగా మరికొన్ని బిగుసుకుపోయాయి... ఫలితంగా సముద్రం ఆటుపోటుల సమయంలో ఉప్పునీరంతా కాలువలోకి చొచ్చుకురావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి మరమ్మతులకు సంబంధించిన టెండర్లు పూర్తి కావడంతో త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం కనపడుతోంది.. దీంతో ఇన్నాళ్లు అన్నదాతలు పడిన వెతలు తీరినట్లే.

ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌పై అక్కాయిపాలెం, గవినివారిపాలెం ఎత్తిపోతల పథకాలతో పాటు విజయనగర్ కాలనీ వద్ద చిన్న లిఫ్ట్ ఉంది. వీటి పరిధిలో 6050 ఎకరాల ఆయకట్టు ఉండగా దాదాపు 2400 మంది రైతులు ఉన్నారు. స్ట్రయిట్‌కట్‌లో ఉన్న మురుగు నీటిని ఎత్తిపోతల ద్వారా తమ పొలాలకు మళ్లించుకుని అన్నదాతలు పంటలు సాగు చేసుకుంటున్నారు. సముద్రం ఆటుపోటుల సమయంలో ఉప్పునీరంతా కాలువలోకి రావడంతో పథకాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించగా పరిష్కారం నిమిత్తం కాలువపై అవుట్‌ఫాల్ స్లూయిజ్ సుమారు 15 సంవత్సరాల క్రితం నిర్మించారు. పోటు నీరు కాలువలోకి రాకుండా ఏర్పాటు చేసిన షట్టర్లు

ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌పై తుప్పుపట్టి విరిగిన షట్టర్లు

అడ్డుగా ఉంటాయి. ఇదే సమయంలో ఎగువ నుంచి వచ్చే నీరంతా సముద్రంలోకి వెళ్లడానికి ఆటోమేటిక్‌గా ఇవి పైకి లేచే విధంగా ఆనాడు ఏర్పాటు చేశారు. దీంతో ఉప్పునీటి సమస్యకు పరిష్కారం దొరకడంతో రైతులు పంటలు పండించుకుంటున్నారు.

శిథిలావస్థకు చేరడంతో..

ఆనాడు నిర్మించిన షట్టర్లు కాలక్రమంలో శిథిలావస్థకు చేరాయి. వీటిని నిర్వహణను అధికారులు పట్టించుకోలేదు. దీంతో అవి కాస్తా తుప్పుపట్టి బిగుసుకున్నాయి. రెండు షట్టర్లు పూర్తిగా ఊడిపోయాయి. ఫలితంగా పోటు సమయంలో సముద్రపు నీరు స్ట్రయిట్‌కట్‌లోకి రావడంతో ఎత్తిపోతల పథకాల ద్వారా పంటల సాగుకు కర్షకులు వెనుకాడే పరిస్థితి నెలకొంది.

షట్టర్ల మరమ్మతులకు టెండర్లు ఖరారు

రూ.21 లక్షలు మంజూరు: ఆర్.మల్లికార్జునరావు, డీఈ, డ్రెయినేజి శాఖ, చీరాల-2

దెబ్బతిన్న షట్టర్ల మరమ్మతులకు ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు రూ.21 లక్షలతో ప్రతిపాదనలు పంపగా నిధులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన టెండర్ పూర్తవగా త్వరలో గుత్తేదారుతో ఒప్పందం జరగనుంది. ఇది పూర్తయిన వెంటనే పనులు మొదలెడతాం.

గతుకులమయం.. గొల్లపాలెం మార్గం

ఇంకొల్లు-వేటపాలెం మధ్య ఆర్ అండ్‌బీ రహదారి గతుకులమయంగా మారింది. రోడ్డు పూర్తి స్థాయి నిర్మాణం జరిగి దశాబ్ద కాలం గడిచింది. నిర్వహణ సక్రమంగా లేక గుంతలు ఏర్పడ్డాయి. మరమ్మతులు చేపట్టే సమయంలోనూ అవసరమైన నిధులు మంజూరుకాక ఉన్న వాటితోనే తూతూమంత్రంగా పనిచేసి, చేతులు దులుపుకొంటున్నారు. ముఖ్యంగా ఇంకొల్లు-సంతరావూరు మధ్య తొమ్మిది కిలోమీటర్ల దారి మరీ అధ్వానంగా తయారైంది. గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అందులో కంగి పోయి వాహనాలు ఒకవైపు ఒరిగిపోతున్నాయి. గొల్లపాలెం-సంతరావూరు మధ్య ఎమిలేరు ఎత్తిపోతల పథకం దగ్గర వాగుపై 50 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన శిథిలమై ప్రమాదాలు జరుగుతున్నాయి. సంతరావూరు ప్రాథమిక వైద్యశాల సమీపంలోని మలుపు ప్రమాదం గొలుపుతోంది. రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సంతరావూరు, గొల్లపాలెం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ డీఈ నళిని వివరిస్తూ రహదారి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, ఇంకొల్లు

వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

అర్జీ స్వీకరిస్తున్న ఛైర్మన్ విక్టర్

పాపరాజుతోట (చీరాల): విద్యుత్తు వినియోగదారుల సమస్యలు పరిష్కరించి, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయేల్ పేర్కొన్నారు. విద్యుత్తు వినియోగదారుల అదాలత్, అవగాహన సదస్సు గురువారం పాపరాజు తోటలోని బాపనమ్మ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈసందర్భంగా వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఇమ్మానియేల్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకే అదాలత్ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వారు చేసే ఫిర్యాదుల్లో వాస్తవాలు లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనిఖీల సమయంలో అధికారులు ఇష్టానుసారంగా కేసులు రాయకుండా నిబంధనల మేరకు వ్యవహరించాలని సూచించారు. సభ్యులు డి.ఫ్యణ్ నాయక్, కె.శ్యవ్, శ్రీనివాసులు, సునీత, ఎస్ఈ ఆంజనేయులు, ఈఈ జానోమాస్, డీఈ బి.హరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణతో మెలకువలు గ్రహించాలి

బాపట్ల, బాపట్ల వెస్ట్: శిక్షణ తరగతుల్లో పంచాయతీ కార్యదర్శులు మెలకువలు గ్రహించి గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని శావల్యాపురం ఎంపీడీవో కె.వివేకానంద అన్నారు. పట్టణంలోని జిల్లా ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల గ్రేడ్ 4, గ్రేడ్ 5 కార్యదర్శులకు గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యదర్శులు క్రమశిక్షణ, పనిలో నిబద్ధత కనబరచాలన్నారు. రోడ్ డెవలప్‌మెంట్, వీధి దీపాలు, విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ లేఅవుట్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్స్ అప్రూవల్స్ కలెక్షన్ ఆఫ్ ఛార్జెస్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.

క్రీడా స్ఫూర్తి అవసరం

కొల్లూరు,న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలని శ్రీరామ రూరల్ సైనిక స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా స్థాయి షూటింగ్ బాల్ జట్టు ఎంపిక కోసం, తాడికొండ బీసీఎస్‌బీ జూనియర్ కళాశాలలో ఇటీవల ఎంపిక పోటీలు నిర్వహించారు. చిలుమూరుకు చెందిన శ్రీరామా రూరల్ సైనిక స్కూల్ విద్యార్థులు యోగేంద్ర, అభినవ్, ధీరజ్, పూర్ణ శ్రీనివాస్ జిల్లా జట్టులో స్థానం సాధించారు.

'లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి'

చీరాల, చినగంజాం, వేటపాలెం, మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు, న్యూస్‌టుడే: కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌ల రద్దు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం చీరాలలో కార్మిక సంఘాలు ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించాయి. మున్సిపల్ కార్యాలయం నుంచి బయలుదేరిన ప్రదర్శన బస్టాండ్, గడియార స్తంభం కూడలి, ఎంజీసీ మార్కెట్ మీదుగా ముక్కోణం పార్కు వద్ద ముగిసింది. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ఎం.వసంతరావు, ఎన్.బాబూరావు, ఇమ్మానియేల్, బి.శామ్యూల్, మేడా వెంకటరావు పాల్గొన్నారు. ✦ ఏఐఎఫ్‌టీయూ(న్యూ) అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేటపాలెం చిన్నబజారు నుంచి రావూరిరోడ్డు, గడియారస్తంభం కూడలి, రైల్వేస్టేషన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. పింజల భూషణం బాబు, వార్తి కోటసుబ్బారావు, లేళ్ల రమేష్, బట్ట వెంకటేశ్వరరావు, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ✦ చినగంజాంలో సీఐటీయూ మండల కమిటీ, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేశారు. సీటూ మండల నేతలు జి.ప్రతాప్‌కుమార్, జి.రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. రెవెన్యూ కార్యాలయం వద్ద వంటా వార్పు చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ✦ మార్టూరులో సీపీఎం, అంగన్‌వాడీ, బ్యాంక్ ఉద్యోగులు, ఎన్జీవో నేతల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. తొలుత జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం సభలో సీపీఎం నాయకుడు బత్తుల హనుమంతరావు, రైతు సంఘం నేత వీరవల్లి కృష్ణమూర్తి మాట్లాడారు. చంద్రశేఖర్, సూరిబాబు, రాంప్రసాద్, గఫూర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కొన్ని వ్యాపార సంస్థలను మూయించారు. పర్చూరులో ప్రజాసంఘాల నేతృత్వంలో బంద్ నిర్వహించారు. ✦ కార్మిక, వ్యవసాయ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇంకొల్లులో ప్రదర్శన నిర్వహించారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.రామకోటేశ్వరరావు, కోటేశ్వరరావు, గోవిందరెడ్డి, ఏసయ్య, శ్రీనివాసరావు, సుబ్బారావు, మహేష్, అంజయ్య పాల్గొన్నారు.

మార్టూరులో..

చీరాల: కార్మిక సంఘాల ప్రదర్శన

విద్యార్థులకు మేలు చేసే ప్రభుత్వం

లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న విద్యార్థినులు

చీరాల, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వం ఆ బకాయి చెల్లిస్తూ మేలు చేస్తోందని తెదేపా యువనేత అమర్‌నాథ్, మున్సిపల్ ఛైర్మన్ ఎం.సాంబశివరావు, ఏఎంసీ ఛైర్మన్ కె.జనార్దన్ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేసిన సందర్భంగా గురువారం విద్యార్థులు, తెదేపా నాయకులు లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గడియార స్తంభం కూడలిలో థాంక్యూ లోకేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఇబ్బంది పడకూడదని జగన్ పాలనలోని బకాయిలనూ కూటమి సర్కారు చెల్లిస్తోందన్నారు. యువతలో నైపుణ్యాలు పెంపుదలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శరత్, నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకుంటే చర్యలు

దండుబాట(చీరాల) న్యూస్‌టుడే: పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకుంటే చర్యలు తప్పవని మున్సిపల్ ఛైర్మన్ ఎం.సాంబశివరావు హెచ్చరించారు. గురువారం 26,27,31,32 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 19వ వార్డులో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డీఈ రఘురాం, ఏఈ రవికుమార్, నాయకులు పి.శరత్, భాస్కరరెడ్డి, పాకల సత్యనారాయణ, రాంబాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నిర్వహణ లేక.. శిథిలావస్థలో మరుగుదొడ్లు

చీరాల మండలం వాడరేవు తీరానికి పర్యాటకుల తాకిడి నానాటికీ పెరుగుతోంది. వారాంతాలలో వచ్చే వారి సంఖ్య మరింత ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి సరదా కోసం వచ్చే వారిని తీరం వద్ద అసౌకర్యాల వెతలు వెన్నాడుతున్నాయి. ముఖ్యంగా మరుగుదొడ్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆంజనేయస్వామి విగ్రహం చెంత ఉన్న గదులు వెనక భాగంలో మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించారు. ఇందులోనే స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం పంచాయతీ నిర్లక్ష్యం, వీటి నిర్వహణ కొరవడటంతో క్రమంగా శిథిలమయ్యాయి. వీటికి మరమ్మతులు చేయించి, అందుబాటులోకి తీసుకొస్తే.. తీరం వద్ద తమ వెతలు తీరతాయని మహిళలు పేర్కొంటున్నారు. - న్యూస్‌టుడే, వాడరేవు (చీరాల గ్రామీణం)

శక్తియాప్ గోడపత్రికలతో పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు

శక్తి యాప్‌తో మహిళలకు రక్ష

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న మహిళలకు శక్తి యాప్ ఎంతగానో రక్షణగా నిలుస్తోందని చీరాల డివిజన్ శక్తి బృందం ఇన్‌ఛార్జి ఎస్సై హరిబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ఏపీ టీడబ్ల్యూఆర్ పాఠశాలలో గురువారం శక్తి యాప్, మంచి చెడు స్పర్శలు, ఈవ్‌టీజింగ్, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. ఇదే సమయంలో సామాజిక మాధ్యమాలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానోపాధ్యాయిని భాగ్యలక్ష్మి, శక్తి బృందం కానిస్టేబుల్ సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'తెదేపా నేతల వ్యాఖ్యలు తిప్పికొట్టండి'

పర్చూరు, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ ప్రసాదంపై తెదేపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తిప్పికొట్టాలని వైకాపా నియోజకవర్గ బాధ్యుడు గాదె మధుసూదనరెడ్డి అన్నారు. పర్చూరు పార్టీ కార్యాలయంలో శ్రేణులు, నేతలతో గురువారం సమావేశమయ్యారు. నేతలు కఠారి అప్పారావు, ముప్పాళ్ల రాఘవయ్య, కోట శ్రీనివాసరావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఎత్తిపోతలు.. రైతన్నలకు సిరులు

న్యూస్‌టుడే, మార్టూరు, పర్చూరు

దేవరపల్లి కూడలి వద్ద పథకం నుంచి విడుదలవుతున్న నీటితో పచ్చదనం

వర్షాల ఆధారంగా సాగు చేసే భూముల్లో 'ఎత్తిపోతల' జలాలు ప్రవహించడంతో అన్నదాతలకు సిరులు కురిపిస్తున్నాయి. రబీ సాగులో చేపట్టిన వివిధ పంటలకు వరప్రదాయినిగా నిలుస్తున్నాయి. ✦ చిలకలూరిపేట ప్రాంతంలో ప్రవహించే ఓగేరు వాగుపై పసుమర్రు వద్ద ఏర్పాటు చేసిన రెండు ఎత్తిపోతల పథకాల నుంచి యద్దనపూడి మండలంలోని వింజనంపాడు, అనంతవరం, చిలుకూరివారిపాలెం, పోలూరు గ్రామాలకు చెందిన రైతులు నీటిని వాడుకుంటున్నారు. ఇదే వాగుపై చిలకలూరిపేట మండలం గొట్టిపాడు సమీపంలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల ద్వారా ✦ పర్చూరు మండలంలోని అన్నంబొట్లవారిపాలెం, తిమ్మరాజుపాలెం, గర్నెపూడి, గోరంట్లవారిపాలెం, ఏదుబాడు, చిన్న గర్నెపూడి గ్రామాల్లోని పంటకు సాగు నీరు అందుతోంది. అలాగే నల్లమడ వాగుపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల ద్వారా పర్చూరు మండలం దేవరపల్లి, పర్చూరు, ఇనగల్లు, తన్నీరువారిపాలెం, బోడవాడ తదితర ప్రాంత రైతులు సాగుకు నీటిని మళ్లించుకుంటున్నారు. ✦ ఆయా గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, పెసర, మిరప, హైబ్రిడ్ జొన్న వంటి పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకాల ద్వారా వేలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారడంతో బెట్ట పరిస్థితుల నుంచి గట్టెక్కుతామనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులకు గురైనప్పుడు ఈ పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు అందరూ సంయుక్తంగా నిధులు వెచ్చిస్తూ సమన్వయంతో సాగుతున్నారు.

సీఎం సహాయనిధితో పేదలకు కార్పొరేట్ వైద్యం

మార్టూరు, ఇంకొల్లు, చినగంజాం, న్యూస్‌టుడే: ప్రభుత్వం మంజూరుచేస్తున్న సీఎంఆర్ఎఫ్ నిధులతో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు చేరువ అయ్యాయని పర్చూరు ఏఎంసీ ఛైర్మన్ గుంజి వెంకటరావు అన్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫార్సు మేరకు అత్యవసర వైద్యసేవలకు మంజూరైన నిధుల పత్రాలు పంపిణీ చేశారు. ఇసుకదర్శిలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో చినగంజాం మండలం చింతగుంపలకు చెందిన దారా పరిమళకు అత్యవసర వైద్యం కింద విడుదలైన రూ.3,69,432 ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. పావులూరి సొసైటీ కార్యాలయంలో చినగంజాంనకు చెందిన షేక్ అమీరున్‌కి రూ.49,492 విలువైన ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందించారు. సర్పంచి యార్లగడ్డ సత్యనారాయణ, ఏలూరి క్యాంపు కార్యాలయ ప్రతినిధి కొమ్మినేని వెంకట్, అఖిల్, అజాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్వోసీ అందజేస్తున్న సర్పంచి సత్యనారాయణ, వెంకట్ తదితరులు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన

పర్చూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన సాగుతోందని, దాతల సహకారంతో విద్యాంజలి 2.0 విజయవంతంగా నిర్వహించాలని ఎంఈవోలు శివకోటేశ్వరరావు, వెంకటరామయ్య కోరారు. గురువారం పర్చూరులో విద్యాంజలి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవాభావం, దాతృత్వం, స్వచ్ఛంద సహకారం అందించే వారిని ఆహ్వానించి, సాయం పొందాలన్నారు. సత్యసాగర్, రిసోర్స్ పర్సన్ శివనాగేశ్వరరావులు పోర్టల్ లాగిన్ విధానం, అవసరాల నమోదు, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ ఛైర్మన్లు పాల్గొన్నారు.

విద్యాంజలి పోర్టల్ పుస్తకాలు ఆవిష్కరిస్తున్న ఎంఈవోలు, ప్రతినిధులు

కబడ్డీ పోటీలు ప్రారంభం

కొత్తపేట (వేటపాలెం), న్యూస్‌టుడే: కొత్తపేట ప్రసాద్‌నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను గురువారం రాత్రి ఎమ్మెల్యే తనయుడు మద్దులూరి గౌరీ అమర్‌నాథ్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడా జట్లతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

శిబిరం నుంచి విద్యార్థులు వెనక్కు

చీరాల గ్రామీణం: రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు విద్యాశాఖాధికారులు డివిజన్ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల నుంచి చదువులో వెనకబడిన 190 మంది బాలురను గుర్తించి, ఈనెల 9న శిబిరానికి తీసుకొచ్చారు. మొదటి రెండు రోజులు ఆహారం సరిపడక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీన్ని గుర్తించిన అధికారులు బీపీటీ బియ్యాన్ని తీసుకొచ్చి, ఆ ఇబ్బందిని అధిగమించారు. ఈలోపు అద్దంకి ప్రాంతానికి చెందిన విద్యార్థుల్లో శిబిరంపై విముఖత ఏర్పడటంతో వీరి తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గురువారం కళాశాలకు చేరుకుని పోలీసుల సమక్షంలో అధికారులకు లేఖలు అందించి, వారి సొంత ప్రాంతాలకు తీసుకెళ్లారు. మిగిలిన వంద మందికి యథావిధిగా క్యాంపు నిర్వహిస్తున్నారు. చీరాల, కారంచేడు, వేటపాలెం, చినగంజాం మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, పీడీలకు ప్రత్యేక విధులు కేటాయించారు. యద్దనపూడి, వేటపాలెం ఎంఈవోలు సుబ్రహ్మణ్యేశ్వరరావు, పురుషోత్తం సమక్షంలో విద్యార్థులకు పాఠాలు, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులను పంపినట్లు ఉప విద్యాశాఖాధికారి గంగాధర్ తెలిపారు. బల్లికురవ, చీరాల మోడల్ పాఠశాలల్లో విజయవంతంగా శిబిరాలు కొనసాగుతున్నట్లు వివరించారు.

ఆరు కిలోమీటర్లు.. లేవు ఆనవాళ్లు

వేటపాలెం- సంతరావూరు రోడ్డు నుంచి ఆలేరు మురుగు కాలువ మీదుగా తిమ్మసముద్రం రోడ్డు వరకు సుమారు ఆరు కిలోమీటర్ల రహదారిని 20 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆనాడు మురుగు కాలువపై వంతెన నిర్మించారు. ప్రస్తుతం ఆ రోడ్డు ఆనవాళ్లు లేకుండా దెబ్బతింది. నిర్మాణంలో వినియోగించిన తారు లేచి పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వంతెన దెబ్బతిని కుంగిపోవడంతో ఈ రోడ్డులో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వారాట, ఆలేరు అవతల వైపు ఉన్న పొలాలకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతోంది. వ్యవసాయ సీజన్ పనులు ప్రారంభం దగ్గర నుంచి పంట ఉత్పత్తులను ఇళ్లకు తరలించే వరకు ఇదే ప్రధాన మార్గం. ఈ రహదారి గురించి పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి దీన్ని బాగుచేసేందుకు చర్యలు చేపట్టాలని రైతులతో పాటు వాహన చోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు. – న్యూస్‌టుడే, వేటపాలెం

అధ్వానంగా రహదారి

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. Website:https://www.shriramfinance.in./auction
జోనల్ ఆఫీస్: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, జోనల్ ఆఫీస్, శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లేన్, ఇన్నర్ రింగ్ రోడ్, గోరంట్ల, గుంటూరు - 522034. మరియు బ్రాంచి ఆఫీస్ : గుంటూరు-1

శ్రీ రావి నాగేశ్వరరావు గారికి చెందిన స్థిరాస్తుల వేలం అమ్మకపు నోటీసు

సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) నందలి నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ, ఇంటరెస్ట్ యాక్ట్ 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఈ-వేలం అమ్మకం ప్రకటన.

సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీత/సహ-ఋణగ్రహీత/హామీదారు మరియు తనఖాదారులకు తెలియజేయునది ఏమనగా సెక్యూర్డ్ క్రెడిటర్ వద్ద తాకట్టు/ఛార్జ్ చేయబడిన ఈ క్రింద వివరించిన స్థిరాస్తులు, 'ఎక్కడ ఏది ఎలా ఉన్నది అది'', "ఎలా ఉన్నది అలానే" మరియు "అక్కడ ఏమి ఉన్నదో ఆ ప్రాతిపదికన" అనే పద్ధతిలో ది. 17.03.2026 తేదీన ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు విక్రయించబడతాయి. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, సెక్యూర్డ్ క్రెడిటర్ యొక్క మిగతా బకాయిని రాబట్టుకొనుటకు ది. 24.01.2023 నాటికి రూ. 1,03,88,183/- మరియు ది. 25.01.2023 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర రుసుముల వసూలు కోసం ఈ విక్రయం జరుగుతోంది. దీనికి సంబంధించి SARFAESI చట్టంలోని సెక్షన్ 13(2) కింద ది. 24.01.2023 తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయబడినది. క్రింద పేర్కొన్న ఋణగ్రహీత/హామీదారులు

అగ్రిమెంట్ నెం. GUNBRTF1610300019

ఋణగ్రహీత/హామీదారు(ల) పేర్లు మరియు చిరునామా: 1. రావి నాగేశ్వరరావు, తండ్రి: సింగయ్య, డి.నెం. 24-17-107, 7వ లైన్, వర్కర్స్ కాలనీ, నల్లచెరువు, గుంటూరు-522003. 2. రావి సింగయ్య, డి.నెం. 24-17-107, 7వ లైన్, వర్కర్స్ కాలనీ, నల్లచెరువు, గుంటూరు-522003. 3. నేలకుర్తి శ్రీనివాసులు, డి.నెం. 20-18-89, 16వ లైన్, డి.ఎస్ నగర్, ఏటుకూరు రోడ్డు, గుంటూరు.

స్థిరాస్తి వివరణ: (శ్రీ రావి నాగేశ్వరరావు గారికి చెందిన ఆస్తి): ప్రకాశం జిల్లా, ఒంగోలు రిజిస్ట్రేషన్ జిల్లా, పర్చూరు సబ్ జిల్లా, పర్చూరు మండలం, నాగులపాలెం గ్రామ పంచాయతీ ఏరియా, ఉప్పుటూరు హామ్లెట్, ఉప్పుటూరు గ్రామ సర్వే నెం.98/2 లో విస్తీర్ణం 2032.8 చ.గ.లు లేదా 1707.55 చ.మీ.ల ఖాళీ స్థలంకు హద్దులు: తూర్పు: పోట్రూ సుబ్బారావు గారి భూమి, దక్షిణం: వేమూరి సుబ్బారావు గారి స్థలం, పడమర: రోడ్డు, ఉత్తరం: కొల్లా బుచ్చయ్య గారి భూమి. పై విస్తీర్ణంలో 2032.8 చ.గ.లు లేదా 1707.55 చ.మీ.ల ఖాళీ స్థలం మాత్రమే. (ఈ ఆస్తి ఎస్.ఆర్.ఓ పర్చూరు యొక్క డాక్యుమెంట్ నెం. 241/2016 కి అనుగుణంగా ఉంది). తెలిసిన ఇతర భారములు: ఏమీ లేవు.

అగ్రిమెంట్ నెం.	ఆస్తి యొక్క రిజర్వు ధర	ఇ.ఎం.డి మొత్తం	ఇ.ఎం.డి చెల్లించు విధానం	బిడ్ పెంపుదల మొత్తం	వేలం తేది	ఇ.ఎం.డి చెల్లించు తేది	ఆస్తి తనఖీ చేయు తేది
GUNBRTF1610300019	రూ. 47,56,000/- (అక్షరాలా నలభై ఏడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు మాత్రమే)	రూ. 4,75,600/- (అక్షరాలా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే) (రిజర్వు ధర పై 10%)	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరిట డిడి రూపంలో చెల్లించగలరు.	రూ. 10,000/-	17.03.2026	16.03.2026	15.03.2026

ఆసక్తిగల బిడ్డర్‌లకు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్‌ను రూపొందించడంలో, డేటాను అప్‌లోడ్ చేయడంలో, బిడ్‌ను సమర్పించడంలో, ఈ-బిడ్డింగ్ ప్రక్రియపై శిక్షణ మొ॥ వాటి కొరకు సంప్రదించండి.మెస్సర్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, సంప్రదించాల్సిన వ్యక్తి శ్రీ గౌరవ్ నంబూదిరి, మొబైల్ నెం. 9833922941, శ్రీ గౌరవ్ నంబూదిరి <gaurav.n@samil.in> మరియు ఆస్తికి సంబంధించిన వివరముల కొరకు ఆఫీస్ పని వేళలలో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి, ఎం. కాశీవీరాంజనేయులు, సెల్ నెం: 9885888929 నందు సంప్రదించగలరు.
మరే ఇతర ఏదేని ఉన్నపో ఏ కారణం చూపకనే తిరస్కరించే హక్కు అధీకృత అధికారికి కలదు. ఆన్‌లైన్ వేలం మా వేలం ఏజెన్సీ "శ్రీరామ్ ఆటో మాల్ ఇండియా లిమిటెడ్" యొక్క వెబ్‌సైట్ https://eauctions.Samil.in/home పై నిర్వహించబడును. టెండరు దాఖలు / బిడ్ ఫారం పొందు / టెండరు తెరచు మరియు వేలం జరుగు ప్రదేశం కొరకు వెబ్‌సైట్ (https://eauctions.Samil.in/home) ను చూడండి. అమ్మకం యొక్క నియమ నిబంధనల వివరాలకై "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన లింక్ https://www.shriramfinance.in/auction ను చూడండి.
గమనిక : "ఇందుమూలముగా తెలియజేయునదేమనగా 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్' ఎన్‌సిఎల్‌టి, చెన్నై వారి ఉత్తర్వుల ప్రకారం 'శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్'లో విలీనమైనది. తర్వాత 30-11-2022 తేదీనాటి పేరు మార్పునునసరించి ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్ ద్వారా 30-11-2022 నుండి వర్తింపుతో "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" యొక్క పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా మార్చబడినది.
ప్రదేశం : గుంటూరు, తేది: 12.02.2026. సం/- (అధీకృత అధికారి)

(c) eenadu

జాతీయ ప్రమాద రహదారి

చంద్రగిరి ఓవర్ బ్రిడ్జి పక్కన సర్వీసు రోడ్డులో

ఈ చిత్రాలు చూడండి.. ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో కదా.. నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారి సర్వీసు రోడ్డు ఇది. చంద్రగిరి నుంచి ఐతేపల్లికి వెళ్లే మార్గంలో కల్వర్టులు ఇలా ఉన్నాయి. భారీ వాహనాలు నిత్యం ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయినా యంత్రాంగం సమస్యను పరిష్కరించడం లేదు. చంద్రగిరి ఓవర్ బ్రిడ్జి వద్ద సర్వీసు రోడ్డులో గత వర్షాలకు కాలువ కోతకు గురైంది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకొన్నారు.

- ఈనాడు, తిరుపతి

ఐతేపల్లి సమీపంలో కల్వర్టుకు లేని పైకప్పు

పుత్తూరులో డంపు.. చెన్నై తరలింపు

ట్రాక్టర్లలో అక్రమంగా తరలుతున్న ఇసుక

పుత్తూరు, న్యూస్‌టుడే: ఇసుక ఉచితం మాట దేవుడెరుగు. అక్రమార్కులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. పుత్తూరు పరిధిలో ఇసుక రీచ్ లేకపోవడంతో నగరి, తిరుపతి జిల్లా నాగలాపురం నుంచి ఇసుక ఇళ్ల నిర్మాణానికి తెస్తుంటారు. కొన్నేళ్లుగా ఏర్పేడు మండలం పాపానాయుడు పేట నుంచి అక్రమంగా పుత్తూరుకు నిత్యం వంద ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ కొందరు ఆ ఇసుకను డంప్ చేసి చెన్నైకు టిప్పర్లలో తరలిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలోని అక్రమార్కులే నేడూ ఈ దందా నడిపిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. 15 నెలల కిందట ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అధికారుల సమీక్షలో వాహనాలను ఆపి పర్మిట్లు తనిఖీ చేయాలని చెప్పినా. . ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకుంటామని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలిపారు.

కంకర వేశారు.. సమస్యలు పరిచారు

తెదేపా హయాంలో మంజూరైన రోడ్లను పట్టించుకోని వైకాపా

ఈనాడు- చిత్తూరు, తిరుపతి: కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తోంది. పల్లె పండగ ద్వారా అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, మినీ గోకులాలు, తదితర నిర్మాణాలు చేపడుతూ మౌలిక వసతులు కల్పిస్తోంది. అదే సమయంలో 2018 చివర్లో అనుమతులు మంజూరై కంకర పరిచి వదిలేసిన రోడ్లపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. ప్రజాప్రతినిధులు సైతం చొరవ చూపడం లేదు. దాంతో పల్లెల్లోని ప్రజలు ఆ మార్గంలో ప్రయాణమంటేనే జడుసుకుంటున్నారు. గత వైకాపా ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోలేదని. . ఇప్పుడైనా వాటిని పూర్తి చేసేలా చొరవ చూపాలని కోరుతున్నారు.

రూ.84 కోట్లతో పనులు

2014- 19 మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ నిధులతో శరవేగంగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఉపాధిహామీ నిధులతోపాటు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎస్సీ, ఎస్టీ కాలనీలతోపాటు గ్రామాలను అనుసంధానించే రోడ్లు నిర్మించారు. ఈ క్రమంలోనే 2018- 19లో రూ.84 కోట్లతో పనులు చేపట్టారు. పలమనేరు, గంగాధరనెల్లూరు, పుంగనూరు, తంబళ్లపల్లె, సత్యవేడు, పీలేరు, నగరి నియోజకవర్గాలకు ఎక్కువగా వీటిని మంజూరు చేశారు. 2018 చివర్లో పనులు మొదలుపెట్టారు. గుత్తేదారులు నాటి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తొలుత గ్రావెల్ పోసి కంకర పరిచారు. ఈలోపు బిల్లులకు ఇబ్బంది రావడంతో పనుల్లో వేగం తగ్గింది. తర్వాత ఎన్నికల నియమావళి రావడం. . ప్రభుత్వం మారితే బిల్లులు రావన్న భయంతో గుత్తేదారులు పనులు మధ్యలోనే ఆపేశారు.

నారాయణవనం మండలం ఎరికంబట్టులో కంకర పోసి వదిలేసిన రోడ్డు

పుంగనూరు, తంబళ్లపల్లెలో మాత్రమే

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలపై భరోసా లేకపోవడంతో కాంట్రాక్టర్లు మిన్నకుండిపోయారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మాత్రం.. స్థానిక ప్రజాప్రతినిధులు వాటిని దక్కించుకుని పూర్తి చేశారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా నాయకులు వచ్చినప్పుడు స్థానికులు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

ఆరు నెలల్లో పూర్తవుతాయనుకున్నా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పనులు పూర్తవుతాయని ప్రజలు ఆశించారు. కానీ వీటిని నిర్మించడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్క పలమనేరు నియోజకవర్గంలో మాత్రం కొంతవరకు చేసినా ఇప్పటికీ కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. పెనుమూరు మండలంలో విసిగి వేసారిన జనాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనులు చేసుకున్నారు.

పంచభూతాత్మకా.. పాహి.. పాహి



విద్యుత్తు వెలుగుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయ విహంగ వీక్షణం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పంచభూతాత్మకునిగా పూజలందుకునే శ్రీకాళహస్తీశ్వరుడు వెలుగుల రేడుగా తిరువీధుల్లో భక్తకోటికి దర్శనమిచ్చారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శివయ్య.. రాత్రి పుష్పాలతో సిద్ధం చేసిన చంద్రప్రభతో భూతవాహనంపై కొలువుదీరారు. ఆయన దేవేరి జ్ఞానాంబిక భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా చిలుక వాహనాన్ని అధిరోహించారు. శివపరివారమైన వినాయకస్వామి మూషికునిపై, శ్రీవల్లీ, దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరులు ఆదిదంపతులైన స్వామి, అమ్మవార్ల వెంట సాగారు. డ్రమ్స్ కళాకారుడు శివమణి ప్రదర్శన ఉర్రూతలూగించింది.

భూత, శుక వాహనాలపై ఊరేగుతున్న ఉత్సవమూర్తులు

బ్రహ్మోత్సవాల్లో ఈనాడు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి లంకాధిపతి రావణుడిపై, అమ్మవారు మయూర వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉదయం స్వామి, అమ్మవార్లు హంస, యాళీ వాహనాలపై ఊరేగనున్నారు.

కదిలింది కార్మికలోకం

నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం చిత్తూరులో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్ఆర్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు జిల్లావ్యాప్తంగా కేంద్ర పాలన వైఫల్యాలపై నిరసనలతో హోరెత్తించారు.

- న్యూస్‌టుడే, చిత్తూరు గ్రామీణ

- వివరాలు 8లో..

పల్లె పాలనకు పైసలు

త్వరలో 16వ ఆర్థిక సంఘం నిధులు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: పల్లె పాలనకు నిధులు మెండుగా సమకూరనున్నాయి. 16వ ఆర్థిక సంఘం నిధులు మరింత దన్నుగా నిలవనున్నాయి. ఈ ఏడాది మార్చితో 15వ ఆర్థిక సంఘం ముగియనుంది. ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు నిధులు మంజూరు కానున్నాయి. ఈ నిధులు ఐదేళ్లలో ఏడాదికి రెండు దఫాలుగా విడుదల కానున్నాయి.

జిల్లాలోని పంచాయతీలు:	621
అదనపు కేటాయింపులు (అంచనా):	రూ.170 కోట్లు

ఇదీ లెక్క: • ఐదేళ్లలో జిల్లాలోని 696 గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.340 కోట్లు నిధులందాయి. • 2025-26 ఆర్థిక సంఘం చివరి విడతగా రూ.60 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇవి విడుదలైతే మొత్తం రూ.400 కోట్లు అందినట్లవుతుంది.

• ఈసారి 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని పంచాయతీలకు రూ.11,639 కోట్లు అదనపు కేటాయింపులు చేయనున్నట్లు ప్రకటించడంతో అందులో నుంచి జిల్లాలోని పంచాయతీలకు రూ.170 కోట్లు వరకూ అందనున్నట్లు అధికారులు అంచనా వేశారు.

• రానున్న ఐదేళ్లలో జిల్లాలోని పంచాయతీలకు మొత్తంగా రూ.570 నుంచి రూ.590 కోట్లు వరకు అందనుంది.

నిధుల దుర్వినియోగానికి చెక్

వైకాపా పాలనలో పంచాయతీల నిధులు దారి మళ్లాయి. విద్యుత్తు బకాయిల పేరుతో పంచాయతీ పాలక వర్గాలకు తెలియకుండానే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల నుంచి మళ్లించారు. సర్పంచుల్లో అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీల నిధులు దారి మళ్లకుండా చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలోని పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో రూ.25 కోట్లు వరకూ ఇంకా నిల్వ ఉన్నాయని డీపీవో సుధాకర్‌రావు పేర్కొన్నారు.

తప్పుల్లేకుండా రీసర్వే నిర్వహించాలి: కలెక్టర్

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: నాల్గో విడత రీసర్వే ప్రక్రియను తప్పుల్లేకుండా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. రీసర్వేపై జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌తో కలిసి గురువారం వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగో విడతలో 101 గ్రామాల్లో 1.18 లక్షల ఎకరాల్లో సర్వే జరుగుతోందన్నారు. రైతు సమక్షంలో రికార్డులు పరిశీలించాలని, గ్రామసభలు నిర్వహించి రీసర్వే గురించి తెలియజేయాలన్నారు. శిక్షణ కలెక్టర్ నరేంద్ర పడాల్, శిక్షణ ఎస్పీ తరుణ్, సర్వేశాఖ డీడీ జయరాజ్, ఆర్డీవో శ్రీనివాసులు ఇతర అధికారులు ఉన్నారు.

సా.. గుతున్న ఏకీకృత కుటుంబ సర్వే

రెండుసార్లు గడువు పెంపు • 60 శాతం కూడా దాటని వైనం

పుత్తూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం 2025 డిసెంబరు 26న ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభించింది. 2026 జనవరి 12 లోగా సర్వే పూర్తి చేయాలని తొలుత నిర్ణయించారు. గడువులోగా పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 10వ తేదీ వరకు పొడిగించారు. అయితే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో 60 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం మరోసారి గడువు పెంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వైకాపా హయాంలో తప్పిదాలు

వైకాపా ప్రభుత్వ హయాంలో కుటుంబ గణన(హౌస్ హోల్డ్ సర్వే) చేసి మ్యాపింగ్ చేశారు. గ్రామ, వార్డు, వాలంటీర్ల భాగస్వామ్యంతో హడావుడిగా చేపట్టారు. మ్యాపింగ్‌లో తప్పిదాలు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో నాడు చేసిన తప్పిదాల వల్ల నేటికీ ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వాటిని సరి చేయడానికి రంగంలోకి దిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఎఫ్‌బీఎంఎస్)ను తీసుకొచ్చింది. దీని కోసం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(యూఎఫ్ఎస్-2025)కు శ్రీకారం చుట్టారు.

జిల్లా వివరాలు

మొత్తం కుటుంబాలు:	5,14,706
సర్వే పూర్తయినవి:	3,02,880
ఎంత శాతం అంటే:	58.3

జాప్యానికి కారణాలు

- ఒక్కో కుటుంబం వివరాలు నమోదు చేయాలంటే సుమారు 30-45 నిమిషాలు పడుతోంది.
- ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ఈ సర్వే చేపట్టాల్సి ఉంది.
- క్షేత్రస్థాయిలో అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కుటుంబ ప్రయోజనం కార్డు అందజేత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల లబ్ధికి లబ్ధిదారులకు కుటుంబ ప్రయోజన కార్డు అందజేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా వారు ఏయే పథకాలకు అర్హులో లెక్క తేలనుంది.

అక్షర బంధం.. అపూర్వం

- ఎస్వీయూలో రూ.7 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణం
- విద్యార్థినులకు వసతి, మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ఆసరా

ఈనాడు డిజిటల్, తిరుపతి: ఆ తరగతి గదులు వారికి భవిష్యత్తును చూపాయి.. ఆ ప్రాంగణం వారి కలలకు రెక్కలు తొడిగింది. దశాబ్దాల క్రితం అదే క్యాంపస్‌లో సాధారణ విద్యార్థులుగా అడుగుపెట్టి, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆ 'అక్షర పుత్రులు' తమ చదువుల తల్లి ఋణం తీర్చుకుంటున్నారు. వారు చదువుకున్న విశ్వవిద్యాలయానికి ఏదో ఒకటి చేయాలనే తపన.. నేడు ఎస్వీయూ క్యాంపస్‌లో ఓ అద్భుత కట్టడానికి ప్రాణం పోసింది. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక హాస్టల్ భవనం, పూర్వ విద్యార్థుల ఐక్యతకు, మాతృ సంస్థపై వారికున్న మమకారానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.

• సుమారు 300 మంది పూర్వ విద్యార్థులు ఒక్కటై సొంతంగా విరాళాలు ఇవ్వడమే కాకుండా.. 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ' నిధులను సైతం దీని కోసం సమీకరించడం విశేషం.

రూ. కోట్లతో వసతి సౌకర్యం

ప్రారంభానికి సిద్ధమవుతున్న వసతిగృహం

విశ్వవిద్యాలయంలో పెరుగుతున్న విద్యార్థుల అవసరాలను గుర్తించిన అలుమిని అసోసియేషన్, సుమారు రూ. 25 కోట్ల అంచనాతో ఒక భారీ రెక్టాంగ్యులర్ బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.7 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. మొత్తం 28 గదులతో కూడిన ఈ భవనంలో సుమారు 150 మంది విద్యార్థినులకు వసతి కల్పించనున్నారు. రూ.1.30 కోట్లతో కింది అంతస్తులో అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్‌ను నిర్మించారు. విద్యార్థుల మానసికోల్లాసం కోసం ప్రత్యేకంగా 'రిక్రియేషన్ హాల్'నూ ఏర్పాటు చేశారు.

బంగారు భవిష్యత్తుకూ..

భవన నిర్మాణానికే పరిమితం కాకుండా, ప్రస్తుత విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలుస్తోంది అలుమిని అసోసియేషన్. ప్రతి విభాగంలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు 'మెరిట్ స్కాలర్‌షిప్'లు అందజేస్తున్నారు. దీనికోసం రూ.20 లక్షలతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీతో విద్యార్థుల వార్షిక ఫీజులు చెల్లిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. గతంలోనే గర్ల్స్ కమ్యూనిటీ సెంటర్, వివిధ విభాగాల్లో సెమినార్ హాళ్లనూ అలుమిని ఆధునీకరించింది.

స్ఫూర్తిదాయకం.. ఈ బంధం

2016లోని పూర్వ విద్యార్థుల సంఘం, 2024-26 మధ్య కాలంలో శరవేగంగా పనులు పూర్తి చేసింది. కేవలం ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా, తమవంతు బాధ్యతగా వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వీరి కృషి అందరికీ ఆదర్శం. తదుపరి దశలో 'సౌత్ బ్లాక్' నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల్లో, రూ.300 ఎస్ఈడీ టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో దర్శనం లభించనుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద గురువారం భక్తులకు 10 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో 2 వేల టోకెన్లు జారీ చేశారు.

104FM Tirupati
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

వృథా.. వ్యధ

బంగారుపాళ్యం మండల కేంద్రంలో ప్రయాణికుల కోసం నిర్మించిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వృథాగా మారింది. ఇక్కడికి బస్సులు రాకపోవడంతో పోలీసులు పట్టుకున్న వాహనాలను నిలుపుతున్నారు. మరోవైపు నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఎటువంటి బస్సు షెల్టర్ లేకపోవటంతో ప్రయాణికులు ఎండలోనే నిరీక్షిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది చిత్తూరు, వేలూరు, చెన్నై, బెంగళూరు, మదనపల్లె, కుప్పం, పలమనేరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. -ఈనాడు, చిత్తూరు

ఎస్వీయూ స్నాతకోత్సవ దరఖాస్తుకు గడువు పెంపు

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవాలకు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు పరీక్షల నిర్వహణ డీన్, ఆచార్య సురేంద్ర బాబు, పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ రాజమాణిక్యం తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్ మొరాయిస్తోందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

సెమిస్టర్ ఫలితాల విడుదల

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో డిసెంబరు నెలలో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సుకు సంబంధించిన తృతీయ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

శుభస్వీకరణ

కీ॥శే॥ శ్రీ గుది హేమచంద్రనాయుడు గారు
జననం: 12-08-1974
మరణం: 04-02-2026

మాటల కందని మంచి తనంతో, నిజాయితీ నిబద్ధత, అకుంఠిత దీక్షా దక్షతలతో.. అనునిత్యం పది మంది శ్రేయస్సును కాంక్షించే తత్వంతో మంచికి మారుగా నిలిచి మా అభివృద్ధికి కృషి చేసి మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న శ్రీ గుది హేమచంద్రనాయుడు గారు 04-02-2026 బుధవారం స్వర్గస్తులైనారు. తదుపరి వీరి కర్మక్రియలు 14-02-2026 శనివారం ఉదయం 10.00 గం॥లకు మా స్వగ్రామం కొత్తపల్లి, కలకడ మండలం నందు జరుగునని తెలియజేయడమైనది.
శోకతప్తహృదయాలతో..

అమ్మ: శ్రీమతి గుది రెడ్డిసుబ్బమ్మ నాన్న: గుది రాధాక్రిష్ణయ్యనాయుడు
భార్య: శ్రీమతి గుది కవిత
కుమారుడు: గుది గౌతమ్
తమ్ముళ్లు: గుది వెంకటసుబ్బయ్యనాయుడు, గుది బాలాజీ నాయుడు, U.S.A
మరదళ్లు: గుది బాలసుధ, గుది నిహారిక, U.S.A
తమ్ముని కుమారులు: గుది జై కార్తీక్, U.S.A, గుది దేవ్ ప్రతీక్, U.S.A
తమ్ముని కుమార్తెలు: గుది వర్షిణి, గుది వాహిని
బావ: పొత్తూరి ప్రభాకర్‌నాయుడు, ఇండేన్ గ్యాస్, కలకడ
మేనల్లుడు: పొత్తూరి మనోజ్
చెల్లెలు: పొత్తూరి మాధవి
మేనకోడలు: పొత్తూరి వైష్ణవి

(c) eenadu

పురాణ ప్రాశస్త్యం.. భాస్కరుని సత్యవ్రతం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మూగజీవులకు ముక్తినిచ్చి శ్రీకాళహస్తిగా ఖ్యాతి గడించిన ఈ క్షేత్రానికి ఉన్న అనేక పేర్లలో సత్యవ్రత భాస్కర క్షేత్రం ఒకటి. పురాణ ప్రాభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం ప్రత్యక్ష దైవంగా, ఆరోగ్య ప్రదాతగా పూజలందుకునే సూర్యనారాయణమూర్తి ఇక్కడి స్వయంభు వాయులింగేశ్వరుని దర్శించుకుని నిత్యం సత్యవ్రతాన్ని ఆచరిస్తూ శివయ్య సేవా భాగ్యాన్ని పొందినట్లు స్థలపురాణం ద్వారా విశదమవుతోంది.

ఆలయంలో ముక్కంటికి ఎదురుగా కొలువుదీరిన సూర్యనారాయణమూర్తి

సత్యవ్రత భాస్కర క్షేత్రంగా..: ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడి ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానాంబికలు ఒక్కో దిక్కు చూస్తుంటారు. శ్రీచక్రరాజ నిలయంగా, జలంధర పీఠవాసిగా త్రిభంగిమాకృతిలో అమ్మవారు తూర్పు దిక్కుకు కొలువుదీరి ఉన్నారు. సకలలోక రక్షకుడైన శ్రీకాళహస్తీశ్వరస్వామి పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుంటారు. లోకబాంధవుడైన సూర్యనారాయణమూర్తి ఉదయించే మునుపు తూర్పున ఉన్న జ్ఞానాంబిక పాదపద్మాలకు ప్రణమిల్లి ఆమె ఆశీస్సులు తీసుకుని లోకయాత్ర సాగిస్తాడని, అదే సంధ్యా సమయంలో పశ్చిమ ముఖంగా ఉన్న స్వామి వారికి పాదాభివందనం చేసి తన విధ్యుక్త ధర్మాన్ని పూర్తి చేశానని చెప్పి అస్తమిస్తాడని స్థలపురాణం చెబుతోంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి ఇలా సమస్త సృష్టికి ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను క్రమం తప్పకుండా ఆరాధిస్తూ తన సత్యవ్రతాన్ని పాటించడం వల్ల ఇక్కడి క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రంగా ఖ్యాతి గడించింది.

అభిషేకానికి సూర్య పుష్కరిణి జలం..

సేవలు ఫలాలు

తిరుమంజన గోపురం వద్ద సప్త అశ్వాలతో, అనురుడు సారథిగా సూర్య నారాయణమూర్తి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సూర్య పుష్కరిణి పవిత్ర జలం ఇక్కడి శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానాంబిక అమ్మవార్లకు వినియోగిస్తున్నారు. సూర్యనారాయణుడి సత్యవ్రతానికి ఇదో తార్కాణంగా చెబుతుంటారు. అందుకే ప్రతి ఆదివారం ఇక్కడి సూర్యనారాయణమూర్తికి విశేష అభిషేకాలు జరపడం సంప్రదాయంగా వస్తోంది.

తిరుమంజన గోపురం మార్గంలోని సూర్యపుష్కరిణి

స్వర్ణపుష్పార్చన ఫలం.. అనుగ్రహం

శక్తి ఆలయాల్లో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన దేవతామూర్తులకు నిర్వహించే విశేష అర్చన ఇది. 108 బంగారు పుష్పాలతో ఆయా దేవతామూర్తులను స్తుతిస్తూ చేసే కైంకర్యం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముక్కంటీశుని దేవేరి అయిన శ్రీజ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి ప్రతి శుక్రవారం ఈ విశేష అర్చనలు జరుపుతుంటారు. ప్రదోష కాల అభిషేకాలు పూర్తయ్యాక బంగారు ఉడుపులతో పాటు వజ్రకిరీటం అలంకరించిన 108 బంగారు పుష్పాలతో అర్చకులు అర్చనలు జరుపుతారు. ఈ సేవను స్వర్ణపుష్ప కమలార్చనగా కూడా పిలుస్తారు.

ముక్కంటి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు

స్వర్ణపుష్ప కమలార్చనకు వినియోగించే బంగారు పుష్పాలు

- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

సేవా టికెట్: రూ.1000, **ప్రవేశం:** ఇద్దరికి, **నిర్వహణ:** శుక్రవారం మాత్రమే, **పూజా ఫలం:** అదృష్టం, ఆరోగ్యసిద్ధి, అంతర్గతశాంతి, జీవితంలో సంతృప్తి, సంపద సమృద్ధిగా పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఐసర్‌లో ప్రవేశాల సందడి

■ ఐఏటీ పరీక్ష నిర్వహణకు శ్రీకారం

ఏర్పేడు, న్యూస్‌టుడే: శాస్త్రసాంకేతిక రంగాల్లో రాణించి, శాస్త్రవేత్తలుగా రాణించాలన్నది ప్రతి విద్యార్థి కల. అది సాకారం చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ఐసర్‌లకు సంబంధించి కేంద్రప్రభుత్వం- 2026లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది.

తిరుపతి భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ

60 మార్కులకు..

ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ విభాగంలో 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 55 శాతం మార్కులు ఉంటే ఐఏటీ పరీక్ష రాసేందుకు అర్హులు. 60 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సీటు సాధించేందుకు అవకాశం ఉంటుంది. గతేడాది ఏడాది లక్షకు పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ ఏడాది సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కోర్సులు ఇవీ..

తిరుపతి ఐసర్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ (బీఎస్- ఎంస్) కోర్సులతో పాటు డేటా సైన్స్ ఎకనామిక్ సైన్సెస్, జియాలజీ వంటివి అందుబాటులో ఉన్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాలతో విద్యా మార్పిడి చేపడుతూ అంతర్జాతీయ పరిశోధనలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది 250 సీట్లు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు.

అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు

పదేళ్లకిందట అందుబాటులోకి వచ్చిన తిరుపతి ఐసర్‌లో విశాలమైన తరగతి గదులు, యువతి, యువకులు, ఆచార్యులకు వేర్వేరుగా వసతిగృహాలు, క్రీడా ప్రాంగణాలు, 250 ఎకరాలకు పైగా విశాలమైన ప్రాంగణం, గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశ పరీక్ష ముఖ్య తేదీలు

జూన్ 7న దేశవ్యాప్తంగా నిర్వహించే ఐఏటీ పరీక్షకు మార్చి 5 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 13 నుంచి 15 వరకు కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 24న హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు.

ఆక్రమణలకు అడ్డుకట్ట

● పట్టు పరిశ్రమ శాఖ భూములకు సౌర కంచె

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లా పట్టు పరిశ్రమ శాఖ స్థలాలు, భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట పడనుంది. పట్టు పరిశ్రమ శాఖకు చిత్తూరు నగర సమీపం గంగాసాగరం వద్ద రూ.కోట్లు విలువ చేసే భూమి ఉంది. కుప్పం, పుంగనూరు సమీపం బడ్డందొడ్డి వద్ద పట్టు నర్సరీ భూమి ఏడు ఎకరాలతో పాటు పలు ప్రాంతాల్లో భూములున్నాయి. గంగాసాగరం తదితర ప్రాంతాల్లోని భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు అక్రమార్కులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టు పరిశ్రమ శాఖ స్థలాల ఆక్రమణలపై 'ఈనాడు'లో ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి.. గంగాసాగరం వద్ద ఉన్న భూమిని సర్వే చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టు పరిశ్రమ శాఖ భూముల సోలార్ ఫెన్సింగ్‌కు చర్యలు చేపట్టామని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ తెలిపారు.

2,594 ఎకరాల్లో సాగు విస్తరణ

జిల్లాలో ఈ ఏడాది కొత్తగా మూడు వేల ఎకరాల్లో పట్టు సాగు విస్తరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2,594 ఎకరాల్లో విస్తరించినట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ తెలిపారు. ఏ పంటలో పొందలేనంత ఆదాయాన్ని పట్టు సాగు ద్వారా సమకూరుతుందన్నారు. ఇటీవల పట్టు గూళ్ల ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. పట్టు సాగు రైతాంగానికి ప్రోత్సాహక పథకాలు మంజూరు చేస్తున్నామన్నారు.

ఆధునిక.. సాంకేతిక నియంత్రిక

పాకాల, న్యూస్‌టుడే: అత్యాధునిక డిజైన్, సాంకేతికతతో రాగికి బదులు అల్యూమినియం తీగలు వినియోగించి రూ.కోటి వ్యయంతో రూపొందించిన 5 మెగావోల్ట్ ఆంపియర్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దామలచెరువు ఉపకేంద్రంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఆ శాఖ తిరుపతి పర్యవేక్షక ఇంజినీరు వి.చంద్రశేఖర్‌రావు గురువారం దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారి దీనిని ప్రారంభించినట్లు ఈఈ ఎం.చిన్నరెడ్డెప్ప వివరించారు. డీఈఈలు పి.వెంకట్రమణ, నాగరాజు, వెంకటముని, ఏఈలు హరిప్రసాద్, పూర్ణచంద్ర పాల్గొన్నారు.

మహానందీశ్వరుడికి పట్టువస్త్రాల సమర్పణ

కాణిపాకం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నంద్యాల శ్రీమహానందీశ్వరస్వామికి.. కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయం తరఫున బుధవారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ఛైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిశోర్, అర్చకులు, వేదపండితులు పట్టువస్త్రాలను అక్కడి ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డికి అందజేశారు. కాణిపాకం ఆలయ పాలకమండలి సభ్యులు నాగరాజునాయుడు, సుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్ రెడ్డి, వసంతమ్మ, కృష్ణవేణి, చంద్రకళ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

పట్టువస్త్రాలు తెస్తున్న ఛైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిశోర్, అధికారులు

త్వరలో క్వాంటం టెక్నాలజీ ప్రయోగశాల

■ అందుబాటులోకి రానున్న రూ.35 లక్షల పరికరాలు

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: విజ్ఞాన, సాంకేతిక రంగంలో ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ముందుకు సాగుతోంది. భవిష్యత్ టెక్నాలజీగా గుర్తింపు పొందిన క్వాంటం సాంకేతిక విద్యను ప్రయోగాత్మకంగా విద్యార్థినులకు అందించేందుకు త్వరలోనే రూ.35 లక్షలతో అత్యాధునిక ప్రయోగశాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలలో పలు కోర్సులు ప్రవేశపట్టగా.. ఇప్పుడు ప్రయోగశాలలను ప్రారంభించనున్నట్లు విశ్రాంత శాస్త్రవేత్త, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ క్వాంటం టెక్నాలజీ అభివృద్ధి కార్యకలాపాల ప్రాక్టీస్ ప్రొఫెసర్ డాక్టర్ భవానీకుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. సర్వే ఆఫ్ క్వాంటం టెక్నాలజీస్, ఫౌండేషన్ ఆఫ్ క్వాంటం టెక్నాలజీ, బేసిక్ ఆఫ్ క్వాంటం టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఫౌండేషన్ ఆఫ్ క్వాంటం టెక్నాలజీ, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఫర్ క్వాంటం టెక్నాలజీస్, క్వాంటం ఆప్టిక్స్ తదితర పాఠ్యాంశాలను ఇప్పటికే విద్యార్థినులకు బోధిస్తున్నారు. రెడ్, గ్రీన్ కలర్ లేజర్లు, టెలిస్కోపులు, ట్రైపాడ్లు వంటి పరికరాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రయోగశాలను ప్రారంభించడానికి సిగ్నల్ జనరేటర్, ఆప్టికల్ స్పెక్ట్రమ్ అనలైజర్, సింగిల్ ఫోటాన్ సోర్సెస్, సింగిల్ ఫోటాన్ డిటెక్టర్స్, ట్రైన్, ర్యాండమ్ సిగ్నల్ జనరేట్, డేటా ట్రాన్సియంట్ రికార్డర్ వంటి పరికరాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.



భవానీకుమార్

పరిశోధనాశక్తి

నూతన ప్రయోగశాల ఏర్పాటుతో విద్యార్థినుల్లో పరిశోధనాశక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. ఇన్నోవేషన్ దృక్పథం అలవడుతుంది. ఇది ఉన్నతవిద్య, పీహెచ్‌డీ, పరిశోధనా సంస్థల వైపు అడుగులు వేయడానికి తోడ్పడుతుంది. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థినులు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను పొందే అవకాశం ఉంటుంది.

బాధ్యతగా శిరస్త్రాణం ధరించాలి

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు బాధ్యతగా శిరస్త్రాణం ధరించాలని ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలో గురువారం శిరస్త్రాణధారణ పోస్టర్లను ఆవిష్కరించి ఆటోలకు అతికించారు. శిరస్త్రాణం లేని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని, వాటిని నివారించాలని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, ఒకటో పట్టణ సీఐ మహేశ్వర పాల్గొన్నారు.

ఆటోపై పోస్టరు అతికిస్తున్న ఎస్పీ, డీఎస్పీ, సీఐలు

పంటల వైవిధ్యం.. ప్రకృతి సాగుకు ప్రాధాన్యం

తిరుపతి (వ్యవసాయం), న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయం, పంటల వైవిధ్యం ప్రస్తుతం వ్యవసాయంలో అవసరం ఉందని, రైతులకు ఆదిశగా అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ), రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్‌మేళా నిర్వహించారు. ఆంగ్రూ పరిశోధన సంచాలకుడు డా.పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన మేళాకు ముఖ్య అతిథులుగా ఆయనతోపాటు ఉపకులపతి డా.శారదా జయలక్ష్మీదేవి, పశువైద్య వర్సిటీ ఉపకులపతి డా.జె.వి.రమణ, మాజీ ఉపకులపతి డా.వి.దామోదర్ నాయుడు, విస్తరణ సంచాలకులు డా.శివ నారాయణ తదితరులు హాజరయ్యారు. ఆంగ్రూ ఏరువాక పురస్కరించుకుని నూతన వంగడాలు, ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండయ్య చౌదరి, జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ప్రసాదరావు, పట్టుశాఖ అధికారి కిషోర్ నాయక్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.రెడ్డిశేఖర్, పరిశోధన స్థానం ఏడీఆర్ డా.వి.సుమతి తదితరులు పాల్గొన్నారు.

కిసాన్‌మేళాను ప్రారంభిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్, వీసీ శారదా జయలక్ష్మీదేవి తదితరులు

కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి(మహిళా వర్సిటీ): కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ తెలుగు శాఖాధిపతి కొలకలూరి మధుజ్యోతి తెలిపారు. 19 సంవత్సరాలుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది 'కొలకలూరి భాగీరధీ కథానిక పురస్కారం', 'కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారా'లకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. తన మాతృమూర్తి జయంతి, వర్ధంతి సందర్భంగా ఈనెల 26న హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని, సాహితీవేత్తలు, కవులు, గ్రంథకర్తలు దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 94419 23172లో సంప్రదించాలని కోరారు.

డైట్ పర్యవేక్షకులకు ఏవోసీ జారీ.. చిత్తూరు విద్య: జిల్లాలోని కార్వేటినగరం డైట్ కళాశాలలో క్రిస్టస్ పేదల పేరుతో పాస్టర్లను ఆహ్వానించి అన్యమత ప్రార్థనలు చేయడంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డైట్ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక ఆధారంగా డైట్ సూపరింటెండెంట్ కృపావతిపై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్(ఏవోసీ)ను ఆర్జేడీ శామ్యూల్ జారీ చేశారు. అందులో సక్రమంగా విధి నిర్వహణ చేపట్టకపోవడం, పరిపాలన నియమావళి పాటించకపోవడం, అధికార వినియోగంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.

జిల్లాకు చేరిన యూరియా.. చిత్తూరు(వ్యవసాయం): రబీ పంటల సాగు అవసరాల నిమిత్తం గురువారం జిల్లాకు 300 టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం మరో 900 టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3,200 టన్నుల యూరియా నిల్వ ఉందని చెప్పారు.

రూ.4,460 కోట్ల వ్యాపారాభివృద్ధే లక్ష్యం

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: రానున్న సంవత్సరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రూ.4,460 కోట్ల వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. రూ.1260 కోట్ల డిపాజిట్లు సేకరణ, రూ.3200 కోట్ల వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను పంపిణీ చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో హెచ్‌ఆర్ పాలసీ ద్వారా ఖాళీలను భర్తీ చేసే అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. సహకార సంఘాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సమావేశంలో తీర్మానించారు. డీసీసీబీ సీఈవో శంకర్‌బాబు, డీసీవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న ఛైర్మన్ రాజశేఖర్‌రెడ్డి

మార్కెటింగ్ శాఖ ఆదాయం రూ.7.06 కోట్లు

చిత్తూరు(వ్యవసాయం): జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదాయం ఇప్పటి వరకు రూ.7.06 కోట్లు సమకూరింది. జిల్లాలో ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వ్యవసాయ పంట ఉత్పత్తుల నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు, చెక్ పోస్టుల ద్వారా కమిటీలకు ఆదాయం సమకూరుతుంది. మార్కెట్ కమిటీల ద్వారా ఈ ఏడాది రూ.8.96 కోట్లు ఆదాయ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు రూ.7.06 కోట్లు వసూలు చేసి.. 78.98 శాతం సాధించినట్లు మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు తెలిపారు. ఆదాయ లక్ష్య సాధనలో పలమనేరు కమిటీ రూ.3.86 కోట్లు వసూలు చేసి 107 శాతం సాధించిందన్నారు. రాయలసీమ జిల్లాల్లోనే పలమనేరు అగ్రస్థానంలో ఉందని చెప్పారు.

భాజపా ఎస్సీ మోర్చా జిల్లా కమిటీ ఏర్పాటు

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: భాజపా ఎస్సీ మోర్చా జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరనాయుడు తెలిపారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా చిట్టిబాబును నియమించామని చెప్పారు. ఉపాధ్యక్షులుగా సంజయ్‌కుమార్, చంద్రమోహన్, శ్రీరామయ్య, దేవరాజులు, రాజామణి, కార్యదర్శులుగా మోహన్, సరళ, ఆనంద్, సువర్ణకుమార్, అప్పాస్వామి, ప్రధాన కార్యదర్శులుగా మధు, రంజిత్, కోశాధికారిగా నాగార్జున, సభ్యులుగా శేషాద్రి, ఓంబాబు, సురేష్, షణ్ముగం, శివశంకర్, కణ్ణన్, వేణుగోపాల్, సోషల్ మీడియా కన్వీనర్లుగా రఘు, కేశవన్, పద్మను నియమించినట్లు పేర్కొన్నారు.

గైర్హాజరైన ఉపాధ్యాయినికి నోటీసు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: అనధికారికంగా పాఠశాలకు గైర్హాజరైన ఉపాధ్యాయిని జ్యోతిలక్ష్మికి సంజాయిషీ నోటీసుతో పాటు ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్(ఏవోసీ) జారీ చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. పుంగనూరు మండలం బండపల్లె ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ జ్యోతిలక్ష్మి 2024 డిసెంబరు 3వ తేదీ నుంచి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరు కావడంపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఆమెకు నోటీసు అందజేసేందుకు నివాసానికి అధికారులు వెళ్లగా అందుబాటులో లేరని నివేదిక అందజేశారు. విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడి నుంచి సెలవు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోగా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు చెప్పారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమోదిత కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
ప్రాంతీయ కార్యాలయం : డి.నెం.8-115/1, 4వ అంతస్తు, కెనరా బ్యాంక్ పైన, ఎమ్ఎమ్ కాంప్లెక్స్,రాయల్ నగర్, ఆర్‌సి రోడ్డు, తిరుపతి,తిరుపతి జిల్లా-517501
బ్రాంచ్ కార్యాలయం : డి.నెం.11/456, వెల్మూరు కాంప్లెక్స్, 2వ అంతస్తు, ఓటికె రోడ్డు,చిత్తూరు, చిత్తూరు జిల్లా - 517001 వెబ్‌సైట్ : http://www.shriramfinance.in./auction

శ్రీ డి.దేవసిత్తం గారికి చెందిన స్థిరాస్తుల విక్రయానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన

రూల్ 9(1) క్రింద సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్‌లో చదవబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కోసం ఇ-వేలం అమ్మకం ప్రకటన 26-12-2024 తేదీ గల ఉద్దేశపూర్వక అమ్మకం నోటీసు 30 రోజుల గడువు తీరిన తర్వాత అప్పుడు జారీచేయబడినది. సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8(6)లో చదువబడు చట్టం 54/2002లోని సెక్షన్13(8) క్రింద పేర్కొన్న విడిపించుకునే హక్కును మీరు వినియోగించుకోవడంలో విఫలమైనందున ఇ-వేలం అమ్మకం కోసం ప్రకటన జారీ చేయబడింది. ఋణగ్రహీతలు/హామీదారులు/తనఖాదారులు/సహ-దరఖాస్తుదారులు/సహ-ఋణగ్రహీతలకు ఇందుమూలముగా తెలియజేయడమైనది.

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకానికి ముఖ్యంగా ఋణగ్రహీతలు/హామీదారులు/తనఖాదారులు/సహ-దరఖాస్తుదారులు/సహ-ఋణగ్రహీతలకు నోటీసు ద్వారా తెలియజేయునది ఏమనగా, సర్ఫేసి యాక్ట్, సెక్షన్ 13(2) ప్రకారం, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి జారీచేసిన **డిమాండ్ నోటీసు తేది.07.05.2022** ప్రకారం, **తేది.07.05.2022** నాటికి **రూ.58,76,761/-** మరియు **08.02.2022** నుండి వర్తించు వడ్డీ మరియు కాస్ట్స్ మరియు చార్జీలు మరియు ఖర్చులు రాబట్టుకొనుటకు సెక్యూర్డు క్రెడిటార్‌కు తనఖా పెట్టిన / ఛార్జీ చేసిన దిగువ తెలిపిన స్థిరాస్తులను "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" ప్రాతిపదికన ఇ-వేలం ద్వారా **తేది.21-03-2026 న ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు** ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించటమైనది.

అగ్రిమెంట్ నెం : CHTORTF1709300003

ఋణగ్రహీత/హామీదారు(లు): 1) ఎల్ సంపంగి, భర్త : పాల్యం లక్ష్మయ్య, చిరునామా 4-203, గాంధీ నగర్, గ్రీమ్స్‌పేట, కాజూర్, చిత్తూరు (జిల్లా)-517002. 2) ఎల్.సెల్వం, తండ్రి : లక్ష్మయ్య, ఇంటి నెం.15-1495, సౌకార్ పేట, చిత్తూరు (జిల్లా)-517001. 3) డి.దేవసిత్తం, తండ్రి: ఎల్.సెల్వం, ఇంటి నెం.15-1495, సౌకార్ పేట, చిత్తూరు (జిల్లా)-517001. 4) ఎన్.చంద్రశేఖర్, తండ్రి: చిన్నబ్బ, చిరునామా, హెచ్.నెం.2-39, కోటగారం, ఎత్తేరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా-517125

స్థిరాస్తి వివరములు: (డాక్యుమెంట్ నెం.5068/2017 ప్రకారం శ్రీ డి.దేవసిత్తం గారికి చెందిన ఆస్తి)
చిత్తూరు జిల్లా, చిత్తూరు సబ్ జిల్లా, చిత్తూరు మండలం, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నెం.64, ఇరువరం గ్రామ ఖాతాలో, సర్కారు డ్రై సర్వే నెం.167/1, మొత్తం విస్తీర్ణం ఎ.10.35 సెంట్లు భాజార్ రోడ్డు, సెగ్మెంట్-2 స్థలం విస్తీర్ణం తూర్పు నుండి పడమరకు 80 అడుగులు లేదా 24.380 మీటర్లు మరియు ఉత్తరం నుండి దక్షిణం వరకు 20 అడుగులు లేదా 6.080 మీటర్లు. మొత్తం 1600 చ॥అ॥లు లేదా 177.77 చ॥గ॥లు. దానిలో 40 అడుగులు X 20 అడుగులు = 800 చ॥అ॥లు యొక్క ఆర్‌సిసి భవనం డి.నెం. 4-962/2, తలుపులు, డోర్ ఫ్రేమ్‌లు, కిటికీలు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు, ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ నెం.4373, అన్ని హక్కులతో సహా కలదు. హద్దులు : తూర్పు : రోడ్డు, దక్షిణం: నాగరత్నమ్మ గారి స్థలం పడమర: నాగరత్నమ్మ గారి స్థలం, ఉత్తరం : మొగిలప్ప గారి ఇల్లు.

ఎన్‌కంబరెన్స్‌లు ఏమైనా : లేవు

ఆస్తి రిజర్వు ధర	ధరావత్తు మొత్తం	ధరావత్తు సమర్పించు విధానం	బిడ్ పెంపుదల మొత్తం	వేలం తేది	ధరావత్తు సమర్పించుటకు చివరి తేది	ఆస్తి తనిఖీ తేది
రూ.30,18,000/-	రూ.3,01,800/-	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరున డి.డి సమర్పించాలి	రూ.10,000/-	21.03.2026	20.03.2026	19.03.2026

ఆసక్తిగల బిడ్డర్లు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్ సృష్టించడంలో, డేటాను అప్‌లోడ్ చేయడంలో, బిడ్ సమర్పించడంలో, ఇ-బిడ్డింగ్ ప్రక్రియపై శిక్షణలో మొదలగున వాటి సహాయం కొరకు మెస్సర్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, సంప్రదించవలసిన వ్యక్తి : గౌరవ్ నంబూదిరి, మొబైల్ నెం. 9833922941, గౌరవ్ నంబూదిరి <gaurav.n@samil.in> నందు సంప్రదించగలరు.
ఆస్తికి సంబంధించిన ఏదైనా సందేహాల కోసం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి, సి. నంద కిషోర్ గారిని కార్యాలయ పని దినాలలో 8801283299 నందు సంప్రదించవచ్చు.
అధీకృత అధికారికి ఏదైనా లేదా అన్ని బిడ్లను తిరస్కరించే హక్కు కలదు. ఆన్‌లైన్ వేలం మా వేలం ఏజెన్సీ శ్రీరామ్ ఆటో మాల్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్‌లో (https://eauctions.Samil.in/home) నిర్వహించబడుతుంది. టెండర్ సమర్పణ స్థలం/ బిడ్ ఫారమ్ / టెండర్ ఓపెన్ & వేలం పొందడానికి, దయచేసి https://eauctions.Samil.in/home వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు అమ్మకం యొక్క వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం దయచేసి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో అందించిన https://www.shriramfinance.in/auction లింక్‌ను చూడండి.
గమనిక: 'చెన్నైలోని NCLT ఆదేశం ప్రకారం "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" ను "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"లో విలీనం చేసినట్లు తెలియజేయడమైనది. తదనంతరం 30-11-2022 నాటి పేరు మార్పుకు సంబంధించిన విలీన ధృవీకరణ పత్రం ప్రకారం, 30.11.2022 నుండి "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" పేరును "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్"గా మార్పు జరిగింది.
తేది.11.02.2026, ప్రదేశం : చిత్తూరు సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమోదిత కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
ప్రాంతీయ కార్యాలయం : డి.నెం.8-115/1, 4వ అంతస్తు, కెనరా బ్యాంక్ పైన, ఎమ్ఎమ్ కాంప్లెక్స్,రాయల్ నగర్, ఆర్‌సి రోడ్డు, తిరుపతి, తిరుపతి జిల్లా -517501
బ్రాంచ్ కార్యాలయం : డి.నెం.13-87, 1వ అంతస్తు ఎవిసి కాంప్లెక్స్, మదనపల్లి రోడ్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా - 517408 వెబ్‌సైట్ : http://www.shriramfinance.in./auction

శ్రీ ఎస్.దామోదర రెడ్డి గారికి చెందిన స్థిరాస్తుల విక్రయానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన

రూల్ 9(1) క్రింద సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్‌తోచదవబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కోసం ఇ-వేలం అమ్మకం ప్రకటన 26-12-2024 తేదీ గల ఉద్దేశపూర్వక అమ్మకం నోటీసు 30 రోజుల గడువు తీరిన తర్వాత అప్పుడు జారీచేయబడినది. సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8(6)లో చదువబడు చట్టం 54/2002లోని సెక్షన్13(8) క్రింద పేర్కొన్న విడిపించుకునే హక్కును మీరు వినియోగించుకోవడంలో విఫలమైనందున ఇ-వేలం అమ్మకం కోసం ప్రకటన జారీ చేయబడింది. ఋణగ్రహీతలు/హామీదారులు/తనఖాదారులు/సహ-దరఖాస్తుదారులు/సహ-ఋణగ్రహీతలకు ఇందుమూలముగా తెలియజేయడమైనది.

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకానికి ముఖ్యంగా ఋణగ్రహీతలు/హామీదారులు/తనఖాదారులు/సహ-దరఖాస్తుదారులు/సహ-ఋణగ్రహీతలకు నోటీసు ద్వారా తెలియజేయునది ఏమనగా, సర్ఫేసి యాక్ట్, సెక్షన్ 13(2) ప్రకారం, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి జారీచేసిన **డిమాండ్ నోటీసు తేది.07.05.2022** ప్రకారం, **తేది.07.05.2022** నాటికి **రూ.80,10,808/-** మరియు **08.02.2022** నుండి వర్తించు వడ్డీ మరియు కాస్ట్స్ మరియు చార్జీలు మరియు ఖర్చులు రాబట్టుకొనుటకు సెక్యూర్డు క్రెడిటార్‌కు తనఖా పెట్టిన / ఛార్జీ చేసిన దిగువ తెలిపిన స్థిరాస్తులను "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" ప్రాతిపదికన ఇ-వేలం ద్వారా **తేది.20-03-2026 న ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు** ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించటమైనది.

అగ్రిమెంట్ నెం : PLMNRTF1706300019

ఋణగ్రహీత/హామీదారు(లు): 1) ఎస్.పద్మావతమ్మ, భర్త : ఎస్.నాగిరెడ్డి,
Occ. ఓమ్ శ్రీ భైరేశ్వర పాలిమర్స్ & ఫిట్టింగ్స్, చిరునామా హెచ్ నెం.1-176, నిడిగుంట, బొమ్మనపల్లి, పెద్దపంజాణీ, చిత్తూరు జిల్లా -517432.
2) ఎస్.దామోదర రెడ్డి, తండ్రి : నాగిరెడ్డి, ప్లాట్ నెం.17, రోడ్ నెం.2, కొత్త వివేకానంద నగర్, హెచ్ఎమ్‌టి టౌన్‌షిప్, తిరుమలగిరి, చింతల్, హైదరాబాద్-500054.
3) సుబ్బిరెడ్డిగారి రోహిణి కుమార్, తండ్రి : నాగిరెడ్డి, ప్లాట్ నెం.17, రోడ్ నెం.2, కొత్త వివేకానంద నగర్, హెచ్ఎమ్‌టి టౌన్‌షిప్, తిరుమలగిరి, చింతల్, హైదరాబాద్-500054.
4) జయరామరెడ్డి, తండ్రి: వెంకటరామరెడ్డి, డి.నెం.179/84, 8వ క్రాసు, గవర్నమెంట్ స్కూల్ దగ్గర, సోమసుందర పాల్య, 2వ సెక్టారు, హెచ్ఎస్ఆర్ లే అవుట్, సౌత్ బెంగళూరు, కర్ణాటక-560102.

స్థిరాస్తి వివరములు: (డాక్యుమెంట్ నెం.2411/2017 ప్రకారం శ్రీ ఎస్.దామోదర రెడ్డి గారికి చెందిన ఆస్తి)
చిత్తూరు జిల్లా, పలమనేరు సబ్ జిల్లా, గంగవరం మండలం, గంగవరం గ్రామ పంచాయితీ మరియు గ్రామ ఖాతాలో, వార్డు నెం.6, సాయి నగర్, కీలపట్ల రోడ్డుకు తూర్పు వైపున, డ్రై సర్వే నెం.375/1బి, దగ్గర డి.నెం. 6-101లో 450 చ॥గ॥ల విస్తీర్ణం. హద్దులు : తూర్పు : కాలువ, దక్షిణం: కె.ద్రాక్షాయణి గారి భూమి, పడమర: 18 అ॥ల వెడల్పు రోడ్డు, ఉత్తరం : అమ్మకందారు కె.ఖాదర్ బాషా నిలుపుకున్న భూమి. వీటి మధ్యలో స్థలం కొలతలు తూర్పు నుండి పడమరకు 45 అ॥లు లేదా 13.716 మీ॥లు మరియు ఉత్తరం నుండి దక్షిణానికి 90 అ॥లు లేదా 27.432 మీ॥లు. మొత్తం 4050 చ॥అ॥లు లేదా 450 చ॥గ॥ల ఖాళీ స్థలం.

ఎన్‌కంబరెన్స్‌లు ఏమైనా : లేవు

ఆస్తి రిజర్వు ధర	ధరావత్తు మొత్తం	ధరావత్తు సమర్పించు విధానం	బిడ్ పెంపుదల మొత్తం	వేలం తేది	ధరావత్తు సమర్పించుటకు చివరి తేది	ఆస్తి తనిఖీ తేది
రూ.48,60,000/-	రూ.4,86,000/-	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరున డి.డి సమర్పించాలి	రూ.10,000/-	20.03.2026	19.03.2026	18.03.2026

ఆసక్తిగల బిడ్డర్లు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్ సృష్టించడంలో, డేటాను అప్‌లోడ్ చేయడంలో, బిడ్ సమర్పించడంలో, ఇ-బిడ్డింగ్ ప్రక్రియపై శిక్షణలో మొదలగున వాటి సహాయం కొరకు మెస్సర్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, సంప్రదించవలసిన వ్యక్తి : గౌరవ్ నంబూదిరి, మొబైల్ నెం. 9833922941, గౌరవ్ నంబూదిరి <gaurav.n@samil.in> నందు సంప్రదించగలరు.
ఆస్తికి సంబంధించిన ఏదైనా సందేహాల కోసం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి, సి. నంద కిషోర్ గారిని కార్యాలయ పని దినాలలో 8801283299 నందు సంప్రదించవచ్చు.
అధీకృత అధికారికి ఏదైనా లేదా అన్ని బిడ్లను తిరస్కరించే హక్కు కలదు. ఆన్‌లైన్ వేలం మా వేలం ఏజెన్సీ శ్రీరామ్ ఆటో మాల్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్‌లో (https://eauctions.Samil.in/home) నిర్వహించబడుతుంది. టెండర్ సమర్పణ స్థలం/ బిడ్ ఫారమ్ / టెండర్ ఓపెన్ & వేలం పొందడానికి, దయచేసి https://eauctions.Samil.in/home వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు అమ్మకం యొక్క వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం దయచేసి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో అందించిన https://www.shriramfinance.in/auction లింక్‌ను చూడండి.
గమనిక: 'చెన్నైలోని NCLT ఆదేశం ప్రకారం "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" ను "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"లో విలీనం చేసినట్లు తెలియజేయడమైనది. తదనంతరం 30-11-2022 నాటి పేరు మార్పుకు సంబంధించిన విలీన ధృవీకరణ పత్రం ప్రకారం, 30.11.2022 నుండి "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" పేరును "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్"గా మార్పు జరిగింది.
తేది.11.02.2026, ప్రదేశం : చిత్తూరు సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

శ్రీ విఘ్నేశ్వర్ స్వామి ఇంటీరియర్ డిజైనర్స్ కబోర్డ్స్, డబుల్‌కాట్ విండోస్ ద్వారాలు అల్యూమినియం వర్క్ మరియు అపార్ట్‌మెంట్ వర్క్ ప్లానింగ్ మిషన్‌తో పాటు వర్క్స్ చేయబడును. ✆ 95812 56014.

FOR SALE

వాలెంటైన్స్‌డేకి 925 వెండి ఉంగరాలు, చైన్లు, బ్రాస్లెట్స్ మీ స్నేహితులకు ఇవ్వడానికి సదుం డైమెండ్స్, సిల్వర్ ట్రెజర్, చర్చి వీధి, చిత్తూరు టౌన్ బ్యాంక్ ప్రక్కన ✆ 9849027171.

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

HEALTH & CARE

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

1.తిరుపతి - సి.రామాపురం జైన్ మందిరం వద్ద 2.రేణిగుంట యోగానంద కాలేజీకి ప్రక్కన 3.చంద్రగిరి టౌన్‌లో ఉగ్రప్రత్యంగిరా అమ్మవారి గుడి దగ్గర 100 feet రోడ్డు ఆనుకొని ఉన్న వెంచర్స్‌లో తుడా అప్రూవల్స్‌తో హౌస్/ విల్లా కట్టుకునే ప్లాట్లు అమ్మబడును. 95055 02346.

THE EENADU CLASSIFIEDS WAY
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి

B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

నేషనల్ హైవేలకు ఆనుకొని తిరుపతిలో ఫైనల్ అప్రూవ్డ్ ప్లాట్స్ అన్ని సదుపాయాలతో తక్కువ ధరకే, డైరెక్ట్ ఓనర్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఫోన్ : 99662 62221/ 95027 74175

తిరుపతి ఎయిర్‌పోర్ట్, కలనరీ డెక్కన్ యూనివర్సిటీ దగ్గర తుడ ఫైనల్ అప్రూవల్ ప్లాట్ అంకనం 49,000/- మాత్రమే. సంప్ర॥ 80997 85333.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

Wanted Telecallers, Marketing Executives & Counselors for reputed organization in Tirupathi. Con:7207073377.

Universal Educational Services Wanted Female Telecallers. Qualification: Any Degree, Tirupati ✆ 9676968115, 8179915301.

తిరుపతిలోని ప్రముఖ కంపెనీకి బిజినెస్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, వివాహితులు కావలెను. Age: 30 to 65, Qua: Inter - PG పాన్‌కార్డు తప్పనిసరి ✆ 76750 95860.

లక్ష్మీన్ డిజైనర్ ఎంపోరియం తిరుపతిలో బొటిక్‌లో అనుభవం కల్గిన లేడీ మరియు సేల్స్‌గర్ల్స్-2 కావలెను. ఆకర్షణీయమైన జీతం ✆9966129199

తిరుచానూరు లాడ్జి నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్, రూమ్ బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ కావలెను. సంప్ర: 9440581161.

చిత్తూరు

•చిత్తూరు • పూతలపట్టు •గంగాధరనెల్లూరు •నగరి

ఉపాధి హామీ పథకం పేరు కొనసాగించాలి

నింద్ర, న్యూస్‌టుడే: ఇటీవల కేంద్రం ప్రభుత్వం మార్చిన ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని నింద్రలో విజయపురం, నింద్ర మండలాలకు చెందిన వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వారికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు చిరంజీవమ్మ మద్దతు పలికారు.

బీసీ కులగణన హర్షణీయం

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: బీసీ కుల గణనకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఏపీ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్ అన్నారు. గురువారం ఆయన చిత్తూరులో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

న్యాయవిద్యతో అపారమైన అవకాశాలు

పుత్తూరు, న్యూస్‌టుడే: న్యాయవిద్యతో అపారమైన అవకాశాలున్నాయని నెల్లూరు విశ్రాంత జడ్జి పెనుమూరు గుర్రప్ప పేర్కొన్నారు. పుత్తూరు కేకేసీ న్యాయ కళాశాలలో గురువారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ఛైర్మన్ కుప్పయ్య శెట్టి, వైస్ ఛైర్మన్ నరసింహారావు, ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విశ్రాంత జడ్జి గుర్రప్ప

‘పురపాలక ఛైర్మన్ హరిపై కేసు పెట్టాలి’

ఎమ్మెల్యే భానుప్రకాష్

పుత్తూరు, న్యూస్‌టుడే: పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ఆనంగి హరి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పదవులు పొందారని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు జరిగాయో ప్రజలందరూ చూశారన్నారు. 2020లో మున్సిపల్ ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రంతో మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారన్నారు. ఇది దళితులను అవమానించినట్లేనన్నారు. ఈ విషయమై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగిన ప్రశ్నకు పురపాలకశాఖ మంత్రి నారాయణను సమాధానం చెప్పాలని సమయం కేటాయించారు. మంత్రి మాట్లాడుతూ ఛైర్మన్‌పై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సభకు వివరించారు.

తమిళనాడు మాజీ సీఎంకు స్వాగతం

పళనిస్వామికి స్వాగతం పలుకుతున్న ఏఐఏడీఎంకే నాయకులు

నగరి, న్యూస్‌టుడే: చెన్నై నుంచి తిరుమల శ్రీహరి దర్శనానికి వెళ్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి నగరిలో ఏఐఏడీఎంకే నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నగరి బైపాస్ రోడ్డులో గురువారం ఏఐఏడీఎంకే రాష్ట్ర కార్యదర్శి డా. అంబ్రోస్‌విల్సన్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు సన్మానం చేసి స్వాగతం పలికారు. ఏఐఏడీఎంకే చిత్తూరు జిల్లా కార్యదర్శి ముత్తుకుమరన్, నాయకులు పెరియస్వామి, పాండు, షణ్ముగం, మూర్తి, సురేష్, గోపి, సుబ్రమణ్యం, కైలాసం తదితరులు పాల్గొన్నారు.

దయతలిస్తేనే మార్కెట్ యార్డులకు మోక్షం

- వ్యవసాయ బడ్జెట్‌పై కోటి ఆశలు
- అన్నదాతకు ఎంతో ప్రయోజనం

ఏడేళ్లుగా నిలిచిన మంగసముద్రం యార్డు నిర్మాణ పనులు

మార్కెట్ యార్డులకు నిధులు కేటాయించి.. కమిటీల అభివృద్ధికి సహకరించాలని అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాల్లో మార్కెటింగ్ శాఖకు సంబంధించి పలు అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభం, ప్రతిపాదనలు, మంజూరు వంటికి జరిగాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి మొండిగోడలకే పరిమితమయ్యాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు అవినీతిలో కూరుకుపోయాయి. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 20 నెలలు గడిచినా మార్కెట్ యార్డుల అభివృద్ధిపై దృష్టి సారించలేదు. ఈ నెల 14న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లోనైనా

నిధులు రాగానే పనులు

పెండింగ్ పనుల వ్యయ అంచనాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాం. నిధులు రాగానే ఆగిపోయిన పనులను ప్రారంభించి పూర్తి చేస్తాం. **-రామాంజనేయులు, జేడీ, మార్కెటింగ్ శాఖ**

పిల్లర్ల దశలో ఎస్‌ఆర్‌పురం కమిటీ కార్యాలయం

ఎస్‌ఆర్‌పురం మార్కెట్ కమిటీ కార్యాలయ నిర్మాణం పిల్లర్ల దశకే పరిమితమైంది. సుమారు రూ.10 కోట్ల వ్యయ అంచనాలతో కొత్తప ల్లెమిట్టలో కార్యాలయ భవన నిర్మాణాలు రాజకీయ నాయకుల వివాదం ఫలితంగా ఆగిపోయాయి. నాలుగేళ్లుగా పనులు ముందుకు కదలక పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి.

వైకాపా హయాంలో అర్ధాంతరంగా ఆగి

తెదేపా హయాంలో మంగసముద్రం వద్ద నూతన యార్డు నిర్మాణానికి రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఎస్ఎస్) కింద రూ.10.50 కోట్లు మంజూరు చేశారు. 2019లో పనులు ప్రారంభించారు. ఒకే ప్రాంతంలో 40 బెల్లం మండీలు, 35 మామిడి మండీల నిర్మాణం సహా రైతులు, వ్యాపారులు, కూలీల సౌకర్యార్థం మౌలిక వసతుల నిర్మాణం చేపట్టారు. వైకాపా ప్రభుత్వం రాగానే పనులు నిలిచాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నూతన యార్డు నిర్మాణ పనులు పూర్తిచేస్తామని ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.

గోదాములోనే నగరి కార్యాలయం

నగరి మార్కెట్ కమిటీ కార్యాలయం వర్షానికి ఉరుస్తోంది. ఎప్పుడు కూలిపోతుందోననే భయంతో ఈ కార్యాలయాన్ని గోదాములో నిర్వహిస్తున్నారు. 6 నెలల క్రితం రూ.23 లక్షల వ్యయ అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 80085 74568
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 80085 74601

పాలసముద్రం, న్యూస్‌టుడే: సమస్య: సింహరాజుపురం పంచాయతీ కోసరాపల్లి గ్రామంలోని వీధుల్లో ముళ్లకంపలు పెరిగిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. **- శేఖర్, గ్రామస్థుడు**

సమాధానం: వాహనాలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముళ్లకంపలను తొలగిస్తాం. **-సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి**

పూతలపట్టు: సమస్య: పేటమిట్ట-తోటవారిపల్లె రోడ్డును మరమ్మతులు చేయాలి. **- స్థానికులు**

సమాధానం: త్వరలో మరమ్మతులు చేపడతాం. **-శ్రీనివాసులు, ఏఈఈ**

తవణంపల్లె: సమస్య: యూబీపల్లెలో రహదారి గుంతలమయమైంది. ప్రయాణానికి చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. **-స్థానికులు**

సమాధానం: పంచాయతీ పరిధిలోని అధికారులతో మాట్లాడి రహదారికి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటాం. **- హరిప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో**

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: సమస్య: స్థానిక గిరింపేట రాగిమాను వీధిలో కాలువ నుంచి దోమల బెడద ఎక్కువగా ఉంది. **-స్థానికులు**

సమాధానం: దోమల నివారణకు రసాయనాలు పిచికారీ చేయిస్తాం. **-లోకేష్, నగరపాలక ఆరోగ్యాధికారి**

వెలుగుతున్న వీధి దీపాలు

స్పందనకు వందనం

గుడిపాల, న్యూస్‌టుడే: ఈ నెల 9న ‘ఈనాడు’లో ‘మండల కేంద్రంలో అంధకారం’ శీర్షికన చిత్రకథనం వెలువడింది. దీనిపై అధికారులు స్పందించి వెలగని దీపాలకు మరమ్మతులు చేసి వెలిగేలా చర్యలు తీసుకున్నారు.

ధ్రువపత్రాలు చూపుతున్న దేవేంద్రరావు తదితరులు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: తెలుగు భాషా వికాసంతోపాటు కళల వైభవానికి సేవలందిస్తోన్న సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్(మారిషస్)లో నమోదైంది. ఈ సందర్భంగా చిత్తూరులోని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో దేవేంద్రరావును సత్కరించారు. సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తోట గోవిందన్ మాట్లాడుతూ ఉనికి కోల్పోతున్న మాతృభాషాభివృద్ధికి సైనికుడిలా సేవలందిస్తున్న ఘనత దేవేంద్రరావుకే దక్కుతుందని కొనియాడారు. కోటీశ్వర, మునీంద్ర, మోహిద్దీన్ అలీ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా కుంభాభిషేకం

శ్రీవీరభద్రస్వామి

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: చిత్తూరు నగరం గంగినేని చెరువు తీరాన వెలసిన శ్రీవీరభద్రస్వామి ఆలయ కుంభాభిషేక వేడుకలు గురువారం వైభవంగా సాగాయి. స్వామివారి మూలవర్లకు రజక కులస్థులు సారెను సమర్పించి పూజలు, అభిషేకాలు చేశారు. ఉత్సవ నిర్వాహకులు కుట్టి, కుమార్, సూరి, వెంకటేష్, చిట్టి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

15న ఏకాదశ రుద్రాభిషేకం

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా గిరింపేటలోని సత్యసాయి మందిరంలో ఈ నెల 15న ఏకాదశ రుద్రాభిషేకం ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు సత్యసాయి సమితి జిల్లా అధ్యక్షుడు మధుసూదనం తెలిపారు.

చిదంబరేశ్వరుడి రథోత్సవం

కళాకారుల విన్యాసం

చిత్తూరు, న్యూస్‌టుడే: శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గిరింపేటలోని శ్రీచిదంబరేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి ఉత్సవర్లు రథంలో ఆసీనులై పురవీధుల్లో విహరించారు. భక్తులు రథాన్ని లాగుతూ తన్మయం చెందారు.

మూషిక వాహనంపై వినాయకస్వామి

బంగారుపాళ్యం: మొగిలి గ్రామంలో వెలసిన స్వయంభు మొగిలీశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అంకురార్పణ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సకల దేవతలను మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవ మండపంలో వినాయకస్వామిని సుందరంగా అలంకరించారు. స్వామిని రథంపై అధిరోహించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఉభయదారులుగా బంగారుపాళ్యం మేదర వీధికి చెందిన సుధాకర్‌నాయుడు వ్యవహరించారు. ఆలయ ఈవో మునిరాజా, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త విజయకుమార్, ఆలయ సిబ్బంది శరవణ భక్తులకు ఏర్పాట్లు చేశారు.

భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం

పెనుమూరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెనుమూరులోని శ్రీకమలాంబికా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణం వేడుకగా జరిగింది. పూజలకు ఆలయ ధర్మకర్త తిరువీరెడ్డిపల్లి, గ్రామానికి చెందిన లంకిపల్లె ఈశ్వర్ ప్రసాద్, కుసుమ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.

మెరుగైన వైద్య సేవలందించాలి

కార్వేటినగరం, న్యూస్‌టుడే: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ వైద్యులను ఆదేశించారు. కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. వెంట తహసీల్దారు నాగరాజు, ఎంపీడీవో చంద్రమౌళి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

విద్యార్థులతో ప్రిన్సిపల్, అధ్యాపకులు

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

పాలసముద్రం, న్యూస్‌టుడే: నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నిలుస్తున్నాయని ప్రిన్సిపల్ హరిత, ఎంఈవో రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని బలిజకండ్రిగలోని హైస్కూల్ ప్లస్ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు సరస్వతి పూజ చేశారు.

మాట్లాడుతున్న అపోలో వర్సిటీ వీసీ వినోద్‌భట్

వ్యాధులపై ప్రజలకు అవగాహన అవసరం

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: అరుదైన వ్యాధులపై ప్రజలకు అవగాహన అవసరమని అపోలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వినోద్‌భట్ తెలిపారు. చిత్తూరు నగరంలోని అపోలో విశ్వవిద్యాలయంలో గురువారం అరుదైన వ్యాధులపై జాతీయ సదస్సు జరిగింది. అరుదైన వ్యాధులపై అవగాహన కల్పించారు. పలువురు ముఖ్యులు వివిధ అంశాలపై మాట్లాడారు. బెంగళూరుకు చెందిన కర్కినోస్ హెల్త్ కేర్ చీఫ్ డేటా అధికారి వినోద్ స్కారియా, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్స్ డీన్ భాస్కర్‌రెడ్డి, బయో మెడికల్ సైన్స్ విభాగాధిపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అర్బన్ ఎక్సైజ్ సీఐగా రవికుమార్ బాధ్యతలు

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ సీఐగా రవికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆ స్థానంలో ఉన్న హరికృష్ణ పలమనేరు క్యాటిల్‌ఫామ్‌కు బదిలీ కాగా.. నరహరిపేట చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న రవికుమార్ చిత్తూరులో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని పరిచయం చేసుకుని సమావేశమయ్యారు.

గ్రంథాలయాలకు పూర్వ వైభవం తెస్తాం

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి అన్నారు. చిత్తూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంలో గురువారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా గ్రంథాలయ బడ్జెట్‌ను ఆమోదిస్తూ సంతకం చేశారు. అనంతరం జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనుల్ని పరిశీలించారు. సంస్థ కార్యదర్శి శర్మ, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, తెదేపా జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, సునీల్‌చౌదరి, సురేంద్రకుమార్, లలిత, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎలకాటూరు కొండకు నిప్పు

నింద్ర, న్యూస్‌టుడే: ఎలకాటూరు కొండకు ఆకతాయిలు నిప్పంటించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు మంటలు చెలరేగాయి. అటవీశాఖ అధికారులు సమీప ప్రాంతాల గ్రామస్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

సీసీ రోడ్డు నిర్మించేదెప్పుడు?

మరకాలకుప్పం పంచాయతీ తిమ్మయ్యపల్లె జగనన్న కాలనీకి, వీధులకు సీసీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆరు సంవత్సరాల క్రితం బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిలో గట్రాళ్ల మిట్ట వద్ద స్థానికంగా ఇంటి స్థలాలు లేని పేదలు 42 మందికి అధికారులు పట్టాల్చి, పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 90 శాతం వరకు ఇళ్లు పూర్తయ్యాయి. కాలనీ వరకు సీసీ రోడ్డు, వీధులకు సీసీ కాంక్రీటు వేయకపోవడంతో వీధులు బురదతో కూడుకున్నాయి. **-న్యూస్‌టుడే, గుడిపాల**

ఇలాగైతే ప్రమాదాలు జరగవా?

గంగాధరనెల్లూరు పాల శీతలీకరణ కేంద్రం పక్కన అతి తక్కువ ఎత్తులో విద్యుత్తు నియంత్రిక ఉంది. దీని పక్కగా పిల్లలు, జంతువులు, తెలియక ఎవరైనా వెళ్తే విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదముంది. సంబంధిత అధికారులు స్పందించి..విద్యుత్తు నియంత్రిక దిమ్మె ఎత్తు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. **- న్యూస్‌టుడే, గంగాధరనెల్లూరు**

నడవాలంటే నరకమే!

చెర్లోపల్లె పంచాయతీ ఏను గుండ్లపల్లెలో కాలువలు లేవు. ఇళ్ల నుంచి వెలువడే మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ఆ రోడ్లపై ప్రయాణించాలంటే నరకయాతనే. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మురుగు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, చిత్తూరు గ్రామీణ**

ముగ్గులు వేసిన విద్యార్థినులతో ప్రిన్సిపల్ హేమలత, అధ్యాపకులు

జూనియర్ కళాశాల వార్షికోత్సవం

పాలసముద్రం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు వేసిన సందేశాత్మక ముగ్గులు ఆకట్టుకున్నాయి.

సమస్యలు పరిష్కరించాలి

పుత్తూరు: జిల్లాలో ఆర్ట్, వర్క్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్స్ సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్‌ను కలిసి వినతి అందజేశారు.

హజ్ యాత్రికులకు ప్రభుత్వం అండ

హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న షణ్ముగరెడ్డి, సునీల్‌కుమార్

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌చౌదరి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని దర్గా వద్ద హజ్ యాత్రకు వెళ్లనున్న 121 మందికి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్‌గా ఎంచుకున్న ప్రతి హజ్ యాత్రికులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. 2025లో యాత్రకు వెళ్లిన వారి ఖాతాల్లో ఇప్పటికే ఈ మొత్తాన్ని జమ చేసినట్లు తెలిపారు. నాయకులు మోహన్‌రాజ్, అక్తర్‌భాషా, ఖలేషా, ఫిరోజ్, అన్సర్ పాల్గొన్నారు.

భూమిపూజ చేసిన ఎంఎస్ఎంఈ డైరెక్టర్, ఎంపీపీ, తెదేపా నాయకులు

అభివృద్ధి పనులకు భూమిపూజ

విజయపురం, న్యూస్‌టుడే: పాతార్కాడు పంచాయతీలో ఎన్ఆర్‌జీఎస్ కింద బీటీ రోడ్డు, బుగ్గ ఇల్లత్తూరు నుంచి గొల్లపల్లి వరకు రోడ్డు, కోసలనగరం -మిట్టూరు, క్షూరికాపురం సిమెంటు రోడ్డు పనులకు గురువారం ఎంఎస్ఎంఈ డైరెక్టర్ చినబాబు, ఎంపీపీ లక్ష్మీపతిరాజు భూమిపూజ చేశారు. తెదేపా నాయకులు రమేష్‌రాజు, బాబుయాదవ్, మునిభాస్కర్‌రాజు, బాలసుబ్రమణ్యం రాజు, సుధాకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం పుత్తూరు పట్టణ పరిధిలో జరిగింది. సీఐ శేఖర్‌రెడ్డి కథనం మేరకు.. పుత్తూరు పట్టణం పారేటమ్మ కాలనీకి చెందిన మణిగండన్(34) చేపల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం చేపలకు నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. పుత్తూరు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బస్సును ఢీకొన్న బస్సు: 10 మందికి గాయాలు

వడమాలపేట: ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 10 మంది గాయపడిన సంఘటన వడమాలపేట మండలం ఎస్వీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుంచి సత్యవేడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తిరుపతి నుంచి పుత్తూరుకి వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఢీకొంది. దీంతో ముందు వెళ్తున్న బస్సు రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఇనుప స్తంభాన్ని ఢీకొంది. రెండు బస్సుల్లో 10 మంది వరకు గాయపడ్డారు. రైల్వే బ్రిడి కింద రోడ్డు గుంతలయమంగా ఉండటంతో నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిని రెండు అంబులెన్స్‌ల ద్వారా తిరుపతి రుయాకు, ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరీష్ పేర్కొన్నారు.

పేదింట క్రీడా రత్నాలు

సాఫ్ట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు. వారిలో ఉన్న ఆసక్తిని గుర్తించి అందులో రాణించే విధంగా వ్యాయామ సంచాలకులు మెలకువలతో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మండల, జిల్లా స్థాయిలో వివిధ క్రీడల్లో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల క్రీడా ప్రతిభపై కథనం.

లక్ష్య సాధనకు నిరంతర కృషి

రాహుల్

రాహుల్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లి ధన గృహిణి, తండ్రి దినేష్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నారు. పేద కుటుంబంలో జన్మించినా క్రీడలు, చదువులో చురుగ్గా జిల్లా స్థాయిలో రాణిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ బాగా చదువుతున్నాడు. రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించి క్రీడా కోటాలో ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నాడు. పాఠశాల, జోనల్, జిల్లా స్థాయిలో సాఫ్ట్‌బాల్ క్రీడలో రాణించి పతకాలు సాధిస్తున్నాడు.

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా

జానకిరాం

జానకిరాం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఫరీదా, హరీష్‌ప్రసాద్ పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తమ పిల్లలకు తెలియనీయకుండా చదివిస్తున్నారు, జానకిరాంకు చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ. ఆసక్తిని గమనించిన వ్యాయామ ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వడంతో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సాఫ్ట్‌బాల్ క్రీడలో జిల్లా స్థాయిలో రాణించడంతో రాష్ట్ర పోటీల్లో ప్రతిభ కనబరిచాడు.

జాతీయ స్థాయిలో రాణించాలని..

అవినాష్

అవినాష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు శశికళ, శ్రీనివాసులు కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చదువులో మంచి మార్కులు సాధిస్తుండడంతో పాటు పాఠశాల స్థాయిలో సాఫ్ట్‌బాల్ క్రీడలో సత్తాచాటుతూ జిల్లా స్థాయిలో చక్కగా రాణిస్తున్నాడు. అంతర జిల్లాల పోటీలకు ఎంపికై జట్టు గెలుపులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నాడు.

వీధుల్లో చెత్త తొలగింపు

ఈనాడు కథనానికి స్పందన

నింద్ర, న్యూస్‌టుడే: నింద్రలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో అలసత్వం కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని ఇటీవల ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం పారిశుద్ధ్య కార్మికులతో చెత్త తొలగించారు.

నగరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ర్యాలీ

నూతన కార్మిక చట్టాలు రద్దు చేయాలి

నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, వేతన సవరణ చేపట్టాలని, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాలు నినదించాయి. గురువారం చిత్తూరు, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్ఆర్టీయూ, అంగన్‌వాడీ, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. **-న్యూస్‌టుడే బృందం**

PASSPORT LOST

I,K.BANU PRAKASH,S/o K.Narasimha Reddy, residing at D.No,.1-22, M.Paipalli Village ,Irala Mandal,Chittoor District, AP, Pin-517131 hereby inform that I have lost my Indian Passport bearing No. N-102502 while traveling from my village to Agarampalle Village, Irala Mandal for taking xerox on 09.02.2026 If any body found said Passport please handover to me at above address or Contact: 9701566998

यूनियन बैंक Union Bank of India యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయం, తిరుపతి
అడ్మినిస్ట్రేటివ్ భవనం వెనుక, ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి. ఫోన్ నెం.93218 23026

ఖాతాదారులకు బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా మా ఖాతాదారులకు తెలియజేయునది ఏమనగా మా గొల్లపల్లి బ్రాంచ్‌ను తేది.23.02.2026 (సోమవారం) నుండి దిగువ తెలిపిన నూతన చిరునామాలోనికి మార్పు చేయుచున్నాము.

మీకు మరింత ఉన్నతమైన సేవలు అందించుటకు మా నూతన చిరునామాలోకి మార్పు చేయుచున్నాము.

పాత చిరునామా : 3-31 & 32, నెహ్రూ వీధి, గొల్లపల్లి గ్రామం, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా

నూతన చిరునామా : బాలప్ప ఎన్‌క్లేవ్, 1వ అంతస్తు, MBT రోడ్డు, తగ్గువారిపల్లి, బంగారుపాళ్యం-517416, చిత్తూరు జిల్లా

తేది : 12.02.2026, ప్రదేశం : తిరుపతి సం/- రీజనల్ హెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

పలమనేరు

•పలమనేరు • కుప్పం

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

ప్రతిష్ఠాపన పూజలో అర్చకులు, భక్తులు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: తీర్థం, కోటిపల్లె గ్రామాల మధ్య వెలసిన శ్రీకాళభైరవేశ్వర స్వామి ఆలయంలో గురువారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఆలయంలో ఉదయం అర్చకులు స్వామివారికి అభిషేకం చేశారు. స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త రాజారెడ్డి, భక్తులు పూజలో పాల్గొన్నారు.

ఎంపీడీవో బాధ్యతల స్వీకరణ

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: నూతన ఎంపీడీవోగా ఉపేంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న ఆయన్ని ఉద్యోగోన్నతిపై బైరెడ్డిపల్లె ఎంపీడీవోగా నియమించారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఆయన్ని సన్మానించారు. కార్యక్రమంలో ఏవో ఆంజనబాబు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపీడీవో ఉపేంద్రను సన్మానించిన కార్యాలయ సిబ్బంది

‘వైకాపా నేతల దోపిడీలు అందరికీ తెలుసు’

మాట్లాడుతున్న సోమశేఖరగౌడ్, నాయకులు

పలమనేరు, న్యూస్‌టుడే: వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశారో అందరికీ తెలుసని గంగవరం మండల తెదేపా అధ్యక్షుడు సోమశేఖరగౌడ్ అన్నారు. బుధవారం వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ చేసిన విమర్శలను ఖండిస్తూ తెదేపా నాయకులు గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైకాపా నాయకులు చేసిన భూఆక్రమణలను తమపైకి నెట్టేస్తున్నారని విమర్శించారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు నాగరాజు మాట్లాడుతూ వెంకటేగౌడ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి గురించి మాట్లాడే స్థాయి లేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు కిషోర్‌గౌడ్, సుబ్రహ్మణ్యంగౌడ్, శ్రీధర్, రాజా ఉన్నారు.

పలమనేరు: ఎమ్మెల్యే అమరనాథరెడ్డి గురించి మాట్లాడే స్థాయి మాజీ శాసనసభ్యుడు వెంకటేగౌడకు లేదని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి దిలీప్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి తెలుసుకోకుండా వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని గురువారం విలేకర్లతో అన్నారు. సమావేశంలో నాయకులు జి.అరుణ్‌కుమార్, నాగరాజు, రాంపాల శివ, రాజా తదితరులు ఉన్నారు.

పాడి రైతులు ఆర్థికంగా ఎదగాలి

రామకుప్పం, న్యూస్‌టుడే: కుప్పం ప్రాంతంలో పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీఎంసీ డైరెక్టర్ పవన్‌కుమార్ తెలిపారు. గురువారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కెంపసముద్రం గ్రామంలో పాడి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబాలకు ఉపాధి కల్పించడంతో పాటు పాడి రైతులకు అవసరమైన రాయితీ వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఏపీఎం శ్రీనివాసమూర్తి, వెలుగు సిబ్బంది, మహిళా రైతులు పాల్గొన్నారు.

అమృత్‌తో తీరనున్న కుప్పం దాహార్తి

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పురపాలిక పరిధిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ 2.0 పథకంలో భాగంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. కుప్పం ప్రాంత ప్రజల అవసరాలకు రోజూ 8 ఎంఎల్‌డీల నీరు కావాలి. పురపాలిక పరిధిలో 200 బోర్లు ఉన్నాయి. వీటిలో 192 బోర్ల నుంచి 3 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంటోంది. ఈ సమస్య త్వరలో పరిష్కారం కానుంది.

చెరువుల అనుసంధానం ద్వారా..

నీటి సమస్యకు పరిష్కారం చూపుతూ అమృత్ 2.0 పథకానికి కుప్పం ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా రూ.9.21 కోట్ల నిధులు విడుదల చేశారు. పురపాలిక పరిధిలో మేజర్ చెరువైన దళవాయికొత్తపల్లె, వీరప్పనాయనిచెరువును అనుసంధానించారు. ఈ చెరువుల ద్వారా నీటిని దళవాయికొత్తపల్లె చెరువు సమీపంలో నిర్మిస్తున్న వాటర్ బెడ్ సిస్టమ్‌కు తరలిస్తారు. అక్కడ నీటిని శుద్ధి చేసి ట్యాంకులకు తరలిస్తారు. ట్యాంకుల నుంచి అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తారు. దీని ద్వారా నీటి ఎద్దడి లేకుండా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.

ఊపందుకున్న పనులు..

కుప్పం మండలం దళవాయికొత్తపల్లె చెరువులో నిర్మిస్తున్న వాటర్ బెడ్ సిస్టమ్‌లో 5 ఎంఎల్‌డీల నీటిని శుద్ధి చేసి రోజూ నీటి సరఫరా చేయనున్నారు. దీంతో పాటు వీరప్పనాయని చెరువులో భారీ బావిని తవ్వి, అందులో శుద్ధి చేసిన నీటిని నిల్వ చేయనున్నారు. ఇప్పటికే చెరువులను అనుసంధానిస్తూ పైపులైన్ అమరిక పనులు కొంత మేరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వేగంగా చేస్తున్నారు.

వేగంగా జరుగుతున్న ఫిల్టర్ బెడ్ నిర్మాణ పనులు

నీటి సమస్య లేకుండా చర్యలు..

కుప్పం పురపాలికలో నీటి సమస్య లేకుండా హంద్రీ-నీవా జలాలు చేరాయి. శుద్ధ జలాన్ని అమృత్ 2.0 పథకం ద్వారా అందించి, నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. పనులు పూర్తైన వెంటనే శుద్ధ జలం ప్రతి ఇళ్లకూ అందేలా చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసరావు, కమిషనర్, కుప్పం పురపాలిక

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

పలమనేరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉన్నాయి. కాలువలు మురుగుతో నిండిపోయాయి. దోమలు వృద్ధి చెందుతున్నాయి. **- స్థానికులు, పలమనేరు**

సమాధానం: సిబ్బందిని పంపి పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. **- ఎన్నీరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్**

వెలిగిన వీధి దీపాలు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని బైపాస్ మార్గంలో వీధి దీపాలు వెలగకపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యపై ‘ఈనాడు’లో ‘మేమున్నాం మీకు తోడుగా’ శీర్షికన వార్త ప్రచురించగా, పురపాలిక అధికారులు స్పందించి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు.

చెరువుల్లో వ్యర్థాలు వేయకుండా చర్యలు

కుప్పం పట్టణ బైపాస్ మార్గంలోని వెంకటరమయ్య చెరువులో హోటల్ వ్యర్థాలు వేసేవారు. దీనిపై ‘మేమున్నాం మీకు తోడుగా’ శీర్షికన వార్త ప్రచురించగా అధికారులు స్పందించి వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఉత్సవాల విజయవంతానికి పిలుపు

సోమల, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దఉప్పరపల్లె సమీపంలో ఉన్న దుర్గంకొండపై వెలసిన గార్గేయమునీశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని తహసీల్దారు మధుసూదన్, ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. ఆలయ నిర్వాహకులతో అధికారులు గురువారం సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.

మూషిక వాహనంపై వినాయకస్వామి

బంగారుపాళ్యం: మొగిలి గ్రామంలో వెలసిన స్వయంభు మొగిలీశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అలంకారోత్సవ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సకల దేవతలను మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవ మండపంలో వినాయకస్వామిని సుందరంగా అలంకరించారు. స్వామిని రథంపై అధిరోహించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఉభయదారులుగా బంగారుపాళ్యం మేధర వీధికి చెందిన సుధాకర్‌నాయుడు వ్యవహరించారు. ఆలయ ఈవో మునిరాజా, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త విజయకుమార్, ఆలయ సిబ్బంది శరవణ భక్తులకు ఏర్పాట్లు చేశారు.

గ్రంథాలయాలకు పూర్వ వైభవం తెస్తాం

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి అన్నారు. చిత్తూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంలో గురువారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా గ్రంథాలయ బడ్జెట్‌ను ఆమోదిస్తూ సంతకం చేశారు. అనంతరం జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనుల్ని పరిశీలించారు.

రోడ్డు నిర్మించారు.. చింత తీర్చారు

పలమనేరు, మదనపల్లె జాతీయరహదారి నుంచి కూర్నిపల్లెకు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. వైకాపా పాలనలో ఈ రోడ్డు గుంతలమయమైంది. అప్పట్లో ఎన్నిసార్లు సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అమరనాథరెడ్డి చొరవతో పనులకు నిధులు మంజూరు చేయించారు. దీంతో తమ సమస్య పరిష్కారమైందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, గంగవరం**

నిరుపయోగంగా మరుగుదొడ్డి

పలమనేరు-వి.కోట జాతీయ రహదారిలో తోటకనుమ వద్ద నిర్మించిన ఒక మరుగుదొడ్డి ఉపయోగంలో లేదు. నిర్మించిన నాలుగేళ్ల నుంచి దీనికి తలుపులు వేసే ఉన్నారు. ప్రయాణికులు దీనిని వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. రూ.5 లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. **- న్యూస్‌టుడే, పలమనేరు**

గోడల దశలోనే గ్రంథాలయం!

బైరెడ్డిపల్లె మండలంలోని గంగినాయనిపల్లెలో గత ప్రభుత్వంలో మంజూరు చేసిన డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణం గోడల దశలోనే ఆగిపోయింది. నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారుకు బిల్లులు అందకపోవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, బైరెడ్డిపల్లె

సూచిక బోర్డే.. ప్రమాదకరం

కుప్పం పట్టణ ప్రధాన రహదారిలో వారధి సమీపంలోని డివైడర్ వద్ద ఉన్న ప్రమాద సూచికను తొలగించారు. దాన్ని మరోచోట ఏర్పాటు చేయకుండా డివైడర్ ముందు ఉంచారు. నెలలు గడుస్తున్నా దానిని తొలగించలేదు. ప్రయాణికులు ఆదమరచి దాన్ని తగిలితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి బోర్డును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

నీటి సరఫరా అస్తవ్యస్తం..!

పెద్దపంజాణి మండలంలోని రాయలపేట పంచాయతీ కేంద్రంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీవారు నీటి కుళాయిలను లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో నీరు వృథా అవుతోంది. వృథాను అరికట్టడంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పొదుపుగా వినియోగించకపోతే రానున్న వేసవిలో ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు.
- న్యూస్‌టుడే, పెద్దపంజాణి

కేంద్ర విధానాలతో పేదలకు నష్టం

పలమనేరు, న్యూస్‌టుడే: భాజపా ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ధ్వంసం చేసిందని సీఐటీయూ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గుప్త అన్నారు. గురువారం ఐఎఫ్‌టీయూ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటీయూసీ సంఘ సభ్యులు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, లేబర్ కోడ్లను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. టవర్‌క్లాక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జ్యోతి, ఓబుల్‌రాజు, రమణ, ఈశ్వర, నాగరాజు, ప్రతాప్, శాంతి ఉన్నారు.

ర్యాలీలో పాల్గొన్న కార్మిక సంఘాల సభ్యులు

కల్లూరు (పులిచెర్ల): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పులిచెర్లలో గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ నాయకురాలు ప్రేమలత, కార్మిక సంఘాల సభ్యులు అలివేలు, సరస్వతమ్మ, మెబీనా, గీత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో పేదలకు నష్టం జరుగుతుందన్నారు. సదుం, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల కార్మికులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు.

సెలవుపై కడా పీడీ

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం డెవలప్మెంట్ అథారిటీ (కడా) ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ 15 రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆయన వివాహం సందర్భంగా 15 రోజుల పాటు సెలవుపై వెళ్లినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని డీపీటీవో రాము అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండులో మరుగుదొడ్లు, తాగునీటి ప్లాంటును గురువారం ఆయన పరిశీలించారు. డిపో పరిధిలోని బస్సులు మరమ్మతులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. శివరాత్రిని పురస్కరించుకొని గుడుపల్లె మల్లప్పకొండకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కుప్పం ఆర్టీసీ డిపో మేనేజర్ టీకే స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శులకు సత్కారం

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: మండలంలో నిర్దేశిత గడువులోపు వందశాతం పన్నులు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులను పలమనేరు డివిజనల్ అభివృద్ధి అధికారి రామచంద్రయ్య సత్కరించారు. గురువారం సాయంత్రం పలమనేరు డీఎల్‌డీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు లత, వాణి, జయశ్రీ, జనార్దనరెడ్డి, రిజ్వానా, మహేందర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, జయకృష్ణలను సత్కరించి బహుమతులు అందించారు. పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్దపంజాణి ఎంపీడీవో బాలాజీ, డిప్యూటీ ఎంపీడీవో శారదాదేవి పాల్గొన్నారు.

రైతులందరూ విశిష్ట సంఖ్య నమోదు చేసుకోవాలి

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఏపీ అగ్రిస్టాక్ ద్వారా రైతులందరూ తమ వివరాలను నమోదు చేసుకొని రైతు విశిష్ట సంఖ్యను పొందాలని ఏవో గీతాకుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకాలు, క్రాప్ ఇన్సూరెన్స్, పంట నష్టం, ఎరువుల పంపిణీకి కూడా దీన్ని అనుసంధానం చేస్తారన్నారు.

పంటలపై ఒంటరి ఏనుగు దాడులు

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం పాళెం పంచాయతీలోని మామిడి తోటల్లో చెట్లను ధ్వంసం చేసింది. జూపల్లెవారిపల్లె, కోటపల్లెకు చెందిన కళావతమ్మ, సుబ్బరత్న, దామోదర్‌నాయుడు, దామోదర, వెంకటరమణ తోటల్లోని మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది.

రెండు తరగతులు.. ముగ్గురు విద్యార్థులు

శాంతిపురం మండలం మొరసనపల్లె పంచాయతీ నారసింహేపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. పాఠశాలలో మూడు, నాలుగు, ఐదు తరగతుల్ని గతేడాది మొరసనపల్లె మోడల్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. దీంతో 9 మంది విద్యార్థులు అక్కడికి వెళ్లిపోయారు. ప్రస్తుతం నారసింహేపల్లె పాఠశాలలో ఒకటో తరగతిలో ఇద్దరు, రెండులో ఒక విద్యార్థి ఉన్నారు. వీరికి ఒక ఉపాధ్యాయిని పాఠాలు చెబుతున్నారు. స్థానికంగా ఐదు తరగతులను కొనసాగించడంతోపాటు ప్రైవేటు బాట పట్టిన విద్యార్థులను ఇక్కడ చదివిస్తేనే పాఠశాల మనుగడ సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. **- న్యూస్‌టుడే, శాంతిపురం**

ముగ్గురు విద్యార్థులకు పాఠం చెబుతున్న టీచరు

సీఎం సహాయనిధి పేదలకు వరం

రామకుప్పం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని తెదేపా మండల అధ్యక్షుడు వెంటరమణ, మాజీ అధ్యక్షుడు ఆనందరెడ్డి అన్నారు. గురువారం రామకుప్పంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. మండల పరిధిలోని చెల్దిగానిపల్లి గ్రామానికి చెందిన మాధవికి రూ.3.4లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ సులోచనా గుర్రప్ప, క్లస్టర్ ఇన్‌ఛార్జిలు రవిరెడ్డి, నాగభూషణం, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు చలపతి, మాజీ వైస్ ఎంపీపీ చిన్నికృష్ణ, యూనిట్ ఇన్‌ఛార్జి రెడ్డిపురుషోత్తం, కామరాజనాయక్ తదితరులు పాల్గొన్నారు.

చెక్కులు పంపిణీ చేస్తున్న తెదేపా నేతలు

ఇష్టపడి చదివితే చక్కటి ఫలితం

పూజలో విద్యార్థులు ఉపాధ్యాయులు

శాంతిపురం, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇష్టపడి చదివితే చక్కటి ఉత్తీర్ణత సాకారం చేసుకోవచ్చని 64- పెద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌వర్మ పేర్కొన్నారు. పాఠశాల వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు, సరస్వతి పూజలను గురువారం నిర్వహించారు. పదిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులు చదవాలని ఆయన కోరారు. స్థానిక నాయకులు గంట్లప్ప, వెంకటేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైతులకు యూరియా పంపిణీ

రామకుప్పం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలోనే రైతులు ఆర్థికాభివృద్ధి చెందుతారని తెదేపా యూనిట్ ఇన్‌ఛార్జి రామమూర్తి, 2వ వైస్ ఎంపీపీ వెంకట్రామగౌడ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఉన్నిగానిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ చేశారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం తెచ్చి యూరియా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కోక్లస్టర్ ఇన్‌ఛార్జి శంకర్ నాయకులు మనేశ్‌నాయుడు, మహేంద్రనాయుడు, కృష్టారెడ్డి, రామలింగం, గోపాల్‌రెడ్డి, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

సాంకేతికతను అందిపుచ్చుకుంటే విజేతలే!

మాట్లాడుతున్న కేఈసీ వైస్ ఛైర్మన్ డా.సునీల్‌రాజ్

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే విజేతలుగా నిలుస్తారని కేఈసీ వైస్ ఛైర్మన్ డా.సునీల్‌రాజ్ అన్నారు. స్థానిక కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఐఈఈఈ.శాఖ నూతన బ్రాంచి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ డా.జయప్రకాషన్, అనంతపురం సబ్ సెక్షన్ డా.చెన్నహరినాథరెడ్డి, ప్రిన్సిపల్ డా.సుధాకర్, ఆర్ అండ్‌డీ డైరెక్టర్ డా.కోదండరామయ్య, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే: మహా శివరాత్రి రోజున ఆర్టీసీ ఒకటో డిపో పరిధిలో ఫిట్‌నెస్ ఉన్న బస్సులు నడపాలని డీఎం ఎం.వి.రమణారెడ్డి సూచించారు. అంగళ్లు, మల్లయ్యకొండకు 72 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులతో డ్రైవర్లు, కండెక్టర్లు మర్యాదగా వ్యవహరించాలన్నారు. పర్యవేక్షకులు వాలేనాయక్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

వంట బాగోలేదన్నందుకు
భర్తపై హత్యాయత్నం

మదనపల్లె నేరవార్తలు: భర్తను కొడవలితో నరికి చంపేందుకు భార్య యత్నించిన ఘటన మదనపల్లె మండలంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నాయునివారిపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి (43) కూలి పనులకు వెళ్తుంటారు. మద్యం తాగి ఇంటికి వచ్చి వంట సక్రమంగా చేయలేదని భార్యను మందలించాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కొడవలితో ఆయన మెడ నరికింది. తీవ్ర గాయాలైన ఆయనను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

హజ్ యాత్రికులకు ప్రభుత్వం అండ

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌చౌదరి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని దర్గా వద్ద హజ్ యాత్రకు వెళ్లనున్న 121 మందికి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్‌గా ఎంచుకున్న ప్రతి హజ్ యాత్రికులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. 2025లో యాత్రకు వెళ్లిన వారి ఖాతాల్లో ఇప్పటికే ఈ మొత్తాన్ని జమ చేసినట్లు తెలిపారు. నాయకులు మోహన్‌రాజ్, అక్తర్‌భాషా, ఖలేషా, ఫిరోజ్, అన్సర్ పాల్గొన్నారు.

హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న షణ్ముగరెడ్డి, సునీల్‌కుమార్

పాలకూట విషం..!

సరిహద్దు ప్రాంతాల్లో కల్తీ
యథేచ్ఛగా డెయిరీలకు విక్రయాలు..!

కుప్పం, న్యూస్‌టుడే:

అనారోగ్యంతో ఆస్పత్రికి తీసుకెళితే.. రోజూ గ్లాసు పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సలహా ఇస్తుంటారు. అలాంటి పాలనే కల్తీ చేసి.. యథేచ్ఛగా విపణిలో చలామణి చేస్తున్న వ్యాపారులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. కుప్పం, పలమనేరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కల్తీపాల తయారీ స్థావరాలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా ప్రైవేటు పాల డెయిరీలు ఎక్కువగా ఏర్పాటు కావడం.. పోటీలు పడి పాలను కొనుగోలు చేస్తుండటం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.

కర్ణాటక నుంచి కాలం చెల్లిన పాలపొడి

కొందరు వ్యాపారులు కర్ణాటక నుంచి కాలం చెల్లిన పాల పొడిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. సరిహద్దు ప్రాంతంలోని ఏజెంట్లకు సరఫరా చేస్తున్నారు. పాలపొడి, పామాయిల్, యూరియా, నీరు కలిపిన మిశ్రమంతో కల్తీ పాలను తయారు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

సీఎంవోకు ఫిర్యాదు

ఈ సమస్య గురించి కొందరు ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో అధికారుల తనిఖీలను గుర్తించిన స్థానిక అధికారులు ఇక్కడ కార్యాచరణకు ఉపక్రమించారు. కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో కల్తీ చేస్తున్న వ్యాపారుల వివరాలను స్థానిక నిఘా విభాగం అధికారులు సేకరిస్తున్నారు.

ఏజెంట్ల ముసుగులో..

గ్రామాల్లో పాల సేకరణ ఏజెంట్ల ముసుగులో కొందరు అక్రమార్కులు కల్తీ పాలు తయారు చేస్తున్నారు. జనావాసాలకు దూరంగా.. పొలాల వద్ద స్థావరాలను ఏర్పాటు చేసి చిల్లింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో క్యాన్ల ద్వారా కల్తీ పాలను డెయిరీలకు సరఫరా చేస్తున్నారు. పలు డెయిరీల సిబ్బంది ఏజెంట్ల పరస్పర ఆర్థిక సహకారంతో ఈ దందాను మూడు క్యాన్లు.. ఆరు లీటర్లలా కొనసాగిస్తున్నారు.

పోలీసుల తనిఖీలు.. కేసు నమోదు

కుప్పం నియోజకవర్గ సరిహద్దు ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్లగిరిలో కల్తీపాల స్థావరంపై కన్నడ పోలీసులు, ప్రజారోగ్య విభాగం అధికారులు ఇటీవల దాడులు చేశారు. అక్రమానికి పాల్పడుతున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో శాంతిపురం మండలానికి చెందిన ఇద్దరు, రామకుప్పం మండలానికి చెందిన ఒకరిని అరెస్టు చేశారు. వి.కోట సమీపంలోని కర్ణాటక పరిధి తాయలూరులో కూడా అధికారులు దాడులు చేసి పాలపొడి, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ బడులకు.. విద్యాంజలి

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 'విద్యాంజలి' పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. సేవాభావంతో ముందుకొచ్చే దాతల సహకారంతో పలు సౌకర్యాలు కల్పించాలనేది ఉద్దేశం. ఇందుకోసం 'విద్యాంజలి 2.0' పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చారు. పాఠశాలల వారీగా అవసరాలను గుర్తించి.. వాటి వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. ప్రవాసాంధ్రులు, స్థానికులు, పూర్వ విద్యార్థులు, ఇతర దాతలు సహకారం తీసుకోనున్నారు.

కొత్తలంక జడ్పీ ఉన్నత పాఠశాలకు దాతలు సమకూర్చిన ఆర్వో ప్లాంటు

జిల్లావ్యాప్త వివరాలు	
పాఠశాల	సంఖ్య
ప్రాథమిక	1,271
ప్రాథమికోన్నత	72
ఉన్నత	237

డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా..

ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో చేయూత అందించడానికి ముందుకొచ్చే వారితో పాటు.. పాఠశాలలకు అవసరమైన వివరాలన్నీ పక్కాగా నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. దీనికోసం https:///vidyanjali.education.gov.in వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.

అవసరాలు.. ఖర్చుల నమోదు

విద్యాంజలి 2.0 పోర్టల్‌లో యూడీఐఎస్‌ఈ కోడ్, పాఠశాల పేరు, చిరునామా, హెచ్‌ఎం పేరు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలలో సదుపాయాలు, అదనంగా కావాల్సినవి.. వాటికయ్యే వ్యయం వివరాలను పొందుపర్చాలి. ఆర్థిక సాయానికి ముందుకొచ్చే దాతలు.. వెబ్‌సైట్‌లోని వాలంటీర్ రిజిస్ట్రేషన్ విభాగంలో నమోదు చేయాలి. విద్యార్థులకు ఏదైనా సబ్జెక్టుపై బోధనకు ఆసక్తి ఉన్నవారు సైతం వివరాలను నమోదు చేసుకోవచ్చు. స్కూల్ రిజిస్ట్రేషన్ ట్రైనింగ్ నోట్స్ పేరుతో ప్రధానోపాధ్యాయులకు జిల్లావ్యాప్తంగా ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు తెలిపారు.

అడుగేయాలంటే గుండె అదరాల్సిందే..

కోరింగ పంచాయతీ పాత కోరింగలో కాలువపై నిర్మించిన వంతెన పూర్తిగా శిథిల స్థితికి చేరింది. రక్షణగోడ ఒకవైపు ధ్వంసమైంది. అడుగు భాగమంతా పెచ్చు లూడిపోయింది. పాతకోరింగలో వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. దీనిపైనే స్థానిక రైతులు రాకపోకలు సాగించడం, వ్యవసాయ ఉత్పత్తులను వాహనాలపై తరలించడం చేస్తుంటారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణం మరమ్మతులు చేపట్టాలని, లేనిపక్షంలో కొత్తది నిర్మించాలని వారంతా కోరుతున్నారు. - న్యూస్‌టుడే, తాళ్లరేవు

975 కేసులు.. రూ.5.19 కోట్లు

గతేడాది సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన తీరు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

అధిక లాభాలు వస్తాయనగానే ఆశ పడుతున్నారు.. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటే ఎగబడుతున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి డిజిటల్ అరెస్టు అయ్యారంటే బెదిరిపోతున్నారు.. వెరసి సైబర్ నేరగాళ్ల వలకు జనం సులభంగా చిక్కిపోతున్నారు. జిల్లాలో గత ఏడాది కాలంలో 975 మంది సైబర్ నేరగాళ్ల మోసాలకు గురయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువగా ఇవే..

ఇప్పటివరకు జరిగిన సైబర్ మోసాల్లో ఎక్కువగా అధిక మొత్తంలో లాభాలు వస్తాయనే ఆశచూపి, డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పి రూ.కోట్లలో నగదు దోచుకున్నారు. మొదట పెట్టుబడి పెట్టిన దానికి లాభాలు వచ్చినట్లు ఖాతాల్లో చూపిస్తారు. విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు మాత్రం కల్పించరు. ఈకేవైసీ, ఇతర కారణాలు సాకుగా చూపుతారు. చివరికి మోసపోయామని గుర్తించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

మొదటి గంటే కీలకం

సైబర్ మోసాలకు గురైన వారు తక్షణం 1930 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. సైబర్‌వింగ్ వారు అప్రమత్తమై తక్షణం బాధితుడికి సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు. ప్రజలంతా సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే తక్షణం పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

గత ఏడాది పరిస్థితి పరిశీలిస్తే..	
మొత్తం నమోదైన కేసులు	975
పోగొట్టుకున్న నగదు	రూ.5.19 కోట్లు
తిరిగి స్వాధీనం చేసుకున్నది	రూ.1.26 కోట్లు
ఖాతాల్లో హోల్డ్ చేసిన మొత్తం	రూ.1.03 కోట్లు

కొన్ని సంఘటనలు

- గతేడాది మండపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చరవాణికి ఆన్‌లైన్‌లో స్మార్ట్‌టీవీ ఆఫర్ అంటూ లింక్ వచ్చింది. దానిని ఓపెన్ చేయగానే అగంతకులు రూ.64 లక్షలు కాజేశారు. పోలీసులు అప్రమత్తమై రూ.11.80లక్షలు మాత్రమే హోల్డ్ చేయగలిగారు.
- అమలాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తక్కువకు చరవాణి వస్తుందనే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. ప్రకటనలో చూపినది రాకపోవడంతో వారు ఇచ్చిన నంబరుకు కాల్ చేయగా, నగదు తిరిగి పంపుతామని రెండు విడతల్లో ఓటీపీ చెప్పమని రూ.1.02లక్షలు దోచేశారు.
- తాజాగా మామిడికుదురు మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు అధిక లాభాలు వస్తాయని ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.22లక్షలు పోగొట్టుకున్నాడు.

ముమ్మిడివరంలో నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నాయకులు

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని ర్యాలీ

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ముమ్మిడివరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకిలే సూర్యనారాయణ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, భవన నిర్మాణ కార్మిక సంఘం, కొబ్బరి, ఒలుపు, ఆశ, ఉపాధిహామీ కూలీలు, మధ్యాహ్న భోజన పథకం, మున్సిపల్ కార్మికులు, ఆటో, జట్టు, వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎయిమ్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాము బాలయ్య, దొమ్మేటి వీరరాఘవులు, యల్లమిల్లి వెంకటేశ్వరరావు, గుత్తుల మల్లికార్జునరావు, బొంతు శ్రీనివాసరావు, నిమ్మకాయల వెంకటేష్, కముజు సత్తిబాబు, శీలం వెంకటరమణ, గంజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

42 రోజులు.. మరమ్మతులకు కార్యాచరణ

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి నదిపై ఉన్న డొక్కా సీతమ్మ అక్విడక్టు రోడ్డు వంతెన మరమ్మతు పనులను 42 రోజుల వ్యవధిలో పూర్తిచేసేందుకు జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణ రూపొందించారు. మొత్తం 34 ఎక్స్‌పాన్షన్ జాయింట్లు వద్ద రెండు అడుగుల వెడల్పు, అడుగు లోతున ప్రస్తుతం ఉన్న కాంక్రీట్‌ను తొలగించే పనిని మూడు ట్రాక్టర్ బ్రేకర్లతో చేస్తున్నారు. మరో రెండు బ్రేకర్లు ఏర్పాటు చేసి మొత్తం అయిదు బ్రేకర్లతో ఎక్స్‌పాన్షన్ జాయింట్లలో నిర్ణీత కొలతల మేరకు కాంక్రీటును తొలగిస్తారు. అనంతరం వాటిమధ్య కొత్తగా తయారుచేసిన ఇనుప కడ్డీలను అమర్చుతామని ఏఈఈ రమేష్‌బాబు తెలిపారు. ఈ పనులు 15 రోజుల్లో పూర్తవుతాయన్నారు. డెబ్బయిన వెంటనే కాంక్రీట్ పనులను మొదలు పెడతామన్నారు. రోడ్డు వంతెన ఫుట్‌పాత్‌పై దెబ్బతిన్న 80 కాంక్రీట్ బల్లలను కొత్తగా తయారుచేసి అమర్చుతామన్నారు. మొత్తం పనులు నిర్ణీత 42 రోజుల వ్యవధిలో పూర్తిచేసే విధంగా కార్యాచరణ చేశామని ఏఈఈ రమేష్‌బాబు వెల్లడించారు.

ట్రాక్టర్ బ్రేకర్‌తో కాంక్రీటు కోతను పరిశీలిస్తున్న ఏఈఈ రమేష్‌బాబు

ఉపాధి పనులు.. 3,559 మంది శ్రామికులు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా గురువారం 3,559 మంది కూలీలు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. పంట కాలువలు, బోదెలు మూసుకుపోయి అధ్వానంగా ఉండటంతో రబీ పంటలకు నీరందని పరిస్థితులు ఉన్నాయని జిల్లా డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ తెలిపారు. శివారు పొలాలకు నీటి ఎద్దడి రాకుండా పంట బోదెల్లో పూడికతీత, కాలువల్లో గుర్రపుడెక్క, తూడు తొలగింపు వంటి పనులు చేస్తున్నట్లు తెలిపారు. పి.గన్నవరం నుంచి ముంగండ పాలెం శివారు గాజులగుంట వెళ్లే పిల్లకాలువలో తూడు పెరిగిపోవడంతో శివారు ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గురువారం ఉపాధి కూలీలు ఈ కాలువను శుభ్రం చేశారు. వ్యర్థాల తొలగింపు పనులు మూడు రోజులకు పైగా సాగనున్నాయి.

గాజులగుంట కాలువను శుభ్రం చేస్తున్న ఉపాధి కూలీలు

కాలువలో సీసా పెంకులతో గాయాలు..

మద్యం తాగేసి సీసాలను పగలగొట్టి పంట కాలువల్లో పడేస్తుండటంతో ఇందులో శుభ్రం చేసేందుకు దిగిన కూలీలకు గాజు పెంకులు గుచ్చుకుని గాయాలవుతున్నాయి. చేతులు, కాళ్లు కోసుకుపోతున్నాయని గాజులగుంట కాలువను బాగుచేస్తున్న కూలీలు వాపోయారు. బాధ్యతే లేకుండా వ్యవహరిస్తున్న మందు బాబులపై చర్యలు తీసుకోవాలని వారు మొరపెట్టుకున్నారు.

అదనపు ఆనందం

ఇంటి రుణాల మొత్తం పెంపునకు చర్యలు

న్యూస్‌టుడే, అల్లవరం

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ప్రభుత్వం నుంచి ఇచ్చే రుణ మొత్తాన్ని పెంచుతూ బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలో 20 మండలాల పరిధిలో ఉన్న వేలాది పేదలకు లబ్ధి చేకూరనుంది.

అల్లవరంలో ఇంటి రుణాలకు సర్వే చేస్తున్న సిబ్బంది

ఇప్పటివరకు ఇలా..

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లనిర్మాణం చేసుకుంటున్న వారికి ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.1.80 లక్షలు రుణంగా ఇస్తున్నారు. దీనిలో రూ.1.50 లక్షలు కేంద్ర ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన ద్వారా అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో రూ.30 వేలు అదనపు సాయం అందిస్తోంది. దీనికి కొంతమొత్తం లబ్ధిదారుడు జత చేసుకుని ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటున్నారు.

ఇకనుంచి ఇలా..

ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో పేదలకు రూ.2.50 లక్షలు రుణం ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే రుణాన్ని రూ.2.39 లక్షలకు పెంచారు. గతంలో ఇచ్చేదానికి అదనంగా రూ.59 వేలు అందనుంది. దీనిలో కేంద్రం వాటా రూ.95,400, రాష్ట్ర ప్రభుత్వం రూ.63,600, జీరామ్‌జీ పథకం(ఉపాధిహామీ) కింద రూ.27 వేలు, స్వచ్ఛభారత్ మిషన్ నుంచి రూ.12 వేలు అందించనున్నారు. దీనికి అదనంగా డ్వాక్రా నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకు రుణాన్ని అందిస్తారు.

26,023 మందికి లబ్ధి

ఇటీవల సొంత స్థలాలు ఉండి ఇళ్ల నిర్మాణాలు చేపట్టే వారిని గుర్తించేందుకు ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలో 26,023 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి ఈ కొత్త నిబంధనల ప్రకారమే రుణం మంజూరు కానుంది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలు రావాల్సి ఉందని గృహనిర్మాణ సంస్థ పీడీ నరసింహారావు తెలిపారు.

చోదన.. యాతన

16వ నంబరు జాతీయరహదారిపై ప్రమాద ఘంటికలు

ఈనాడు, రాజమహేంద్రవరం: అస్తవ్యస్త కూడళ్లు.. సాంకేతిక లోపాలు.. అపసవ్య దిశలో ప్రయాణం.. కానరాని ప్రమాదనివారణ నిబంధనలు.. వెరసి 16వ నంబరు జాతీయరహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన మార్గమిది. రాజానగరం మొదలుకొని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వరకు రానుపోను 220 కి.మీ. 'ఈనాడు' పరిశీలించింది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఏ తరహా సమస్యలున్నాయో గుర్తించి అందిస్తోన్న కథనమిది.

లోవ ఆలయ కూడలి వద్ద ప్రమాదకరంగా రోడ్డు దాటుతూ..

రౌతులపూడి నుంచి వచ్చే వాహనాలు హైవేపైకి వచ్చే క్రమంలో మలుపు తిరగక వెనక్కి.. ముందుకు తిప్పుతున్నారు. కూడలి వద్ద ఆటోలు, పైవంతెన రోడ్డుపై లారీలు నిలుపుతున్నా నియంత్రణ లేదు.

కత్తిపూడి కూడలి

సర్వీస్ రోడ్ ఉన్నా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కే.. ట్రాఫిక్ సిగ్నల్స్ పోలీస్ సిబ్బంది ఉండాలి. 216 జాతీయరహదారి అనుసంధానం చేసే చోట వాహనాలు మలుపు తిప్పే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

రహదారులా.. పార్కింగ్ యార్డులా

- అన్నవరం-రాజమహేంద్రవరం వెళ్లే వాహనాలు హైవేను క్రాస్ చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

- తుని నుంచి విశాఖ వెళ్లేందుకు శివారు నుంచి సర్వీస్ రోడ్డు ఉన్నా.. కొందరు వన్‌వే నుంచి వచ్చేస్తున్నారు.

లోవ కూడలి

హైవేపై నాలుగు రోడ్ల కూడలి ఉండడం వల్ల నేరుగా వాహనాలు వచ్చేస్తున్నాయి. సర్వీస్ రోడ్డును వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు అడ్డదిడ్డంగా రోడ్డు దాటేస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, పోలీసు గస్తీ అవసరం.

కత్తిపూడి హైవేపై ఇలా రోడ్డుపైనే నిలిపేశారు

రామవరం కూడలి

రామవరం కూడలి వద్ద నిత్యం రద్దీనే. ఎడమ వైపు ఇర్రిపాక, మామిడాడ, మర్రిపాక నుంచి 200 మీటర్ల మేర అపసవ్య మార్గంలో వాహనదారులు రోడ్డు దాటుతున్నారు. ఇలా 15 నిమిషాల్లో 50 బైకులు, 8 ఆటోలు వచ్చాయి. అండర్ పాస్ తక్కువ ఎత్తులో ఉండడం, హైవేకి అనుసంధానం లేక ప్రయోజనం లేదు. సోమవరం వద్ద నేరుగా హైవేపైకి వాహనాలొస్తున్నాయి. అండర్ పాస్ నిర్మించాలి.



రాజానగరం-కాకినాడ కూడలి

రాజమహేంద్రవరం నుంచి వెళ్లే వాహనాలు జాతీయరహదారిపై కాకినాడ మార్గానికి మలుపు తిరిగే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కలవచర్ల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు అపసవ్య దిశలో వస్తున్నాయి. ఇలా 15 నిమిషాల్లో 25 వాహనాలు ప్రమాదకరంగా వచ్చాయి. సిగ్నల్ వ్యవస్థతోపాటు కానిస్టేబుల్ అవసరం. పైవంతెన నిర్మిస్తే పరిష్కారం లభిస్తుంది.

అపసవ్య దిశలో వచ్చేస్తూ..

గండేపల్లి కూడలి

మల్లేపల్లి వద్ద గ్రామం నుంచి నేరుగా హైవే పైకి వస్తున్నారు. రోడ్డుకు ఆనుకుని దుకాణాలు, ఇక్కట్లు. రెండు మళ్లింపు స్థానాలు (డైవర్షన్ పాయింట్లు) ఉన్నా దగ్గరగా ఉండి రాంగ్‌రూట్‌లో వస్తున్నారు.

తాళ్లూరు

రెండు గ్రామాల కూడలి ఇది. 8 దాబాలు ఉన్నాయి. గ్రామాల నుంచి నేరుగా అపసవ్య దిశలో హైవేపైకి వస్తున్నారు. శివారులో కాలనీ, పాఠశాల ఉన్నా మళ్లింపు మార్గంలేదు. విభాగిని రెయిలింగ్‌పై నుంచి దాటి పిల్లలు, ఉపాధి కూలీలు రోడ్డుపైకి వస్తున్న క్రమంలో వాహనాలు ఢీకొంటున్నాయి.

నిత్య రద్దీ

జగ్గంపేట వద్ద పైవంతెన దిగిన వెంటనే డౌన్‌లో మళ్లింపు స్థానం ఉంది. కూడలిలో 5 సినిమా హాళ్లు, కళాశాల ఉండడంతో రద్దీ ఎక్కువ. నిమిషానికి 25 బైకులు రోడ్డు క్రాస్ చేస్తున్నాయి. మళ్లింపు మార్గం కొంత దూరంగా అవసరం. అండర్ పాస్, సిగ్నల్స్, గస్తీ ఏర్పాటు కీలకం.

రామవరం వద్ద అనుకూలంగా లేని అండర్‌పాస్

ప్రత్తిపాడు, రాచపల్లి కూడళ్లు

అండర్ పాస్‌లు నిర్మిస్తేనే..

రాచపల్లి వద్ద 30 గ్రామాల వాహనాలు నేరుగా హైవేపైకి వస్తాయి. సర్వీస్ రోడ్డు లేదా అండర్‌పాస్ నిర్మించాలి.

- కొడవలి కూడలి నాలుగు రోడ్లు కలిసే ప్రాంతం. వన్నెపూడి నుంచి అపసవ్య మార్గంలో బైకులు వచ్చేస్తున్నాయి.

ఏడీబీ రోడ్డు నుంచి రాజానగరం కూడలి వైపు అడ్డదిడ్డంగా వాహనాల రాకపోకలు

డిగ్రీ కళాశాలకు హాస్టల్ కేటాయించండి: ఎమ్మెల్యే ఆనందరావు

ఈనాడు, అమరావతి: అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా వసతిగృహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోరారు. అసెంబ్లీ శూన్యగంటలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. అక్కడ రెండు బాలుర వసతిగృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వీటిని ఆ కళాశాల వద్ద నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

క్వాయర్ పరిశ్రమల స్థాపనకు కృషి

అమలాపురం కలెక్టరేట్: కోనసీమలో క్వాయర్ పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కొచ్చి కేంద్ర క్వాయర్ పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్తలు గిరీష్‌కుమార్, సుమీ సబాస్టియన్, జిల్లా పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప్పలగుప్తం మండల పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.13.50 కోట్లతో క్వాయర్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయాలనిఆదేశించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

ఘనంగా పార్వేట మహోత్సవం

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి శ్రీనివాస వనంలో గురువారం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. గోవిందమాల దీక్షధారులు స్వామివారిని ఊరేగించారు. సూర్యనమస్కారాలు, తిరుప్పావడ సేవ, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలను అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. శ్రీనివాస ప్రాంగణ పరిసరాలన్నీ గోవిందనామ స్మరణతో మార్మోగాయి. దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు, గురుస్వామి సాయిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చేయూతనిచ్చి సాగనివ్వండి..

పద్దు.. ప్రగతి పొద్దు

బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తేనే అన్నదాతకు ఆసరా..

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

జిల్లాలో వరి, ఆక్వా, ఉద్యాన పంటల సాగుపైనే ఇక్కడి రైతులు, ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, విపత్తుల సమయంలో తీవ్ర నష్టం, ఆక్వాలో వ్యాధుల బెడద, ఉద్యాన పంటలకు వరదలు, భారీ వర్షాలతో ముప్పు వంటి సమస్యలు ఏటా కలవర పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి ఆసరా కల్పిస్తారని వారంతా ఎదురు చూస్తున్నారు.

యాంత్రీకరణ ఆవశ్యకత ఎంతో..

2025-26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు యాంత్రీకరణలో భాగంగా ఒక్క యూనిట్ కూడా అందించలేదు. 2024-25లో రూ.3.17 కోట్లతో పవర్‌టిల్లర్లు, రోటోవేటర్లు, 34 మందికి డ్రోన్లు (ఒక్కో యూనిట్ రూ.9.80 లక్షలు) అందించారు. వరి కోత యంత్రాలు సరిపడా లేకపోవడంతో తమిళనాడు, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మాసూళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి.

జిల్లా వివరాలు		
వరి సాధారణ విస్తీర్ణం	1.83	లక్షల ఎకరాలు
ఏటా సాగుభూమి	1.75	లక్షల ఎకరాలు
ఖరీఫ్, రబీలో ధాన్యం దిగుబడి	11	లక్షల మెట్రిక్ టన్నులు

అందని సూక్ష్మధాతు పోషకాలు

2014-19 మధ్య కాలంలో 900 మెట్రిక్ టన్నుల సూక్ష్మధాతు పోషకాలను పూర్తి రాయితీపై అందించారు. ఆ తర్వాత పంపిణీ నిలిచిపోయింది. అగ్రి ల్యాబ్‌లలో పూర్తిస్థాయి పరికరాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఉద్యానానికి ఊపిరినివ్వాలి

జిల్లాలో 1.26 లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట విస్తరించి ఉంది. దీని ధర ఇతర రాష్ట్రాల దిగుబడులపై ఆధారపడి ఉంది. కొబ్బరి ఆధారిత పరిశ్రలకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఇక్కడి రైతులను ఆదుకోవాలి.

ఒడుదొడుకుల్లో ఆక్వా..

జిల్లాలో 49 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. 80 వేల మంది రైతులు ఉన్నారు. ప్రభుత్వం యూనిట్ విద్యుత్తు రూ.1.50కే అందిస్తోంది. 10 ఎకరాల లోపు వారికే ఇది వర్తిస్తుంది. ఈ నిబంధనలు సులభతరం చేయాలి.


ముమ్మిడివరం: ఆక్వా చెరువులో రొయ్యల పట్టుబడి

చెదిరిన చదువుల కల

పరీక్ష హాల్‌టికెట్ కోసం వెళ్లివస్తూ ఎంబీఏ విద్యార్థిని దుర్మరణం

తాళ్లరేవు, యానాం: భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న ఆ విద్యార్థిని లారీ మృత్యువు రూపంలో కబళించింది. తమకు అండగా నిలుస్తుందని ఆశలు పెంచుకున్న కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. కోరింగ ఏఎస్సై ఎం.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. యానాం చింతా వారివీధికి చెందిన మహమ్మద్ మోమిన తన్వీర్(22) తాళ్లరేవు మండలం పటవలలోని కళాశాలలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం జరిగే సెమిస్టర్ పరీక్షకు హాల్‌టికెట్ తీసుకునేందుకు స్నేహితురాలు రఫ్రిన్‌తో కలిసి గురువారం ద్విచక్రవాహనంపై బయలుదేరింది. మధ్యాహ్నం తిరిగి వస్తుండగా పి.మల్లవరం చెక్‌పోస్టు వద్ద వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. వాహనం నడుపుతున్న మోమిన తలపై నుంచి లారీచక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాత పడగా వెనక కూర్చున్న రఫ్రిన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


మహ్మద్ మోమిన తన్వీర్ (పాత చిత్రం)

చిన్నతనం నుంచి చదువులో టాపర్

తన్వీర్‌కు చిన్నతనం నుంచి చదువంటే ఇష్టం. అన్నింటా టాపర్‌గా నిలిచేది. ఉన్నతంగా చదివి మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి చేదోడుగా ఉండాలని తపన పడేది. తండ్రి మహమ్మద్ అబ్దుల్లా ఖాదర్ కరీముల్లాఖాన్(జిలాని) యానాం డైలీ మార్కెట్‌లో మటన్ దుకాణం నిర్వహిస్తుండగా తల్లి ముంతాజ్ గృహిణి. పి.మల్లవరం చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ పేరుతో ఏర్పాటు చేసిన భారీ గేట్లతో ఇరుగ్గా మారిందని, అందువల్లే ప్రమాదం జరిగిందని కొందరు ఆందోళనకు దిగారు.

(c) eenadu

ముగిసిన ఉత్సవం.. చేరిన రథం

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి రథాన్ని భక్తులు గోవిందనామ స్మరణలతో గురువారం ఆలయం వద్దకు తీసుకొచ్చారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవం నాడు మెరక వీధి నుంచి 16 స్తంభాల మండపం వరకు తీసుకెళ్లి అక్కడ ఉంచారు. ఆనవాయితీ ప్రకారం ఉత్సవాల అనంతరం వాహన సేవకులు, భక్తులు మండపం వద్ద నుంచి ఆలయం వరకు రథాన్ని తీసుకొచ్చి షెడ్‌లో భద్రంగా పెట్టారు. - న్యూస్‌టుడే, అంతర్వేది

వందే భారతి.. భారం నీదే మరి..

అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు గురువారం సరస్వతీ పూజలు చేశారు. రానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని స్థానికంగా ఉన్న సరస్వతీదేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ చదళ్ల ఫణిశేఖర్, బీఎస్ఎన్.మూర్తి, కడలి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వరుడు

దర్శించిన క్షణకాలంలో ముక్తిని ప్రసాదించే క్షేత్రం ముక్తేశ్వరంలోని ముక్తికాంతసమేత క్షణముక్తేశ్వస్వామివారి ఆలయం. శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం ఎంతో మహిమగలదని భక్తుల విశ్వాసం. ఈనెల 15న మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గౌతమి గోదావరిలో స్నానాలు ఆచరించి ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి దర్శించుకుంటారు. భక్తులు సులభంగా దర్శనాలు చేసుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. - న్యూస్‌టుడే, అయినవిల్లి

మల్లన్న తలపాగా ఊరేగింపు

కె. పెదపూడికి చెందిన గుమ్మడి అమరేశ్వరరావు, పోలమాంబ దంపతులు తయారు చేసిన శ్రీశైలం మల్లన్న తలపాగాను బండారులంకలో గురువారం ఊరేగించారు. తొలుత లక్ష్మీగణపతి హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు వీధుల గుండా ఊరేగించారు. ఈ నెల 13న తలపాగాను స్వామివారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. - న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

మల్లన్న పాగాను ఊరేగిస్తున్న గ్రామస్థులు

మాట్లాడుతున్న జేడీ శీలం, చిత్రంలో గిడుగు రుద్రరాజు

మార్చి 10న జిల్లాకు షర్మిల రాక

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం తెలిపారు. అమలాపురం అశోక్‌నగర్ వేడుక మందిరంలో జిల్లా అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయిలో 12 మందితో కమిటీలు నిర్మించాలని సూచించారు. ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మార్చి 10న జిల్లాలో పర్యటిస్తారని, నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వంటెద్దు బాబి, ముషిణి రామకృష్ణారావు, అయితాబత్తుల సుభాషిణి, వై.రవీంద్ర, షకీలా తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరినాథ్ డిమాండ్ చేశారు. అమలాపురం గడియార స్తంభం వద్ద ఏపీఎన్జీజీవో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, 12వ పీఆర్సీ ప్రకటించాలని, పీఎఫ్ఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయాలని, బకాయిలు చెల్లించాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోలా కృష్ణ, మహాదశ శ్రీనివాసరావు, మోటూరి రామారావు, నాయుడు, సురేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరనాథ్

క్రీడా తపస్సు.. విజయాల ఉషస్సు

రాజానగరం, కోరుకొండ, న్యూస్‌టుడే: దేశంలో ఇప్పుడిప్పుడే ఆటలకు ఆదరణ పెరుగుతోంది. క్రీడల్లో విజయం వెంటనే రాదని, ఏళ్లుగా సాధన చేయడంతోనే సాధ్యమని క్రీడాకారులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలో సెపక్‌తక్రా ఆడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందులో ఒక్కో జట్టులో రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఉంటారు. నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగిన యూనివర్సిటీ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనిపించినవారు.. వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో 'న్యూస్‌టుడే'తో తమ అనుభవాలు పంచుకున్నారిలా..

నన్నయలో సెపక్ తక్రా ఆడుతున్న క్రీడాకారులు

రూ.3లక్షలు బహుమతిగా..

సెపక్‌తక్రాలో దేశం తరఫున ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. దాదాపు పదేళ్లుగా ఆడుతున్నా. అండర్- 14, 17 విభాగాల్లో నాలుగుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. జూనియర్ నేషనల్స్‌లో ఆడి రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించాను. సీనియర్ నేషనల్స్‌లో నాలుగుసార్లు ఆడి ఒక బ్రాంజ్‌మెడల్ సాధించాను. దీనికిగాను ప్రభుత్వం నుంచి రూ. 3లక్షల నగదు బహుమతి అందుకున్నా. నన్నయ విశ్వవిద్యాలయం తరఫున ఆల్ ఇండియా టోర్నమెంట్‌లో పాల్గొన్నా. - తంగెళ్ల వంశీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది, దేవరపల్లి

12 ఏళ్లుగా సాధన..

క్రీడల్లో గెలుపోటములు, పొగడ్తలు, విమర్శలు సహజం. అవేమీ పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే మనం అనుకున్న విజయాలు వస్తాయి. 12 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నా. పాఠశాల స్థాయిలో రెండుసార్లు స్కూల్ గేమ్స్‌లో ఆడాను. రెండు పర్యాయాలు విశ్వవిద్యాలయం తరఫున అండర్-17 విభాగంలో ఆడి బంగారు పతకం సాధించాను. ఇటీవల డామన్ దయ్యూలో నిర్వహించిన ఖేలో ఇండియాలో ఆడి సిల్వర్‌మెడల్ సాధించాను. - సీహెచ్.మోహన్‌కృష్ణ, ఎంబీఏ మొదటి ఏడాది, అమలాపురం

ఏడుసార్లు జాతీయస్థాయిలో..

ఆటల్లో ఏళ్లుగా సాధన చేస్తేనే ఫలితాలు కనిపిస్తాయి. క్రీడలపై ఇష్టంతో పాఠశాల స్థాయి నుంచే సెపక్‌తక్రాపై దృష్టి పెట్టాను. 12 ఏళ్లుగా ఆడుతున్నా. ఈ ఆటకు పెద్దగా ఆదరణ లేదని ఎవరెన్ని విమర్శలు చేసినా ఆడటం మాత్రం ఆపలేదు. ఇప్పటివరకు ఏడు జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. అందులో రెండు బంగారు పతకాలు, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించాను. దేశం తరఫున ఆడాలనేదే నా లక్ష్యం. - తుపాకుల బాలఏసు, ఎంసీఏ మొదటి ఏడాది, నన్నయ విశ్వవిద్యాలయం

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

అల్లవరం, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి రాజకుమారి తెలిపారు. 6, 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్నవారు https:///apgpcet.apcffss.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

'స్వచ్ఛ రథం' నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, ఆత్రేయపురం, అయినవిల్లి, కొత్తపేట, అమలాపురం, ఉప్పలగుప్తం, పి.గన్నవరం మండలాల్లో ఒక్కొక్క యూనిట్‌గా స్వచ్ఛ రథాల నిర్వహణకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీపీవో శాంతలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుడు రూ.10 వేలకు డీడీ తీసి దరఖాస్తుకు జతపరచాలన్నారు.

నులిపురుగుల నివారణకు ప్రత్యేక చర్యలు

అమలాపురం కలెక్టరేట్: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మొత్తం 3,10,500 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండో విడతలో 24న ప్రత్యేకంగా మాత్రలు అందిస్తామన్నారు. ఇప్పటికే వీటిని పీహెచ్‌సీలకు తరలించామని, వైద్యఆరోగ్య సిబ్బంది తమ పరిధిలో ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించనున్నట్లు చెప్పారు.

మహిళల హాకీ విజేతగా సోనిపట్ జట్టు

మసీదు సెంటర్(కాకినాడ): కాకినాడ డీఎస్ఏలోని ఆస్ట్రో హాకీ టర్ఫ్‌పై కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్(సీసీఎస్‌సీ) ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్-2026 మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో భాగంగా మహిళా విభాగంలో గురువారం తుది పోరు ఉత్కంఠభరితంగా జరిగింది. హాకీ హరియాణా, ఎన్‌సీవోఈ సోనిపట్ మహిళా జట్ల మధ్య ఫైనల్‌లో 2-1 గోల్స్‌తో ఎన్‌సీవోఈ జట్టు విజయం సాధించింది. సాయి భోపాల్, యూనియన్ బ్యాంక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 5-1 గోల్స్‌తో సాయి భోపాల్ జట్టు గెలిచి, మూడోస్థానంలో నిలిచింది. విజేత జట్టుకు రూ.3 లక్షలు, రన్నర్‌కు రూ.2 లక్షలు, మూడో స్థానంలోని జట్టుకు రూ.లక్ష చెక్కు రూపంలో అందజేశారు. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.రవిచంద్రప్రసాద్, పీడీలు సుధారాణి, సూరిబాబు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

జ్ఞాపికల అందజేత..

ముగింపు కార్యక్రమానికి అతిథులుగా ఆదాయ పన్నువిభాగ జాయింట్ కమిషనర్ ప్రతాప్‌సింగ్ భూక్య, డీఈవో పి.రమేష్, డీఎస్‌డీవో సతీష్‌కుమార్, నరసింహరాజు, చక్రవర్తి, అంతర్జాతీయ మాజీ హాకీ క్రీడాకారులు డి.మురళీకృష్ణ, ప్రీతమ్ శివాజ్, ఎ.బాబ్జీ, వి.రవిరాజు, అజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు.

మహిళల విభాగంలో రన్నర్స్‌గా నిలిచిన హరియాణా జట్టుకు కప్, చెక్కు అందిస్తున్న ముఖ్యఅతిథులు

నేడు పురుషుల సెమీ ఫైనల్స్..

పురుషుల విభాగంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్ల మధ్య, ఇండియన్ నేవీ, టాటా నేవల్ అకాడమీ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు శుక్రవారం జరగనున్నాయి. సెమీఫైనల్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు శనివారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

మందేశ్వరస్వామి కల్యాణం చూతము రారండి

▲ నేటినుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కొత్తపేట, న్యూస్‌టుడే: కొత్తపేట మండలం మందపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందేశ్వరస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు, దివ్య కల్యాణ మహోత్సవాలకు సిద్ధమైంది. 13 నుంచి 18వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలోని ఉమామందేశ్వరస్వామి, ఉమాబ్రహ్మేశ్వరస్వామి, ఉమానాగేశ్వరస్వామి వార్ల దివ్య కల్యాణ మహోత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. మేళతాళాలు, వేదమంత్రాలు, భక్తి గీతాలు, హారతుల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హరినామ సంకీర్తనలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు దేవస్థానం ప్రధాన మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తాగునీరు, క్యూలైన్లు, ప్రసాద పంపిణీ, వాహనాల పార్కింగ్ సదుపాయాలతోపాటు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

మందేశ్వరస్వామి

అలంకరణలో పార్వతీదేవి

14న శనిత్రయోదశి అభిషేకాలు..

14న శనిత్రయోదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, శనిదేవునికి తైలాభిషేకాలు నిర్వహిస్తారు. అమావాస్యకు ముందు వచ్చే ఈ శనిత్రయోదశి పర్వదినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ తెలిపింది. ● 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో రాత్రంతా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, లింగార్చనలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సంప్రదాయ రుచి.. మనసారా ఆస్వాదించి

కోనసీమ అంటే పల్లె అందాలు మాత్రమే కాదు.. సంప్రదాయ వంటలు కూడా గుర్తొస్తాయి. పిజ్జాలు, బర్గర్లు లాంటి పాశ్చాత్య వంటకాలపై ఇష్టం పెరుగుతున్నా కోనసీమ రుచులకు ఎనలేని ఆదరణ. అందులో ఒకటి దిబ్బరొట్టె.. తేనెపానకం. కోనసీమలోని అన్ని ప్రాంతాల్లో ఈ వంటకం వండినా.. కొత్తపేట మండలం ఖండ్రిగకు చెందిన రాంబాబు చేసే దిబ్బరొట్టే ప్రత్యేకం. ఎన్ని అత్యాధునిక సదుపాయాలు వచ్చినా నేటికీ కట్టెల పొయ్యిపై తయారుచేస్తున్నారు. మంటకోసం కేవలం కొబ్బరిచిప్పలు మాత్రమే వినియోగిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి, ఒకేసారి 11 పొయ్యిలు వెలిగించి తయారీ ప్రారంభిస్తారు. చట్నీలు, కారప్పొడికి భిన్నంగా తేనెపానకంతో కలిపి ఇస్తారు. - న్యూస్‌టుడే, కొత్తపేట

11 పొయ్యిలపై వండుతున్న రాంబాబు

ఎస్సీ ఉప ప్రణాళిక పనుల్లో అక్రమాలపై తాఖీదులు

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరం నగర పంచాయతీలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కమిషనర్‌తో సహా ఇంజినీరింగ్ అధికారులకు తాఖీదులు జారీ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2017లో రూ.4 కోట్లతో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం, అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించడం జరిగింది. నివేదిక ఆధారంగా అప్పట్లో మున్సిపల్ డీఈఈగా పనిచేసిన పి.వేణుగోపాల్, కమిషనర్ పి.రవివర్మ, మేనేజర్ బి.శ్రీలక్ష్మి, ఏఈ కె.వెంకట్రావు, అకౌంటెంట్ టి.చిట్టిబాబులు 15 రోజుల్లోగా రాత పూర్వక వాంగ్మూలంతో హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో డీఈఈ పి.వేణుగోపాల్ ఉద్యోగ విరమణ చేయగా.. పి.రవివర్మ ప్రస్తుతం కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,500
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

అనుమతి లేకున్నా దూసుకుపోయిన భారీవాహనం

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరం వద్ద డొక్కా సీతమ్మ అక్విడక్టు రోడ్డు వంతెనపై మరమ్మతులు చేస్తున్న కారణంగా చేరువలో ఉన్న కాటన్ అక్విడక్టు రోడ్డు వంతెనపై నుంచి భారీవాహనాలు మినహా ట్రాఫిక్‌ను మళ్లించారు. టిప్పర్లు, లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలు దీనిపై వెళ్లకుండా జలవనరుల శాఖకు చెందిన లస్కర్లు పి.గన్నవరం, లంకలగన్నవరంవైపు రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక భారీ వాహనం కాటన్ అక్విడక్టు రోడ్డు వంతెన మీదకు వెళ్లుతున్న సమయంలో పి.గన్నవరం వద్ద విధుల్లో ఉన్న లస్కర్లు నిలువరించే ప్రయత్నంచేసినప్పటికీ డ్రైవర్ లక్ష్యపెట్టకుండా దురుసుగా దూసుకుపోయాడు. ఈ విషయాన్ని లంకలగన్నవరం వైపు లస్కర్లకు చరవాణిలో తెలిపారు. అక్కడ భారీ వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ డ్రైవర్ వేగంగా రాజోలువైపు తీసుకెళ్లిపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని జలవనరుల శాఖ ఏఈఈ బెహరా రమేష్‌బాబు తెలిపారు. కాటన్ అక్విడక్టు రోడ్డు వంతెనపై నిబంధనలు అతిక్రమించే వాహన చోదకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

విధుల్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం

● అదనపు బాధ్యతల అప్పగింతే కారణమని ఆవేదన

గొల్లప్రోలు: విధుల్లో ఉన్న వీఆర్వో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం జరిగింది. వివరాలివి.. గొల్లప్రోలులోని వార్డు సచివాలయం-6లో వీఆర్వోగా పనిచేస్తున్న పరమేశ్వరరాజుకు దుర్గాడ వీఆర్వోగా అదనపు బాధ్యతలు అప్పగించేందుకు తహసీల్దార్ రామ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుటే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. గమనించిన ఇతర సిబ్బంది, వీఆర్వోలు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌కు తరలించారు. పరమేశ్వరాజు మాట్లాడుతూ రెండున్నరేళ్లలో పదవీ విరమణ చేయాల్సి ఉందని, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో మరొకరి సాయంతో విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తనని దుర్గాడ ఇన్‌ఛార్జి వీఆర్వోగా చేయాలంటున్నారని, చేయలేనని చెప్పడంతో వేరొక మండలం వెళ్లిపోవాలని తహసీల్దార్ వేధిస్తున్నట్లు చెప్పారు. దీనిపై తహసీల్దార్ వివరణ ఇస్తూ.. దుర్గాడలో వీఆర్వో లేకపోవడంతో ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. అదనపు వీఆర్వోగా చేయలేనని తనకు చెప్పలేదని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అనాథలకు ఇంటి పట్టా

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం మండలం మాధవపురంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన సత్య, చంటిలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండంత భరోసా కల్పిస్తున్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోకి స్పందించి ఇప్పటికే ప్రతి నెలా రూ.5 వేలు వంతున ఇద్దరికీ రూ.10 వేలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. దీంతో పాటు వారికి ఇల్లు కట్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ వారితో మాట్లాడి, ఇంటి పట్టా కోసం స్థానిక తహసీల్దార్ గోపాలకృష్ణకు సూచించారు. ఈ మేరకు తహసీల్దార్ కరణం.. సత్య, చంటిలకు వారి పేరున ఇంటి పట్టాను గురువారం అందజేశారు.

ఇంటి పట్టా అందజేస్తున్న తహసీల్దార్ గోపాలకృష్ణ

ప్రశ్నార్థకంగా భద్రత

అన్నవరం దేవస్థానం వద్ద పరిస్థితి

● అన్నవరం కొండ దిగువున తొలిపావంచాలలోని ప్రసాదం విక్రయ కౌంటర్ వద్ద ఆదివారం కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడికి దిగి భయాందోళన సృష్టించారు. ఈ సమయంలో ఇక్కడ భద్రత పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది.

● కొద్ది నెలల కిందట సత్యగిరిపై కొందరు సినిమా పాటలకు తీసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

● గతంలో టోల్‌గేటు వద్ద వాహనాల్లో మద్యం సీసాలు తీసుకువెళ్తూ చిక్కిన సంఘటనలు భద్రత పర్యవేక్షణ లోపానికి నిదర్శనం.

ఇటీవల కొండ దిగువున ప్రసాద విక్రయ కౌంటర్ వద్ద బారికేడ్లు దాటుకుని కొట్లాటకు వెళ్తున్న యువకులు

న్యూస్‌టుడే, అన్నవరం

అన్నవరం ఆలయంలో 93 మంది ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉన్నారు. 35 మంది హోంగార్డులు, 20 మంది దేవస్థానం సిబ్బంది భద్రత విధులు నిర్వర్తిస్తారు. 13 మంది ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఉండగా వీరంతా ప్రధానాలయంలో భద్రతను పర్యవేక్షిస్తారు. ఏటా సుమారు రూ.5 కోట్లు వ్యయం చేస్తున్నారు. అయినా భద్రత పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉందనే విమర్శలున్నాయి. అధికారుల ఆదేశాలు పకడ్బందీగా అమలు కావడం లేదు. డ్యూటీ ఛార్ట్, విధులు కేటాయించడం, తనిఖీలు, సమయానికి అనుగుణంగా విధుల నిర్వహణపై దృష్టి అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. ఆదివారం కొండ దిగువున, జాతీయ రహదారిపై ప్రసాదం విక్రయ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటున్నా అదనపు సిబ్బందిని నియమించక పోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొండపైకి వెళ్లే కార్లు, ఇతర వాహనాల తనిఖీలు పకడ్బందీగా ఉండటం లేదు. దీనిపై ఈవో త్రినాధరావు 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. భద్రతను పకడ్బందీగా పర్యవేక్షిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

Ph.81422 92071.

KKD ✆ 94928 02345.

REAL ESTATE

LAND FOR SALE

JAGGAMPETA

✆ 9032988265

LEASE

GENERAL

98485 31544. bit.ly/4rMIdEv

JOBS

9866091891, 9256565256

BR INFRACON ... info@brinfra-con.com ... 79955 57831.

Service Advisors, Technicians, Sales Executives ... 8008884256

92472 88381.

WANTED

TECHNICAL SUPERVISOR
Experience: ITI with 3-4 years hands on experience of HCV repair & maintenance. Good communication & basic computer knowledge.

MECHANIC
ITI Motor, Diesel Mechanic.
Experience: 3 years plus hands on experience. OR non-ITI 4 years plus hands on industry experience of HCV, Tipper repair & maintenance.

ELECTRICIAN
Experience: ITI, DM, Diploma - 3 years OR non-ITI hands on 3 years plus experience of HCV, Tipper repair & maintenance.

CONTACT 9833781266 hohrd3@svenskagroup.com

4-95 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

భూముల రీసర్వేపై సందేహాలా?

ఫోన్ చేయాల్సిన తేదీ: నేడు (శుక్రవారం)
సమయం: ఉదయం 10 నుంచి 11 గంటల వరకు

'ఈనాడు' ఆధ్వర్యంలో 'ఫోన్ ఇన్'
ఫోన్ చేయాల్సిన నంబరు: 80088 03204

'ఈనాడు' ఆధ్వర్యంలో మామిడికుదురు తహసీల్దార్ పి.సునీల్‌కుమార్‌తో 'ఫోన్ ఇన్' కార్యక్రమం జరగనుంది. భూముల రీసర్వేలో సందేహాలు, కొత్తగా ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు, రేషన్ సరకుల పంపిణీ పరంగా ఇబ్బందులు, రెవెన్యూ శాఖకు సంబంధించి ఇతరత్రా అంశాలకు సంబంధించిన సమస్యలు తదితరాలను వివరించాలి. - న్యూస్‌టుడే, మామిడికుదురు

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

రావులపాలెం నుంచి కాశీ, అయోధ్య యాత్రకు బస్సు

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: మార్చి 5వ తేదిన రావులపాలెం డిపో నుంచి కాశీ, అయోధ్య యాత్ర స్పెషల్ సర్వీసు నడపనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులో 11 రోజులపాటు యాత్ర కొనసాగుతుందని, 13 ప్రముఖ దేవాలయాలు సందర్శించేలా యాత్రను తీర్చిదిద్దామన్నారు. టిక్కెట్ ధర రూ.13 వేలుకాగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం ఉంటుందని తెలిపారు. భువనేశ్వర్, పూరీ మీదుగా కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, అరసవిల్లి, శ్రీకూర్మం, అన్నవరం తదితర దేవాలయాలను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. టిక్కెట్ల కోసం డిపోలోగాని 73829 11871, 73829 12400 ఫోన్ నంబర్లలోగాని సంప్రదించాలని కోరారు.

మందేశ్వరునికి పట్టువస్త్రాల సమర్పణ

కొత్తపేట, న్యూస్‌టుడే: మందపల్లిలో ఉమామందేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం ఆలయ మాజీ ఛైర్మన్ చింతం విజయ్‌కృష్ణ మోహనరావు గురువారం స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారని వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈవో దారపురెడ్డి సురేష్‌బాబు, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు

అయినవిల్లి: మహాశివరాత్రి సందర్భంగా తొగరపాయ స్నానఘట్టాల వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సరోవర్‌రావు కోరారు. గురువారం ఎంపీపీ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని కోరారు. ఎస్సై జ్యోతి మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచులు కాకర శ్రీనివాస్, కాశి వీరవెంకటసత్యనారాయణ, ఈవోపీఆర్డీ వాణీబెహర తదితరులు పాల్గొన్నారు.

పార్వతీ భట్టీవిక్రమార్కేశ్వర కల్యాణం

ఆలమూరు: స్థానిక పార్వతీసమేత భట్టీవిక్రమార్కేశ్వరస్వామి ఆలయంలో స్వామి, అమ్మవారి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. శైవాగమ పండితుడు కాళ్లకూరి సూరిపండు కల్యాణ తంతు నిర్వహించారు.

ఘనంగా రావులమ్మతల్లి పంట జాతర

అంబాజీపేట, న్యూస్‌టుడే: గంగలకుర్రు అగ్రహారం గ్రామదేవత రావులమ్మతల్లి పంట జాతరను గురువారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఏటా పంటజాతర నిర్వహిస్తామని గ్రామస్థులు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

పంచాయతీకి సామగ్రి బహూకరణ

పి.గన్నవరం: కె.ఏనుగుపల్లి పంచాయతీకి గురువారం దాతలు సూదా సూర్యప్రకాశరావు రూ.30 వేలు విలువచేసే ఇన్వర్టర్, నాలుగు ఫ్యాన్లు, సూదా శ్రీను రూ.15 వేలు విలువచేసే సౌండ్ సిస్టమ్ బహూకరించారు. సర్పంచి తోలేటి బంగారునాయుడు, ఎంపీటీసీ సభ్యుడు కొల్లే సూర్యనారాయణ, శేరు శ్రీనుబాబు పాల్గొన్నారు.

శిరస్త్రాణం బరువు కాదు.. బాధ్యత

సదస్సుకు హాజరైన డిగ్రీ విద్యార్థులు

రాజోలు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహన చోదకులు ప్రతిఒక్కరూ శిరస్త్రాణం ధరించడం బరువుగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం 'ఈనాడు' ఆధ్వర్యంలో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ పి.సాయిబాబు అధ్యక్షతన ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకొన్నారని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే వారు ఒక్క క్షణం కుటుంబం గురించి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈనాడు మీతోడు

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాకారం చేసుకొనే దిశగా కృషి చేయాలని శ్రీనివాసరావు తెలిపారు. చరవాణిలు ఎక్కువగా వాడటం వల్ల దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయని, వాటికి దూరంగా ఉండాలన్నారు. 18 ఏళ్లు నిండినవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలన్నారు. వాహన లైసెన్సు కోసం కళాశాలలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. తమ కార్యాలయ సిబ్బంది ఇక్కడికే వచ్చి మొదటి విడతగా 50 మందికి లైసెన్సులు ఇచ్చేందుకు కార్యాచరణ చేపడతామన్నారు.

లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాకారం చేసుకోవాలి

అనంతరం విద్యార్థులతో రహదారి నిబంధనలు తప్పక పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. రాజోలు ఎస్సై బి.రాజేష్‌కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపే విద్యార్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. వాహనాన్ని వేగంగా నడిపినా, ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించినా చర్యలు తప్పవన్నారు. వాహనాల రాకపోకలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, పీఆర్వో నల్లి రాజు, పీడీ మధుకుమార్, గణేశ్వరరావు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్ తప్పనిసరి

శిరస్త్రాణం ధరించడం మాకే కాదు కుటుంబానికి కూడా శ్రీరామరక్ష. దీనిపై అవగాహన లేకుండా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. మా ఇంట్లో అందరూ శిరస్త్రాణం ధరించేలా అవగాహన కల్పిస్తాను. - హసినీప్రియ, ప్రథమ ఇంటర్

రహదారి భద్రత కీలకం

రహదారి భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తా. 18 ఏళ్లు నిండిన తరువాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాను. శిరస్త్రాణం ధరించడం వల్ల ప్రయోజనాలను నా మిత్రులకు వివరిస్తాను. - రవికుమార్, డిగ్రీ ద్వితీయ సంవత్సరం

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

విరాళం అందజేస్తున్న చంటిరాజు కుటుంబసభ్యులు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: ఆత్రేయపురంలోని రాజరాజేశ్వరస్వామి, వేణుగోపాలస్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులకు అదే గ్రామానికి చెందిన ముదునూరి వసంతరాజు(చంటిరాజు) గురువారం రూ.2 లక్షల విరాళాన్ని వాడపల్లి దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు చేతులమీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను వారంతా అభినందించారు.

హక్కుల సాధనకు శ్రమించండి

అంబాజీపేట, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమించాలని విద్యుత్తు ఉద్యోగుల సంఘం 1104 డిస్కం అధ్యక్షుడు వీవీఎస్ నాగేశ్వరరావు, ప్రాంతీయ అధ్యక్షుడు ఎంవీ రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.శ్రీనివాస్, డిస్కం కార్యవర్గ సభ్యుడు కిశోర్ అన్నారు. అంబాజీపేట విద్యుత్తు ఉపకేంద్రం వద్ద గురువారం యూనియన్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ 1104 టవర్‌ను ప్రారంభించారు. డిస్కం ఉపాధ్యక్షుడు ఎం.రాజా, డివిజన్ కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు, రీజనల్, డివిజన్ యూనియన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

తెదేపా బలోపేతానికి కృషి చేయండి

తెదేపా మండలశాఖ అధ్యక్షుడు ఫణిని సత్కరిస్తున్న పార్టీ శ్రేణులు

అంబాజీపేట, న్యూస్‌టుడే: తెదేపాలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారని గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు పెదబాబు, సొసైటీ మాజీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, ఎస్సీ విభాగం మండలశాఖ అధ్యక్షుడు నాగాబత్తుల వెంకటసుబ్బారావు అన్నారు. మండల తెదేపా అధ్యక్ష, కార్యదర్శులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన గూడాల ఫణి, రవణం రాములను గురువారం ఘనంగా సత్కరించారు. తెదేపాలో తొలినుంచి ఉన్న ఫణి, రాములతో పార్టీశ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారన్నారు. తెదేపా నాయకులు మట్టపర్తి చంద్రశేఖర్, నేదునూరి కల్యాణ్, మేడిద శ్రీనివాసరావు, దొమ్మేటి వెంకటరామారావు పాల్గొన్నారు.

మామిడికుదురు కాలనీలో 11 పూరిళ్లు దగ్ధం

మామిడికుదురు మత్స్యశాఖ కార్యాలయానికి సమీపంలోని ఆల్‌కేస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో 11 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 14 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కాలనీలోని కావాడి మురళీకృష్ణ ఇంట్లో గ్యాస్ పొయ్యిపై వేడినీళ్లు కాసుకుంటున్న సమయంలో రేగిన మంటలతో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు తీవ్రమయ్యాయి. స్థానికులు అప్రమత్తమై పక్కనే ఉన్న చెరువు లోంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. రాజోలు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తహసీల్దార్ పి.సునీల్‌కుమార్, ఎంపీడీవో జి.భవాని, కూటమి నాయకులు సహాయక చర్యలు చేపట్టారు. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు అగ్నిమాపకదళం అధికారి కేఎన్‌వీ రమణ తెలిపారు.

బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వరప్రసాద్, నాయకులు

బాధిత కుటుంబాలకు అన్నివిధాలా సాయం

ఆల్‌కేస్ట్ కాలనీలో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందిస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి బయల్దేరి గురువారం ఇక్కడికి చేరుకుని బాధితులను పరామర్శించారు. స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మించేందుకు కృషి చేస్తానని, అంతవరకు తాత్కాలిక షెడ్ల నిర్మాణంపై దృష్టి పెడతానన్నారు. వీరికి 50 కిలోల చొప్పున బియ్యంతో పాటు పరిహారాన్ని పెంచి ఇచ్చేలా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నగరం సొసైటీ ఛైర్మన్ ఈలి శ్రీనివాస్, కూటమి నాయకులు సమకూర్చిన దుస్తులు, పండ్లను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.వేమా, భాజపా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, ఏఎంసీ ఛైర్మన్ పెనుమాల లక్ష్మి, సర్పంచి గౌస్ మొహిద్దీన్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174
పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట: 90323 93884
ఉ॥ 10 - మ॥ 1

పూడిక తొలగింపు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: మండలంలోని రాజవరం గ్రామంలో మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపిన సమస్యను సర్పంచి జాన మంగాయమ్మ వద్ద ప్రస్తావించగా స్పందించారు. పూడికలు తీయించి శుభ్రం చేయించారు.

వ్యర్థాలతో దుర్వాసన

రావులపాలెం గ్రామీణం: రావులపాలెం మండలం దేవరపల్లిలో మురుగు కాలువలు పూడికతో నిండిపోయాయని, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు తెలిపిన సమస్యలను పంచాయతీ కార్యదర్శి శర్మ దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందిని పంపి వ్యర్థాలను తీయించారు.

పైపులైన్ల నిర్మాణం ఎప్పటికో..?

జల్‌జీవన్ మిషన్ పథకానికి సంబంధించి తాగునీటి పైపులైన్ల నిర్మాణం, ట్యాంకులకు అనుసంధానం, విద్యుత్తు కనెక్షన్ల ఏర్పాటు వంటి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఆత్రేయపురం, ర్యాలి తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. శివారులో ఉన్న ప్రజలు తాగునీటికి తహతహలాడుతున్నారు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీధర్ వద్ద ప్రస్తావించగా త్వరలో పనులు పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందిలేకుండా చూస్తామని చెప్పారు. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

మరమ్మతులు చేయక.. తాగునీరు అందక..



పుల్లేటికుర్రు మార్కెట్‌లో నిర్మించిన రక్షిత తాగునీటి ట్యాంకు సక్రమంగా పనిచేయడం లేదు. తాగునీరు సమృద్ధిగా రాకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీటి డబ్బాలు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. గ్రామంలో వివిధ చోట్ల ఉన్న తాగునీటి ట్యాంకులు పనిచేయక పోవటంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వచ్చే వేసవికాలాన్ని తలచుకుని ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై సర్పంచి జల్లి బాలరాజును వివరణ కోరగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

రైతు సేవా కేంద్రం.. నిత్యం తాళం

అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రైతుసేవా కేంద్ర భవనానికి తాళం వేసి నిరుపయోగంగా వదిలేశారు. వైకాపా పాలనలో నిర్మించిన ఈ భవనాన్ని సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హడావిడిగా ప్రారంభించేశారు. వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పాడైపోయే పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయాధికారి కడలి ధర్మప్రసాద్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

సామాజిక సేవల్లోనూ కెనరా బ్యాంకు ముందంజ

మలికిపురం: కెనరా బ్యాంకు సీఎస్ఆర్ నిధులతో సామాజిక సేవలందించడంలోనూ ముందంజలో ఉందని ఏజీఎం (కాకినాడ) ఆర్.గణేశ్ అన్నారు. బ్యాంకు సీఎస్ఆర్ నిధులు రూ.10 లక్షలతో స్థానిక ఏఎఫ్‌డీటీ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, జనరేటర్, ఆర్వో ప్లాంటును గురువారం ఆయన ప్రారంభించారు. ప్రిన్సిపల్ ఆర్.వి.రామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏజీఎం మాట్లాడుతూ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సీఎస్ఆర్ నిధులు రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. లక్కవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణరాజు, ఏజీఎం గణేశ్‌ను సత్కరించారు. కరస్పాండెంట్ ఎం.వి.సత్యనారాయణమూర్తి, ప్రిన్సిపల్ ఆర్.వి.రామరాజు, విశ్రాంత ప్రిన్సిపల్ ఎం.వి.సత్యనారాయణమూర్తి, బ్యాంకు డీఎం పద్మరాజు, లక్కవరం బ్రాంచి మేనేజరు మహ్మద్ హమీద్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

ఏజీఎం ఆర్.గణేశ్‌ను సన్మానిస్తున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్

పంచాయతీలో అవకతవకలపై విచారణ

రాజోలు: రాజోలు మండలం తాటిపాక గ్రామ పంచాయతీలో గతంలో జరిగిన అవకతవకలపై డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు గురువారం విచారణ చేశారు. స్థానికంగా అందిన ఫిర్యాదు మేరకు వివిధ సమయాల్లో పనిచేసిన ఏడుగురు కార్యదర్శులకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. వీరిలో ఓ కార్యదర్శి మృతిచెందగా, మరొకరు అందుబాటులో లేకపోవడంతో హాజరైన మిగిలిన వారిని విచారించారు. నిధుల దుర్వినియోగం, ఇంటి పన్నుల వసూళ్లలో అవకతవకలు, జమా ఖర్చుల్లో తేడాలు గుర్తించినట్లు సమాచారం. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వివిధ సంఘాల కార్మికుల నిరసన

అంబాజీపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ..

రావులపాలెంలో కార్మిక సంఘాల ధర్నా

మామిడికుదురు తహసీల్దార్ కార్యాలయం వద్ద..

కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని ఆందోళన

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధిహామీ శ్రామికులు, మధ్యాహ్న భోజనం తయారుచేసే మహిళలు నిరసన వ్యక్తంచేశారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలుగా రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛనుగా రూ.10 వేలు అమలు చేయాలని, నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ప్రదర్శనలు నిర్వహించి కూడళ్లలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఆయా సంఘాల నాయకులు, నాయకురాళ్లు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే బృందం

రాజోలులో కార్మిక సంఘాల నాయకులు

మరణానంతరం నేత్రదానం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: ఆత్రేయపురానికి చెందిన పత్సమట్ల రాజమ్మ (88) తన మరణానంతరం నేత్రదానం చేయాలని భావించారు. ఆమె గురువారం ఉదయం తనువు చాలించడంతో ఆమె ఆశయం మేరకు కుమారుడు పీఎస్‌రాజు నిడదవోలు రామాయమ్మ ఇంటర్నేషనల్ (ఎల్వీప్రసాద్) ఐ బ్యాంకుకు సమాచారం అందించారు. అక్కడి నిపుణురాలు సుధ సిబ్బందితో వచ్చి రాజమ్మ కార్నియాలను సేకరించారు.

అదృశ్యం కేసు ఛేదించి కుటుంబ సభ్యులకు అప్పగింత

ఆలమూరు, న్యూస్‌టుడే: మూలస్థానం గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి కృష్ణవేణి.. తన భర్త రాము ప్రతిరోజు మద్యం తాగి వచ్చి వేధిస్తూ ఉండటంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఈ నెల 6వ తేదీ సాయంత్రం ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఆమె సోదరుడు యినపకోళ్ల సతీష్‌కుమార్ ఆలమూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి ఆమె కాల్ వివరాలు, సీసీ కెమెరాలో పుటేజీని పరిశీలించి ఆచూకీ గుర్తించారు. కృష్ణవేణి, పిల్లలు దేవి, శ్రీనివాస్‌ను గురువారం స్టేషన్‌కు తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై నరేష్‌ను పలువురు అభినందించారు.

ఇద్దరు చోదకులకు జరిమానా

కొత్తపేట, న్యూస్‌టుడే: ఎస్సై జి.సురేంద్ర ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన తనిఖీల్లో కొత్తపేటకు చెందిన పోరాటి భాస్కరరావు, అంబాజీపేటకు చెందిన బైరిశెట్టి శివ మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. కేసులు నమోదు చేసి కొత్తపేట స్పెషల్ జ్యుడీషియల్ రెండో తరగతి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి కె.రాంబాబు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని తెలిపారు.

దాడి ఘటనలో ఇద్దరికి రిమాండ్

రాజోలు, న్యూస్‌టుడే: తాటిపాకలో సంక్రాంతి వేడుకల్లో బొంతు రమేష్‌పై జరిగిన దాడికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని రాజోలు ఎస్సై బి.రాజేష్‌కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన బళ్ల శ్రీను, బళ్ల శ్రీజన్‌ను గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని చెప్పారు.

ఉపాధికి ఊతం.. ఆర్థిక పురోగమనం

న్యూస్‌టుడే, మామిడికుదురు

మహిళలు పలువురు స్వయం ఉపాధి దిశగా దృష్టి పెట్టి కుటుంబాలను చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలను పొంది సద్వినియోగం చేసుకుంటున్నారు. పలు రకాల యూనిట్లను నిర్వహించుకుంటూ స్థానికంగా మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉన్నతి, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ తదితర పథకాల ద్వారా రాజోలు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రుణ సౌకర్యాలు పొందుతున్న అనేకమంది ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారు.

అమలుకు చర్యలు..

నియోజకవర్గంలోని రాజోలు, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో 6,696 స్వయం సహాయక సంఘాల్లో సుమారు 67,200 మంది సభ్యులున్నారు. ఉన్నతి, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ పథకాల నుంచి 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి నాటికి 4,020 సంఘాలు, 5,358 మంది సభ్యులకు రూ.297.92 కోట్లు మంజూరు చేయాలన్నది లక్ష్యంకాగా ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు రూ.203.62 కోట్లు రుణాలిచ్చారు. మార్చిలోగా మిగతా సంఘాలు, సభ్యులకు రూ.94.29 కోట్లు అందజేసేందుకు కార్యాచరణ చేస్తున్నారు.

మొగలికుదురులో దుస్తుల తయారీలో మహిళలు

నియోజకవర్గంలో ఉన్నతి, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సౌకర్యాలు ఇలా..

మండలం	సంఘాల్లో సభ్యులు	లక్ష్యం (రూ.లక్షల్లో)	పూర్తయినది
రాజోలు	2,594	8,564.39	4,293.64
మామిడికుదురు	2,054	6,582.94	4,541.24
మలికిపురం	2,627	7,817.68	6,348.05
సఖినేటిపల్లి	2,103	6,827.13	5,179.78

ఆర్థిక స్వావలంబన దిశగా..

గ్రామాల్లో మహిళాశక్తి సంఘాలు స్వయం ఉపాధిగా కుట్లు, అల్లికలు, రెడీమేడ్ దుస్తులు, కొబ్బరి పీచుతో పలురకాల తాళ్లు, ఇళ్లలో ఉపయోగించుకునే గోదినీల తయారీ, పలు రకాల పచ్చళ్లు, తినుబండారాలు, పూతరేకులు, శీతల పానీయాలు, నిత్యావసరాల దుకాణాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. వీటి ద్వారా మహిళలు స్వయం ఉపాధి పథకాలను క్రమేణా విస్తరింపజేసుకుంటూ తమ కుటుంబాలకు తోడ్పాటు అందిస్తున్నారు.

లక్ష్యాల మేరకు రుణాలు

స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణ సౌకర్యాలు కల్పించే దిశగా మరింత కార్యాచరణ జరుగుతోంది. రుణాలు తీసుకున్న స్వయం సహాయక సంఘాలు సమష్టిగా, స్వయం ఉపాధి దిశగా వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారు. పొదుపు బాటలో పయనిస్తూ తమ కుటుంబాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. - అడబాల గణేశ్, డీపీఎం, డీఆర్‌డీఏ

మహారాజశ్రీ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రాజోలు వారి కోర్టులో I.P.No.2/2026

[illegible]

గంటి రవికుమార్, అడ్వకేట్, రాజోలు. ది.12-2-2026. 98667 95127.

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం • రామచంద్రపురం

ముందస్తు ఏర్పాట్లు చేయాలని వినతి

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా ద్రాక్షారామకు విశేషంగా భక్తులు తరలివస్తారని, అందుకు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని..శ్రీశైలంలో శివస్వాములపై జరిగిన లాఠీచార్జి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భాజపాకు చెందిన పలువురు నాయకులు గురువారం ద్రాక్షారామ భీమేశ్వరాలయ ఈవో దుర్గాభవానిని కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ, మండల యువమోర్చా అధ్యక్షుడు రాయుడు మణికంఠ, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గాణాల కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

రైతుబజార్‌లో కూరగాయల ధరలు (కిలో రూ.లలో)

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: టమాటా: 18, వంగ(నలుపు/తెలుపు): 28/26, బెండ: 38, పచ్చిమిర్చి: 43, కాకర: 43, బీర: 42, క్యాలీఫ్లవర్: 25, క్యాబేజీ: 20, క్యారెట్: 30, దొండ: 45, బంగాళదుంప: 20, ఉల్లిపాయ: 18/25, గోరుచిక్కుళ్లు: 36, దోస: 28, చిక్కుడు: 38, చామదుంప: 36, కంద: 50, బీట్‌రూట్: 30, కీరదోస: 28, అల్లం: 75, క్యాప్సికం: 75, చిలకడదుంప: 40/50, గుమ్మడి: 34, ఉసిరి: 80, ముల్లంగి: 40, కరివేపాకు: 85, నిమ్మకాయలు: 50, ఆనప: 18, పొట్ల: 25, అరటి: 6, మునగ: 15, కొత్తిమీర కట్ట: 8, కొబ్బరికాయ: 25.

నేడు కాశీ విశ్వేశ్వరుని కల్యాణం

అన్నపూర్ణ విశాలాక్షీ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: భీమేశ్వరుని ఆలయంలోని అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరుని కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు పాంచాహ్నిక దీక్షగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 13న ఉదయం కల్యాణ మూర్తులను చేయుట, సాయంత్రం వినాయకపూజ, పున్యాహవాచనము, అంకురార్పణ, ధ్వజారోహణము, రాత్రి 7.45 గంటలకు ప్రధాన అర్చకులు కొంతేటి సుబ్బారావు, దేవులపల్లి పణిరామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. ● 14న సాయంత్రం 4 గంటలకు గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి సందర్భంగా అఖండ దీపారాధన, సదస్యం గ్రామోత్సవం, 16న నగరోత్సవము, 17న నాకబలి, త్రిశూలస్నానం, వసంతోత్సవం, 18న రాత్రి 7.32 గంటలకు శ్రీపుష్పోత్సవము ఉంటుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.

భీమేశ్వరుడి సన్నిధిలో తెలంగాణ విశ్రాంత డీజీపీ

వేదాశీర్వచనం పొందుతున్న తెలంగాణ విశ్రాంత డీజీపీ జితేంద్ర దంపతులు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరాలయాన్ని తెలంగాణ విశ్రాంత డీజీపీ డాక్టర్ జితేంద్ర దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామివారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదాశీర్వచనం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారి వెంట ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఉన్నారు.

ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు

ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో హుండీలను గురువారం లెక్కించారు. గత ఏడాది నవంబరు 27వ తేదీ నుంచి ఈ నెల 12వ తేదీ వరకు 78 రోజులకు గాను హుండీల ద్వారా రూ.26,59,090లు, అన్నదాన ట్రస్టు హుండీ ద్వారా రూ.97,526 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏవీ దుర్గాభవాని తెలిపారు. లెక్కింపును గంగవరం గ్రూపు టెంపుల్స్ ఈవో వి.బాలకృష్ణ, ఓదూరు గ్రూపుటెంపుల్స్ ఈవో వి.శ్రీనివాసు, అంగర గ్రూపు టెంపుల్స్ ఈవో ఎం.శ్రీదేవి పర్యవేక్షించారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తాం

ఐ.పోలవరం : మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు అన్నారు. మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాకినాడ జోన్ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో 42 ముఖ్య ఆలయాలకు ప్రత్యేకాధికారులను నియమించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాగునీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందిస్తామన్నారు. ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, ఛైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

నిర్మించిందొక్కటే.. అదీ అసంపూర్తిగానే..

– న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

మారుమూల గ్రామాల్లోని పిల్లలు, యువతకు సాంకేతిక నైపుణ్యాల పెంపే లక్ష్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డిజిటల్ గ్రంథాలయాలు చాలాచోట్ల కార్యరూపం దాల్చలేదు. అమలాపురం గ్రామీణ మండలం ఎ.వేమవరంలో రూ.16 లక్షలు కేటాయించి భవన నిర్మాణం చేపట్టారు. నిధులు చాలకపోవడంతో తుది దశకు చేరినా అక్కరకు రాకుండా పోయింది. మిగిలిన చోట్ల అసలు ప్రారంభమే కాలేదు.

ఎ.వేమవరంలో అసంపూర్తిగా డిజిటల్ గ్రంథాలయ భవనం

స్థలాలు సమీకరించినా..

అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం గ్రామీణం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ మేరకు ఎ.వేమవరం, ఈదరపల్లి, పేరూరు, కామనగరువు, కామనగరువు-1, బండారులంక-1, గోపవరం, మునిపల్లి, ఉప్పలగుప్తం, విలసవిల్లి, భీమనపల్లి, ఎస్.యానం, గోడి, బోడసకుర్రు, కొమరగిరిపట్నం, అల్లవరం, గోడిలంక, దేవగుప్తం గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలు సమీకరించారు. ఒక్కో దానికి రూ.16 లక్షలు సైతం కేటాయించారు. ఒక్క ఎ.వేమవరంలో మాత్రమే నిర్మించారు. అదికూడా నేటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తోంది.

ఎవరూ పట్టించుకోక..

డిజిటల్ గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకురావాలని గత ప్రభుత్వం సంకల్పించినప్పటికీ అయిదేళ్ల పాలనలో వాటి నిర్మాణాలు పూర్తికాలేదు. ఇవి అందుబాటులోకి వస్తే అందులో మూడు కంప్యూటర్లు, ఫైబర్ నెట్, ప్రింటర్, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రధానంగా ఈ గ్రంథాలయాల్లో 50 మందికి పైగానే కూర్చునే విధంగా ఆధునిక వసతులు సమకూర్చేలా ప్రణాళికలు తయారు చేశారు. చివరికి అయిదేళ్ల పాలనలో కలగానే మిగిలిపోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో ఈ పథకం పూర్తిగా మరుగున పడింది.

అధికారి ఏమన్నారంటే..

ఈ విషయంపై పంచాయతీరాజ్ డీఈఈ పి.ఎస్.రాజ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా.. అమలాపురం నియోజకవర్గంలోని ఎ.వేమవరంలో మాత్రమే గతంలో డిజిటల్ గ్రంథాలయ భవనాన్ని నిర్మించామని, దీన్ని పూర్తి చేయాలంటే అదనపు నిధులు కావాల్సి ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.

లేబర్ కోడ్‌ల రద్దుకు కార్మికుల డిమాండ్

అమలాపురం గడియారస్తంభం కూడలిలో ధర్నా నిర్వహిస్తున్న కార్మిక, ఉద్యోగ నాయకులు

రామచంద్రపురం ప్రధాన రోడ్డులో..

అమలాపురం పట్టణం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, యానాం, రామచంద్రపురం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు విమర్శించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా అమలాపురం పట్టణంలో కార్మిక, ఉద్యోగ నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక గడియార స్తంభం కూడలిలో ఆయన మాట్లాడుతూ సామాన్యుల కనీస అవసరాలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీరం చేస్తూ నిధులు తగ్గించారని మండిపడ్డారు. విద్యుత్తు సవరణ, కొత్త విత్తన చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుసంఘ రాష్ట్ర నాయకుడు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ రైతాంగానికి ఇచ్చిన హామీలను, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తక్షణం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడాల వెంకటరమణ, సుబ్బారావు, అమూల్య, పార్వతి, ఉటాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ● ఉప్పలగుప్తం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకురాలు పి.బేబీగంగారత్నం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, వీఓఏలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఆయాలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ జి.లలితకు అందించారు. ● కాట్రేనికోనలో మావుళ్లమ్మగుడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ● యానాంలో బ్యాంకులన్నీ మూతపడ్డాయి. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ దాట్ల దేవదానంరాజు, కేవీవీ సత్యనారాయణ, వివిధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు. ● రామచంద్రపురంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఆర్టీసీ, రైతు కూలీ, ఎమ్మార్పీఎస్ సంఘాలు మార్కెట్ సెంటర్ నుంచి రాజగోపాల్ వరకు ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు.

కాట్రేనికోనలో ర్యాలీ చేస్తున్న కార్మికులు

స్మార్ట్ మీటర్లతో ఎంతో ఉపయోగం

కరపత్రాలను ప్రదర్శిస్తున్న డీఈ, తదితరులు

అమలాపురం పట్టణం న్యూస్‌టుడే: అమలాపురం డివిజన్ పరిధిలో స్మార్ట్ మీటర్లు అమర్చుతున్నామని, వీటివల్ల విద్యుత్తు ఎంత వాడుతున్నారో తెలుసుకోవచ్చని ఆ శాఖ డీఈ రాంబాబు తెలిపారు. అమలాపురం పట్టణంలో స్మార్ట్ మీటర్స్ పక్వాడా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలనెలా బిల్లులకు సంబంధించిన సందేశాలు ఫోన్‌లో పంపిస్తారని, రీడింగ్ కచ్చితంగా ఉంటుందన్నారు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకుంటే అదనంగా నెట్‌మీటర్ అవసరం లేదని వివరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ప్రదర్శించారు. పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

రాణేలంకమొల్లిలో 'బడిబాట'

ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను పొందేవిధంగా సహకరించాలని ముమ్మిడివరం మండల విద్యాశాఖాధికారి ఆర్.ఉదయబాస్కర్ సూచించారు. రాణేలంకమొల్లి ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పి.హిమబిందు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బడిబాట ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. ప్రచార పత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ ఛైర్‌పర్సన్ కె.పరమేశ్వరి, ఎంపీటీసీ సభ్యుడు బొంతు శ్రీనివాసరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం

అవగాహన కల్పిస్తున్న ఎస్సై కిశోర్‌బాబు

అమలాపురం పట్టణం : మత్తు పదార్థాలు జీవితాలను చిత్తు చేయడంతో పాటు కుటుంబాలను నాశనం చేస్తాయని టౌన్ ఎస్సై కిశోర్‌బాబు తెలిపారు. అమలాపురం మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు గణ సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, గంజాయి, మత్తు పదార్థాలు గురించి తెలిస్తే ఈగల్‌టీం టోల్‌ఫ్రీ 1972 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిండి రాజ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

అమలాపురం-ముక్తేశ్వరం ప్రధాన రహదారిలో ఎ.వేమవరం పీఏసీఎస్ భవనం ఎదురుగా ఓ చెట్టు ఎండిపోయి ప్రమాదకరంగా మారింది. చాలారోజుల నుంచి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పట్టించుకునేవారే కరవయ్యారు. అటుగా వెళ్లేవారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టును తక్షణమే తొలగించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

రాళ్లు తేలిన దారిలో ఇక్కట్లు

ముమ్మిడివరం మండలం గేదెల్లంక జడ్పీ రోడ్డు నుంచి రాణేలంక పంచాయతీ పరిధిలోని బలుసులమ్మ గుడి వరకు రహదారి రాళ్లతేలి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గతంలో నిధులు మంజూరైనా పనులు చేపట్టలేదు. ప్రస్తుతం రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ముమ్మిడివరం

ఏటిగట్టు రోడ్డుకు మరమ్మతులు

శివరాత్రిని పురస్కరించుకొని కోటిపల్లిలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్అండ్‌బీ అధికారులు చర్యలు చేపట్టారు. యానాం వైపు నుంచి అధిక సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉండడంతో గురువారం రోడ్డుకి ఇరువైపులా చెత్తను, పిచ్చి మొక్కలను పొక్లెయిన్‌తో తొలగించారు. పలు చోట్ల ఏర్పడ్డ గుంతలను డీఈ టి.వి.సూర్యనారాయణ దగ్గరుండి తారుతో కప్పించారు. – న్యూస్‌టుడే, పామర్రు

క్రీడోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ

కాట్రేనికోన, న్యూస్‌టుడే: చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 21 నిర్వహించనున్న శ్రీనోవా పాలిటెక్ ఫెస్ట్-2026కు సంబంధించిన గోడపత్రికను ప్రిన్సిపల్ కె.సురేష్‌బాబు గురువారం ఆవిష్కరించారు. డిప్లొమో విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఉత్సవం ప్రతి విద్యార్థిలో సాంకేతిక, క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపయోగపడుతుందన్నారు. డీవీఎస్ఎస్ వర్మ, సందీప్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

బడి భోజనం తనిఖీ చేసిన డీఎస్‌వో

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: భీమనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని జిల్లా సివిల్ సప్లై అధికారి అడపా ఉదయ్‌భాస్కర్ గురువారం తనిఖీ చేశారు. భోజనం ఏవిధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నూకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నిర్దేశించిన పనుల కల్పనకు వినతి

కాట్రేనికోన, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు తమకు పనులు కల్పించాలని పలువురు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సామాజిక తనిఖీ గ్రామసభను గురువారం కాట్రేనికోనలో సర్పంచి గంటి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. గతేడాది కాలంలో చేపట్టిన పనుల వివరాలను సభలో తెలిపారు. ఉపాధి పనులు చేసేచోట మంచినీరు, ప్రాథమిక ఆరోగ్య కిట్ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని శ్రామికులు తెలిపారు. ఏపీవో చంద్రమోహన్, జేపీ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

కాట్రేనికోన, న్యూస్‌టుడే: కాట్రేనికోన శివారు సత్తెమ్మచెట్టులో రామాలయ నిర్మాణానికి దొంతికుర్రుకు చెందిన గుబ్బల మనేశ్వరరావు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈయన హైదరాబాద్‌లో గుత్తేదారుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా జైశెట్టిబలిజ నూతన సంవత్సర క్యాలెండర్‌ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. దాతను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. వాసంశెట్టి శ్రీనివాసరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

చలికి వరిలో అగ్గితెగులు బెడద

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరి పంటకు అగ్గి, మెడవిరుపు వంటి తెగుళ్లు ఆశిస్తున్నట్టు మండల వ్యవసాయాధికారి టీవీఆర్ మణిదీప్ తెలిపారు. గురువారం రామచంద్రపురం మండలం తొగరువారి సావరంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రెండు తెగుళ్లు కనిపించిన పంటలకు ట్రైసైక్లోజోల్, ఐసోప్రోథయోలిన్ పొలం తడిసేలా పిచికారీ చేయాలని సూచించారు.

ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి

అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రంలో పర్యటించనున్న సందర్భంగా గురువారం కాకినాడ నుంచి అమలాపురం వెళ్తూ.. ముమ్మిడివరంలో ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక పోలమ్మచెరువు గట్టు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పథకానికి కేంద్ర బడ్జెట్‌లో 60 శాతానికి నిధులు తగ్గించడం, 40 శాతం రాష్ట్రాలపై భారం మోపినా ఒక్క ఎంపీ కూడా మాట్లాడకపోవడం సరికాదన్నారు. వడ్డి నాగేశ్వరరావు, పి.ఉదయభాస్కరవర్మ, దివి వెంకన్నబాబు, సురేష్ బాబు, డి.విజయలక్ష్మి, జి.భాస్కరరావు తదితరుల పాల్గొన్నారు.

తాగునీటికి కటకట

– న్యూస్‌టుడే, కాట్రేనికోన

కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో తాగునీరు సక్రమంగా రాక స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి రెండు ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సక్రమంగా అందిస్తున్నా కొంతమంది కొళాయిలకు విద్యుత్తు మోటార్లు అమర్చడంతో శివారున ఉన్నవారికి అందడం లేదు. డామ్ సెంటరు నుంచి ధనమ్మగుడి వరకు బాగానే వస్తున్నా. . మిగిలిన వారికి రాని పరిస్థితి ఉంది. కొంతమంది అనధికార కొళాయిలు వేయడం, వాటికి మోటార్లు బిగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దాంతో ప్రతి కొళాయి వద్ద ప్లాస్టిక్ పీపాను నాలుగైదు అడుగుల లోతులో ఉంచుకుని బకెట్లతో తోడుకుని పట్టుకుంటున్నారు. తీర గ్రామం, చుట్టూ ఉప్పునీరు కావడంతో తాగడానికి సహా ఇతర అవసరాలకు కొళాయిలే ఏకైక ఆధారం. రోజు విడిచి రోజు చాలీచాలకుండా సరఫరా చేయడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రాబోయే వేసవికి పిల్లాపాపలతో తీవ్ర ఇబ్బంది పడాల్సి ఉంటుందని వాపోతున్నారు. జల్‌జీవన్ మిషన్ పథకంలో పైపులైన్లు వేసినా గుత్తేదారుకు బిల్లులు రాకపోవడంతో పనులు అసంపూర్తిగా వదిలేశారు.

గుంతలో నీటిని పట్టుకుంటున్న మహిళలు

అధికారుల పరిశీలన

పల్లంలో తాగునీటి సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి భాగయ్య, దండుప్రోలు సత్యం, ఇతర అధికారులు స్థానిక కూటమి నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. పలువురు స్థానికులు తమ గోడును వారికి విన్నవించుకున్నారు. దీనిపై గ్రామ పెద్దలు, సర్పంచితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి అనధికార కొళాయిలను, విద్యుత్తు మోటార్లను తొలగించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దండుప్రోలు బాలయోగి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విజ్ఞానభవన్‌కు పుస్తకాల అందజేత

ఏడీ మంగాదేవికి పుస్తకాలు అందజేస్తున్న పరిపాలనాధికారి

యానాం, న్యూస్‌టుడే: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు విజ్ఞాన భవన్ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని పరిపాలనాధికారి అంకిత్‌కుమార్ సూచించారు. స్థానిక గోపాల్‌నగర్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విజ్ఞానభవన్‌కు రూ.2.50 లక్షల విలువైన పుస్తకాలు, ఫర్నీచర్‌ను యానాం పబ్లిక్ సర్వెంట్స్ కోఆపరేటివ్ సొసైటీ గురువారం అందజేసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో అంబేడ్కర్ చిత్రపటానికి పరిపాలనాధికారి బృందం పూలమాల వేసి నివాళి అర్పించారు. సొసైటీ అధ్యక్షుడు హంసాని రామలక్ష్మణుడు, ఇతర కార్యవర్గ సభ్యులు పరిపాలనాధికారి చేతుల మీదుగా పుస్తకాలు, ఫర్నీచర్‌ను విజ్ఞానభవన్‌ను పర్యవేక్షిస్తున్న ఆదిద్రావిడశాఖ ఇన్‌ఛార్జి అసిస్టెంట్ డైరెక్టర్ చోడిశెట్టి మంగాదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొంకే రవికుమార్, కొల్లు నూకాంబరం తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యం నిర్దేశించుకోండి

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించి లక్ష్యాన్ని పెట్టుకొని జీవితంలో ముందుకు సాగాలని రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్.రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు టి.వీరరాఘవ రెడ్డి అన్నారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జాతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.నాగశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జూనియర్ ఇంటర్ విద్యార్థులు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు వీడ్కోలు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని ముఖ్య అతిథులను విద్యార్థులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపకులు ఎ.వీరన్నమాస్టారు, తిరుపతి రెడ్డి, దిలీప్‌కుమార్, వెంకటరెడ్డి, శ్రీదేవి, లలితాజ్యోతి, అనుపమ, సాయిమాస్టారు, కృష్ణమూర్తి, రోషిని, వజ్రం, గణేశ్వరి, అలెక్స్ తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ

బడ్జెట్‌కు పుదుచ్చేరి అసెంబ్లీ ఆమోదం

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఈ వేసవిలో జరగనున్న నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసాలకు సంబంధించి రూ.5,396 కోట్ల ఓట్‌ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హోదాలో సీఎం రంగసామి ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గురువారం ఉదయం 9.40 గంటలకు మొదలైన చిట్టచివరి అసెంబ్లీ సమావేశం 11.54 గంటలకు ముగిసిపోయింది. సప్లిమెంటరీ పద్దు కింద మరో రూ.172.93 కోట్ల మొత్తాన్ని సభ ఆమోదించింది. హోంమంత్రి నమశ్శివాయం ప్రవేశపెట్టిన పుదుచ్చేరి జనవిశ్వాస్ సవరణ బిల్లు, పుదుచ్చేరి ఉన్నత విద్య కౌన్సెలింగ్ బిల్లులను ఆమోదించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డేవిడ్ అన్నుస్వామి మృతికి సభ్యులంతా నివాళి అర్పించారు.

ఎన్నికల బహిష్కరణకు సిద్ధం: సీఎం రంగసామి

ప్రతి అంశానికి కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూడాల్సి వస్తున్న పుదుచ్చేరికి రాష్ట్ర హోదాపై తక్షణ చర్యలు కోరుతూ ఎన్నికల బహిష్కరణకు తాను సిద్ధమని సీఎం రంగసామి ప్రకటించారు. గురువారం సభలో ప్రధాన ప్రతిపక్ష నేత డీఎంకే ఎమ్మెల్యే ఆర్.శివ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ చేసిన డిమాండ్‌కు సీఎం దీటుగా స్పందించారు. అన్ని పార్టీలు అంగీకరిస్తే ఎన్నికల బహిష్కరణకు తానూ సిద్ధమన్నారు. ఈ అంశంపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే నేత శివ సూచించారు. కాంగ్రెస్ పక్ష నేత వైద్యనాథన్, భాజపా ఎమ్మెల్యే కల్యాణసుందరం ప్రసంగించారు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌అశోక్ పాల్గొన్నారు.

5వ వార్షికోత్సవం
హర్షిణి
మల్టీస్పెషాలిటీ డెంటల్ కేర్
డా॥ పిండిప్రోలు సాయి హర్షిణి, M.D.S
(రూట్ కెనాల్ స్పెషలిస్ట్)
✆ 77020 15372
అన్ని రకాల దంత వైద్య సమస్యలకు అత్యాధునిక పరికరాలతో, ఆధునిక పద్ధతిలో వైద్యం చేయబడును.
14వ తేదీన ఉచిత దంత పరీక్షలు చేయబడును
డోర్ నం.19-1-38, 1వ ఫ్లోర్, జయలక్ష్మి కమర్షియల్ కాంప్లెక్స్, బలుసు వెంకట్రాయుడు కళ్యాణ మండపం ఎదురుగా, మెయిన్‌రోడ్ - రామచంద్రపురం

(c) eenadu

పట్టాలు తప్పిన గూడ్సు రైలు

చాగల్లు, నిడదవోలు, న్యూస్‌టుడే: పశ్చిమ బెంగాల్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఖాళీ గూడ్స్ రైలు చాగల్లు రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం 11.25 గంటల సమయంలో పట్టాలు తప్పింది. విజయవాడకు చెందిన రెస్క్యూ బృందం మధ్యాహ్నం 1.05 గంటలకు మరమ్మతులు పూర్తి చేసింది. దీని వల్ల మిగిలిన రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది ఎదురవలేదని, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని రైల్వే ఎస్సై అప్పారావు తెలిపారు.

నిరసన పథం

కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం రాజమహేంద్రవరంలో కార్మికులు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా కోటగుమ్మం జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. **– న్యూస్‌టుడే, వీఎల్‌పురం**

చోదన.. యాతన

16వ నంబరు జాతీయరహదారిపై ప్రమాద ఘంటికలు

ఈనాడు పరిశీలన

ఈనాడు, రాజమహేంద్రవరం: అస్తవ్యస్త కూడళ్లు.. సాంకేతిక లోపాలు.. అపసవ్య దిశలో ప్రయాణం..కానరాని పైవంతెనలు.. ఇష్టారీతిన వెలిసిన దుకాణాలు.. వెరసి 16వ నంబరు జాతీయరహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన మార్గమిది. రాజానగరం మొదలుకొని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వరకు రానూపోను 220 కి.మీ. 'ఈనాడు' పరిశీలించింది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఏ తరహా సమస్యలున్నాయో గుర్తించి అందిస్తోన్న కథనమిది.



లోవ ఆలయ కూడలి వద్ద ప్రమాదకరంగా రోడ్డు దాటుతూ..

రాజానగరం-కాకినాడ కూడలి

రాజమహేంద్రవరం నుంచి వెళ్లే వాహనాలు జాతీయరహదారిపై కాకినాడ మార్గానికి మలుపు తిరిగే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కలవచర్ల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు అపసవ్య దిశలో వస్తున్నాయి. ఇలా 15 నిమిషాల్లో 25 వాహనాలు ప్రమాదకరంగా వచ్చాయి. సిగ్నల్ వ్యవస్థతోపాటు కానిస్టేబుల్ అవసరం. పైవంతెన నిర్మిస్తే పరిష్కారం లభిస్తుంది.

అపసవ్య దిశలో వచ్చేస్తూ..

గండేపల్లి కూడలి

మల్లేపల్లి వద్ద గ్రామాల నుంచి నేరుగా హైవే పైకి వస్తున్నారు. రోడ్డుకు ఆనుకునే దుకాణాలు, ఇళ్లున్నాయి. రెండు మళ్లింపు స్థానాలు (డైవర్షన్ పాయింట్లు) ఉన్నా దగ్గరగా ఉందని రాంగ్‌రూట్‌లో వస్తున్నారు.

తాళ్లూరు

రెండు గ్రామాల కూడలి ఇది. 8 దాబాలు ఉన్నాయి. గ్రామాల నుంచి నేరుగా అపసవ్య దిశలో హైవే పైకి వస్తున్నారు. శివారులో కాలనీ, పాఠశాల ఉన్నా మళ్లింపు మార్గంలేదు. విభాగిని రెయిలింగ్‌పై నుంచి దాటి పిల్లలు, ఉపాధి కూలీలు రోడ్డుపైకి వస్తున్న క్రమంలో వాహనాలు ఢీకొంటున్నాయి.

రౌతులపూడి నుంచి వచ్చే క్వారీ వాహనాలు హైవేపైకి వచ్చే క్రమంలో మలుపు తిరగక వెనక్కి, ముందుకు తిప్పుతున్నారు. కూడలి వద్ద ఆటోలు, పైవంతెన రోడ్డుపై లారీలు నిలుపుతున్నా నియంత్రణ లేదు.

కత్తిపూడి వద్ద..

సర్వీస్ రోడ్ ఉన్నా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కే.. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీస్ సిబ్బంది ఉండాలి. 216 హైవేకు అనుసంధానం చేసే చోట వాహనాలు మలుపు తిప్పే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

రహదారులా.. పార్కింగ్ యార్డులా

● అన్నవరం-రాజమహేంద్రవరం వెళ్లే వాహనాలు హైవేను క్రాస్ చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

లోవ జంక్షన్

హైవేపై నాలుగు రోడ్ల కూడలి ఉండడం వల్ల నేరుగా వాహనాలు వచ్చేస్తున్నాయి. సర్వీస్ రోడ్డును వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు అడ్డదిడ్డంగా రోడ్డు దాటేస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, పోలీసు గస్తీ అవసరం.

● తుని నుంచి విశాఖ వెళ్లేందుకు శివారు నుంచి సర్వీస్ రోడ్డు ఉన్నా.. కొందరు వన్‌వే నుంచి వచ్చేస్తున్నారు.



నిత్యం రద్దీ

జగ్గంపేట వద్ద పైవంతెన దిగిన వెంటనే డౌన్‌లో మళ్లింపు స్థానం ఉంది. కూడలిలో 5 సినిమా హాళ్లు, కళాశాల ఉండడంతో రద్దీ ఎక్కువ. నిమిషానికి 25 బైకులు రోడ్డు క్రాస్ చేస్తున్నాయి. మళ్లింపు మార్గం కొంత దూరంగా అవసరం. అండర్ పాస్, సిగ్నల్స్, గస్తీ ఏర్పాటు కీలకం.

ప్రత్తిపాడు, రాచపల్లి కూడళ్లు

రాచపల్లి వద్ద 30 గ్రామాల వాహనాలు నేరుగా హైవేపైకి వస్తాయి. సర్వీస్ రోడ్డు లేదా అండర్‌పాస్ నిర్మించాలి.

● కొడవలి కూడలి నాలుగు రోడ్లు కలిసే ప్రాంతం. వన్నెపూడి నుంచి అపసవ్య మార్గంలో బైకులు వచ్చేస్తున్నాయి.

అండర్ పాస్‌లు నిర్మిస్తేనే..

రామవరం వద్ద అనుకూలంగా లేని అండర్‌పాస్

కత్తిపూడి హైవేపై ఇలా రోడ్డుపైనే నిలిపేశారు

రామవరం పరిధిలో

రామవరం కూడలిలో నిత్యం రద్దీనే. ఎడమ వైపు ఇర్రిపాక, మామిడాడ, మర్రిపాక నుంచి 200 మీటర్ల మేర అపసవ్య మార్గంలో వాహనదారులు రోడ్డు దాటుతున్నారు. ఇలా 15 నిమిషాల్లో 50 బైకులు, 8 ఆటోలు వచ్చాయి. అండర్ పాస్ తక్కువ ఎత్తులో ఉండడం, హైవేకి అనుసంధానం లేక ప్రయోజనం లేదు. సోమవరం వద్ద నేరుగా హైవే పైకి వాహనాలొస్తున్నాయి. అండర్ పాస్ నిర్మించాలి.

ఏడీబీ రోడ్డు నుంచి రాజానగరం కూడలి వైపు అడ్డదిడ్డంగా వాహనాల రాకపోకలు

రాజమహేంద్రవరమా.. అమలాపురమా?

ప్రతిపాదనలపై మండపేట యంత్రాంగంలో అయోమయం

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, మండపేట: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి విడిపోయి తూర్పుగోదావరిలో కలిసిన మండపేట నియోజకవర్గం అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అయినా అక్కడి ప్రభుత్వ శాఖలు, అధికారుల విధులు పూర్తిగా బదిలీ కాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు రాజమహేంద్రవరం వెళ్లాలా? అమలాపురమా? అనేది సందిగ్ధం. కొత్త ప్రతిపాదనలు ఏ జిల్లాలో ఇవ్వాలన్న సందేహం అధికారుల్లోనూ ఉంది. కొందరు రెండు జిల్లాల అధికారులకు పంపిస్తున్నారు.

ఇటీవల గోదావరి పుష్కరాలపై రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు తమ ప్రతిపాదనలను వివరించారు. మండపేట ప్రస్తావన రాకపోవడంతో ఎమ్మెల్యే జోగేశ్వరరావు జోక్యం చేసుకుని ఆ వివరాలను ఇక్కడకు తీసుకురావాలని సూచించారు. కొన్ని శాఖల అధికారులు ఆరోజు రాలేదు. కలెక్టర్ జోక్యం చేసుకుని అక్కడి సమాచారం, ప్రతిపాదనలు క్రోడీకరించాలని సూచించారు.

సమీక్షలకు ఎటు..

● జిల్లా విద్యా శాఖ సమీక్షలు, పర్యవేక్షణ కోనసీమలోనే నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ఇదే పరిస్థితి. ● ఆర్అండ్‌బీ శాఖకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. మండపేటను రాజమహేంద్రవరం డివిజన్‌లో విలీనం చేస్తూ.. ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తామని తెలియజేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ● భూగర్భ గనుల శాఖలో అధికారాలు సైతం తూర్పునకు బదిలీ అవ్వలేదు. ఇటీవల ఇసుక తవ్వకాలపై ఇక్కడి అధికారులకు ఫిర్యాదు వస్తే.. తమ పరిధి కాదన్న ఉద్దేశంతో ఏలూరు జిల్లా విజిలెన్స్ విభాగానికి నివేదించారు. ● పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అనేక అభివృద్ధి పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా మారితే ఖాతా నంబరు మార్చాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కోనసీమ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ● ఇప్పటికి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక శాఖలు మాత్రమే తూర్పుగోదావరి జిల్లాలో విలీనమయ్యాయి. ● ఇరు జిల్లాల అధికారులు, ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటే త్వరితగతిన సర్దుబాటయ్యే అవకాశముంది.

పేదల 'గూడు'కు కాసుల పండగ..!

● ఇళ్ల నిర్మాణాలకు సాయం పెంపు

వివరాలు సేకరిస్తున్న హౌసింగ్ అధికారులు, సిబ్బంది

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై- 2.0) గ్రామీణ్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చనుంది. ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.1.80 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంచింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో అర్హులైన 23,676 మంది గ్రామీణ ప్రాంత గృహలబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. గ్రామాల్లో సొంతస్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు శాశ్వత గృహవసతి కల్పించడానికి పీఎంఏవై-2.0 (గ్రామీణ్) పథకం కింద ప్రభుత్వం గృహాలు మంజూరుకు చర్యలు చేపట్టింది.

డివిజన్ల వారీగా లబ్ధిదారులు

రెవెన్యూ డివిజన్	అర్హులు
రాజమహేంద్రవరం	11,044
కొవ్వూరు	12,632

గతంలో..

ఒక్కొక్క గృహనిర్మాణానికి యూనిట్ విలువ రూ.1.80 లక్షలు ఉండేది. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేవారు. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చింది. జగనన్న కాలనీలకే తప్ప పీఎంఏవైలో గృహాలు మంజూరు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది దరఖాస్తుదారులు నిరాశ చెందారు.

ప్రస్తుతం

పీఎం ఏవై-2.0(గ్రామీణ్)లో భాగంగా ఇంటి నిర్మాణానికి అందించే సాయంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.95,400, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.63,600, జీరామ్‌జీ పథకం(ఉపాధిహామీ) రూ.27 వేలు, స్వచ్ఛభారత్ మిషన్ రూ.12 వేలు చొప్పున ఇస్తారు. దీనికి అదనంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చే రుణంపై వడ్డీని ప్రభుత్వమే రాయితీగా చెల్లించాలని నిర్ణయించింది.

శివోహం.. పుష్కర శోభితం

● ట్రయల్ రన్‌తో ముందస్తు అంచనాలు
● నేడు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్

కోటిలింగాల ఘాట్ వద్ద ఏఐ ఆధారిత సీసీ కెమెరా

సీసీ కెమెరాలను ఏఐ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు. ఘాట్ సామర్థ్యం బట్టి ప్రయాగరాజ్ కుంభమేళాలలో ఒక చ.మీకు ముగ్గురు యాత్రికులు ఉండే విధంగా నిర్ధారించారు. దీన్ని బట్టి ఎంత మంది ఏఏ సమయానికి యాత్రికులు అక్కడ ఉన్నారు. ఎంత మేర రద్దీ పెరుగుతుందనే దానిపై ఏఐ నివేదిక ఇస్తుంది.

ఈనాడు, రాజమహేంద్రవరం, నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఈ నెల 15న జరిగే శివరాత్రికి గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ట్రయిల్ రన్ నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కాగా పుష్కర ఆతిథ్య నగరం రాజమహేంద్రవరంలో శివరాత్రికి స్నానాలకు వచ్చే యాత్రికులను దృష్టి పెట్టుకొని అంచనాలు రూపొందించే ప్రక్రియకు నాంది పలికారు. నేడు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు.

ఆ రెండు ఘాట్‌లే కీలకం

శివరాత్రికి స్నానాల కోసం 11 ఘాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పుష్కర, కోటిలింగాల ఘాట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రెండు ఘాట్ల వద్దకే 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ● వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శిశువులకు పాలు ఇవ్వడానికి ఫీడింగ్ రూమ్‌లు సిద్ధం చేస్తున్నారు.

1200 మంది పోలీసులు

రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఘాట్లు, ప్రధాన ఆలయాల వద్ద సుమారు 1200 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు. భక్తులకు సేవలందించేందుకు సుమారు 80 మంది ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ వాలంటీర్లు అందుబాటులో ఉంటారు.

క్యూఆర్ కోడ్‌తో ట్యాగ్

శివరాత్రికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని గుర్తించి వారికి ట్యాగ్ వేస్తారు. ప్రధానంగా చిన్నారులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ ట్యాగ్ ఉండడం వల్ల ఎక్కడైనా తప్పిపోతే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు లేకుండానే ప్రత్యేక యాప్ ద్వారా ఎక్కడ ఉన్నారనేది గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవలకు 100 మందిని అందుబాటులో ఉంచుతున్నారు. అమరావతి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ 3000 ట్యాగ్‌లు సమకూర్చుతోంది.

నగరపాలక సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్

మూడు కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర, కోటిలింగాల ఘాట్‌లతోపాటు నగరపాలక సంస్థలో శాశ్వత ప్రాతిపదికన కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. సీసీ కెమెరాలకు అనుసంధానంగా కంట్రోల్ రూమ్‌లో నిరంతరం పర్యవేక్షణ చేస్తారు.

అనుమతులు ఉంటేనే అన్నదాన శిబిరాలు

అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయాలంటే అనుమతులు తప్పనిసరి. ఆయా సచివాలయంలో అనుమతులు పొంది శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదీ కూడా రోడ్డు పై ఏర్పాటు చేయకూడదు. ట్రాఫిక్ అంచనా వేసే ప్రక్రియలో ఈ విధానం అమలు చేస్తున్నారు.

1000 మంది పారిశుద్ధ్య కార్మికులు

రాజమహేంద్రవరంలో స్థానికంగా ఉన్న దాదాపు 1000 మంది పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా మరో 100 మందిని ఘాట్లలో శుభ్రం చేసేందుకు నియమించారు. రెండు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.

అందుబాటులో నిపుణులు

శివరాత్రికి కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎస్పీ నరసింహ కిషోర్‌తో పాటు 100 మంది సిబ్బంది పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేశారు. ఆయా విభాగాల్లో నిపుణులు ఈ బృందంలో పాల్గొంటారు. వీరంతా అన్ని ఘాట్‌లు తిరుగుతూ పరిస్థితి అంచనా వేస్తారు.

ఘనంగా పార్వేట మహోత్సవం

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి శ్రీనివాస వనంలో గురువారం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. గోవిందమాల దీక్షధారులు స్వామివారిని ఊరేగించారు. సూర్యనమస్కారాలు, తిరుప్పావడ సేవ, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలను అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. శ్రీనివాస ప్రాంగణ పరిసరాలన్నీ గోవిందనామ స్మరణతో మార్మోగాయి. దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు, గురుస్వామి సాయిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మ ప్రదర్శన... చేతి వృత్తులకు ఆలంబన

పీఎం విశ్వకర్మ ప్రదర్శన, వ్యాపార మేళా గురువారం రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమల మంత్రిత్వ శాఖ జేడీ ఆర్. సెంథిల్‌కుమార్ హాజరై మాట్లాడారు. ఈ నెల 14 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రదర్శన వ్యాపార మేళా కొనసాగుతుందన్నారు. –న్యూస్‌టుడే, వీ.ఎల్.పురం

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

ఏకగవాక్ష విధానంలో అనుమతులు

కడియం మొక్కల ఎగుమతికి దోహదం

కలెక్టరేట్, న్యూస్‌టుడే : కడియం నర్సరీల ప్రాంతాల్లో హోమ్‌స్టేల ఏర్పాటుకు గరిష్ఠంగా 30 శాతం వరకు ప్రభుత్వ రాయితీ ఉంటుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడంతోపాటు నర్సరీ ఉత్పత్తుల ఎగుమతులకు ఏకగవాక్ష వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కడియం మండలంలో హోమ్‌స్టేల నిర్మాణం, నర్సరీ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులు, పర్యాటకాభివృద్ధి తదితర అంశాలపై నర్సరీ రైతులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కడియం నర్సరీల్లో పెంచే వివిధ రకాల మొక్కలకు విదేశాల్లో విశేష డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు నేరుగా ఎగుమతులు చేపట్టేందుకు అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాలు సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బొమ్మూరు ఆర్‌టీఐహెచ్‌లో లేదా కడియంలో సింగిల్ డెస్క్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎగుమతుల ప్రక్రియను సరళీకృతం చేయాలని సూచించారు. జేసీ మేఘా స్వరూప్, డీహెచ్‌వో మల్లికార్జునరావు, కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభించారు.. వదిలేశారు..!

● గత వైకాపా సర్కారు నిర్వాకంతో నిలిచిన పనులు

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

గత వైకాపా సర్కారు నిర్వాకం వల్ల జిల్లాలో నేటికీ కొన్ని చోట్ల ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. అప్పట్లో సకాలంలో నిధులు మంజూరు చేయక పోవడం.. రూ.కోట్లలో బిల్లులు పెండింగ్ పెట్టడంతో 119 భవనాల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఏళ్లు గడిచినా అవి మాత్రం అందుబాటులోకి రాకుండా పోయాయి. ఆయా మండలాల్లో పలు చోట్ల సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌క్లినిక్‌లు ఇప్పటికీ అద్దె భవనాల్లోనూ, పరాయి పంచన కొనసాగాల్సి పరిస్థితి. 2022లో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, వైఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు(విలేజ్ హెల్త్‌క్లినిక్)కు కలిపి మొత్తం 1,101 భవనాలు మంజూరయ్యాయి. స్థల సమస్యలు, కోర్టు కేసులు తదితర కారణాలతో వాటిని 978కు కుదించినప్పటికీ అప్పటి ప్రభుత్వం వాటిని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టినప్పటికీ బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు పనులు మధ్యలోనే నిలిపేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు గుత్తేదారులపై ఒత్తిడి తీసుకురావడంతో 859 భవనాలు మాత్రం పూర్తిచేయగా మిగతావి అసంపూర్తిగానే మిగిలిపోయాయి.

జిల్లాలో 2022లో చేపట్టిన నిర్మాణాలు

భవనాలు	మంజూరు	పనులు ప్రారంభించింది	పూర్తి చేసినవి	అసంపూర్తిగా నిలిచినవి
సచివాలయాలు	390	373	345	28
ఆర్బీకేలు	373	347	300	47
ఆరోగ్య కేంద్రాలు	338	258	214	44

కోలమూరులో అసంపూర్తిగా సచివాలయ భవన నిర్మాణం

బకాయిలు రూ. 23 కోట్లు

పూర్తయిన భవనాలకు బిల్లులు మాత్రం పూర్తిగా చెల్లించలేదు. అప్పటివరకు పూర్తయిన, వివిధ దశల్లో ఉన్నవాటికి రూ.39.03 కోట్లు చెల్లించాల్సి ఉంది. రూ.23 కోట్ల వరకు బిల్లులు అప్‌లోడ్ చేసినా గత సర్కారు వాటిని నిలిపేసింది. దీంతో గుత్తేదారులు మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వంలోనైన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాల్సి ఉంది.

విద్యాంజలి.. బడికి ఊపిరి..



శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యాంజలి అనే కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. 2016లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా 2026లో విద్యాంజలి 2.0గా మార్చారు. పూర్వవిద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, గృహిణులు, ఉద్యోగులు, విద్యావంతులు, క్రీడాకారులు ఇలా ఎవరైనా పాఠశాలకు సేవలందించేందుకు వాలంటీర్లుగా విద్యాంజలి 2.0లో నమోదు కావచ్చు.

ఏం చేస్తారంటే

● వాలంటీర్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలు బోధిస్తారు. ● క్రీడలు, కళల్లోనూ తర్ఫీదు ఇస్తారు. ● విద్యార్థుల్లో వృత్తి విద్యలో నైపుణ్యాలను పెంపొందిస్తారు. ● పాఠశాలల్లో అదనపు సదుపాయాలు కల్పిస్తారు.

స్పందిస్తారు ఇలా..

ఉదాహరణకు రాజమహేంద్రవరానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాలకు కావాల్సిన అవసరాలను విద్యాంజలి 2.0పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలను దేశవ్యాప్తంగా వెబ్‌సైట్‌లో చూసిన దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు ఎవరైనా స్పందించి ఆ పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది.

'ప్రతి పాఠశాలలో సమస్యలుంటాయి. వాటిని విద్యాంజలి 2.0లో నమోదు చేయటం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాతలు చూసి స్పందించి సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఇది మంచి కార్యక్రమం. ఆసక్తి ఉన్న కంపెనీలు, దాతలు తమ సేవలను అందించవచ్చు.' అని డీఎస్ఈవో వాసుదేవరావు అన్నారు.

జిల్లాలో పాఠశాలలు 984 | విద్యార్థులు 94354

(c) eenadu

ధన శివలింగం.. భక్తి పారవశ్యం

గోపాలపురం మండలంలోని కొవ్వూరుపాడుకు చెందిన చిలకా సాయి తేజ నాణేలతో రూపొందించిన శివలింగానికి గురువారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రూపాయి మొదలుకొని పది రూపాయల నాణేలు వరకు రూ. 1.25 లక్షలతో దీనిని తయారు చేశారు. సుమారు 400 కేజీల బరువు ఉంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు శివలింగాన్ని దర్శించుకున్నారు. భక్తులతో కలిసి శనివారం పాదయాత్రగా పట్టిసీమ వెళ్లి గోదావరి నది మధ్యలో ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో ఈ శివలింగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సాయితేజ తెలిపారు. - న్యూస్‌టుడే, గోపాలపురం

శివరాత్రి స్నానం భద్రతకే ప్రాధాన్యం

గోదావరి తీరంలోని స్నానాల రేవుల్లో జరుగుతున్న ప్రమాదాలపై 'మాట్లు.. పాట్లు' శీర్షికన 'ఈనాడు'లో గురువారం ప్రచురితమైన కథనంపై పోలీసులు స్పందించారు. తాళ్లపూడి మండలం బల్లిపాడు, వేగేశ్వరపురం, ప్రక్కిలంక, తాడిపూడి తదితర 10 చోట్ల హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయించారు. అనుమతులు లేకుండా పర్యాటకులను తీసుకెళుతున్న రెండు బోట్లు(చిన్న పడవలు)లను సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు గ్రామీణ సీఐ విజయబాబు తెలిపారు. మండలంలోని ఇసుక ర్యాంపులను 14 నుంచి 16 వరకు మూసివేస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మీలావణ్య తెలిపారు.

- న్యూస్‌టుడే, తాళ్లపూడి, కొవ్వూరు పట్టణం

ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వరుడు

దర్శించిన క్షణకాలంలో ముక్తిని ప్రసాదించే క్షేత్రం ముక్తేశ్వరంలోని ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయం. శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం ఎంతో మహిమగలదని భక్తుల విశ్వాసం. ఈనెల 15న మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గౌతమి గోదావరిలో స్నానాలు ఆచరించి ముక్తేశ్వర స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి దర్శించుకుంటారు. భక్తులు సులభంగా దర్శనాలు చేసుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. - న్యూస్‌టుడే, అయినవిల్లి

ముగిసిన ఉత్సవం.. చేరిన రథం

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి రథాన్ని భక్తులు గోవింద నామ స్మరణలతో గురువారం ఆలయం వద్దకు తీసుకొచ్చారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవం నాడు మెరక వీధి నుంచి 16 స్తంభాల మండపం వరకు తీసుకెళ్లి అక్కడ ఉంచారు. ఆనవాయితీ ప్రకారం ఉత్సవాల అనంతరం వాహన సేవకులు, భక్తులు మండపం వద్ద నుంచి ఆలయం వరకు రథాన్ని తీసుకొచ్చి షెడ్‌లో భద్రంగా పెట్టారు. - న్యూస్‌టుడే, అంతర్వేది

ప్రశ్నార్థకంగా భద్రత

తరచూ వార్తల్లో అన్నవరం దేవస్థానం

● అన్నవరం కొండ దిగువున తొలిపావంచాల వద్ద ప్రసాద విక్రయ కౌంటర్ వద్ద ఆదివారం కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడికి దిగి భయాందోళన సృష్టించారు. ఈ సమయంలో ఇక్కడ భద్రత పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది.

● కొద్ది నెలల కిందట సత్యగిరిపై కొందరు సినిమా పాటలకు తీసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

● గతంలో టోల్‌గేటు వద్ద వాహనాల్లో మద్యం సీసాలు తీసుకువెళ్తూ చిక్కిన సంఘటనలు భద్రత పర్యవేక్షణ లోపానికి నిదర్శనం.

న్యూస్‌టుడే, అన్నవరం

కొండ దిగువున ప్రసాద విక్రయ కౌంటర్ వద్ద బారికేడ్లు దాటుకుని కొట్లాటకు వెళ్తున్న యువకులు (పాత చిత్రం)

అన్నవరం ఆలయంలో 93 మంది ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉన్నారు. 35 మంది హోంగార్డులు, 20 మంది దేవస్థానం సిబ్బంది భద్రత విధులు నిర్వర్తిస్తారు. 13 మంది ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఉండగా వీరంతా ప్రధానాలయంలో భద్రతను పర్యవేక్షిస్తారు. ఏటా సుమారు రూ.5 కోట్లు వ్యయం చేస్తున్నారు. అయినా భద్రత పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉందనే విమర్శలున్నాయి. అధికారుల ఆదేశాలు పకడ్బందీగా అమలు కావడం లేదు. డ్యూటీ ఛార్ట్, విధులు కేటాయించడం, తనిఖీలు, సమయానికి అనుగుణంగా విధుల నిర్వహణపై దృష్టి అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. ఆదివారం కొండ దిగువున, జాతీయ రహదారిపై ప్రసాదం విక్రయ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటున్నా అదనపు సిబ్బందిని నియమించక పోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొండపైకి వెళ్లే కార్లు, ఇతర వాహనాల తనిఖీలు పకడ్బందీగా ఉండటం లేదు. దీనిపై ఈవో త్రినాథరావు 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. భద్రతను పకడ్బందీగా పర్యవేక్షిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

క్రీడా తపస్సు.. విజయాల ఉషస్సు

రాజానగరం, కోరుకొండ, న్యూస్‌టుడే: దేశంలో ఇప్పుడిప్పుడే ఆటలకు ఆదరణ పెరుగుతోంది. క్రీడల్లో విజయం వెంటనే రాదని, ఏళ్లుగా సాధన చేయడంతోనే సాధ్యమని క్రీడాకారులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలో సెపక్‌తక్రా ఆడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందులో ఒక్కో జట్టులో రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఉంటారు. నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగిన యూనివర్సిటీ స్థాయి పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో అత్యుత్తమ ప్రదర్శన కనిపించినవారు.. 'న్యూస్‌టుడే'తో తమ అనుభవాలు పంచుకున్నారిలా..

నన్నయలో సెపక్ తక్రా ఆడుతున్న క్రీడాకారులు

రూ.3లక్షలు బహుమతిగా..

సెపక్‌తక్రాలో దేశం తరఫున ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. దాదాపు పదేళ్లుగా ఆడుతున్నా. అండర్- 14, 17 విభాగాల్లో నాలుగుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. జూనియర్ నేషనల్స్‌లో ఆడి రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించాను. సీనియర్ నేషనల్స్‌లో నాలుగుసార్లు ఆడి ఒక బ్రాంజ్‌మెడల్ సాధించాను. దీనికిగాను ప్రభుత్వం నుంచి రూ. 3లక్షల నగదు బహుమతి అందుకున్నా. నన్నయ విశ్వవిద్యాలయం తరఫున ఆల్ ఇండియా టోర్నమెంట్‌లో పాల్గొన్నా. - తంగెళ్ల వంశీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది, దేవరపల్లి

12 ఏళ్లుగా సాధన..

క్రీడల్లో గెలుపోటములు, పొగడ్తలు, విమర్శలు సహజం. అవేమీ పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే మనం అనుకున్న విజయాలు వస్తాయి. 12 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నా. పాఠశాల స్థాయిలో రెండుసార్లు స్కూల్స్ గేమ్స్‌లో ఆడాను. రెండు పర్యాయాలు విశ్వవిద్యాలయం తరఫున అండర్-17 విభాగంలో ఆడి బంగారు పతకం సాధించాను. ఇటీవల డామన్ డయ్యూలో నిర్వహించిన ఖేలో ఇండియాలో ఆడి సిల్వర్‌మెడల్ సాధించాను.

- సీహెచ్.మోహన్‌కృష్ణ, ఎంబీఏ మొదటి ఏడాది, అమలాపురం

ఏడుసార్లు జాతీయస్థాయిలో..

ఆటల్లో ఏళ్లుగా సాధన చేస్తేనే ఫలితాలు కనిపిస్తాయి. క్రీడలపై ఇష్టంతో పాఠశాల స్థాయి నుంచే సెపక్‌తక్రాపై దృష్టి పెట్టాను. 12 ఏళ్లుగా ఆడుతున్నా. ఈ ఆటకు పెద్దగా ఆదరణ లేదని ఎవరెన్ని విమర్శలు చేసినా ఆడటం మాత్రం ఆపలేదు. ఇప్పటివరకు ఏడు జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. అందులో రెండు బంగారు పతకాలు, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించాను. దేశం తరఫున ఆడాలనేదే నా లక్ష్యం. - తుపాకుల బాలఏసు, ఎంసీఏ మొదటి ఏడాది, నన్నయ విశ్వవిద్యాలయం

వెంకన్నను దర్శించుకున్న పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి

గోకవరం, న్యూస్‌టుడే: తంటికొండ గ్రామంలో వెంకటగిరిపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారిని పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి వి. అభిషేక్ దర్శించుకున్నారు. ఎటపాక యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణరెడ్డితో కలిసి గురువారం ఆయన దేవస్థానం వద్దకు చేరుకున్నారు. ఆయనకు దేవస్థానం ఛైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈవో చల్లా ఉదయ బాబునాయుడు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. తహసీల్దార్ రామకృష్ణ, దేవస్థానం కమిటీ సభ్యులు బొట్టా రామకృష్ణ, చింతల నాగు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ అటవీ సంరక్షణ అధికారిగా శ్రీకంఠనాథరెడ్డి

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ప్రాంతీయ అటవీ ముఖ్య సంరక్షణాధికారిగా శ్రీకంఠనాథరెడ్డికి ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఈయన ఇక్కడి ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అటవీ ముఖ్య సంరక్షణాధికారిగా(ఎఫ్‌ఏసీ) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన బి.ఎన్.ఎన్. మూర్తిని మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

మహిళల హాకీ విజేతగా సోనిపట్ జట్టు

మహిళల విభాగంలో రన్నర్స్‌గా నిలిచిన హరియాణా జట్టుకు కప్, చెక్కు అందిస్తున్న ముఖ్యఅతిథులు

మసీదు సెంటర్(కాకినాడ): కాకినాడ డీఎస్‌ఏలోని ఆస్ట్రో హాకీ టర్ఫ్‌పై కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్(సీసీఎస్‌సీ) ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్-2026 మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో భాగంగా మహిళా విభాగంలో గురువారం తుది పోరు ఉత్కంఠభరితంగా జరిగింది. హాకీ హరియాణా, ఎన్‌సీవోఈ సోనిపట్ మహిళా జట్ల మధ్య ఫైనల్‌లో 2-1 గోల్స్‌తో ఎన్‌సీవోఈ జట్టు విజయం సాధించింది. సాయి భోపాల్, యూనియన్ బ్యాంక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 5-1 గోల్స్‌తో సాయి భోపాల్ జట్టు గెలిచి, మూడోస్థానంలో నిలిచింది. విజేత జట్టుకు రూ.3 లక్షలు, రన్నర్‌కు రూ.2 లక్షలు, మూడో స్థానంలోని జట్టుకు రూ.లక్ష చెక్కు రూపంలో అందజేశారు. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.రవిచంద్రప్రసాద్, పీడీలు సుధారాణి, సూరిబాబు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

జ్ఞాపికల అందజేత..

ముగింపు కార్యక్రమానికి అతిథులుగా ఆదాయ పన్నువిభాగ జాయింట్ కమిషనర్ ప్రతాప్‌సింగ్ భూక్య, డీఈవో పి. రమేష్, డీఎస్‌డీవో సతీష్‌కుమార్, నరసింహరాజు, చక్రవర్తి, అంతర్జాతీయ మాజీ హాకీ క్రీడాకారులు డి.మురళీకృష్ణ, ప్రీతమ్ శివాజ్, ఎ.బాబ్జీ, వి.రవిరాజు, అజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకరులకు మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు.

నేడు పురుషుల సెమీ ఫైనల్స్..

పురుషుల విభాగంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్ల మధ్య, ఇండియన్ నేవీ, టాటా నేవల్ అకాడమీ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు శుక్రవారం జరగనున్నాయి. సెమీఫైనల్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు శనివారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

ఆర్.ఓ.సి.నెం.15/2026/ఎ1, తేది. 12/02/2026

పురపాలక సంఘ కార్యాలయం, నిడదవోలు

బహిరంగ వేలం నోటీసు

2026-2027 ఆర్థిక సంవత్సరమునకు అనగా డి.01-04-2026 నుండి డి.31-03-2027 వరకు నిడదవోలు పురపాలక సంఘమునకు సంబంధించిన ఈ దిగువ తెలిపిన వాటియందు ఆశీలు వసూలు చేసుకొనుట మరియు ఫలసాయం కోసుకొను మొదలగు గుత్త హక్కులకు డి.21-02-2026 (శనివారం) ఉదయం 11.00 గం.లకు పురపాలక సంఘం కార్యాలయమునందు కమిషనర్ వారిచే గాని, వారి అనుమతి పొందిన మరొక అధికారి వారిచే గాని బహిరంగ వేలంలు నిర్వహించబడును. ఏ కారణం తెలుపకయే వేలంలను వాయిదా వేయుటకు లేదా రద్దుపరచుటకు కమిషనర్ వారికి పూర్తి అధికారం కలదు. కావున బహిరంగ వేలంలో పాల్గొనువారు నెం.09 తేది.11-02-2026 గల గెజిట్‌లోని షరతులు, రేట్లు చూసుకొని పాటదారులు బహిరంగ వేలంలో పాల్గొనవలెను మరియు ఆసక్తిగల వారు దరావత్తులు చెల్లించి రసీదులను మరియు సాల్వెన్సీ ఇంటి దస్తావేజు, ఈ.సి మరియు వాల్యూయేషన్ సర్టిఫికేట్‌ను ముందుగా దాఖలుపరచవలెను. గుత్తదారుడు వారపు సంత, రోడ్ మార్జిన్ మరియు రోజువారి మార్కెట్ నందు గుత్తహక్కుకు జరుగు పాట మొత్తంనకు స్వీపింగ్ చార్జిస్ మరియు వాటి మొత్తం పై 18% జి.ఎస్.టి అదనం.

వ. నెం.	పాట వివరం	ప్రథమ దరావత్తు రూ.	సాల్వెన్సీ మొత్తం. రూ.	స్టాంప్ డ్యూటీ ప్రథమ దరావత్తు రూ.
1.	వారపు సంత, రోడ్ మార్జిన్ మరియు రోజువారి మార్కెట్ నందు ఆశీలు వసూలు చేసుకోనుట.	2,00,000/-	5,00,000/-	50,000/-
2.	గొర్రెలు, మేకలు మరియు కోళ్ళు వధించినందుకు రుసుములు వసూలు చేసుకోనుట.	10,000/-	25,000/-	1,000/-
3.	కొబ్బరి చెట్లు కాయలు, తాటి చెట్లు ఆకులు, కాయలు కోసుకొనే హక్కు.	5,000/-	15,000/-	1,000/-
4	పచ్చగడ్డి కోసుకొనే హక్కు (స్వీపర్స్ కాలనీ, కం పోస్టు స్థలంలో మరియు ఉద్యోగస్తులు కాలనీలో)	5,000/-	15,000/-	1,000/-

కావున ఇతర వివరములకు కార్యాలయం పనిచేయు వేళలందు రెవెన్యూ విభాగమునందు సంప్రదించవచ్చును.

కమిషనరు, నిడదవోలు పురపాలక సంఘం.

రేవుల్లో బురద.. పుణ్యస్నానం ఎలా?

కడియం, ధవళేశ్వరం, న్యూస్‌టుడే: జిల్లాలోని శైవక్షేత్రాలు శివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్నాయి. భక్తులు గోదావరిలో స్నానాలు చేసి పూజలు చేస్తారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, సీతానగరంలోని గోదావరి రేవుల్లో ఆ ఒక్కరోజే సుమారు 50వేల మంది స్నానం చేస్తారని అంచనా. మరో రెండు రోజుల్లో శివరాత్రి వస్తుండగా నేటికీ సరైన సదుపాయాలు లేకపోవడం గమనార్హం. నగరంతో పాటు కడియం, ధవళేశ్వరం, కడియపులంక, సీతానగరం తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

ప్రత్యేక ఏర్పాట్లు శూన్యం..

ధవళేశ్వరంలో అతి ప్రాచీన దేవస్థానంగా పేరొందిన శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానానికి శివరాత్రిని పురస్కరించుకుని వేలలో వస్తారు. ఇక్కడి రామపాదాలరేవులో ఆశించిన మేర సౌకర్యాలు లేవు. మెట్లు బురదతో నిండిపోయాయి. బారికేడ్లు వంటి రక్షణ చర్యలు లేవు. ప్రమాదవశాత్తు జారితే గల్లంతయ్యే ప్రమాదముందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మెట్లపై నాచుతో స్నానాలు చేసేందుకు వీలులేని పరిస్థితి. దీనిపై పంచాయతీ కార్యదర్శి వెంకట్రావును వివరణ కోరగా భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానానికి ముమ్మర ఏర్పాటు చేస్తామన్నారు.

ధవళేశ్వరంలో బురదతో రామపాదాల రేవు

దుస్తులు మార్చుకునేది ఎలా..!

కడియపులంకలో శ్రీహరిహర పంచాయతన క్షేత్రంలో అపర్ణాదేవి సమేత అనంతేశ్వరస్వామి, కడియంలో శ్రీభ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ రేవుల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదుల సదుపాయం కల్పించలేదు. రేవులో దిగలేని భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. తక్షణమే సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో రమేశ్‌ను వివరణ కోరగా పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చామని, వెంటనే పరిష్కరిస్తామన్నారు.

బంగారు గొలుసు చోరీ.. మూడేళ్ల జైలు

బిక్కవోలు: వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బంగారు గొలుసు కాజేసిన మహిళకు రామచంద్రపురం కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. బిక్కవోలు ఎస్సై రవిచంద్రకుమార్ తెలిపిన వివరాల మేరకు. . నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ(బుజ్జమ్మ) అనే మహిళ పందలపాక గ్రామానికి చెందిన గొలుగూరి ఆదిలక్ష్మికి ప్రసాదంలో మత్తు మందు కలిపి మెడలోని మూడు కాసుల బంగారు ఆభరణం దొంగిలించిన ఘటన 2023 మే 11వ తేదీన జరిగింది. కోడలు విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై బుజ్జిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసు విషయమై గురువారం రామచంద్రపురంజిల్లా కోర్టు జడ్జి ఆనంది నిందితురాలికి జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించారు. డీఎస్పీ విద్య, సీఐ సుమంత్ ఆధ్వర్యంలో ఎస్సై రవిచంద్రకుమార్‌తో పాటు హెడ్ కానిస్టేబులు ఏవీవీ సత్యనారాయణ, మహాలక్ష్మి దర్యాప్తులో పాల్గొన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,500
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

గంజాయితో ఒకరి అరెస్టు

నిందితుడితో గూడెంకొత్తవీధి పోలీసులు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి మైదాన ప్రాంతానికి ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్న నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఎస్సై సురేష్ తెలిపారు. వారు అందించిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జల్లివారి వీధికి చెందిన కొగురు రామతేజ.. ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్‌లో 24 కిలోల గంజాయిని రూ.50 వేలకు కొనుగోలు చేసి స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై సీలేరు, గూడెంకొత్తవీధి మీదుగా మైదాన ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశాడు. గూడెంకొత్తవీధిలో వాహన తనిఖీలు చేపడుతున్న పోలీసులకు రామతేజ పట్టుబడ్డాడు. ఇతని స్నేహితుడు పరారయ్యాడు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడి వద్ద నుంచి ద్విచక్రవాహనంతోపాటు చరవాణి స్వాధీనం చేసుకున్నామన్నారు గంజాయి రవాణాకు వినియోగించిన ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకున్నారని చెప్పారు. తెలియని వ్యక్తులకు వాహనాలు ఇవ్వడం ద్వారా ఇటువంటి కేసుల్లో యజమానులు ఇరుక్కునే అవకాశాలుంటాయని సీఐ హెచ్చరించారు.

కళాశాలల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం: నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో పలు అక్రమాలకు సంబంధించి ఆధారాలు పంపితే చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు పొందిన కళాశాలల వివరాలు పంపితే చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ 400కు పైగా అనుబంధ కళాశాలలు ఉన్న నన్నయ విశ్వవిద్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో మితిమీరిన అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ముడుపులు తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఒకే అధ్యాపకుడు అయిదారు కళాశాలల్లో పనిచేస్తున్నట్లు చూపించి అవకతవకలకు పాల్పడుతూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోని మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులలో కొందరిని విశ్వవిద్యాలయ కౌన్సిల్ సభ్యులుగా నియమించారని తెలిపారు. దాంతో నచ్చిన వారికి టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందిస్తున్నారని అన్నారు. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు.

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

LIC HFL LIC HOUSING FINANCE LTD

#36-10-25/1, మొదటి అంతస్తు, సూర్య ప్రైమ్, ఇన్నిస్‌పేట, రాజమండ్రి

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద తనఖా చేసిన స్థిరాస్తి అమ్మకము

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) యొక్క అధీకృత అధికారిగా క్రింద సంతకందారు ఆస్తిక ఆస్తులు యొక్క సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002లోని సెక్షన్ 13(12) క్రింద అందించబడిన అధికారములను అమలు చేయుటకు రూల్ 3 ని చదవండి. సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 ప్రకారం నోటీసులో పేర్కొన్న బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించమని క్రింది ఋణగ్రహీతలు / తనఖాదారులకు డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది. కావున ఋణగ్రహీతలు / తనఖాదారులు తెలియజేసిన బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున క్రింది సంతకందారుడు పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద అందించబడిన అధికారాలను ఉపయోగించి ఈ క్రింది ఆస్తిని భౌతికంగా స్వాధీనం చేసుకున్నారు.

1 ఋణగ్రహీత పేరు : శ్రీమతి మద్ది సింధు శివానందన్
లోన్ ఖాతా నెం.: 711200005913 ఏరియా ఆఫీస్: రాజమండ్రి
ఆస్తి చిరునామా మరియు వివరములు : ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ దగ్గర, 160 చ॥గ॥ల విస్తీర్ణంలో డి.నెం.2-132 మరియు 2-133లతో, క్రింది, మొదటి, రెండు మరియు మూడు అంతస్తులతో కూడిన నివాస భవనం యావత్తు ఆస్తి. హద్దులు: తూర్పు : రాజా వీధి, దక్షిణం : పినంటి సత్యనారాయణ గారి ఇల్లు, పడమర : కర్రి రాములు గారి ఇల్లు, ఉత్తరం : మొహబూబ్ షరీఫ్ గారి ఆస్తి.

బ్యాంక్ వివరములు (ధరావత్తు బదిలీ చేయవలసిన): Account Number : LHFLVK711200005913, IFSC Code : HDFC0004011
Bank : HDFC Bank, Seethammadhara, VSP, Beneficiary Name : LIC Housing Finance Ltd, Visakhapatnam

రిజర్వు ధర : రూ.63,85,000/- ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ..6,38,500/-

ఇ-వేలం యొక్క వెబ్‌సైట్	https://www.bankeauctions.com
ఆస్తి తనిఖీ కొరకు తేదీ & సమయం	26.02.2026 ఉ॥11.00 గం॥ల నుండి మ॥ 01.00 గం॥ మధ్యన
టెండరు / బిడ్ సమర్పించుటకు చివరి తేది	13.03.2026 సా॥ 04.00 గం॥ల లోపు (ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే)
ఇ-వేలం తేది మరియు సమయం	16.03.2026 ఉ॥11.00 గం॥ల నుండి మ॥ 3.00 గం॥ల వరకు

ఇ-వేలం ద్వారా విక్రయం చేయు పైన చెప్పబడిన అసెట్స్ / ఆస్తి (SARFAESI, ACT 2002 నందు నియమములు మరియు నిబంధనలకు లోబడి మరియు తదుపరి చెప్పిన నిబంధనలు) కొరకు జారీ చేసిన ఈ బహిరంగ ప్రకటనతో పాటుగా, ఎల్.ఐ.సి. హెచ్.ఎఫ్.ఎల్ వారు సీల్డ్ కవర్/లు లేదా ఆన్‌లైన్ విధానం ద్వారా పైన చెప్పబడిన ఆస్తిని "ఎక్కడ ఏమి ఉన్నదో అలాగే" మరియు "అక్కడ ఏమి ఉన్నదో అదే" ప్రాతిపదిక పై కొనుగోలు చేయుటకు ఆసక్తి గల బిడ్డర్ల నుండి ఆఫర్లను ఆహ్వానించుచున్నారు.

వేలం ద్వారా విక్రయం యొక్క నియమములు & నిబంధనలు ఈ దిగువ చెప్పబడినవి

1) "ఎక్కడ ఏమి ఉన్నదో అలాగే", "అక్కడ ఏమి ఉన్నదో అదే", "ఏదైతే ఉన్నదో అదే" మరియు "ప్రశ్నించ వీలులేని", ప్రాతిపదిక పై మాత్రమే ఇ-వేలం నిర్వహించబడును మరియు "ఆన్‌లైన్" విధానము ద్వారా ఇ-వేలం ఎల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ లి., వారిచే ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ మెస్సర్స్ సి1 ఇండియా ప్రై లి., వారిచే నిర్వహించబడును.
2) ఆసక్తి గల బిడ్డర్లు తమ పేర్లను దయచేసి మా పోర్టల్ https://www.bankeauctions.com నందు నమోదు చేసుకొనవలెను మరియు వారి యొక్క యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌లను ఉచితముగా పొందవచ్చును. ఇ-వేలం విధానం ద్వారా పాల్గొనుటకు ఆన్‌లైన్ శిక్షణ కొరకు ఆసక్తి గల అర్హత కలిగిన బిడ్డర్లు మా సర్వీసు ప్రొవైడరు మెస్సర్స్ సి1 ఇండియా ప్రై లి., ప్లాట్ నెం.68, 3వ అంతస్తు, సెక్టార్-44, గురుగ్రాం 122003, హెల్ప్‌లైన్ సపోర్ట్ టీమ్ : 91-7191981124/25/26, శ్రీ ధరణి కృష్ణ, ఫోన్ నెం.99481 82222, ఇ-మెయిల్ : andhra@c1india.com సంప్రదించగలరు.
3) బిడ్ పెంపుదల కొరకు ఒక్కొక్క బిడ్‌కు రూ.10,000/- పొడిగింపబడును.
4) పైన పేర్కొన్న తేదీలలో ముందస్తు అపాయింట్‌మెంట్ కొరకు పైన పేర్కొన్న ఆస్తుల తనిఖీని చేసుకోవచ్చు. ఇతర వివరములకు కొరకు సంప్రదించుటకు ఫోన్ నెం. : 9849995509/ 9000056563.

*వేలం యొక్క అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు అధికారిక వెబ్‌సైట్‌లో అనుబంధం -2 గా పేర్కొనబడ్డాయి - https://online.lichousing.com/eauction/

ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ "మెస్సర్స్ సి1 ఇండియా ప్రై లి"., at https://www.bankeauctions.com వారి వెబ్‌సైట్ దర్శించి వేలం ద్వారా విక్రయం చేయు ఆస్తి యొక్క పూర్తి వివరములు మరియు అందలి పూర్తి నియమములు మరియు నిబంధనలు తెలుసుకొనవచ్చును.

తేది : 12.02.2026, ప్రదేశం : రాజమండ్రి సం/- అధీకృత అధికారి, LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

92.7 FM Rajamahendravaram

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph.81422 92071.

REAL ESTATE

LAND FOR SALE

JAGGAMPETA

రాజమండ్రికి 30 కి.మీ. దూరములో మురారి, గండేపల్లి మధ్య NH కి చేర్చి 100 అ||ల రోడ్డు ఫేసింగ్‌తో 60 సెంట్లుభూమి అమ్మబడును. (నోబ్రోకర్స్) ✆ 9032988265

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

JOBS

శ్రీవెంకట్రామ రైస్‌మిల్‌లో పని చేయుటకు పబ్లిక్ అకౌంటెంట్ & అకౌంటెంట్ కావలెను.మంచిజీతం. గుమ్మరేగుల, రౌతులపూడి మం. 9866091891, 9256565256

BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజినీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/M.Tech అర్హత కలిగి బిల్డింగ్స్, ఇరిగేషన్ వర్క్స్ నందు 3to4 సంవత్సరములు అనుభవం కలిగి విజయవాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల నందు పనిచేయుటకు కావలెను. పూర్తి బయోడేటాను info@brinfracon.com కి పంపగలరు ✆ 79955 57831.

కాకినాడ టూవీలర్ ఎలక్ట్రికల్(ఏధర్) షోరూంలో చేయుటకు Service Advisors,Technicians,Sales Executives కావలెను. 8008884256

స్త్రీ అభ్యర్థిని (40 సం||లోపు) హిందువు మాత్రమే. విజయవాడలో ఇంటిలోనే ఉంటూ ఇంట్లోపని, 1 వెజిటేరియన్‌కు వంట చేయుటకు కావలెను. ✆ 92472 88381.

ప్రముఖ విద్యాసంస్థకు అనుభవంగల కార్ & బస్సు (హెవీలైసెన్స్) డ్రైవర్లు కావలెను. వంటమనిషి, ఆయాస్, స్వీపర్లు, సెక్యూర్టీ గార్డ్(2Nos). మదర్‌థెరిసా నర్సింగ్‌కళాశాల, సాంబమూర్తినగర్, 5వవీధి, KKD ✆ 94928 02345.

WANTED

TECHNICAL SUPERVISOR
Experience:
ITI with 3-4 years hands on experience of HCV repair & maintenance.
Good communication & basic computer knowledge.

MECHANIC
ITI Motor, Diesel Mechanic.
Experience:
3 years plus hands on experience. OR non-ITI 4 years plus hands on industry experience of HCV, Tipper repair & maintenance.

ELECTRICIAN
Experience:
ITI, DM, Diploma - 3 years OR non-ITI hands on 3 years plus experience of HCV, Tipper repair & maintenance.

CONTACT
9833781266
hohrd3@svenskagroup.com

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-95 పైసలు
ఆనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్నంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

రాజమహేంద్రవరం

వీరభద్రుడి సంబరానికి రాట ముహూర్తం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో కొలువైన వీరభద్రస్వామి ఆలయంలో ఈ నెల 23న స్వామివారి మహాసంబరం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ప్రధానార్చకుడు మేడా బ్రహ్మజీ నిర్వహణలో ఆలయం ముందు భాగంలో పందిరి రాట ముహూర్తం చేశారు. గణపతిని పూజించి శాస్త్రోక్తంగా రాటకు పసుపు కుంకుమలు రాసి ముహూర్తం చేశారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

దేవీచౌక్: అత్యవసర మరమ్మతుల నిమిత్తం శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వికాస్‌నగర్, సాయినగర్, జయశ్రీగార్డెన్స్, కోకా భాస్కరమ్మనగర్, జేఎన్ రోడ్డు, ఏవీఏ రోడ్డు, వెంకటేశ్వరనగర్, వాకర్స్ రోడ్డు, మహాలక్ష్మిగుడి వీధి, మంజీర గార్డెన్స్, సంగీతం వెంకటరెడ్డి వీధి-1, 2, మంజీరగార్డెన్స్, భాను బెస్ట్‌ప్రైస్ వీధి, ప్రగతి మార్ట్, పిట్టర్‌సాయినగర్, వీఎల్ పురం, తిలక్‌రోడ్డు, ఆర్టీసీకాలనీ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుందన్నారు.

విద్యార్థులకు పరుపులు అందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టు ప్రతినిధులు

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టు సేవలు అభినందనీయం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలిక వసతిగృహంలోని 370 మంది విద్యార్థులకు పరుపులు అందజేసే కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని సుమారు 500 సంక్షేమ వసతిగృహాలను 65 మంది న్యాయ అధికారులతో సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలికసదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామన్నారు. ఆ నివేదికల ఆధారంగా అనేక చోట్ల వసతులు మెరుగుపరిచినట్లు తెలిపారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి గయాజుద్దీన్, ఛాంబర్ ట్రస్ట్ ప్రతినిధులు బాల నాగుబలేష్‌గుప్తా, మురళీధర్, సుబ్బారాయుడు, వెంకటేశ్వరరావు, వీరభద్రరావు, సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా

దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని పేద విద్యార్థులకు 'పూర్ స్టూడెంట్స్ ఎయిడ్ ఫండ్(పేద విద్యార్థుల సహాయ నిధి)' దశాబ్దకాలంగా అండగా నిలుస్తోంది. చదువులో ముందుండి ఎటువంటి ఉపకార వేతనాలు రాని పేద విద్యార్థులకు సహాయనిధి ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఫీజులు, పుస్తకాలు, ఏకరూప దుస్తులకు ఏటా రూ.2వేలు (ఒక్కో విద్యార్థికి) ఇస్తున్నారు.

పేద విద్యార్థుల నిధికి ఆర్థిక సాయం చేస్తున్న ప్రిన్సిపల్, అధ్యాపకులు

సేకరణ ఇలా..

● కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అరకు కాఫీ సెంటర్ లాభాల బాటలో నడుస్తోంది. లాభాల్లో కొంత మొత్తాన్ని పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ● కళాశాల మైదానంలో వివిధ పోటీల ద్వారా వసూలు చేసే రుసుములో కొంతమొత్తం ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇతర క్రీడాకారులు సహాయం అందిస్తున్నారు. ● ప్రతి గ్రూపు నుంచి ఒకరికి చొప్పున ఏడాదికి 35 నుంచి 40 మందికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆయా విభాగాల అధిపతులు ఎంపిక చేసిన వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు.

ప్రతి నెలా..

గత ఏడాది 34 మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేశారు. సహాయ నిధికోసం ప్రత్యేకంగా 10 డబ్బాలు తయారు చేయించారు. వీటిని ప్రతి నెలా విద్యార్థులు తరగతి గదులకు, అధ్యాపకుల దగ్గరకు వెళ్లి నిధులు సేకరిస్తారని సమన్వయకర్త డాక్టర్ జె.సురేష్ తెలిపారు. ఈ నిధి పేద విద్యార్థులకు భరోసాగా నిలుస్తోందన్నారు.

ఎంతో మేలు

సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతిభ పురస్కారాల పేరుతో కళాశాల యాజమాన్యం ఇస్తున్న ఆర్థిక సహాయం నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. పుస్తకాలు కొనుగోలుకు, ఫీజులు చెల్లించడానికి ఉపయోగపడుతుంది. పేద విద్యార్థుల సహాయ నిధి ఏర్పాటు చేసిన కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలి. - వి.గౌరి

కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవచ్చు

కళాశాలలో అందుబాటులో లేని పుస్తకాలను కొనుగోలు చేయడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు శిక్షణ, వాటికి సంబంధించిన పుస్తకాలు కొనుగోలుకు వినియోగించుకుంటాను. కళాశాల, పరీక్ష ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. - వి.రేష్మా, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం

హాస్టల్ ఫీజు చెల్లించడానికి

మాది రాజోలు. ఇక్కడ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాను. పేద విద్యార్థుల సహాయ నిధి నుంచి ఇస్తున్న ఆర్థిక సహాయం హాస్టల్ ఫీజు చెల్లించేందుకు, ప్రయాణ ఛార్జీలకు ఉపయోగపడుతుంది. అవసరమైన పుస్తకాలు, ఫీజులు కట్టేందుకు ఉపయోగం. - కె.త్రివేది, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం

రోహిణిని అభినందిస్తున్న ఎస్పీ నరసింహకిషోర్

కానిస్టేబుల్‌కు అభినందన

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ యోగా క్లస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్ రోహిణిని ఎస్పీ నరసింహకిషోర్ గురువారం రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించారు.

ఆర్థిక ప్రణాళికపై అవగాహన అవసరం

రాజమహేంద్రవరం సాంస్కృతికం: కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్థిక ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో భారతీయ రిజర్వ్ బ్యాంకుకు చెందిన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజ్‌మెంట్ కార్యాలయం నుంచి మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ డి.వి.శ్రీధర్ హాజరై విద్యార్థులతో మాట్లాడారు. ఆర్థిక నిర్వహణ, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, మోసాల నివారణ చర్యలు, పొదుపు ప్రాధాన్యం, పెట్టుబడుల విధానాలు తదితర అంశాలు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ ప్రభల శ్రీవల్లి, కామర్స్ విభాగం ఇన్‌ఛార్జి వి.సూరిబాబు, వనజ రత్నం పాల్గొన్నారు.

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం

దేవీచౌక్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక స్టేడియంరోడ్డులోని విద్యుత్తు కార్మిక భవన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. యూనియన్ జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన సభకు యూనియన్ డివిజన్ అధ్యక్షుడు వీవీఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. అనంతరం 200 మంది కార్మికులకు గ్లౌజులు పంపిణీ చేశారు. కేబీ కిషోర్‌బాబు, మద్దిరి శ్రీనివాస్, జేవీఎస్ సతీష్‌కుమార్, బల్లి శ్రీనివాస్, గండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

15న నటరాజ పీఠంలో నృత్యోత్సవం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈనెల 15న మహాశివరాత్రి సందర్భంగా నృత్యోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. దానవాయిపేటలోని శ్రీనటరాజ పీఠంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు శైవాగమ శాస్త్రరీతిలో పరమేశ్వరుడికి నృత్యారాధన ఉంటుందని చెప్పారు.

కదం తొక్కిన కార్మికులు

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలంటూ నిరసన

వి.ఎల్.పురం, ఏవీఏ రోడ్డు,దేవీచౌక్, న్యూస్‌టుడే: కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా కోటగుమ్మం జంక్షన్ వరకు జరిగిన ప్రదర్శన ర్యాలీలో వందల సంఖ్యలో వివిధ రంగాల్లోని కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోటగుమ్మం జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి మధు, ఐఎన్‌టీయూసీ నాయకుడు టి.కె.విశ్వేశ్వరరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కొండలరావు, ఎన్జీజీవో జిల్లా అధ్యక్షుడు మాధవరావు, బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకురాలు లక్ష్మీపతి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పవన్ తదితరులు మాట్లాడారు. చాంబర్ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డులోని వ్యాపారులు దుకాణాలను మధ్యాహ్నం వరకు మూసివేసి సమ్మెకు మద్దతు తెలిపారు.

■ జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఇన్నీసుపేట యూనియన్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

నినాదాలు చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు

కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల నాయకుల ప్రదర్శన

వేతన సవరణ సంఘాన్ని నియమించాలి

రాష్ట్ర ప్రభుత్వం 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఏపీ ఎన్జీజీవో సంఘ జిల్లా అధ్యక్షుడు మిసాల మాధవరావు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీజీవో సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీజీవో జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసు, సీపీఎస్ నాయకుడు అరుణ్, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి వేణుమాధవరావు, జిల్లా కార్యదర్శి విజయ్‌కృష్ణ, జిల్లా యూటీఎఫ్ ఉపాధ్యక్షుడు షరీఫ్, ఎన్జీజీవో సహాధ్యక్షుడు శ్రీనాథ్‌కుమార్, ఉపాధ్యక్షుడు దుర్గేంద్ర, ప్రవీణ్‌కుమార్, అంజనేయులు ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

■ రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని ఎల్‌ఐసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ తెలిపారు. మోరంపూడి రోడ్డులోని ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

పనుల వివరాలు తెలుసుకుంటున్న కమిషనర్ రాహుల్ మీనా

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: నగరంలో తలపెట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గురువారం నగరంలో చేపట్టిన పనులను పరిశీలన చేశారు. ఎవీఏటీటీ పై వంతెన వద్ద డ్రైన్ బాక్స్ కల్వర్టు నిర్మాణం, అంబిక నగర్ పార్కు ఆధునికీకరణ పనులు, ధన్వంతరి వీధిలో సీసీ కాలువల నిర్మాణ పనులు పరిశీలించారు. ● శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. శివరాత్రికి ముందు రోజు జరిగే మాక్ డ్రిల్‌లో ఉద్యోగులు పాల్గొనాలన్నారు. ఘాట్‌ల వద్ద విద్యుద్దీపాలు, జల్లు స్నాన పట్టాలు, దుస్తులు మార్చుకొనే గదులను తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు.

కందుకూరి చరిత్రను భావితరాలకు అందించాలి

భవనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి

టి.నగర్, న్యూస్‌టుడే: కందుకూరి చరిత్రను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రూ.30 లక్షలతో కందుకూరి స్వగృహానికి చేపట్టిన మరమ్మతులను ఎమ్మెల్యే పరిశీలించారు. కూటమి అధికారం చేపట్టగానే ఎంపీ పురందేశ్వరి చొరవతో నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. దాతల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అంధకారంతో అవస్థలు

అసలే ప్రధాన కూడలి.. నగర నడ్డిబొడ్డున ఉన్న ప్రాంతం. ఇలాంటి ముఖ్యమైన కోటిపల్లి బస్టాండ్ వద్ద రాత్రిసమయాల్లో పయనించాలంటే నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ బస్టాండ్‌లో దీపాలు లేక చీకట్లు అలముకుంటున్నాయి. బస్టాండ్, వెనుకు ఉన్న చిన్న రోడ్డు ఆకతాయిలకు అడ్డాగా మారుతున్నాయి. –న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

చెత్తంతా రోడ్లపైనే..

నగరంలో రోడ్లపై చెత్త వేస్తూ స్వచ్ఛ నగరం ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారు. స్థానిక గణేష్‌నగర్‌లోని ఆర్ట్స్ కళాశాల వెనుక ప్రహరీ ఆనుకుని ఉన్న వీధిలో రోడ్లపై చెత్త మేట వేసింది. వీధిలో రెండు మూడు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

–న్యూస్‌టుడే, దేవీచౌక్

ఆవిరైన పచ్చదనం

నగర సుందరీకరణలో భాగంగా రహదారి విభాగినిల మధ్యలో మొక్కలు ఎండిపోయి కళాహీనంగా కనిపిస్తున్నాయి. స్థానిక శానిటోరియం నుంచి కొంతమూరులోని నాలుగో వంతెన వరకు నాటిన మొక్కల ఆనవాళ్లు లేకుండా పోయాయి. మధ్యలో గడ్డి కూడా కనిపించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి, మొక్కలను సంరక్షించి పచ్చదనం పెంపొందించాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, దేవీచౌక్

మంచినీటి వృథా పట్టదా..?

జాంపేట చేపల మార్కెట్‌లో కొన్ని రోజులుగా పైపులైన్ నుంచి నీరు వృథా అవుతున్నా.. ఎవరికీ పట్టడం లేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. ఇటీవల ఇక్కడ మార్కెట్ ఆధునికీకరణ చేసేందుకు పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో పైపులైన్లు పగిలిపోయి మంచినీరు వృథా అవుతోంది. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, శ్యామలా సెంటర్

నిలిచిన ఇసుక లారీ

నగరంలో నిత్యం రద్దీగా ఉండే ధవళ్వేరం రహదారిలో స్వరాజ్‌నగర్ వాటర్ ట్యాంకుల వద్ద ఇసుక లారీ మరమ్మతుకు గురై, రహదారి మధ్యలో నిలిచిపోయింది. గురువారం మధ్యాహ్నం సుమారు 02.30 గంటల సమయంలో ఇది నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు గంటల పాటు ఇటువైపు వెళ్లిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. –న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

17న నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ

కలెక్టరేట్, న్యూస్‌టుడే: పిల్లల్లో నులిపురుగుల వల్ల రక్తహీనత, శారీరక మానసిక వికాసంలో ఆటంకాలు ఏర్పడతాయని, ప్రతి ఆరు నెలలకోసారి చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు వేయించేలా చూడాలని జేసీ మేఘస్వరూప్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 17న నిర్వహించనున్న నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో 1 నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ అల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. జిల్లాలో 3,400 విద్యాసంస్థల్లో 4,06,342 మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేయడమే లక్ష్యమని జిల్లా వైద్యఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

కనులపండువగా కోటిలింగేశ్వరుడి కల్యాణం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : శ్రీఉమా కోటిలింగేశ్వర స్వామి కల్యాణ వేడుక కనుల పండువగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 12నుంచి 16 వరకు నిర్వహించే దివ్య కల్యాణ మహోత్సవాలు గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం స్వామి, అమ్మవార్లకు మంగళస్నానం, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడిగా అలంకారం జరిపించి విశేష పూజలు చేశారు. సాయంత్రం ఆలయ అర్చకులు ఆవరణలోని వేదికపై శ్రీభువనేశ్వరీ సమేత కోటిలింగేశ్వరుని ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలతో అలంకరించి శాస్త్రోక్తంగా కల్యాణ వేడుక నిర్వహించారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొయ్యల రమణ, సభ్యులు గుబ్బల గంగాభవాని, జి.వి.రత్నారెడ్డి, జె.సత్యవేణి, పిల్లి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ మర్రి దుర్గాశ్రీనివాస్, వీరగోవింద్, నందివాడ దినేష్, భక్తులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

బొమ్మూరు, న్యూస్‌టుడే: బొమ్మూరులో అభివృద్ధికి నోచుకోని చెరువుగట్టు ప్రాంతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల సిమెంటు రోడ్డుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. బుధవారం నుంచి పనులు ప్రారంభించారు. చెరువుగట్టు రోడ్డులో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడేవారు. సాయంత్రమైతే మద్యం సీసాలు, తిని పారేసిన వ్యర్థాలతో దారుణంగా ఉండేది. రోడ్డు పనులు చేపట్టడంతో మందుబాబుల బెడద తొలగిపోయిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గట్టుకు మరో వైపు కూడా సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తే సమస్య ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బహిరంగ వేలం

తేది: 13-02-2026 (శుక్రవారం)

Veh. No.	Vehicle Description	Year
AP07CU9778	MARUTHI ERTIGA ZDI	2016

వేలం జరుగు ప్రదేశం

శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా Ltd., NH-16, భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజానగరం, రాజమండ్రి, E.G.Dt.

శ్రీరామ్ ఫైనాన్స్ Ltd.,

D.No. 54-9-8, A.V.అప్పారావు రోడ్, రాజమండ్రి, 0883-2465088, 98499 81384

వైర్‌లెస్ కమ్యూనికేషన్ పై కార్యశాల

రాజానగరం, న్యూస్‌టుడే: జీజీయూలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో ఫ్యూచర్ ఆఫ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ అనే అంశం పై నిర్వహించిన రెండు రోజుల కార్యశాల గురువారం ముగిసింది. విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడం, వైర్‌లెస్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యశాల ప్రధాన ఉద్దేశంగా ఇంజినీరింగ్ కళాశాల డీన్ బి.ప్రభాకరరావు, ఈసీఈ విభాగాధిపతి పి.వెంకట్రావు తెలిపారు. కార్యక్రమానికి బెంగుళూరుకు చెందిన నానోసెల్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ దేవదాస్ పై బైడెబెట్టు, చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ శ్రీకాంత్ సుబ్రహ్మణ్యన్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థులకు ఉపయుక్తమైన జ్ఞానాన్ని అందించిన బృందాన్ని విశ్వవిద్యాలయ యాజమాన్యం అభినందించింది.

కేంద్రీయ విద్యాలయంలో ప్రేరణ పోటీలు

జ్యోతి వెలిగిస్తున్న డీఈవో వాసుదేవరావు

బొమ్మూరు, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ లక్ష్యంగా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామని డీఈవో వాసుదేవరావు తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్రీయ విద్యాలయంలో గురువారం జిల్లా స్థాయి ప్రేరణ పోటీలను డీఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదువుతోపాటు, విజ్ఞానంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ పి.సుభాషిణి, మానిటరింగ్ అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా సైన్సు అధికారి నెహ్రూ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాండురంగ స్వామి కల్యాణోత్సవాలు

కోరుకొండ, న్యూస్‌టుడే: స్థానిక రుక్మిణీ సమేత పాండురంగ స్వామి ఆలయంలో కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. గురువారం స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి తిరు కల్యాణం జరిపించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, అర్చకస్వామి అనిపెద్ది శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేశారు.

భయపెడుతున్న విద్యుత్తు స్తంభాలు

తాడితోటలో..

ఏవీఏరోడ్డు, న్యూస్‌టుడే: ఆర్యాపురం చైతన్య పాఠశాల ఎదురుగా వీధి మలుపులో భారీ విద్యుత్తు స్తంభానికి ఆసరాగా(సపోర్టు) ఉన్న మరో స్తంభం అడుగు భాగం పూర్తిగా తుప్పుపట్టి ప్రమాదకరంగా ఉంది. పాఠశాల సమీపంలో ఇది ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ స్తంభాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ● తాడితోట దుస్తుల మార్కెట్ తూర్పు గేటు మార్గం మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభాన్ని కొన్నేళ్ల కిందట సంబంధిత శాఖ సిబ్బంది తొలగించారు. స్తంభం కొంత మేర కోసి అడుగు భాగాన్ని అక్కడే వదిలేశారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో పాదచారులు, వాహనదారులు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. స్తంభం భాగాన్ని పూర్తిగా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఆర్యాపురంలో..

రైతుబజారులో ధరలు(రూ.లో)

దేవీచౌక్, న్యూస్‌టుడే: టమాట-16, వంకాయలు నలుపు-18/గులాబీ-28/తెలుపు-20/ దొమ్మేరు-28, బెండ-34, కాకర-36, బీర పందిరి-38, దొండ-38, క్యారెట్-26, బీట్‌రూట్-26, గోరు చిక్కుళ్లు-36, దోస-24, అనబకాయ-18, చిక్కుళ్లు-32, పచ్చిమిర్చి-40, బంగాళదుంపలు-17, ఉల్లిపాయలు-20

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

బొమ్మూరు, న్యూస్‌టుడే: బొమ్మూరులో అభివృద్ధికి నోచుకోని చెరువు గట్టు ప్రాంతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల సిమెంటు రోడ్డుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. బుధవారం నుంచి పనులు ప్రారంభించారు. చెరువుగట్టు రోడ్డులో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడేవారు. సాయంత్రమైతే మద్యం సీసాలు, తిని పారేసిన వ్యర్థాలతో దారుణంగా ఉండేది. రోడ్డు పనులు చేపట్టడంతో మందుబాబుల బెడద తొలగిపోయిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గట్టుకు మరో వైపు కూడా సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తే సమస్య ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కనులపండువగా కోటిలింగేశ్వరుడి కల్యాణం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రీఉమా కోటిలింగేశ్వర స్వామి కల్యాణ వేడుక కనుల పండువగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 12నుంచి 16 వరకు నిర్వహించే దివ్య కల్యాణ మహోత్సవాలు గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం స్వామి, అమ్మవార్లకు మంగళస్నానం, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడిగా అలంకారం జరిపించి విశేష పూజలు చేశారు. సాయంత్రం ఆలయ అర్చకులు ఆవరణలోని వేదికపై శ్రీభువనేశ్వరీ సమేత కోటిలింగేశ్వరుని ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలతో అలంకరించి శాస్త్రోక్తంగా కల్యాణ వేడుక నిర్వహించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు		
	ధవళేశ్వరం: 91212 29057	కడియం: 91212 29062
	బొమ్మూరు: 91549 78039	మోరంపూడి: 94935 92696
	రాజానగరం: 98492 36167	కోరుకొండ: 80085 74213

నీరు వృథా

సమస్య: బొమ్మూరు చేపల మార్కెట్ వద్ద కొళాయి పగిలిపోవడంతో నీరంతా కాలువలోకి వృథాగా పోతోంది. - కిరణ్, స్థానికుడు

సమాధానం: మరమ్మతులు చేసి నీటి వృథాను నియంత్రిస్తాం. - కాశీ, గ్రామకార్యదర్శి, బొమ్మూరు

– న్యూస్‌టుడే, బొమ్మూరు

ముచ్చటైన ఫలితాలకు 30 రోజులు

✦ వసతి గృహాల్లో విద్యా బోధన
✦ వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి

బొమ్మూరు, న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఏ,బీ,సీ,డీ గ్రేడులుగా విద్యార్థులను విభజించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం ఉత్తీర్ణతకాని బాలురు, బాలికలకు 30 రోజుల పాటు ప్రత్యేకంగా హాస్టల్ వసతితో కూడిన శిక్షణ తరగతులను 11వ తేదీన ప్రారంభించారు. సీ, డీ గ్రేడ్‌ల విద్యార్థులకు వివిధ సబ్జెక్టులపై ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించారు. మార్చి 10 వరకు తరగతులు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణం, అనపర్తి, కొవ్వూరు, రాజానగరం, సీతానగరం, వివిధ మండలాల్లో విద్యార్థులకు వసతి గృహాల్లో తరగతులు ఏర్పాటు చేశారు.

సీ, డీ గ్రేడ్ విద్యార్థులకు తరగతులు

వెనుకబడిన విద్యార్థుల కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ తరగతులు నిర్వహిస్తారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు సైతం హాస్టల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటారు. ఉచితంగా ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రుళ్లు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడో ముందుగా గుర్తించి చదవడం, రాయడాన్ని దగ్గరుండి తర్ఫీదు ఇస్తున్నారు. గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టులు కష్టంగా ఉన్నవారిపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

బాలురు, బాలికలకు ప్రత్యేకంగా

గ్రామీణంలో బాలురకు కొవ్వూరులో బీసీ సంక్షేమ వసతి గృహం, బాలికలకు బొమ్మూరులోని బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలను కేటాయించారు. వసతి గృహంలో చదువుకునేందుకు ముందుగా తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకున్నారు. వారు పూర్తి అంగీకారం ఇవ్వడంతో విద్యార్థులను విద్యాశాఖ సిబ్బంది భద్రంగా తరలించారు.

ప్రత్యేక తరగతుల్లో చదువుకుంటున్న విద్యార్థులు

ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

పాఠశాలలో ఉత్తీర్ణత పెంచడానికి శిక్షణ ఉపయోగపడుతుంది. ఏ,బీ గ్రేడ్‌ల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మండలంలో 30 నుంచి 50 విద్యార్థులు వివిధ వసతి గృహాల్లో చదువుకుంటున్నారు. డీఈవో వాసుదేవరావు ఆదేశాలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ ఏడాది ఉత్తీర్ణత సాధిస్తారని భావిస్తున్నాం.

- తులసీదాస్, ఎంఈవో, రాజమహేంద్రవరం గ్రామీణం

18న చాగంటి ప్రవచనం

కోరుకొండ, న్యూస్‌టుడే: మండలంలోని జంబూపట్నంలో ఈ నెల 18న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. శివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సాయంత్రం 6 గంటలకు ప్రవచనం ప్రారంభం అవుతుందన్నారు. ఆసక్తి గలవారందరూ హాజరు కావలసిందిగా కోరారు.

పాండురంగ స్వామి కల్యాణోత్సవాలు

కోరుకొండ, న్యూస్‌టుడే: స్థానిక రుక్మిణీ సమేత పాండురంగ స్వామి ఆలయంలో కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. గురువారం స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి తిరు కల్యాణం జరిపించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, అర్చకస్వామి అనిపెద్ది శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేశారు.

జీజీయూలో వైర్‌లెస్ కమ్యూనికేషన్‌పై కార్యశాల

రాజానగరం, న్యూస్‌టుడే : జీజీయూలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో ఫ్యూచర్ ఆఫ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ అనే అంశం పై నిర్వహించిన రెండు రోజుల కార్యశాల గురువారం ముగిసింది. విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడం, వైర్‌లెస్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యశాల ప్రధాన ఉద్దేశంగా ఇంజినీరింగ్ కళాశాల డీన్ బి.ప్రభాకరరావు, ఈసీఈ విభాగాధిపతి పి.వెంకట్రావు తెలిపారు. కార్యక్రమానికి బెంగుళూరుకు చెందిన నానోసెల్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో దేవదాస్ పై భైడెబెట్టు, చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ శ్రీకాంత్ సుబ్రహ్మణ్యన్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థులకు ఉపయుక్తమైన జ్ఞానాన్ని అందించిన బృందాన్ని విశ్వవిద్యాలయ యాజమాన్యం అభినందించింది.

విద్యార్థులతో మాట్లాడుతున్న సీఐ ప్రసన్న

ఒత్తిడిని అధిగమించి.. ఉత్తీర్ణులు కావాలి

రాజానగరం, న్యూస్‌టుడే: విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ అన్నారు. కానవరంలోని గాయత్రీ విద్యా సంస్థలో పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు విద్య, చదువు, ద్విచక్ర వాహనాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై దృష్టి సారించాలని అన్నారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడపవద్దని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంస్థ కరస్పాండెంట్ వీవీఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపల్ దేవి బంగారం తదితరులు పాల్గొన్నారు.

కాలువల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

కడియం: ఆక్రమణలకు గురవుతున్న పంట కాలువలపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పంట కాలువలు ఆక్రమణలకు గురై, వేలాది ఎకరాలకు నష్టం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలో మడికి నుంచి గుళ్ల మీదగా వెళ్లే కాల్వను పూర్తిగా ఆక్రమించగా, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

15న నటరాజ పీఠంలో నృత్యోత్సవం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈనెల 15న మహాశివరాత్రి సందర్భంగా నృత్యోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. దానవాయిపేటలోని శ్రీనటరాజ పీఠంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు శైవాగమ శాస్త్రరీతిలో పరమేశ్వరుడికి నృత్యారాధన ఉంటుందని చెప్పారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

కోరుకొండ: కోరుకొండ విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని నరసింహస్వామి 11 కేవీ ఫీడర్, 33 కేవీ కొత్త లైను ఏర్పాటు నేపథ్యంలో శుక్రవారం సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఈఈ జేపీబీ నటరాజన్ తెలిపారు. కోరుకొండ, పశ్చిమగోనగూడెం, జంబూపట్నం, కాపవరం గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.

మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేలా కృషి

కడియం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకార రంగాన్ని బలోపేతం చేసి ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు అన్నారు. కడియంలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో చేపల చెరువులను గురువారం పరిశీలించారు. చేప పిల్లల ఉత్పత్తి, పంపిణీ విధానం, మత్స్యకారులకు కలిగే ఆర్థిక లాభాలు, నాణ్యమైన చేపనారు సరఫరా వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

సత్యసాయి నీటి పథకాన్ని పునరుద్ధరించాలి

రాజానగరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించారు. శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ పథకాన్ని పునరుద్ధరించి ప్రజలకు మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.981.90 కోట్లతో ప్రతిపాదించిన అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మంజూరు చేయాలని, దీని కోసం ఆర్‌డబ్ల్యూఎస్ జలజీవన్ మిషన్ ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వివిధ గ్రామాల్లోని అంతర్గత పుంత రోడ్లకు రూ.95.5 కోట్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించాలని ఆ వినతి పత్రంలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన ఏడీబీ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, మొదటి దశలో తక్కువ శాతం పనులు జరిగాయని, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని అన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 200 ఎకరాల ఈనాం భూములు 22(ఏ)(నిషేధిత) జాబితాలో ఉన్నాయి. వాటిని ఆలయ ఆస్తులుగా పరిగణిస్తూ, క్రయ విక్రయాలపై నిషేధించారు. ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం 2016లో భూములు ఇచ్చిన సుమారు 100 మంది రైతులకు నష్టపరిహారం ఇంకా అందాల్సి ఉందని వెంటనే చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నియోజకవర్గంలో పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు.

చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చి సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే

ఏపీఎస్ఎస్‌డీసీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయంలో ఏపీఎస్ఎస్‌డీసీ సౌజన్యంతో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను వర్సిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ ఎస్.ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. తద్వారా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయంలో దీనికి సంబంధించిన గోడ పత్రికను గురువారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 20 వరకు ఎంఎస్ ఆఫీస్‌పై బీ.ఈడీ, ఎంఎస్సీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తారని చెప్పారు. త్వరలో మరిన్ని సాంకేతిక కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తి గలవారు https://naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బి.జగన్మోహన్ రెడ్డి, ఏపీఎస్ఎస్‌డీసీ ఈఎస్‌సీ కో-ఆర్డినేటర్ ఎ.శ్రీరామ చంద్రమూర్తి, జి.సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న వీసీ తదితరులు

ప్రమాదకరంగా ప్రయాణం

దివాన్‌చెరువులో పై వంతెన నిర్మాణ పనులు జాగుగా సర్వీస్ రోడ్ నిమిత్తం ప్రస్తుత ఎన్‌హెచ్ రహదారికి ఇరువైపుల సుమారు నాలుగు అడుగుల లోతున మట్టిని తవ్వారు. దాంతో రెండు వాహనాలు(లారీ, బస్సు) వంటివి వెళితే ఇక రహదారి పక్కన ఉండే అతి తక్కువ ఖాళీ స్థలంలో కష్టంగా ఒక బండి వెళ్లడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రెండు ద్విచక్ర వాహన దారులు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రమాదకరంగా మారింది. దివాన్‌చెరువులో ప్రజలు నిత్యం ప్రమాదపు అంచులలో ప్రయాణం సాగిస్తున్నారు. పొరబాటున రహదారి కిందకు జారితే జరిగే ప్రమాదం ఊహించని విధంగా ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు –న్యూస్‌టుడే, రాజానగరం

ఆదమరిస్తే అంతే

పిడింగొయ్యి పంచాయతీ కవలగొయ్యి ప్రధాన రహదారిపై భారీ గుంత పడింది. ఏమాత్రం ఆజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చోదకులు ఈ ప్రాంతంలో అదుపు తప్పుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మోరంపూడి

కేంద్రీయ విద్యాలయంలో ప్రేరణ పోటీలు

బొమ్మూరు, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ లక్ష్యంగా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామని డీఈవో వాసుదేవరావు తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్రీయ విద్యాలయంలో గురువారం జిల్లా స్థాయి ప్రేరణ పోటీలను డీఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదువుతోపాటు, విజ్ఞానంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ పి.సుభాషిణి, మానిటరింగ్ అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా సైన్సు అధికారి నెహ్రూ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న డీఈవో వాసుదేవరావు

విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ

గోకవరం: కంటి చూపు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులకు గురువారం కళ్లజోళ్లను పంపిణీ చేశారు. [illegible] పల్లి వెలుగు బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు కొత్తపల్లి సీహెచ్‌సీ వైద్యాధికారి తిరన్ ఆధ్వర్యంలో కంటివైద్య నిపుణుడు సీహెచ్ ఆనందరావు ఇటీవల కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 40 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించడంతో గురువారం ఎంఈవోలు బి.గౌరమ్మ, చిమ్మరాజుదొరల చేతుల మీదుగా వాటిని విద్యార్థులకు ఉచితంగా అందించారు. ప్రిన్సిపల్ ఎన్.వల్లీ, ఎంఎల్ హెచ్‌పీ రమ్య, హెల్త్ అసిస్టెంట్లు నాగేశ్వరావు, పవన్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

కళ్లజోళ్లు తీసుకున్న విద్యార్థినులతో ఎంఈవోలు, వైద్య సిబ్బంది

వెదురుకర్రల నరికివేత

గోకవరం, న్యూస్‌టుడే: సింగారమ్మచింత అటవీప్రాంతంలో కొందరు వ్యక్తులు గురువారం వెదురుకర్రలను నరికివేశారు. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందడంతో అటవీశాఖ బీటు అధికారి కామేష్ అక్కడకు చేరుకొని అడ్డుకున్నారు. త్వరలో జరగనున్న సింగారమ్మ అమ్మవారి జాతరలో పందిరి నిర్మాణానికి వీటిని తీసుకువెళుతున్నట్లు వారు తెలిపారు. కాగా అప్పటికే నరికిన 30 వెదురుకర్రలను స్వాధీనం చేసుకొని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు కామేష్ తెలిపారు.

పరుపులు అందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత, ట్రస్టు ప్రతినిధులు

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టు సేవలు అభినందనీయం

వి.ఎల్.పురం: రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలిక వసతిగృహంలో 370 మంది విద్యార్థులకు పరుపులు అందజేసే కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని సుమారు 500 సంక్షేమ వసతిగృహాలను 65 మంది న్యాయ అధికారులతో సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామన్నారు. ఆ నివేదికల ఆధారంగా అనేక చోట్ల వసతులు మెరుగుపరిచినట్లు తెలిపారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి గయాజుద్దీన్, ఛాంబర్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆర్థిక ప్రణాళికపై అవగాహన అవసరం

రాజమహేంద్రవరం సాంస్కృతికం: కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్థిక ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజ్‌మెంట్ కార్యాలయం నుంచి మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ డి.వి.శ్రీధర్ హాజరై విద్యార్థులతో మాట్లాడారు. ఆర్థిక నిర్వహణ, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, మోసాల నివారణ చర్యలు, పొదుపు ప్రాధాన్యం, పెట్టుబడుల విధానాలు తదితర అంశాలు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ ప్రభల శ్రీవల్లి, కామర్స్ విభాగం ఇన్‌ఛార్జి వి.సూరిబాబు, వనజ రత్నం పాల్గొన్నారు.

శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

బొమ్మూరు: బొమ్మూరులోని జిల్లా మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని ప్రాంగణం మేనేజర్ విమల విద్యార్థులకు సూచించారు. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనుభవజ్ఞులైన శిక్షకుల సూచనలు పాటించాలని తెలిపారు. ఈ కోర్సు బయట నేర్చుకోవాలంటే రూ.వేలు ఖర్చవుతుందని, ఇంటి వద్దే ఆదాయం సంపాదించడానికి ఇవి ఉపయోగపడతాయని అన్నారు.

శిక్షణ పరిశీలిస్తున్న మేనేజర్ విమల

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం

దేవీచౌక్: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక స్టేడియంరోడ్డులోని విద్యుత్తు కార్మిక భవన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. యూనియన్ డిస్కం అధ్యక్షుడు వీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘ పతాకం ఆవిష్కరించారు. అనంతరం 200 మంది కార్మికులకు గ్లౌజ్‌లు పంపిణీ చేశారు. కేటీ కిషోర్‌బాబు, మద్దేరి శ్రీనివాసు, జీవీఎన్ సతీష్‌కుమార్, బల్లి శ్రీనివాస్, గండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

92 గ్రాముల బంగారం స్వాధీనం

కోరుకొండ: మండలంలోని శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన మద్దాల రమణ ఇంట్లో చోరీకి గురైన 92 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఉత్తర మండల డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. కోరుకొండ పోలీసు స్టేషనులో సీఐ మూర్తి, ఎస్సై శ్రీనివాసుతో కలిసి ఆయన గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. రమణ ఇంట్లో గత ఏడాదిన్నర కాలంగా ఎస్.జగత్ కొండలరావు, డి.అనిల్ కుమార్‌లు పలుసార్లు రమణ ఇంట్లో చోరీ చేశారు. మొత్తం మీద 92 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదును దొంగలించినట్లు గుర్తించారు. ఈనెల 10న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయగా సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించామని అన్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా రిమాండు విధించారని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

గోకవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రగాయాలు పాలయ్యాడు. వివరాలివీ.. గోకవరం మండలం బావాజీపేట సమీపంలోని పోలవరం కాలువ వద్ద గురువారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. క్షతగాత్రునిది కోరుకొండ మండలం జంబూపట్నంకు చెందిన కాంతారావుగా స్థానికులు గుర్తించారు.

అతివేగం.. ప్రాణం తీసింది

కోరుకొండ, న్యూస్‌టుడే: వాహనం నడుపుతూ ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై ఎస్.శ్రీనివాసు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందిన పూడి కుమార్(30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై దోసకాయలపల్లి నుంచి ఇంటికి వెళుతుండగా అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఏఎస్ఐ రంగారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మలుపులో ఉన్న ఒక చెట్టును వేగంగా ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

సీతానగరం(కోరుకొండ), న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా వంగలపూడి నుంచి పట్టిసీమకు వెళ్లే భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను అధికారులు గురువారం పరిశీలించారు. పట్టిసీమకు వెళ్లేందుకు వేసిన రహదారిని, అవసరమైన వైద్య శిబిరాలు, తాగునీటి అవసరాల కోసం అధికారులు చర్చించుకున్నారు. భక్తులను తరలించే ట్రాక్టర్ల డ్రైవర్లు, నిర్వాహకులకు ఏఆర్ అదనపు ఎస్పీ చెంచురెడ్డి, ఉత్తర మండల డీఎస్పీ వై.శ్రీకాంత్, సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఎస్సై రాంకుమార్ పలు సూచనలు చేశారు. అనుమతించిన మార్గాల్లోనే భక్తులను తీసుకువెళ్లాలని వివరించారు. తహసీల్దార్, ఎంపీడీవో తదితర శాఖల అధికారులు, స్థానిక కమిటీల నిర్వాహకులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

కడియం: కడియపులంక శ్రీహరిహర మహాక్షేత్రంలో కొలువైన శ్రీఅపర్ణా సమేత అనంతేశ్వర స్వామి ఆలయ అవరణలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే శివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను రాజమహేంద్రవరం దక్షిణ మండల డీఎస్పీ భవ్యకిశోర్ గురువారం పరిశీలించారు. ఆలయ ఛైర్మన్ మార్గాని సత్యనారాయణ స్వామివారి కార్యక్రమాల వివరాలు, ట్రాఫిక్ రద్దీ సమస్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. సమీప గ్రామాలతో పాటు ఇతర మండలాల నుంచి భక్తులు తాకిడి అధికంగా ఉంటుందని ఆ మేర బందోబస్తుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. సీఐ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ చుక్కల వెంకటరమణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

పరిశీలిస్తున్న ఏఎస్పీ, డీఎస్పీ ఇతర అధికారులు

కొవ్వూరు
•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

మౌలిక వసతులకు ప్రాధాన్యం

నిడదవోలు : పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చి పనులు చేపడుతున్నట్లు పురపాలక సంఘ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ అన్నారు. 1వ వార్డు రాజీవ్‌వీధిలో రూ.4 లక్షలతో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, ఏఈ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కంటి పరీక్షలు

పెరవలి : జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ముక్కామల నల్లపుల్లయ్య జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 28 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించి అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కార్చర్ల సీతారామప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ, వైద్యులు వరప్రసాద్, ఎంఈవోలు బాలసుబ్రహ్మణ్యస్వరూప్ పాల్గొన్నారు.

విద్యార్థులు.. ఉపాధ్యాయుల ఔదార్యం

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన చిన్నారులకు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, దాతలు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. ఐ.పంగిడి పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో దేచర్లకు చెందిన మట్టా దైవకృప (9వ తరగతి), హేమశ్రీ (7వ తరగతి) చదువుతున్నారు. వారి తండ్రి సత్యనారాయణ స్థానికంగా క్వారీలో పని చేసేవారు. గత నెలలో జరిగిన ప్రమాదంలో గాయపడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన చౌటుపల్లి శివ రూ.10 వేలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలసి రూ.30 వేలు సేకరించారు. ఆ మొత్తాన్ని సత్యనారాయణ భార్య శ్రీలక్ష్మికి ప్రధానోపాధ్యాయుడు మంగెన శ్రీరామారావు దేచర్లలో గురువారం అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.పరమేశ్వరశాస్త్రి, రాణి, పీవీ రవికుమార్, వి.అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి లింగేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

నిడదవోలు : మండలంలోని కాటకోటేశ్వరంలో వేంచేసి ఉన్న ఉమా కాటకోటేశ్వర లింగేశ్వరస్వామి 63వ కల్యాణోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 14 నుంచి మార్చి 22వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 14వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణం, మహాశివరాత్రి పర్వదినాన 15న తెల్లారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 9 రోజులపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లపై అధికారుల సమీక్ష..

ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో గురువారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటంతోపాటు భద్రతా తదితర అంశాలపై నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తహసీల్దారు బి.నాగరాజు నాయక్ సూచించారు. ఎంపీడీవో సత్యనారాయణ, సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు సమీక్షలో పాల్గొన్నారు.

వెంకటేశ్వరస్వామికి లక్షతులసిపూజ

పెరవలి : అన్నవరప్పాడు వెంకటేశ్వరస్వామికి గురువారం లక్ష తులసి పూజ నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు దర్శించుకున్నారు.

ఏటిగట్టు మార్గం భయానకం

- ఇరువైపులా ఇసుక పేరుకుపోయి అగచాట్లు
- శివరాత్రి వేళ దృష్టి సారించాలని వినతి

న్యూస్‌టుడే, తాళ్లపూడి, కొవ్వూరు పట్టణం, గోపాలపురం

గోదావరి నది మధ్య ప్రకృతి సిద్ధమైన ప్రదేశంలో పట్టిసాచల క్షేత్రం విలసిల్లుతోంది. ఏటా శివరాత్రి పర్వదినాన ఇక్కడి శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని కల్యాణాన్ని మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఏటిగట్టుపై ప్రయాణించి గోదావరిలో పడవపై కొంత దూరం వెళ్లి ఆలయాన్ని చేరుకోవడాన్ని అందరూ ఇష్టపడతారు. జిల్లాల పునర్విభజనతో పట్టిసీమ ఏలూరులో చేరినా ఈ ఆలయానికి ఏలూరు, పశ్చిమ, తూర్పు, కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచి వేలాది మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సంస్థ రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతుంటుంది. కొంతమంది కాలినడకన శివరాత్రి ముందురోజే పట్టిసీమ, ఆ పరిసర ప్రాంతాలకు భక్తులు చేరుకుంటారు. అయితే రానురానూ ఏటిగట్టు మీదుగా ప్రయాణం భయానకంగా మారుతోంది. ఏదైనా వాహనం ఎదురొస్తే తప్పించుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ ఏడాది శివరాత్రి ఉత్సవం ఈనెల 15న వైభవంగా జరగనున్న తరుణంలో పట్టిసీమ చేరే మార్గంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చిడిపి- వేగేశ్వరపురం మధ్య ఏటిగట్టు రోడ్డు అంచున పేరుకుపోయిన ఇసుక

15 వేలకుపైనే వాహనాలు..

కొవ్వూరు నుంచి తాళ్లపూడి మీదుగా పట్టిసీమ సుమారు 25 కిలోమీటర్లు దూరం. గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల నుంచి వచ్చేవారు తాళ్లపూడి చేరుకుని 10 కిలోమీటర్లు మేర ఏటిగట్టుపై ప్రయాణించాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ దారిలో రోజుకు 2 వేల వరకు వాహనాలు తిరిగితే మహాశివరాత్రి నేపథ్యంలో (14, 15, 16 తేదీల్లో) సుమారు 15 వేలకు పైగా అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా.

అంచుల్లో ఇసుక చేరి..

కొవ్వూరు, తాళ్లపూడి మండలాల పరిధిలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. వీటి నుంచి ఏటిగట్టు మీదకు లారీలు చేరే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఆ లారీల నుంచి రాలిపడుతున్న ఇసుక రోడ్డు పక్కకు చేరి మేటలుగా మారుతోంది. చిడిపి, ప్రక్కిలంక, తాళ్లపూడి తదితర చోట్ల ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వాహనాలను తప్పించే క్రమంలో అంచుకు వెళ్లినా జారి పడిపోవడం తథ్యం.

మలుపులు.. నామమాత్రంగా వెలుగులు..

కొవ్వూరు నుంచి పట్టిసీమ వరకు మార్గంలో కుమారదేవం, చిడిపి, వేగేశ్వరపురం, తాడిపూడి, గూటాల తదితర చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. వాటిని సూచించే బోర్డులు కానరావడం లేదు. కొన్నిచోట్ల ఉన్నా పిచ్చిమొక్కలతో మూసుకుపోయాయి. ఆరికిరేవుల నుంచి తాళ్లపూడి వరకు ముళ్లపొదలు పెరిగి రహదారిపైకి చొచ్చుకొచ్చాయి. పెద్ద వాహనాలు ఎదురైనప్పుడు పక్కకు వెళితే అవి తగిలి గాయాలవుతున్నాయని వాహనచోదకులు వాపోతున్నారు. ఈ రహదారి పక్కన పలు చోట్ల చెత్తాచెదారం, వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ఏటిగట్టు రహదారిపై విద్యుత్తు దీపాలు సక్రమంగా వెలగక అంధకారం రాజ్యమేలుతోంది. ఈ సమస్యలను కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత దృష్టికి తీసుకెళ్లగా రోడ్డు అంచున పేరుకుపోయిన ఇసుక, పెరిగిన పిచ్చిమొక్కల తొలగింపు, సూచికలు ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్నారు.

రోడ్డుపైకి వస్తున్న ముళ్ల, పిచ్చి మొక్కలు

గోష్పద క్షేత్రంలో సౌకర్యాల కల్పనపై దృష్టి

కొవ్వూరు పట్టణం : పుణ్యస్నానాలు, దర్శనాలకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. ఈనెల 15న శివరాత్రి నేపథ్యంలో గోష్పద క్షేత్రంలో ఏర్పాట్లపై ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. గోష్పద క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని, అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆర్డీవో సూచించారు. రేవులు, మెట్లు శుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన, విద్యుద్దీపాలు, ప్రమాదాల నియంత్రణ, బందోబస్తు, భద్రత చర్యలు, బారికేడ్లు తదితర అంశాలపై చర్చించి ఆయా శాఖలకు పనులు అప్పగించారు. తహసీల్దారు ఎం.దుర్గాప్రసాద్, పట్టణ సీఐ పి.విశ్వం, ఎస్ఐ అలెగ్జాండర్, ఏఈ సందీప్, ఏజీ ఆర్‌బీ, మత్స్య, ర.భ., అగ్నిమాపక, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం

నిడదవోలు : కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శేషగిరి హాస్పటల్స్ సహకారంతో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి 120 మందికి పరీక్షలు చేసి, అవసరమైన మందులు అందించారు.

మెగా ఉద్యోగ మేళా నేడు

గోపాలపురం : మండల మానవత సంస్థ, వికాస్ ఆధ్వర్యంలో గోపాలపురం శార్వాణి ప్రైవేటు పాఠశాల ఆవరణంలో శుక్రవారం మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. సుమారు 20 సంస్థల ప్రతినిధులు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సంస్థ సభ్యులు కోరారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కొవ్వూరు పట్టణం : వేములూరులో నూతన లైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నందున శుక్ర, శనివారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని ఆ శాఖ ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు.

ఉండ్రాజవరం : చివటంలో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మురుగు కాలువలు శుభ్రం..

తాళ్లపూడి : మలకపల్లిలోని 3, 4 వార్డుల్లోని డ్రెయిన్లలో వ్యర్థాలు చేరి మురుగు పారుదలకు ఆటంకాలు ఎదురవుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను సర్పంచి రాపాక రాజేశ్వరి, కార్యదర్శి కామేశ్వర దృష్టికి తీసుకెళ్లగా స్పందించి సిబ్బందితో కాలువలను శుభ్రం చేయించారు.

స్పందనకు పందనం

దేవరపల్లి : త్యాజంపూడి అంబేద్కర్ సెంటర్‌లోని డ్రెయిన్‌లో పూడిక చేరడంతో మురుగు పారడం లేదు. దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి మురుగు కాలువలో పూడిక తీయించి సమస్యను పరిష్కరించారు.

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కొవ్వూరు: 80085 74497
నిడదవోలు: 80085 74501, గోపాలపురం: 91212 29084

క్షేత్రంలో హైమాస్టు దీపాల వెలుగులు

ఈనాడు కథనానికి స్పందన

కొవ్వూరు పట్టణం : శివరాత్రి పర్వదినం సందర్భంగా పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. 'శివయ్యా.. కాస్త ఇటు చూడవయ్యా' శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. పురపాలక సంఘ అధికారులతో కలిసి గోష్పద క్షేత్రాన్ని గురువారం పరిశీలించి శుభ్రత పనులపై సూచనలు చేశారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో హైమాస్టు దీపాలకు మరమ్మతులు చేయించారు. పని చేయని చోట్ల కొత్త దీపాలు ఏర్పాటు చేయించారు.

లేబర్ కోడ్‌లతో కార్మికులకు అన్యాయం

- వివిధ సంఘాల నాయకుల ఆరోపణ
- ప్రశాంతంగా సార్వత్రిక సమ్మె

కొవ్వూరులో కార్మిక సంఘ నాయకుల ప్రదర్శన

ఇఫ్టూ ఆధ్వర్యంలో నిరసన..

కొవ్వూరు పట్టణం, నిడదవోలు, గోపాలపురం, చాగల్లు, నల్లజర్ల, దేవరపల్లి, పెరవలి, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. కార్పొరేట్లకు కార్మికులను బానిసలుగా చేసేలా ఉన్నాయని వివిధ సంఘాల నాయకులు ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందించారు. ● కొవ్వూరులో సీఐటీయూ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బస్టాండు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టి, ఆర్డీవో రాణి సుస్మితకు వినతిపత్రం అందించారు. కొవ్వూరు కమిటీ కన్వీనరు బీరా రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు మాట్లాడారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ప్లంబర్స్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. దీనిని పౌర హక్కుల సంఘం నేత నంబూరి శ్రీమన్నారాయణ ప్రారంభించి మాట్లాడారు. ● సీఐటీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిడదవోలు గణపతి సెంటర్లో సభ, అనంతరం ప్రదర్శన, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. ● గోపాలపురంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, కార్మిక సంఘాల నాయకులు చెక్‌పోస్టు నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ సాయిప్రసాద్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ● చాగల్లు, నల్లజర్ల, దేవరపల్లి, పెరవలిలో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపి, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు.

నిడదవోలులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రదర్శన

గోపాలపురంలో తహసీల్దార్‌కు వినతిపత్రం

నిలిచిన వాడుక నీటితో సమస్య

పట్టణంలోని సుబ్బరాజుపేట చివరి వీధిలో కొళాయి చుట్టూ పళ్లెం (ప్లాట్‌ఫారం) నిర్మించకపోవడంతో వాడుక నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. కొళాయికి ఇరువైపులా మురుగు కాలువలున్నాయి. దీనివల్ల తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కొళాయి చుట్టూ పళ్లెం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యను పురపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, నిడదవోలు

సూచికలు లేక.. ప్రమాదాలు ఆగక

గోపాలపురం మండలం రాంపాలెం ఆరంభంలోని పోలవరం కాలువ వద్ద మలుపు ప్రమాదకరంగా మారింది. సూచికలైనా లేకపోవడంతో కొత్తగా ఆ మార్గంలో వచ్చే వారికి తెలియక వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొట్టి లేదా వాహనం బోల్తాపడి గాయాలపాలవుతున్నారు. సూచికలు ఏర్పాటు చేయాలని వాహనచోదకులు, స్థానికులు కోరుతున్నారు. ఈ విషయం పంచాయతీ కార్యదర్శి జీవన్ దృష్టికి తీసుకెళ్లగా సూచికల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, గోపాలపురం

పలకలు పగిలి.. ప్రమాదకరంగా

కొవ్వూరు సినిమా థియేటర్ల కూడలి, రాజీవ్‌కాలనీలోకి ప్రవేశించే ప్రధాన మార్గం, గౌతమినగర్‌లోని మూడు వీధులు, క్రిస్టియన్‌పేట తదితర ప్రాంతాల్లో కల్వర్టులపై ఏర్పాటు చేసిన పలకలు దెబ్బతిని ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఊచలు బయటకు పొడుచుకొస్తున్నాయి. చీకటిపడిన తర్వాత అటుగా కొత్తగా వచ్చేవారు పలకల మధ్య ఖాళీల్లో ద్విచక్ర వాహన చక్రాలు ఇరుక్కుని కిందపడి గాయాల పాలవుతున్నారు. ఈ ఇబ్బందులను కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా కల్వర్టులను పరిశీలించి అవసరమైన చోట పలకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

కొవ్వూరు పట్టణం : జై ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం సమాచార, మానవ హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జైఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు పి.శివన్నారాయణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఛైర్‌పర్సన్ రత్నకుమారి హాజరై మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. యూనియన్ నాయకులు సుమిత్రనందన్, సోము వెంకటలక్ష్మి, కె.వెంకటవేణు మాట్లాడారు. పురపాలక, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

పేదలకు బాసటగా నిలిచిన వైద్యుడు తాతారావు

డాక్టర్ తాతారావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న శేషారావు

నిడదవోలు, న్యూస్‌టుడే : గుండెపోటుతో బుధవారం మృతి చెందిన డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు తండ్రి భుజంగరావు, ఇతర కుటుంబ సభ్యులను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు గురువారం మొగల్తూరు మండలం పేరుపాలెంలో పరామర్శించారు. తాతారావు మృతికి సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని వేళలా రోగులకు అందుబాటులో ఉండే మంచి వైద్యుడిని ప్రజలు కోల్పోయారన్నారు. పేద రోగులకు ఆయన ఎంతో బాసటగా నిలిచేవారన్నారు. శేషారావు వెంట పలువురు నాయకులు ఉన్నారు.

రహదారి కుంగి అవస్థలు

దేవరపల్లి మండలం యాదవోలులో ఎస్సీ ఏరియాకు వెళ్లే మార్గంలో లూథరన్ చర్చి సమీపంలో రోడ్డు కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. దీనిని ఆనుకుని మురుగు కాలువ ఉండడంతో రాత్రి వేళల్లో వాహనచోదకులు గమనించిక ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ను వివరణ కోరగా పరిశీలించి మరమ్మతులు చేపడతామన్నారు.– న్యూస్‌టుడే, దేవరపల్లి

పిచ్చికుక్క దాడిలో చిన్నారులకు గాయాలు

చాగల్లు : మండలంలోని కలవలపల్లిలో ఆడుకుంటున్న ఆర్.సాయి, ఎస్.చిక్కు అనే చిన్నారులపై గురువారం రాత్రి పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. వారికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నిడదవోలు : రహదారి ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం తెల్లారుజామున మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు. మండలంలోని అట్లపాడుకు చెందిన ఆకుల సుబ్బారావు(48) ఈనెల 11న రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైందన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. దీనిపై అతని భార్య ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

జూదరుల అరెస్టు

నల్లజర్ల : నల్లజర్ల శివారులో గురువారం సాయంత్రం జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.6 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఏపీఎస్ఎస్‌డీసీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయంలో ఏపీఎస్ఎస్‌డీసీ సౌజన్యంతో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను వర్శిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ ఎస్.ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. తద్వారా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయంలో ఇందుకు సంబంధించిన గోడ పత్రికను గురువారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 20 వరకు ఎంఎస్ ఆఫీస్‌పై బి.ఈడీ, ఎంఎస్సీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తారని చెప్పారు. త్వరలో మరిన్ని సాంకేతిక కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తి గలవారు https:///naipunyam.ap.govi.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బి.జగన్మోహన్ రెడ్డి, ఏపీఎస్ఎస్‌డీసీ ఈఎస్‌సీ కో-ఆర్డినేటర్ ఎ.శ్రీరామచంద్రమూర్తి, జి.సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న వీసీ తదితరులు

సేంద్రియ ఎరువు.. భూసారం మెరుగు

నల్లజర్ల, న్యూస్‌టుడే: భూములు సారవంతమై నాణ్యమైన, అధిక పంట దిగుబడులు సాధించాలంటే సేంద్రియ ఎరువుల వినియోగం తప్పనిసరి. వ్యవసాయాధికారులు సైతం దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. గతంలో రైతులంతా వేసవి కాలంలో సేంద్రియ ఎరువులు చల్లి పొలాలను సాగుకు సిద్ధం చేసేవారు. కాలక్రమంలో రసాయన ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనివల్ల పెట్టుబడులు అధికమై సాగు భారమైంది. భూములు నిస్సారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు మళ్లీ పాత పద్ధతిలోనే పొలాల్లో పశువుల పెంట, వర్మీ కంపోస్టు వేస్తున్నారు.

ట్రక్కు రూ.1200 నుంచి..

భూసారం పెంపునకు రైతులు పశువుల పేడ, గొర్రెలు, మేకల విసర్జితాలను పొలాల్లో చల్లుతున్నారు. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం వంటి స్థూల పోషకాలు, ఇనుము, జింకు, రాగి వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. మండలంలో అధికంగా పొగాకు, మొక్కజొన్న, వేరుశెనగ తదితర పంటలు పండిస్తున్నారు. ఇప్పటికే భూములు దుక్కుదున్నే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. సేంద్రియ ఎరువులు కొనుగోలు చేసి పొలాలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్కు ఎరువు రూ.1200 నుంచి రూ.2 వేలు వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

కేంద్రీయ విద్యాలయంలో ప్రేరణ పోటీలు

బొమ్మూరు, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ లక్ష్యంగా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామని డీఈవో వాసుదేవరావు తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్రీయ విద్యాలయంలో గురువారం జిల్లా స్థాయి ప్రేరణ పోటీలను డీఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదువుతోపాటు, విజ్ఞానంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ పి.సుభాషిణి, మానిటరింగ్ అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా సైన్సు అధికారి నెహ్రూ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న డీఈవో వాసుదేవరావు

జీడిపిక్కల ఒలుపుతో ఉపాధి

చాగల్లు, న్యూస్‌టుడే : చాగల్లు మండలంలో జీడిపిక్కలను ఒలిచి పప్పు తీయడం కుటీర పరిశ్రమగా సాగుతోంది. దీనిపై ఆధారపడి వందల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఏడాది పొడవునా పనులు ఉంటాయని, వేసవిలో ఇంకా ఎక్కువ ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక్కడి వ్యాపారులు తాడిమళ్ల, కాట కోటేశ్వరం, తాడేపల్లిగూడెం, గోపాలపురం తదితర ప్రాంతాల నుంచి జీడి పిక్కలు దిగుమతి చేసుకుంటారు. తొలుత వాటిని గ్రేడింగ్ చేసి, తర్వాత ఒలిసి పప్పు తీస్తారు. నా పిక్కలను బద్దలు చేసి, పైన ఉన్న పొట్టు తొలగించడం, విరిగిన పప్పు, బద్ద, గుండు పప్పులుగా విభజిస్తారు. ఈ పనులన్నీ పూర్తి చేసినందుకు కిలోకి రూ.25 చొప్పున కూలి చెల్లిస్తుంటారు. ఇలా ఒక్కొక్కరు రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు సంపాదిస్తుంటారు. జీడి పిక్కలను బద్దలుగా చేసే మిషన్లను వ్యాపారులే సమకూరుస్తారు. మహిళల ఇంటి వద్ద లేదా అందరూ కలిసి ఒక చోట పని చేసేలా నాలుగైదు చోట్ల వీటిని ఏర్పాటు చేస్తారు. కేవలం పిక్కల ఒలుపుపైనే ఆధారపడకుండా మార్కెటింగ్, రవాణా తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం మరింత మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని వారంటున్నారు. ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి, రుణం అందించాలని వారు కోరుతున్నారు.

జీడి పిక్కలను ఒలుస్తున్న మహిళ

మహారాజశ్రీ కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో,
EP No: 35/2024 In OS No: 165/2017.
Between:
శ్రీ కేదాసు సత్యనారాయణ మూర్తి. ... DHR / Plaintiff
and
శ్రీ జల్లేపల్లి మధు వెంకటేశ్వర రావు ... JDR / Defendant
పై నెంబరు EP గ్రంథములో డిక్రీ హోల్డర్ తన బాకీ రాబట్టుకొనుట నిమిత్తం JDR తాలూకు EP షెడ్యూలు దాఖలా ఆస్తిని ది.09-03-2026 వ తేది ఉదయం 10:30 ని.లకు పై కోర్టులో వేలం వేయుదురు. ఆసక్తి వున్నవారు పాల్గొనవచ్చును. పూర్తి వివరములకు డిక్రీ హోల్డరు ప్లీడరు గారిని గాని, కోర్టు అమీనా గారిని గాని సంప్రదించవచ్చును.
వేలం కావలసిన ఆస్తి వివరములు/SCHEDULE
(Old West Godavari District), Now East Godavari District, Tallapudi Mandal, Vegeswarapuram S.R.O. Limits, Tadipudi Gram Panchayat, Bayyavaram village, Zeroity Dry, out of AC 2-00 cents in RS. No. 93/1 AC. 1-00 cents and out of AC. 2-92 cents in R.S. No. 93/2 AC. 1-35 cents consisting of single plot in a total extent of AC 2-35 cents of land out of which the western side AC. 2-00 bounded on East: Remaining AC. 0-35 cents land of JDR, South: Land of Mandiga Harinadha Rao, West: Kovvada Tank Bund, North: Land of Kode Gangadhara Rao, Within the aforesaid boundaries land to the extent of AC. 2-00 cents with all easementary rights thereto.
Schedule is amended as per orders in E.A. No. 278/2025 Dt. 25-11-2025.
ది 17.9.2016 తేది గల Mortgage deed Document No.2629/2016 ప్రకారం వేలం కావలసియున్నది.
D.Hr Value: Rs.10,00,000/-, Amin Value: Rs. 40,00,000/-
వేలం తేది: 09-03-2026
కొవ్వూరు ఆత్కూరి సత్యనారాయణ, డిక్రీ హోల్డర్ తరఫు అడ్వకేట్
Date: 09-02-2026. మొబైల్ నెం: 98498 47197, కొవ్వూరు, తూ.గో. జిల్లా,ఆంధ్రప్రదేశ్.

జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ న్యాయవాదులు, మా సీనియర్
శ్రీ కోడూరి సూర్యరాఘవులు గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మేడూరి శ్రీనివాస్ జూనియర్ అడ్వకేట్
దివ్య డింపుల్ బొంతా జూనియర్ అడ్వకేట్
B.రామకృష్ణ జూనియర్ అడ్వకేట్
కోడూరి సాయి అర్జున్ జూనియర్ అడ్వకేట్
A.S.విశ్వనాథ్ జూనియర్ అడ్వకేట్
J.చంద్రశేఖర్ జూనియర్ అడ్వకేట్
N.సూర్యచంద్రరావు జూనియర్ అడ్వకేట్
K.S.V.సుజిత్ జూనియర్ అడ్వకేట్
సయ్యద్ బాజీ (గుమస్తా)

(c) eenadu

మండపేట

•మండపేట •అనపర్తి

మర్యాదపూర్వక కలయిక

రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ (జిల్లా పౌరసరఫరాల శాఖ) సభ్యుడు ఖండవిల్లి భరత్‌కుమార్ గురువారం కలెక్టర్ మహేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వెంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పగించిన బాధ్యతలను పారదర్శకంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. చౌకధరల నిర్వాహణపై ఇబ్బందులు, పర్యవేక్షణ అంశాలను జిల్లా కమిటీలో చర్చించనున్నట్లు తెలిపారు.

18న చాగంటి ప్రవచనం

కోరుకొండ: మండలంలోని జంబుపట్నంలో ఈ నెల 18న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. శివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సాయంత్రం 6 గంటలకు ప్రవచనం ప్రారంభం అవుతుందన్నారు.

నిధుల మంజూరు.. అభివృద్ధి పరుగులు

నియోజకవర్గంలో వేగంగా రహదారి నిర్మాణ పనులు

ద్వారపూడి-కేశవరం కెనాల్ రోడ్డు

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ర.భ. శాఖ, గ్రామీణ రహదారులపై దృష్టి సారించి నిధులు కేటాయించింది. నియోజకవర్గంలోనూ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఈ ప్రాంతాల్లో పనులు ..

నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో ర.భ.శాఖ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ర.భ.శాఖ రహదారులకు రూ.14.41 కోట్ల నిధులు, గ్రామీణ రహదారులు, కాలువల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ సాస్కీ నిధులు రూ.22.75 కోట్లు మంజూరయ్యాయి. మండపేట నుంచి జొన్నాడ వరకు రహదారి నిర్మాణానికి రూ.2.75 కోట్లు కేటాయించారు. ద్వారపూడి-కేశవరం కెనాల్ రోడ్డుకు రూ.2.31 కోట్లు, మండపేట-దుళ్ల రూ.3.50 కోట్లు, సోమేశ్వరం - రాజానగరం రూ.3.50కోట్లు, తాపేశ్వరం-వెలగతోడు రూ.40లక్షలు, ఇప్పనపాడు - మెర్నిపాడు రూ.40 లక్షలు, నేలటూరు - అంగర రహదారి మరమ్మతులకు రూ.70 లక్షలు, అంగర - కపిలేశ్వరపురం రహదారి మరమ్మతులకు రూ.85లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. కొన్ని చోట్ల టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది.

కూటమితో సంక్షేమం, అభివృద్ధి

కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోంది. నియోజకవర్గంలోని ర.భ.శాఖ రహదారులను బీటీ రోడ్లుగా, గ్రామీణ రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నాం. త్వరలో అన్ని రహదారులు ప్రారంభిస్తాం.

- వేగుళ్ల జోగేశ్వరరావు, ఎస్ఈసీ ఛైర్మన్, ఎమ్మెల్యే, మండపేట

లబ్ధిదారుల పేర్లు మాయం

టిడ్కో గృహాల కేటాయింపుల్లో అవకతవకలు

మండపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని గొల్లపుంతలో నిర్మించిన టిడ్కో గృహాల కేటాయింపుల్లో మాయాజాలం చోటుచేసుకుంది. ఒకపక్క ఇళ్లు అప్పగిస్తున్నప్పటికీ మరోపక్క లబ్ధిదారుల పేర్లు జాబితాల నుంచి అదృశ్యమవుతున్నాయి. దీంతో గృహస్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల స్థానిక పార్థసారథినగర్‌కు చెందిన స్వర్ణపూడి ఆదిలక్ష్మి పేరు జాబితాలో లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. ఇలాగే మరికొందరి వివరాలు జాబితాలో కనిపించడం లేదు. జాబితాలు తారుమారయ్యాయో.. ఎవరి ప్రమేయంతోనైనా ఇలా జరిగిందో తెలియడం లేదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి నిగ్గుతేల్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదని టిడ్కో అధికారులు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు.

రెండు విడతల్లో పంపిణీ..

టిడ్కో కార్యాలయంలో వివరాలు తెలుసుకుంటున్న లబ్ధిదారులు

మొదటి విడతలో 4,064 గృహాలను జీ ప్లస్ 3 పద్ధతిలో నిర్మించి లబ్ధిదారులకు గత ప్రభుత్వ హయాంలో అప్పగించారు. ఇళ్లు స్వాధీనం చేసుకున్న 3,225 మందిలో ఇప్పటివరకు 2,700 మంది వరకు నివాసం ఉంటున్నారు. మిగిలిన వారు సరైన సౌకర్యాలు లేవని, రోజువారీ పనులు చేసుకునే వారికి అందుబాటులో లేవనే కారణాలతో వెనుదిరిగి పట్టణంలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇంకా ఇళ్లు స్వాధీనం చేసుకోని 839 మందిలో 520 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.

● రెండో విడతకు సంబంధించి 2,064 మందిని లబ్ధిదారులుగా ఎంపికచేశారు. గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తొలుత 840 మందికి పట్టాలు అందించారు. ఎవరైతే ఇంట్లో చేరాలనుకుంటున్నారో వారికి విద్యుత్ మీటరు ఏర్పాటుచేసి కేటాయించేలా చర్యలు చేపట్టారు. మిగిలిన వారికి అప్పగించే ప్రక్రియలో రిజిస్ట్రేషన్ బాండ్లను పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి పట్టాలు అందుకున్న మరో 50 మంది వరకు పేర్లు అదృశ్యమయ్యాయని టిడ్కో కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

పేరు మారిపోయింది..

నా పేరు రాచకొండ లక్ష్మి, రెండో ఫేజ్‌లో ఏ76 నంబర్ ఇంటిని కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలోనే రిజిస్ట్రేషన్ చేయించి పట్టా ఇచ్చారు. తీరా ఇల్లు స్వాధీనం చేసుకుందామని టిడ్కో కార్యాలయానికి వెళితే అదే నంబరుతో పోతుల లక్ష్మి అనే పేరు జాబితాలో ఉంది. అధికారులను అడిగితే ఎవరూ సరిగా సమాధానం చెప్పడం లేదు. అద్దె ఇంట్లో ఉండక తప్పడం లేదు.

- రాచకొండ లక్ష్మి, మండపేట

కొన్ని దస్త్రాలు కనిపించడం లేదు..

టిడ్కో నివాసాల సమీపంలోని కార్యాలయానికి దస్త్రాలు తరలించే క్రమంలో కొన్ని దస్త్రాలు కనిపించలేదు. అలాంటి వారి వివరాలు సేకరించి పొరపాట్లు సరిచేసే పనులు చేపట్టాం. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు గృహాలు అప్పగిస్తాం.

- వివేక్, ఏఈ, ఏపీ టిడ్కో, మండపేట

అయ్యప్ప ఆలయానికి విరాళం

నగదు అందజేస్తున్న త్రినాథరెడ్డి దంపతులు

బిక్కవోలు, న్యూస్‌టుడే: బలభద్రపురంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణ, సంతోషిమాతా సమేత అయ్యప్పస్వామి ఆలయానికి కోనాల త్రినాథరెడ్డి, మాధవి దంపతులు రూ.50,116 నగదు కానుకగా ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. భక్తుల కానుకలు, గ్రామస్థుల సహకారంతో ఆలయ సమూహం నిర్మిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ 10 - మ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

మండపేట: 80085 74183 ద్వారపూడి: 98490 93850
అనపర్తి: 95333 66637 అంగర: 97044 16418
రాయవరం: 80085 74185

సమస్య: అర్తమూరు పెద్దనూతి వీధిలోని కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు ముందుకు పారడం లేదు. **- సీహెచ్. చిన్నారెడ్డి**

సమాధానం: సమస్య పరిష్కరిస్తాం. **- ఎం.శ్రీనివాస్, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, ద్వారపూడి**

పాఠశాలకు ఫర్నిచర్ బహూకరణ

బహూకరించిన సామగ్రితో బ్యాంక్ సిబ్బంది, హెచ్ఎం

మండపేట గ్రామీణం: మండపేట మండలం ద్వారపూడి జడ్పీ బాలికోన్నత పాఠశాలకు ఐడీబీఐ బ్యాంక్ తాపేశ్వరం శాఖ ఫర్నిచర్‌ను బహూకరించింది. బ్యాంక్ సీఎస్ఆర్ నిధులు రూ.62,500లతో 16 కుర్చీలు, మైక్‌సెట్, కంప్యూటర్ ప్రింటర్‌ను జిల్లా అకడమిక్ మోనిటరింగ్ అధికారి పిల్లి రాంబాబు ఆధ్వర్యంలో హెచ్ఎం.బత్తిన రాజరాజేశ్వరికి బ్రాంచి మేనేజర్ సాయిబాబా గురువారం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి, భ్రమరాంబ, సునీత, నాగసుజాత, విద్యాకమిటీ ఛైర్మన్ కంకటాల మురళీ, బ్యాంక్ సిబ్బంది కె.రమేష్, సుష్మంత్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాల రద్దు కోరుతూ ర్యాలీ

మండపేటలో ర్యాలీ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు

రాయవరం, అనపర్తి గ్రామీణం, మండపేట, న్యూస్‌టుడే: కార్మిక చట్టాలను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రమైన రాయవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీఐటీయూ మండలశాఖ సమన్వయకర్త సీహెచ్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ స్కీం వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి, స్థానిక ఆంజనేయస్వామి ఆలయ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీహెచ్.సత్యవేణి, కె.విజయలక్ష్మి, ఎస్.కృష్ణకుమారి, జి.పద్మావతి, జి.దుర్గ, జి.బేబీ, భూషి, త్రివేణి, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

● అనపర్తిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఎస్ఎఫ్ఐ నాయకులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనపర్తి ఐఎల్‌టీడీ పరిశ్రమ నుంచి దేవిచౌక్ వరకు ర్యాలీ నిర్వహించి దేవిచౌక్ కూడలి వద్ద మానవహారం ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.

● మండపేట పట్టణంలో ప్రధాన రహదారిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఐఎఫ్‌టీయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బీబీల వెంకటేశ్వరరావు, అఖిల భారత రైతుకూలీ నాయకుడు భీమశంకరం, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, రైస్ మిల్లు యూనియన్ నాయకులు చింతా రాజారెడ్డి, నల్లా శ్రీను, గంధం శ్రీను, కె.నాగేశ్వరరావు తదితరులు తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు.

రాయవరంలో..

అనపర్తిలో..

కళాశాలకు వెళ్లాలంటే వేలాడాల్సిందేనా..?

ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు డోర్ల వద్ద వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చూసే వారు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ప్రత్యేక రోజుల్లో అదనంగా బస్సులు నడిపే వీలుంటుంది.. రద్దీ సమయాల్లో నడపడానికి మరికొన్ని బస్సులు అందుబాటులోకి రావాలని చెబుతున్నారు. రద్దీ సమయాల్లో బస్సుల సంఖ్య పెంచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, మండపేట**

గడ్డి వాము దగ్ధం

బిక్కవోలు, న్యూస్‌టుడే: రంగాపురం గ్రామంలో గురువారం గడ్డివాము దగ్ధమైంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన రైతు వీరాస్వామి పశుగ్రాసానికి నిల్వ ఉంచిన గడ్డివాముకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అనపర్తి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. నష్టం రూ.66,000 ఉంటుందని అగ్నిమాపక దళ అధికారి తెలిపారు.

శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష

సమావేశంలో పాల్గొన్న అధికారులు, సీఐ పి.దొరరాజు

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండపేట మండలం ఏడిద గ్రామంలోని శ్రీస్వయంవర పార్వతీ సంగమేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవానికి సంబంధించి భక్తుల సౌకర్యార్థం కల్పించాల్సిన ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజుతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. భక్తుల స్నానాలు చేసే రేవును పార్కింగ్ ప్రదేశాలను అధికారులతో కలసి పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామీణ ఎస్సై వి.కిషోర్, నాయకులు పర్వతిన వీర్రాజు, మేక జేజిబాబు, గొడవర్తి సత్యనారాయణ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు రథోత్సవం

శ్రీస్వయంవర పార్వతీ సంగమేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం వైభవోపేతంగా జరుగుతుందని ఆలయ ఈవో ఎం.శోభారాణి తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎస్ఈసీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ హాజరవుతారని పేర్కొన్నారు. రథోత్సవం అనంతరం సాయంత్రం స్వామివారి కల్యాణం ఉంటుందని తెలిపారు.

వేడుకగా త్రిముఖ లింగేశ్వరస్వామి కల్యాణం

బిక్కవోలు, న్యూస్‌టుడే: కొంకుదురు బుడతల మామిడిలో కొలువైన శ్రీబాల త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వరస్వామి కల్యాణం పండితులు రమణశర్మ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా జరిగింది. శివరాత్రి మహోత్సవానికి ముందు ఈ కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామానికి చెందిన కొవ్వూరి వెంకట కృష్ణారెడ్డి, స్వాతిమణి దంపతులు కల్యాణ కర్తలుగా వ్యవహరించారు. తెదేపా యువనేత నల్లమిల్లి మనోజ్‌రెడ్డి దంపతులు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నడాల వెంకటరామారెడ్డి పాల్గొన్నారు.

రేపు ఉయ్యాల జంపాల క్షేత్రంలో..

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రికలోని ఉయ్యాల జంపాల క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణ సమేత శ్రీత్రయంబకేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలు శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ అర్చకులు కొమాళ్లపల్లి సత్య సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. ఆ రోజు ఉదయం 8.24 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం గ్రామోత్సవం ఉంటుందని తెలిపారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా తీర్థ మహోత్సవం, అన్నసమారాధన ఉంటుందన్నారు. కోలాటం, సినీ సంగీత విభావరి, తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయం వద్ద చలువ పందిళ్లు నిర్మించి, విద్యుద్దీపాలతో అలంకరించారు.

ముగిసిన ప్రసన్నాంజనేయ ఆలయ వార్షికోత్సవం

ప్రసన్నాంజనేయస్వామి

బిక్కవోలు,న్యూస్‌టుడే: మెళ్లూరులోని శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు గురువారంతో ముగిసాయి. తొమ్మిదిరోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో స్వామిని రోజుకో విధంగా అలంకరించారు. వార్షికోత్సవంతో పాటు, శ్రీరామ సప్తాహ కార్యక్రమం కూడా నిర్వహించారు. చివరిరోజు నిర్వహించిన అన్న సమారాధనతో వేడుకలు ముగిసినట్లు నిర్వాహకులు నాగేశ్వరరావు తెలిపారు.

నేడు మారెమ్మతల్లి ఆలయ పునఃప్రతిష్ఠ

రాయవరం, న్యూస్‌టుడే: వెంటూరు గ్రామ దేవతగా పూజలందుకుంటున్న దండుమారెమ్మ తల్లి ఆలయ పునఃప్రతిష్ఠ వార్షిక వేడుకలను శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు రిమ్మలపూడి వేణుగోపాల దొర తెలిపారు. ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం జోగివర ప్రసాద్ సౌజన్యంతో ఆలయం వద్ద అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వైభవంగా సత్తెమ్మ సంబరం

బిక్కవోలు, న్యూస్‌టుడే: మెళ్లూరులో సత్తెమ్మ అమ్మవారి సంబరం గురువారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. సంబరాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు తరలివచ్చారు.

ఘనంగా సాయి సత్యవ్రతాలు

వ్రతం ఆచరిస్తున్న మహిళలు

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలం వల్లూరులో కొలువైన సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అనంతాచార్యులు ఆధ్వర్యంలో సత్యవ్రతాలు జరిగాయి. దంపతులు సాయిబాబా సత్చరిత్ర పారాయణం చేశారు. ఈ సందర్భంగా బాబాను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.

నకిలీ ఓట్లకు చెక్

☛ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా తొలగింపు

☛ మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో ప్రక్రియ దాదాపు పూర్తి

ఓటరు జాబితా పరిశీలిస్తున్న సిబ్బంది

మండపేట, అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: ఓటర్ల జాబితాలో అనర్హులను గుర్తించి వారి పేర్లను తొలగించడంతో పాటు.. రెండు చోట్ల ఓటరుగా ఉన్నా, నకిలీ ఓటు ఉన్నా, మరణించినా, వలస వెళ్లినా వారి పేర్లను తొలగించనున్నారు. అంతేకాకుండా 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఓటరుగా నమోదు చేస్తున్నారు. మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా ప్రకారం ముందస్తు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేపట్టారు. అందుకు సంబంధించి సర్వేను గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభించారు. ఇప్పటి వరకు మండపేట నియోజకవర్గంలో 69.80 శాతం, అనపర్తి నియోజకవర్గంలో 78.44 శాతం ప్రక్రియ పూర్తి చేశారు.

నకిలీలు గుర్తించేదిలా...

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002లో ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టి అర్హులైన ఓటరు జాబితా తయారు చేశారు. దాని ఆధారంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన యాప్‌తో 2025 ఓటరు జాబితాను మ్యాపింగ్ చేస్తారు. అప్పట్లో ఓటు హక్కు ఉన్న కుటుంబంలోని తల్లిదండ్రులు, పిల్లలు 35 ఏళ్లు పైబడిన వారి పేర్లు కనిపిస్తాయి. ఓటు హక్కు లేని పిల్లలను తల్లిదండ్రుల ఆధారంగా సరిపోల్చుతారు. ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు ఉండి వారి తల్లిదండ్రుల పేర్లు లేకపోతే వారికి గతంలో ఏ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందో తెలుసుకుంటారు. అది కూడా అందుబాటులో లేకపోతే నకిలీగా గుర్తిస్తారు. ఒక వేళ నిజంగా ఓటు హక్కు లేకపోతే వారు ఇచ్చిన చిరునామా ప్రకారం బీఎల్‌వో నిజ నిర్ధారణ చేసుకుంటారు. ఫారమ్ 6 ద్వారా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు.

మ్యాపింగ్‌లో సమస్యలు

ముందస్తు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2002లో జాబితాలో పేరు ఉండి తరువాత వివాహం చేసుకుంటే భార్యను జాబితాలో చేర్చేందుకు ఆప్షన్ లేదు. 2002 తరవాత కుమారుడు పుట్టి వివాహం జరిగితే కుమారుడి పేరు జాబితాలో చేర్చేందుకు అవుతుంది. కొత్తగా వచ్చిన కోడలి పేరు చేర్చడానికి కుదరడం లేదు.

కొత్తగా నమోదు చేసుకోవాలి

పేర్లు నమోదు, మ్యాపింగ్ కానివారు మరలా ఓటరుగా నమోదు చేసుకోవాలి. బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి మరలా ఓటరుగా నమోదు చేస్తారు. 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలి.

- తేజేశ్వరరావు, తహసీల్దారు, మండపేట

సత్యసాయి నీటి పథకాన్ని పునరుద్ధరించాలి

చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చి సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే

రాజానగరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించారు. శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ పథకాన్ని పునరుద్ధరించి ప్రజలకు మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.981.90 కోట్లతో ప్రతిపాదించిన అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మంజూరు చేయాలని, దీని కోసం ఆర్‌డబ్ల్యుఎస్ జలజీవన్ మిషన్ ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వివిధ గ్రామాల్లోని అంతర్గత పుంత రోడ్లకు రూ.95.5 కోట్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించాలని ఆ వినతి పత్రంలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన ఏడీబీ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, మొదటి దశలో తక్కువ శాతం పనులు జరిగాయని, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని అన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 200 ఎకరాల ఈనాం భూములు 22ఏ(నిషేధిత) జాబితాలో ఉన్నాయి. వాటిని ఆలయ ఆస్తులుగా పరిగణిస్తూ, క్రయ విక్రయాలపై నిషేధించారు. ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం 2016లో భూములు ఇచ్చిన సుమారు 100 మంది రైతులకు నష్టపరిహారం ఇంకా అందాల్సి ఉందని వెంటనే చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నియోజకవర్గంలో పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు.

ఒత్తిడిని అధిగమించి ఉత్తీర్ణులు కావాలి

రాజానగరం, న్యూస్‌టుడే: విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ అన్నారు. కానవరంలోని గాయత్రీ విద్యా సంస్థలో పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులను విద్య, చరవాణి, ద్విచక్ర వాహనాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై దృష్టి సారించాలని అన్నారు. శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడపవద్దని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంస్థ కరస్పాండెంట్ వీవీఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపల్ దేవి బంగారం తదితరులు పాల్గొన్నారు.

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న వీసీ తదితరులు

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయంలో ఏపీఎస్ఎస్‌డీసీ సౌజన్యంతో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను వర్సిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ ఎస్.ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. తద్వారా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయంలో ఇందుకు సంబంధించిన గోడ పత్రికను గురువారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 20 వరకు ఎంఎస్ ఆఫీస్‌పై బి.ఈడీ, ఎంఎస్సీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తారని చెప్పారు. త్వరలో మరిన్ని సాంకేతిక కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు https:///naipunyam. ap.govi.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బి.జగన్మోహన్ రెడ్డి, ఏపీఎస్ఎస్‌డీసీ ఈఎస్‌సీ కో-ఆర్డినేటర్ ఎ.శ్రీరామ చంద్రమూర్తి, జి.సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

వైర్‌లెస్ కమ్యూనికేషన్‌పై కార్యశాల

రాజానగరం: జీజీయూలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో ఫ్యూచర్ ఆఫ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల కార్యశాల గురువారం ముగిసింది. విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడం, వైర్‌లెస్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యశాల ప్రధాన ఉద్దేశంగా ఇంజినీరింగ్ కళాశాల డీన్ బి.ప్రభాకరరావు, ఈసీఈ విభాగాధిపతి పి.వెంకట్రావు తెలిపారు. కార్యక్రమానికి బెంగుళూరుకు చెందిన నానోసెల్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ దేవదాస్ పైబైడెబెట్టు, చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ శ్రీకాంత్ సుబ్రహ్మణ్యన్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థులకు ఉపయుక్తమైన జ్ఞానాన్ని అందించిన బృందాన్ని విశ్వవిద్యాలయ యాజమాన్యం అభినందించింది.

(c) eenadu

ఈనాడు ఏలూరు

శుక్రవారం ఫిబ్రవరి 13, 2026

పుర సేవల్లో లోపాలా?

ఈనాడు మీతోడు

నేడు మున్సిపల్ ఆర్డీతో ఫోన్‌ఇన్

నరసాపురం, న్యూస్‌టుడే: ఏలూరు నగరపాలక సంస్థ, ఉభయ జిల్లాల్లోని పురపాలక సంఘాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? భవన నిర్మాణ అనుమతులు, పన్నులకు సంబంధించిన సేవల్లో జాప్యం జరుగుతోందా? ఇలాంటి సమస్యలను పురపాలక ఆర్డీ (రాజమహేంద్రవరం) సీహెచ్ నాగనరసింహారావు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం 'ఈనాడు' కల్పిస్తోంది. మీరు చేయాల్సిందల్లా నిర్దేశిత సమయంలో ఇక్కడ పేర్కొన్న చరవాణి నంబరుకు ఫోన్‌చేసి పేరు, మీ ప్రాంతం వివరాలతో పాటు సమస్యను క్లుప్తంగా తెలియజేయడమే.

తేదీ: 13.02.2026 (శుక్రవారం)	సమయం: ఉదయం 12.30 నుంచి 1.30 గంటల వరకు	ఫోన్ నంబరు 98499 05801

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా భీమవరం గునుపూడి సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 17 వరకు కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల కోసం చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 15న తెల్లవారుజామున 5.24 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం, 16న సాయంత్రం రథోత్సవం, 17న రాత్రి 7.30 గంటలకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. సుమారు రూ.25 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.రామ కృష్ణంరాజు చెప్పారు.

మాతా శిశు మరణాలు సంభవిస్తే చర్యలు: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఎక్కడైనా మాతా శిశు మరణాలు సంభవిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మాతా శిశు మరణాల నివారణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గతేడాది 3 మాతృ, 36 శిశు మరణాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. వైద్య సిబ్బంది కారణంగా మరణాలు సంభవినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆందోళనకరంగా స్త్రీ, పురుష నిష్పత్తి

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 13, ప్రైవేటు విభాగంలో 102 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏదైనా కేంద్రంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ జరిగినట్లు తేలితే ఆయా కేంద్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గతేడాది 1,499 అబార్షన్లు నమోదయ్యాయని, వీటిపై సమగ్ర వివరాలు అందజేయాలన్నారు. జిల్లాలో స్త్రీ, పురుష నిష్పత్తి 934, 1000గా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వెన్నును నొప్పించొద్దు

- మహిళల్లోనే సమస్యలు అధికం
- జీజీహెచ్ న్యూరోసర్జన్ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు-ఏలూరు

వెన్ను నుంచి నొప్పి మొదలై అది తుంటి వరకు.. అక్కడి నుంచి పాదాలు, అరికాళ్ల వరకు వ్యాపించి రోజురోజుకూ బాధ పెరుగుతోంది. ఏలూరు ప్రభుత్వ బోధనా సుపత్రికి వచ్చే రోగుల్లో ఎక్కువ మంది ఇదే చెబుతున్నారు. అందుకు కారణం ఏమై ఉండొచ్చు? ఎవరిలో ఎక్కువ ఈ బాధలు ఉన్నాయని న్యూరో సర్జరీ విభాగానికి వచ్చే రోగులపై ఆ విభాగం సహ ఆచార్యుడు విద్యాసాగర్ ఓ అధ్యయనం చేశారు.

కొందరిలో డిస్క్‌కు డిస్క్‌కు మధ్య వ్యత్యాసం పెరిగిపోవటం.. వెన్నుపూస అరిగిపోవటం, కండరాలు, నరాల బలహీనత వంటివి కారణాలుగా గుర్తించారు. అధ్యయన నివేదికను వైద్య కళాశాల సాంకేతిక కమిటీ ధ్రువీకరించింది.

అధ్యయన వివరాలు

పరిశీలించిన రోగులు:	275
మహిళలు: 185	వీరిలో గృహిణులు: 58
పనులకు వెళ్లే మహిళలు:	127
వెన్ను నొప్పితో బాధపడుతున్న వారు:	55 %
తుంటి, అరికాళ్ల మంటలు:	30 %
మిగిలిన సమస్యలతో ఉన్నవారు:	15 %

మహిళ అరికాళ్లు పరీక్షిస్తున్న వైద్యుడు విద్యాసాగర్

వయసు 20-60 మధ్య.. గతేడాది ఏడు నెలల పాటు అధ్యయనం చేశారు. అగరబత్తీల తయారీ, జూట్ సంచులు, దర్జీ పని, నీళ్ల క్యాన్లు మోయటం, ఇళ్లల్లో పాచి పనులు చేసేవారిలో ఈ సమస్య ఉంది. ఎక్కువగా మహిళలే బాధితులుగా ఉన్నారు. మిగిలిన వారు పురుషులు. వీరి వయసు 20 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంది.

సమస్యకు కారణాలివీ

- ఎక్కువ సేపు వెన్నువాల్చి వంటింట్లో పనులు చేయటం.
- దుస్తులు ఉతకడం.
- వంగొని ఇల్లు ఊడ్చటం, తడిగుడ్డ పెట్టడం.
- టైలరింగ్ చేసే క్రమంలో కాళ్లతో మిషన్ తొక్కటం.
- అస్తమానూ వెన్ను నిటారుగా ఉంచి పనిచేయటం.
- నీళ్ల క్యాన్లు మోసేవారు డాబాలు ఎక్కి దిగేటప్పుడు వెన్ను, కాలిమీద ఒత్తిడి పడటం. ఇలా పలు కారణాలు గుర్తించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ

- ఇల్లు ఊడ్చటం కోసం చిన్న చీపుళ్లు కాకుండా కొంచెం పెద్దవి తీసుకుంటే మంచిది.
- దర్జీ పని గంటల తరబడి చేయకుండా ఓ గంట చేస్తే మరో గంట విశ్రాంతి తీసుకోవాలి.
- వెస్ట్రన్ కమోడ్స్ వంటి బాత్‌రూమ్‌లు ఉండేలా చూసుకోవాలి.
- టాయిలెట్స్‌కు వెళ్లినప్పుడు ఎక్కువ సేపు సింకు మీద కూర్చోవటం వల్ల మోకాలుపై ఒత్తిడి పడుతుంది.
- ఇంట్లో ఉండేవారు సాధ్యమైనంత వరకు వంటింట్లో ఎక్కువ సేపు నిలబడి కాకుండా స్టూల్స్ మీద కూర్చోవాలి.
- దుస్తులు కోసం వాషింగ్ మిషన్లు వంటివి వాడుకోవాలి.

ఇవన్నీ సయాటికా సమస్యల కిందకు వస్తాయని డాక్టర్ విద్యాసాగర్ వివరించారు. 'వెన్నునొప్పి, పాదాల నొప్పితో బాధపడే వారు ఎక్కువ దూరం నడవలేరు. కొంత దూరం నడవగానే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. వీరికున్న నొప్పులను మందులు వాడించటం (మెడికల్ మేనేజ్‌మెంట్).. శస్త్రచికిత్సల ద్వారా నయం చేయొచ్చు. ఇంటికే పరిమితమైన గృహిణుల్లోనూ రావటానికి కారణం వారు ఎక్కువ సేపు కదలకుండా మంచానికో, సోఫా సెట్లకో పరిమితం కావటం వల్ల వస్తాయి. అరికాళ్ల వరకు నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మాములు నొప్పేనని ఆలస్యం చేస్తే కాళ్లు చచ్చుపడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు శస్త్రచికిత్సలు చేయాల్సి రావొచ్చు అని' తెలిపారు.

రేవును పరిశీలిస్తున్న ప్రతాప్ శివకిశోర్, అధికారులు

పోలీసుల సూచనలు భక్తులు పాటించాలి : ఎస్పీ

పోలవరం, న్యూస్‌టుడే: మహా శివరాత్రికి పట్టిసీమకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, నిర్దేశించిన ప్రాంతాల్లో స్నానాలు చేయాలని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే ఉత్సవాలకు బందోబస్తు ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్ పోలీస్ అధికారి సుస్మిత రామనాథంతో పాటు శిక్షణ ఐఎఫ్ఎస్, ఐఏఎస్‌లు కృష్ణచైతన్య, జయశర్మతో కలిసి పరిశీలించారు. ఆలయం వద్ద క్యూలైన్లు, గోదావరి తీరం వెంబడి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తుకు 550 మంది పోలీసులను నియమించినట్లు చెప్పారు. పంటులపైనే భక్తులు రాకపోకలు సాగించాలని, ప్రైవేట్ పడవల యజమానులు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారిణి షేక్ షబ్నం తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి బలివే, పట్టిసీమ, తాడువాయి, ద్వారకాతిరుమలకు నడక మార్గాన వెళ్లి.. తిరిగొచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు నుంచి బలివేకు 40, జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు 35, తాడువాయికి 3, నూజివీడు నుంచి బలివేకు 15 బస్సులు తిప్పనున్నట్లు చెప్పారు. మహిళలకు ప్రయాణం ఉచితమని, పురుషులకు మాత్రమే టికెట్ వర్తిస్తుందన్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పండుగప్పకు రొయ్యల అవశేషాల మేత

కలిదిండి, న్యూస్‌టుడే: పండుగప్పకు మేతగా బతికి ఉన్న గొరకలకు ప్రత్యామ్నాయంగా రొయ్యల అవశేషాలు వేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలో సుమారు 4 వేల ఎకరాల్లో సాగవుతోంది. బతికి ఉన్న గొరక కిలో సుమారు రూ.30 నుంచి రూ.40 వరకు ఉంటోంది. దీనికంటే తక్కువ ఖర్చుతో మేపడానికి అనువుగా ఉంటుందనే ఆలోచనతో వలిచిన తర్వాత మిగిలిపోయిన రొయ్యల తలలు కొనుగోలు చేస్తున్నారు. వలిచిన రొయ్యల్లో సకాలంలో ఆరోగ్యంగా పట్టినవే కాకుండా వ్యాధుల కారణంగా చనిపోయినవీ ఉంటాయి. దీని వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది.

ఇది అశాస్త్రీయ పద్ధతి.. రొయ్యల అవశేషాలు వేయడం అశాస్త్రీయ సాగు విధానం. దీనివల్ల సహజసిద్ధమైన కాలువల్లో వైరల్, విబ్రియో బ్యాక్టీరియా లోడు ఎక్కువవుతుంది. మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుంది. రొయ్యల చెరువులపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. పిల్లెట్, బతికి ఉన్న గొరక వంటి శాస్త్రీయమైన మేతలు వినియోగించడం మంచిది. **- రవికుమార్, ఏడీ, మత్స్యశాఖ**

నగరంలో ఉద్యోగులు, కార్మికుల ర్యాలీ

కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీవోస్ నిరసన

లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకూ పోరాటం

జిల్లాలో సార్వత్రిక సమ్మె ప్రశాంతం

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం సార్వత్రిక సమ్మె నిర్వహించారు. తొలుత ఉద్యోగులు, కార్మికులు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. ఎర్ర జెండాలు చేతబూని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లు అమలు చేయడమంటే కార్మికుల మెడకు ఉరితాళ్లు వేయడమేనన్నారు. నరేంద్రమోదీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, నగరాధ్యక్షుడు కనకారావు, నాయకులు ఆర్.రవికుమార్, సుందరయ్య, రవికిశోర్, రాంబాబు, ఐ.సుధాకర్, ఎం.ఇస్సాక్, పి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులు సంఘీభావం.. సార్వత్రిక సమ్మెకు ఏపీఎన్జీవోస్ నాయకులు, ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. సంఘ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల అపరిష్కృత డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీని నియమించాలని, మధ్యంతర భృతి 40 శాతం ఇవ్వాలని కోరారు. సంఘ నాయకులు ఎం.సరస్వతి, రామారావు, సునీత పాల్గొన్నారు.

ఏడాదిన్నరగా.. అసంపూర్తిగా..

బుట్టాయగూడెంలో నిలిచిన భవన నిర్మాణం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: వారపు సంతల రోజున గిరిజనులు దుకాణం నిర్వహించుకుని ఆదాయంతో పాటు ఉపాధి పొందుతారన్న ఉద్దేశంతో మన్యం గ్రామాల్లో చేపట్టిన హాట్ బజారుల భవన నిర్మాణాలు ఏడాదిన్నరగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేఆర్‌పురం శాఖ ద్వారా జీలుగుమిల్లి, ములగలంపల్లి, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం, కేఆర్‌పురం, సాగిపాడు గ్రామాల్లో వీటిని మంజూరు చేశారు. ఒక్కో భవనం కోసం రూ.4 లక్షల చొప్పున జీసీసీ నిధులు కేటాయించింది. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా పనులు చేపట్టారు. దాదాపు ఏడాదిన్నర గడిచినా పూర్తికి నోచుకోలేదు. గచ్చు, ప్లాస్టింగ్ తదితరాలు చేసి, విద్యుత్తు, తాగునీటి సదుపాయాలు కల్పించి అప్పగించాల్సి ఉంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీల్లోని నిర్వాసితులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు వీటిని మంజూరు చేశారు. బిల్లులు చెల్లించకపోవడం పనులు నిలిచిపోవడానికి కారణంగా చెబుతున్నారు. పనులు పూర్తి చేసి అప్పగించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జీసీసీ కేఆర్‌పురం శాఖ ఇన్‌ఛార్జి మేనేజర్ సీహెచ్ వెంకట రాజయోగి తెలిపారు.

పంట కాలువలు ఇలా.. నీరు పారేదెలా..

తమ్మిలేరులో పెరిగిన తూడు

చాట్రాయి, న్యూస్‌టుడే: తమ్మిలేరు జలాశయం పరిధిలో పోలవరంలో పంట కాలువలు తూడుతో నిండిపోయాయి. దీంతో రబీ పంటలకు నీరందక రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలవరం కాలువ ద్వారా చెరువులకు జలాశయం నీరు చేరుతోంది. ప్రస్తుతం తూడు అడ్డంకులతో సక్రమంగా అందడం లేదు. తమ్మిలేరు పనులకు 'జైకా' నిధులు రూ.13.60 కోట్లు మంజూరు చేసి ఏళ్లు గడిచాయి. ఏడాది క్రితం కొంత మేర పనులు చేశారు. కాలువలను పటిష్ఠం చేసి గోడలు నిర్మించారు. తర్వాత గుత్తేదారు పనులను వదిలేశారు. ఈ విషయంపై తమ్మిలేరు ఏఈ లాజర్‌బాబు మాట్లాడుతూ గతంలో చేసిన పనులకు బిల్లులు రాలేదని, నిలిచిన పనులను త్వరలో చేపడతామని వివరించారు.

చిత్తశుద్ధి లేక.. చెత్త శుద్ధికాక..

మండవల్లి, కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, ఆగిరిపల్లి, పెదపాడు, న్యూస్‌టుడే: గ్రామాల్లో చెత్త సమస్యకు పరిష్కారాన్ని చూపి.. పంచాయతీలకు ఆదాయ మార్గాలను సృష్టించేందుకు ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 2014 నుంచి 2019 మధ్య షెడ్లు నిర్మించారు. ఆ తర్వాత ఐదేళ్లు వీటి నిర్వహణ అధికారులు గాలికి వదిలేయడంతో శిథిలావస్థకు చేరాయి. జిల్లాలో ఒక్క సంపద కేంద్రంలోనూ ఎరువు తయారు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

పరిశీలన

జిల్లాలోని 547 పంచాయతీలకు 537 పంచాయతీల్లో 2019 వరకు జనాభాను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెత్త సంపద కేంద్ర నిర్మాణానికి ఖర్చు చేశారు. ఇందులో చాలా పంచాయతీల్లో వైకాపా హయాంలో మరమ్మతుల పేరుతో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగులు వేసి, శుభ్రం చేసేందుకు రూ.వేలల్లో ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు.

లోకుమూడి సంపద కేంద్రం వద్ద చెత్త ఇలా..

ఆగిరిపల్లి మండలంలో 25 పంచాయతీల్లో 25 సంపద కేంద్రాలను నిర్మించారు. ఆగిరిపల్లిలో మాత్రం ఉన్నతాధికారులు వస్తే చూపించేందుకు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు.

పెదపాడు మండలం వీరమ్మ గుంట చెత్త సంపద కేంద్రం నిరుపయోగంగా మారడంతో పైకప్పు ఎగిరిపోయింది. చెత్త మొత్తం శ్మశానానికి వెళ్లే దారికి పక్కనే పారబోస్తున్నారు.

మండవల్లి మండలం లోకుమూడి సంపద కేంద్రంలో ఎరువు తయారీ ప్రారంభం కాలేదు. సేకరించిన చెత్తను సంపద కేంద్రం పక్కనే డంప్ చేస్తున్నారు. మిగిలిన పంచాయతీల్లో ఇదే పరిస్థితి.

ముదినేపల్లి మండలం కాకరవాడ, బొమ్మినంపాడు, గురజ, పెయ్యేరు, చిగురుకోట గ్రామాల్లో సంపద కేంద్రాలు మద్యంబాబులకు, అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారాయి.

కైకలూరు మండలంలోని 26 పంచాయతీల్లో కేవలం ఆటపాక పంచాయతీ మాత్రమే చెత్త సేకరించి సంపద కేంద్రానికి తరలిస్తున్నారు.

- మేజరు పంచాయతీలైన కలిదిండి, కోరుకొల్లుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి.

వాడుకలోకి తీసుకొస్తాం.. దీనిపై డీఎల్పీవో అమ్మాజీని వివరణ కోరగా.. ఆయా మండలాల ఎంపీడీవోలు, కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించి సంపద కేంద్రాలను వాడుకలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

బాల్య వివాహాల రహితం.. బాలల సంక్షేమ హితం!

భీమడోలు మండలానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికకు కుటుంబ సభ్యులు వివాహం చేస్తుండగా చైల్డ్ హెల్ప్‌లైన్ నంబరుకు సమాచారం వచ్చింది. అధికారులు గ్రామానికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను జంగారెడ్డిగూడెంలోని ఓ వసతి గృహంలో ఉంచారు. బాలిక ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతోంది.

ప్రచార రథంతో గ్రామాల్లో విస్తృత ప్రచారం

నారాయణపురం (ఉంగుటూరు), న్యూస్‌టుడే: బాల్య వివాహాలు నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాయి. 2030 నాటికి దేశాన్ని బాల్య వివాహ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో.. బాల్య వివాహ ముక్త్ భారత్(బీవీఎంబీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల హక్కుల న్యాయవాద ఫౌండేషన్ (క్రాఫ్- చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్) సంయుక్త ఆధ్వర్యాన బాల్య వివాహ విముక్తి రథాన్ని తీసుకొచ్చాయి. దీన్ని ఈ నెల 3న జేసీ అభిషేక్ గౌడ ప్రారంభించారు.

ఉంగుటూరులో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎంపీడీవో రాజ్‌మనోజ్

లక్ష్యమిది.. బాలలకు తెలిసీ తెలియని వయసులో వివాహాలు చేస్తుండటం అనర్థాలకు దారి తీస్తోంది. దీనిపై క్షుణ్నంగా అవగాహన కల్పించేందుకు క్రాఫ్ సహకారంతో.. బాల్య వివాహ విముక్తి రథాన్ని రూపొందించారు. ఈ రథం జిల్లాలో విస్తృతంగా తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తోంది. 'బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్'ను సాధిద్దామనే నినాదంతో.. రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామాల్లో ప్రచారం చేస్తోంది.

మూడేళ్లలో ఆపివేసిన బాల్య వివాహాల సంఖ్య

2023	108
2024	136
2025	101

ఎవరికి చెప్పాలి?.. గ్రామాల్లో బాల్య వివాహాలు నిర్వహిస్తే పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందిని సంప్రదించాలని.. చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్లు 1098, 100, 112కు ఫోన్ చేయాలని అవగాహన కల్పిస్తోంది. అధికారులు సైతం ప్రచార రథంతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ.. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రదర్శన, ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. 'బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్ల వయసు నిండాకే వివాహం చేయాలి' అని ఐసీడీఎస్ భీమడోలు ప్రాజెక్టు సీడీపీవో ఎం.ఎస్.రాజశేఖర్ తెలిపారు.

ఎంత చెప్పినా వినం.. కొనం

శిరస్త్రాణం లేకుండానే చోదకులు ప్రయాణం

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: రహదారి నిబంధనలు గాలికొదిలేసి.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే అధిక శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలో 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రవాణాధికారులు రాసిన కేసులే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. హెల్మెట్ ధరించకుండా.. చరవాణి మాట్లాడుతూ.. మద్యం మత్తులో రయ్‌మంటూ దూసుకుపోతూ ప్రమాదాలకు గురై కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు.

ప్రభుత్వం ఇటీవల రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించింది. పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ప్రాణం ఎంతో విలువైందని, నిర్లక్ష్యంతో దాన్ని పోగొట్టుకోవద్దని జిల్లా అధికారులు వివరించారు. ఇక మిగిలింది ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలు పాటించడమే.

ఆరు నెలల కిందట భీమవరం-విజయవాడ మార్గంలో నర్సింహపురం గ్రామ పరిధిలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే హెల్మెట్ పెట్టుకుంటే స్వల్ప గాయాలతో బయటపడేవారు.

ఏలూరు జిల్లాలో కేసులు

శిరస్త్రాణం ధరించని వారు 1576	చరవాణి మాట్లాడుతూ 137
ప్రమాదకర డ్రైవింగ్ 347	
ట్రిపుల్ రైడింగ్ 326	ఇతర కారణాలు 2,380

ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్లు కొనిపిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు

అవగాహన కల్పిస్తున్నాం.. నిబంధనలు పాటిస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. వాహనం నడిపే వారు తమ ప్రాణం గురించి వారిపై ఆధారపడి ఉన్న కుటుంబాల గురించి ఆలోచించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. **- కృష్ణారావు, జిల్లా రవాణాధికారి, భీమవరం**

వేగం వద్దు.. ప్రాణం ముద్దు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: యువత తమ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసి భారీ శబ్దాలు వచ్చే విధంగా నడుపుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు డీఎస్పీ కేవీఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. గురువారం పట్టణంలో విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనదారులతో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. వేగం వద్దు.. ప్రాణం ముద్దు అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు. సీఐ సత్య శ్రీనివాస్, ఎస్.ఐ. నాగేశ్వరరావు పాల్గొన్నారు

గోఆధారిత వ్యవసాయంతో ఆరోగ్యం పదిలం

సుఫల రైతు పాదయాత్రలో చినజీయర్‌స్వామి

ఈనాడు-ఏలూరు: నేల.. తినే ఆహారం.. తాగేనీరు.. పీల్చే గాలి అన్నీ కలుషితమై భూమాత తల్లడిల్లుతోందని ఆధ్యాత్మికవేత్త త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు. భూమాతను కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ అని... వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలమని స్పష్టం చేశారు. వంగూరులో సుఫల రైతు పాదయాత్రను గురువారం ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని, గో ఆధారిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. భూమి తల్లిని కాపాడుకోవాలని, ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం పదిలమనే విషయాన్ని తెలియజేయటమే లక్ష్యంగా సుఫలయాత్ర చేస్తున్నామని వివరించారు.

యాత్రలో పాల్గొన్న ప్రకృతి ప్రేమికులు

లాభసాటి సేద్యమే.. ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండించే ఉత్పత్తులను ఎవరు కొంటారు? దిగుబడులు తక్కువ వస్తాయని మీకు సందేహం రావొచ్చు. వీటికి మార్కెట్లో డిమాండ్, మంచి ధరలు ఉన్నాయని చినజీయర్ స్వామి అన్నారు. ప్రకృతి వ్యవసాయోత్పత్తులను తీసుకునే బాధ్యతను కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకుంటుందని విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, ఈ సేద్యంపై రైతులకు శిక్షణ ఇస్తానని ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు విజయరామ్‌తో పాటు వికాస తరంగిణి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వంగూరులో ప్రారంభమైన యాత్ర దిబ్బగూడెంలోని చక్రపాణి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం వద్ద ముగిసింది. ఇక్కడ సేద్యంలో అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. గత కొన్నేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్న విజయరామ్, సత్యనారాయణ, శ్రీనాథ్, మదనపల్లి ప్రసాద్ తదితరులు తమ అనుభవాలను తెలియజేశారు.

మాట్లాడుతున్న చినజీయర్‌స్వామి

(c) eenadu

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడైన శ్రీభ్రమరాంబమల్లేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేశారు. తొలుత ఆలయాన్ని పచ్చిపూలు, మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువు తీర్చి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, పండితులు ఈ వేడుక నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు పట్టారు. ఆలయ ఈవో వై.భద్రాజీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

కొనసాగుతున్న మహాయజ్ఞం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అతిరుద్ర సహిత శ్రీసుదర్శన నృసింహ ధన్వంతరి మహాయజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కంచర్లకోట నరసింహ గురూజీ ఆధ్వర్యంలో యాగ క్రతువు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రుత్వికులు లక్ష మోదక గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. హోమానికి సంబంధించి కలశాలను సిద్ధం చేసి, యాగశాలలో వివిధ దేవతా మూర్తులుగా కొలువుదీర్చారు.

నేడు ఏలూరుకు సువర్ణ ధనుస్సు

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: అయోధ్యలో సరయూ నదీ తీరాన నిర్మిస్తున్న 108 అడుగుల కల్యాణ రాముడి ఆలయానికి సమర్పించనున్న సువర్ణ ధనుస్సును భక్తుల దర్శనార్థం ఏలూరు రామకృష్ణాపురంలోని సత్య సాయి కేంద్రానికి శుక్రవారం తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ధనుస్సును దర్శించాలని వారు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

షూటింగ్ బాల్‌లో సత్తా

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని శనివారపుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న జాన్‌పాల్, అరిగెల అరవింద్, నవీన్ కుమార్ పేదింటి పిల్లలు. వాళ్ల అమ్మానాన్నలు రోజువారి కూలీలు. కష్టం విలువ తెలిసిన ఆ విద్యార్థులు చదువులో ముందుంటూ షూటింగ్ బాల్‌లోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పతకాలు సాధిస్తున్నారు.

జాతీయ స్థాయిలో..

నా పేరు గోడా జాన్ పాల్. పదో తరగతి చదువుతున్నా. నాన్న లేకున్నా, అమ్మ రాణి కూలీ పనులకు వెళ్తూ.. నన్ను పోషిస్తోంది. మాది దుగ్గిరాల. ఆరో తరగతి నుంచి షూటింగ్ బాల్ సాధన చేస్తున్నా. కర్నూలు, నెల్లూరు, కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో, బిహార్, దిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించా. 2025 మదనపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజతం సాధించా. పోలీసు కావాలన్నదే నా లక్ష్యం.

ప్రపంచ వేదికపై..

నా పేరు నవీన్ కుమార్. నాన్న శ్రీకాంత్ సింగ్, కారు డ్రైవర్, అమ్మ రేఖా దేవి గృహిణి. నాలుగు సంవత్సరాలుగా షూటింగ్ బాల్‌లో తర్ఫీదు పొందుతున్నా. రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించా. జాతీయ స్థాయిలో పంజాబ్‌లోని పటియాలలో జరిగిన పోటీల్లో పాల్గొన్నా. దక్షిణ ప్రాంత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యా. షూటింగ్ బాల్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడిగా దేశ పతకాన్ని రెపరెపలాడించాలన్నదే నా ఆశయం.

పోలీసు అవుతా..

నా పేరు అరిగెల అరవింద్. పదో తరగతి చదువుతున్నా. షూటింగ్ బాల్‌లో జాతీయ స్థాయిలో ఆడుతున్నా. నాన్న మోహన్ కుమార్ ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ నవ్య రోజువారీ కూలీ. నాలుగేళ్లుగా సాధన చేస్తున్నా. పీలేరు, కర్నూలు, నెల్లూరు, కావలిలో నిర్వహించిన పోటీల్లో సత్తా చాటా. 2025లో మదనపల్లెలో జరిగిన పోటీల్లో రజత పతకం సాధించా. బిహార్, దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. పోలీసు అవుతా.

బలివే ఉత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

బలివేలో సమీక్షిస్తున్న ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్, పక్కన జేసీ అభిషేక్ గౌడ తదితరులు

ముసునూరు, న్యూస్‌టుడే: గత అనుభవాల నేపథ్యంలో తమ్మిలేరు వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. గురువారం ముసునూరు మండలం బలివే రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దైవ దర్శనం కల్పించాలన్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, అదనపు మరుగుదొడ్లను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని, అందుకు తగిన సిబ్బందిని కేటాయించాలని సూచించారు. శిక్షణ ఐపీఎస్ అధికారి జయశర్మ, సబ్ కలెక్టర్ వినూత్న, ఈవో సీతారామయ్య, ఆలయ కమిటీ ఛైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు పాల్గొన్నారు.

చలో విజయవాడ విజయవంతానికి పిలుపు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ హక్కుల సాధనకు ఈ నెల 17న నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడను విజయవంతం చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా అధ్యక్షురాలు బి.సుభాషిణి, నాయకులు శివ శంకర్, బి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

వృత్తివిద్య ట్రేడ్ పరీక్ష నేడు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్మీడియట్ సమగ్ర శిక్షా వృత్తివిద్య ట్రేడ్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆర్ఐవో కె. యోహాన్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుండగా.. మొత్తం 109 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వినియోగదారులకు అండగా సీజీఆర్ఎఫ్

వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సత్యనారాయణ

చింతలపూడి, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన సేవలందేలా సీజీఆర్ఎఫ్ కృషి చేస్తోందని సీజీఆర్ఎఫ్ ఛైర్‌పర్సన్ బి.సత్యనారాయణ అన్నారు. విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) కార్యక్రమాన్ని స్థానిక విద్యుత్తు సబ్‌డివిజన్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అవలంబించిన సందర్భాల్లో వినియోగదారులు తమ సమస్యలను సీజీఆర్ఎఫ్ న్యాయస్థానం దృష్టికి తీసుకురావచ్చన్నారు. వినియోగదారులు మొదట 1912 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అప్పటికీ విద్యుత్తు అధికారులు కాలయాపన చేస్తే తగిన ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరించడంతోపాటు పరిహారం కూడా చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఈపీడీసీఎల్ పరిధిలో 127 కేసుల పరిష్కరించి వినియోగదారులకు రూ.16 లక్షల పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు ఎస్.సుబ్బారావు, బి.సులేఖ రాణి, ఎన్. మురళీకృష్ణ, విద్యుత్తు ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి క్షేత్రంలో గదులు, కాటేజీల ఖాళీల వివరాలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి శుక్ర, శనివారాల్లో గదులు, కాటేజీల ఖాళీల వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు.

సత్రం పేరు	ఖాళీలు	
12వ రోడ్ 10గంటల సముదాయం	13	14
ధర్మప్రచార నిలయం	86	110
తితిదే సత్రం	12	14
రాణి చిన్నమ్మరావు సత్రం	14	29
కాటేజీలు	29	29
బాలాజీ	03	07

సంప్రదించాల్సిన నంబర్లు: **90375 69891, 90375 67892**

ఆన్‌లైన్ బుకింగ్ కోసం: www.aptemples.ap.gov.in

దొరకని మానవత నాగేశ్వరరావు ఆచూకీ

దైనందినిలో కోడ్ రాతలతో దర్యాప్తు

ఈనాడు-ఏలూరు: మానవత సంస్థకు చెందిన ఆలపాటి నాగేశ్వరావు అదృశ్యం కేసులో చిక్కుముడి వీడలేదు. ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు రోజులైనా ఆచూకీ లభ్యం కాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన ఇంట్లో ఉన్న ఓ దైనందినిలో ఒక పేజీలో 30, 50 అని కోడ్ భాషలో రాసిన అంకెలు గుర్తించిన పోలీసులు వాటి కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఈయన ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు గుర్తుగా వీటిని రాసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లు తీసుకుని ఆ అంకెలేమిటో ప్రయత్నిస్తున్నారు. రుణం తీసుకుని చెల్లించకుండా బాగా ఇబ్బంది పెడుతున్న వారి వివరాలు రాశారా.. బంధువులు, సన్నిహితుల నుంచి ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. మానవత సంస్థలో ఆర్థిక లావాదేవీలు ఆయన పర్యవేక్షణలోనే జరిగేవని ఆ క్రమంలో వాటిపై కూడా సభ్యులతో పోలీసులు మాట్లాడుతున్నారు.

చివరగా బీబీ గూడెం వద్ద.. ఈనెల 9న నాగేశ్వరరావు తన వాహనంపై దుగ్గిరాల, కొవ్వాడ వైపు వెళ్లినట్లు పోలీసులు ఇప్పటికే సీసీ పుటేజీలు సేకరించారు. అక్కడి నుంచి నూజివీడు-గన్నవరం రహదారిలో వయా ఆగిరిపల్లి దాకా వెళ్లారు. చివరిగా గన్నవరం మండలం బీబీగూడెం వైపు వెళ్లినట్లు మరో పుటేజీలో గుర్తించారు. అక్కడి నుంచి ఏలూరు వైపు వచ్చే అన్ని మార్గాల్లో పుటేజీలు పరిశీలిస్తున్నారు. చివరగా బీబీ గూడెం వైపు రాగా ఆ పుటేజీ సేకరించామని తెలిపారు.

దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

11 మంది నుంచి రూ.27.5 లక్షల కాజేత

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: దుబాయ్‌లో ఆయిల్ కంపెనీ ఉద్యోగాల పేరుతో పలువురు నిరుద్యోగులను నమ్మించి రూ.లక్షలు కాజేసిన ఘటన నరసాపురంలో వెలుగు చూసింది. నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన 11 మంది యువకుల నుంచి రూ.27.5 లక్షల సొమ్మును కాజేసిన ఘటనపై గురువారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నరసాపురం మండలం యర్రంశెట్టిపాలేనికి చెందిన బందారు శ్యామ్ మరో పది మంది నిరుద్యోగులు దుబాయ్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో లింక్డ్ ఇన్‌లో జ్యోతి నాయుడు అనే మహిళ పరిచయమైంది. అబుదాబీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలికిన ఆమె బాధితులకు నావెట్ కోలి ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. వారిద్దరు బాధితులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి విశాఖపట్నంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. దీంతో తమకు వచ్చేవి నిజమైన ఉద్యోగాలని భావించిన బాధితులు వారు అడిగినంత సొమ్ము చెల్లించారు. 2024 జులైలో మూడు దశల్లో సొమ్ము వసూలు చేశారు. మెడికల్ టెస్ట్‌ల తర్వాత ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు, నకిలీ అపాయింట్‌మెంట్లు పంపి మరో రూ.లక్ష, చివరిగా నకిలీ వీసాలు పంపి ఒక్కొక్కరి నుంచి మరో రూ.లక్ష వసూలు చేశారు. ఇలా మొత్తం 11 మంది నుంచి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.27.5 లక్షలు కాజేశారు. తర్వాత బాధితులు వారికి అందిన నియమాక పత్రాలను పరిశీలించగా.. అవి నకిలీవని తేలింది. దీంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నరసాపురం గ్రామీణ ఎస్సై బి.వెంకటసురేష్ కేసు నమోదు చేశారు. దీనిపై నరసాపురం గ్రామీణ సీఐ జి.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి బాధితుల సొమ్ము కాజేసిన నావెట్ కోలి ఫ్రాన్సిస్, జ్యోతి నాయుడు అనే వ్యక్తులపై ఇప్పటికే పలు కేసులున్నాయన్నారు. ఇప్పటికే నావెట్ కోలి ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని ముంబయిలో రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. మరో నిందితుడు జ్యోతి నాయుడు పరారీలో ఉందన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)

(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 137, 146, 157 చికెన్ విత్ స్కిన్ - 260 చికెన్ స్కిన్‌లెస్ - 270.

పంట బోదెలోకి దూసుకెళ్లిన కారు

తండ్రీ కుమార్తెలకు తీవ్ర గాయాలు

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు మండలం పల్లెవాడ జాతీయ రహదారి 165 వద్ద కారు అదుపుతప్పి పంట బోదెలోకి దూసుకెళ్లడంతో తండ్రి, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంప గ్రామానికి చెందిన వింజేటి సువర్ణరాజు(45) ఏలూరులో చికిత్స కోసం కుమార్తె అర్పిత(19)తో కలిసి గురువారం ఉదయం స్వయంగా కారు నడుపుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో పల్లెవాడ మలుపు వద్ద వాహనం అదుపు కాకపోవడంతో పక్కనే ఉన్న బోదెలోకి దూసుకుపోయింది. దీంతో స్థానికులు కారు అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108లో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బోదెలో నీరు తక్కువగా ఉండటంతో పాటు స్థానికులు వెంటనే స్పందించడం వల్ల గాయాలతో బయట పడ్డారు.

ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆత్మహత్యకు యత్నించిన అతివ ప్రాణాలను మహిళా పోలీసులు చాకచక్యంగా కాపాడారు. స్థానిక గన్‌బజార్‌కు చెందిన వివాహిత కుటుంబ కలహాలతో మనస్తాపం చెందారు. ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి బయటకొచ్చారు. విషయం తెలుసుకున్న వివాహిత సోదరి మహిళా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ యు.రవిచంద్ర తక్షణమే స్పందించి.. ఫోన్ నంబరును ట్రాక్ చేశారు. పవరుపేట రైలు పట్టాల పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించి.. వెంటనే శక్తి బృందాన్ని పంపారు. వారు రైలు పట్టాల వద్దకు చేరుకొని.. బాధితురాలిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సమగ్రంగా భూముల రీ సర్వే: రోణంకి

పెదపాడు, న్యూస్‌టుడే: రైతులు నష్టపోకుండా భూముల రీ సర్వేను సక్రమంగా నిర్వహించాలని సర్వే, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. వీరమ్మకుంట పంచాయతీ వెంకటాపురంలో భూ రీ సర్వే ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పొరపాట్లను సరిదిద్ది రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు సర్వే తీరును తహసీల్దారు ఎ.కృష్ణజ్యోతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్
#55-17-2బు, 4వ అంతస్తు, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆటోనగర్, విజయవాడ-520 007.
Tender No: OPD/FFB AGENTS/TRANSPORT/157/2026 CORRIGENDUM Dated: 13-02-2026
పామాయిల్ గెలల (FFB) సేకరణ మరియు రవాణా కొఱకు e-టెండరు ప్రకటన
ఏ.పి. ఆయిల్ ఫెడ్ వారు నిర్దేశించిన ఏలూరు జిల్లా: 1. తాళ్లగోకవరం, 2. వేగివాడ-1, 3. వేగివాడ-2, 4. ముండూరు, 5. వేములపల్లి, 6. ములగలంపాడు, 7. భోగోలు, 8. ముడిచర్ల. కాకినాడ జిల్లా: 1. ఏలేశ్వరం 2. ప్రత్తిపాడు, 3. ఈస్ట్ లక్ష్మీపురం, 4. గోనాడ, 5. బవురువాక మరియు అదర్ ప్రోసెసింగ్ యూనిట్స్. 1. గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, చింతంపల్లి, 2. నవభారత్ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం-3, 3 ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎర్రనగూడెం, పామాయిల్ గెలల సేకరణ కేంద్రాలలో పామాయిల్ గెలలు సేకరణ మరియు రవాణా కొఱకు ఆసక్తి మరియు అనుభవం గల వారి నుండి e-టెండర్లను ఆహ్వానించుచున్నాము. ఈ e-టెండరు షెడ్యూళ్ళను https://www.apoilfed.com or www.NeML.in ద్వారా తేది. 13-02-2026 ఉదయం 10.30 నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. టెండర్ల దరఖాస్తు విధానం మరియు చివరి తేది వివరాలు టెండరు షెడ్యూళ్ళలో పొందుపరచడమైనది. ఇతర వివరాలకు ఫోన్ నెం.లు 9866550051/9849901554 సంప్రదించగలరు. సం/- వి.సి. & మేనేజింగ్ డైరెక్టర్.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము
ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి), ఏలూరు జిల్లా-534426, ఫోన్: 08829 - 271427
Website: www.dwarakatirumala.org, e-mail: endow-eodtiru@gov.in
సీల్డు మరియు ఈ-టెండరు ప్రకటన (2వ పిలుపు)
E-103664-REV65-PRSD0MISC/1/2025-G1 తేది: 12-02-2026
శ్రీ స్వామి వారి దేవస్థాన 'ప్రసాదముల తయారీ విభాగము' నందు అవసరమగు రసవర్గములు దేవస్థానము వారి నుండి తీసుకొని కమీషన్ పద్ధతిపై 'పెద్ద లడ్డు, చిన్న లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి, వడ' మొదలగు ప్రసాదము శుచిగా, శుభ్రముగా తయారుచేసి కౌంటర్లకు అప్పగించుటకు గాను తేది.01-04-2026 నుండి 31-03-2028 వరకు అనగా రెండు సం॥ల కాల పరిధికి (దేవాదాయ శాఖ పరిధిలో గల సంయుక్త/డిప్యూటీ కమీషనరు క్యాడర్ ఆలయాలలో ప్రసాదముల తయారీ పని కాంట్రాక్ట్ నందు 2 సం॥ల అనుభవము కలిగియున్న కాంట్రాక్టుదారుల నుండి) ఈ-ప్రొక్యూర్‌మెంట్/సీల్డ్ టెండర్లు కోరబడుచున్నవి. ఇతర వివరముల కొరకు కార్యాలయ పనివేళలో 'ప్రసాదముల విభాగము' వారిని సంప్రదించవచ్చును. www.apeprocurement.gov.in అను వెబ్‌సైట్‌లో తెలుసుకోగలరు. ఫోన్: 99593 86888, 08829 271427. ❖ బిడ్ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేది:13-02-2026 ❖ బిడ్ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ ముగింపు తేది:26-02-2026 మ॥ 1.00 గం॥ వరకు ❖ టెండరు దారు బిడ్ దాఖలు చేయుటకు ముగింపు తేది:26-02-2026 సా॥ 5.00 గం॥ల లోపు.
శ్రీ యస్.వి. సుధాకరరావు, అధ్యక్షులు మరియు వ్యవస్థాపక ధర్మకర్త — సం/- యర్రంశెట్టి భద్రాజీ, కార్యనిర్వహణాధికారి (ఎఫ్.ఎ.సి)

यूनियन बैंक Union Bank of India యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సీతానగరం బ్రాంచ్ (27991)
మెయిన్ రోడ్, సీతానగరం, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా. ఫోన్ : 63021 32858
స్వాధీనత ప్రకటన రూల్ 8 (1) (స్థిరాస్తి కొరకు)
సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 రూల్స్, 2002 నందలి రూల్ 3 తో చదివే సెక్షన్ 13(2) ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగించుకుంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీతానగరం బ్రాంచ్ (27991) యొక్క అధీకృత అధికారిగా ఉన్న దిగువ సంతకందారు తేది. 28.11.2025 న డిమాండ్ నోటీసు జారీ చేయుటమైనది. ఋణగ్రహీతలు: శ్రీ గంధం జగన్నాథరావు, తండ్రి: గంధం వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి గంధం లలితకుమారి, భర్త: గంధం జగన్నాథరావు వారిని నోటీసులో తెలియజేయబడిన రూ.23,59,702.91 పై. (అక్షరాల ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల రెండు రూపాయల తొంభై ఒక్క పైసలు మాత్రమే) సదరు నోటీసు అందిన తేది నుండి 60 రోజులలోగా తిరిగి చెల్లించవల్సినదిగా కోరడమైనది.
ఋణగ్రహీత/హామీదారు సదరు మొత్తమును తిరిగి చెల్లించక విఫలమైనందున సదరు 8వ రూల్‌తో చదవబడే సదరు చట్టంలో సెక్షన్ 13(4) క్రింద దిగువ సంతకందారు తనకు సంక్రమించిన అధికారములను వినియోగించుకుంటూ దిగువ తెలిపిన ఆస్తిని తేది.07.02.2026 తేదీన స్వాధీనం చేసుకున్నారని ఋణగ్రహీతకు మరియు సాధారణ ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయటమైనది.
ఋణగ్రహీత'లు సెక్యూర్డు ఆస్తుల విమోచనం కొరకు గడుపు లభ్యతపై సదరు చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) లోని నిబంధనలు గమనించగలరు.
సాధారణ ప్రజానీకానికి ముఖ్యముగా ఋణగ్రహీత/హామీదారులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎట్టి లావాదేవీలు జరుపరాదు మరియు సదరు ఆస్తికి సంబంధించిన ఎట్టి లావాదేవీలైననూ చెల్లించవలసిన బకాయి రూ.23,59,702.91 పై. (అక్షరాల ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల రెండు రూపాయల తొంభై ఒక్క పైసలు మాత్రమే) మరియు తదుపరి వడ్డీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీతానగరం బ్రాంచ్ (27991) వారి ఛార్జీకి లోబడి ఉంటాయి.
స్థిరాస్తి వివరములు
పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలం, చింతలపూడి సబ్ జిల్లా, రేచర్ల గ్రామ పంచాయితీ, ఆర్.యస్.నెం.133/2 వద్ద 435.6 చ.గ.లు విస్తీర్ణం గల ఆర్‌సిసి భవనము శ్రీ గంధం జగన్నాథ రావు, తండ్రి : గంధం వెంకటేశ్వర రావు గారి పేరున కలదు. హద్దులు: తూర్పు : సి.యస్.ఐ స్కూల్ యొక్క స్థలము, దక్షిణం : పంచాయితీ రోడ్డు, పడమర: పంచాయితీ డొంక దారి, ఉత్తరం : మణికల హుజూరు స్థలము.
తేది : 07.02.2026 ప్రదేశం : సీతానగరం — సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

REAL ESTATE — LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS
BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజనీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/M.Tech అర్హత కలిగి బిల్డింగ్స్, ఇరిగేషన్ వర్క్స్ నందు 3to4 సంవత్సరములు అనుభవం కలిగి విజయవాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల నందు పనిచేయుటకు కావలెను. పూర్తి బయోడేటాను info@brinfracon.com కి పంపగలరు ✆ 79955 57831.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.95 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
ప్రధాన కార్యాలయం : లెవెల్ - 3, ఓక్‌హార్డ్ టవర్స్, ఈస్ట్ వింగ్ సి-2 బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, (బాంద్రా ఈస్ట్), ముంబాయి - 400051. ఫోన్: 022-42410400, 022-40603100, వెబ్‌సైట్: http://www.shriramfinance.in./auction
కార్యాలయ చిరునామా: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.22బి-13-8, 2వ అంతస్తు, వెంకట రామ పవర్ ప్రెస్ రోడ్డు, సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా, పవర్‌పేట, ఏలూరు - 534002 & బ్రాంచ్ ఆఫీస్: ఏలూరు
అనుబంధం - IV-A (రూల్ 8(6) r/W 9(1) యొక్క నిబంధనను చూడండి) స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన
[illegible]

ఋణగ్రహీత/సహ ఋణగ్రహీతలు/గ్యారంటర్లు/తనఖాదారుల పేరు	తేదీ & మొత్తం 13(2) డిమాండ్ నోటీసు	డిమాండ్ నోటీసు తేదీ	ఆస్తి వివరాలు	ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ వివరాలు	వేలం జరిగే తేదీ & సమయం	సంప్రదించవలసిన వ్యక్తి మరియు తనిఖీ తేదీ
[illegible]	చెల్లించవలసిన మొత్తం రూ.71,39,504/- [illegible] ELRUBTF1610100001	25-05-2023	[illegible] రిజర్వు ధర మొత్తం: రూ.33,16,800/-, ఇఎండి మొత్తం: రూ.3,31,680/- [illegible] 20-03-2026	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ [illegible]	23 మార్చి 2026 సమయం: ఉ॥ 11.00 గంటల నుంచి మ॥ 1.00 గంటల వరకు	ఆర్. పెద్దిరాజు, సంప్రదించు నెం. 9652519891, బి.హెచ్. శ్రీనివాసరావు +91 9989338862, కస్టమర్ కేర్: 022 -40081572, ఆస్తి తనిఖీ చేయు తేదీ: 18-03-2026, సమయం: ఉ॥ 11.00 గంటల నుండి సా॥ 5.00 గంటల వరకు

[illegible]
ప్రదేశం : ఏలూరు, తేదీ : 12-02-2026 — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
ప్రధాన కార్యాలయం : లెవెల్ - 3, ఓక్‌హార్డ్ టవర్స్, ఈస్ట్ వింగ్ సి-2 బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, (బాంద్రా ఈస్ట్), ముంబాయి - 400051. ఫోన్: 022-42410400, 022-40603100, వెబ్‌సైట్: http://www.shriramfinance.in./auction
కార్యాలయ చిరునామా: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.22బి-13-8, 2వ అంతస్తు, వెంకట రామ పవర్ ప్రెస్ రోడ్డు, సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా, పవర్‌పేట, ఏలూరు - 534002 & బ్రాంచ్ ఆఫీస్: ఏలూరు
అనుబంధం - IV-A (రూల్ 8(6) r/W 9(1) యొక్క నిబంధనను చూడండి) స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

[illegible]

ఋణగ్రహీత/సహ ఋణగ్రహీతలు/గ్యారంటర్లు/తనఖాదారుల పేరు	తేదీ & మొత్తం 13(2) డిమాండ్ నోటీసు	డిమాండ్ నోటీసు తేదీ	ఆస్తి వివరాలు	ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ వివరాలు	వేలం జరిగే తేదీ & సమయం	సంప్రదించవలసిన వ్యక్తి మరియు తనిఖీ తేదీ
[illegible]	చెల్లించవలసిన మొత్తం రూ.73,32,038/- [illegible] ELRUBTF2103120008 & ELRUBTF2201160009	16-06-2023	[illegible] రిజర్వు ధర మొత్తం: రూ.69,00,000/-, ఇఎండి మొత్తం: రూ.6,90,000/- [illegible] 20-03-2026	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ [illegible]	23 మార్చి 2026 సమయం: ఉ॥ 11.00 గంటల నుంచి మ॥ 1.00 గంటల వరకు	ఆర్. పెద్దిరాజు, సంప్రదించు నెం. 9652519891, బి.హెచ్. శ్రీనివాసరావు +91 9989338862, కస్టమర్ కేర్: 022 -40081572, ఆస్తి తనిఖీ చేయు తేదీ: 18-03-2026, సమయం: ఉ॥ 11.00 గంటల నుండి సా॥ 5.00 గంటల వరకు

[illegible]
ప్రదేశం : ఏలూరు, తేదీ : 12-02-2026 — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

చదరంగ పోటీల్లో ప్రతిభ

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఓపెన్ రాపిడ్ చదరంగ పోటీల్లో సీఆర్ఆర్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో లక్ష్మీప్రణవి, ప్రవర్ష, వైష్ణవి, సాత్విక, తనీష్, దినేష్, దీపక్, రిత్విక్, మనోజ్, జాశ్రీత్, చరణ్ విజయం సాధించారు. అండర్-5 విభాగంలో దేవిన్సి, నిషిత ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. విజేతలను కరస్పాండెంట్ రఘుకుమార్, ప్రధానోపాధ్యాయిని సాయికుమారి గురువారం అభినందించారు.

అప్పనవీడు బాలలకు స్వర్ణ పతకాలు

అప్పనవీడు(పెదపాడు), న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో అప్పనవీడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. సీహెచ్ స్నేహిత, బీపీ చందనశ్రీ, ఎల్.సౌజన్య ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుడు టి.రజనీకాంత్‌ను ఎంఈవోలు సబ్బితి నరసింహమూర్తి, జంగం రవీంద్ర, ప్రధానోపాధ్యాయిని తోట పుష్పావతి, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు.

ఇరుకున బోధిస్తున్నారు

నిడమర్రు మండలం క్రొవ్విడి అంగన్‌వాడీ కేంద్రం ఇరుకు భవనంలో కొనసాగుతోంది. ఆ గదిలో కనీస సదుపాయాల్లేకపోవడంతో బాలలు ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు కూర్చునేందుకు జాగా లేకపోవడంతో.. కేంద్రానికి రావడం మానేశారు.

నిర్మించి వదిలేశారు

భీమడోలు మండలం సూరప్పగూడెంలో 11 ఆవాస ప్రాంతాలకు తాగునీరందించేందుకు ట్యాంకు నిర్మించారు. పైపులైన్లు సైతం ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి విస్తరణకు ట్యాంకు అడ్డొస్తుందన్న ఉద్దేశంతో వినియోగంలోకి తేలేదు. ట్యాంకు పరిశీలించి వినియోగంలోకి తేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సుబ్రహ్మణ్యం తెలిపారు. - న్యూస్‌టుడే, భీమడోలు

తవ్వి పడేస్తున్నారు



ఏలూరు పంపుల చెరువు రోడ్డులో పైపులైన్ మరమ్మతులకు రెండు వారాల కిందట గుంత తవ్వారు. దాన్ని నేటికీ పూడ్చలేదు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు గుంతను గమనించక అందులో పడిపోతున్నారు. ప్రమాదాలు జరగకుండా స్థానికులు చెట్ల కొమ్మలు అడ్డువేశారు. - న్యూస్‌టుడే, ఏలూరు గ్రామీణ

రక్షణ విస్మరించారు

నిడమర్రు మండలం బావాయిపాలెం సమీప పెకాపవరం పంట కాలువపై వంతెన నిర్మించారు. దాని రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. వంతెన అంచుల్లో ప్రహరీ పునర్నిర్మించకపోవడంతో రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్తున్నారు. - న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం

సూచిక మరిచారు

పెదవేగి మండలం లక్ష్మీపురం నుంచి ఏడో మైలుకెళ్లే ర.భ.శా. మార్గంలో ప్రమాదకర మలుపులున్నాయి. ఎక్కడా సూచికల్లేకపోవడం.. అంచుల్లో వేసిన ఇసుక మేటలు తొలగించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. - న్యూస్‌టుడే, పెదవేగి

అంజన్న సేవలో చినజీయర్ స్వామి

అప్పనవీడు(పెదపాడు), న్యూస్‌టుడే: అప్పనవీడులోని అభయాంజనేయస్వామిని శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, ఆలయ ఈవో తారకేశ్వరరావు దర్శన ఏర్పాట్లు చేశారు. అంజన్నకు చినజీయర్‌స్వామి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

పెదపాడు, న్యూస్‌టుడే: ఆర్‌డీఎస్ఎస్ పనుల్లో భాగంగా పాతముప్పర్రు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కేఎం అంబేడ్కర్ తెలిపారు. ఉప కేంద్రం పరిధిలోని గ్రామాలకు సరఫరా ఉండదని.. వినియోగదారులు, రైతులు గమనించాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గొంతులోకి గరళం.. గొంతునపడని సుజలం!

గ్రామాల్లో ప్రభుత్వ శుద్ధి నీటి కేంద్రాల మూత

గుండుగొలను (భీమడోలు), ఏలూరు నగరం - న్యూస్‌టుడే

గ్రామీణులకు సురక్షిత నీటిని అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.లక్షలు వెచ్చిస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు మంచి నీరందడం లేదు. పల్లెల్లో మంచినీటి పథకాలున్నా.. వాటి నిర్వహణను అధికారులు విస్మరించారు. ఓవైపు పైపులైన్లు లీకేజీ అవుతుండగా.. మరోవైపు అందులోకి మురుగునీరు చేరి కలుషితమవుతోంది. కొన్నిచోట్ల ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. సామర్థ్యం మేరకు పని చేయడం లేదు.

భీమడోలు మండలం సూరప్పగూడెంలో శుద్ధి నీటి కేంద్రం ఏళ్ల కిందట మూతపడిన దృశ్యమిది. స్థానికంగా ఆర్వో కేంద్రం లేకపోవడంతో.. గ్రామస్థులు బయట ప్రాంతాలకెళ్లి నీరు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.

ఏలూరు నాలుగో డివిజన్ నాగేంద్ర కాలనీలోని శుద్ధి నీటి కేంద్రం శిథిలావస్థకు చేరిన చిత్రమిది. నీటి శుద్ధి పరికరాలు చోరీకి గురయ్యాయి. భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.

పరిశీలన

ప్రత్యామ్నాయం లేక.. ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 81 గ్రామ పంచాయతీలున్నాయి. మొత్తం 170 మంచినీటి పథకాలుండగా.. మూడింట రెండొంతులకు పైగా పథకాలు నిర్మించి 30 ఏళ్లు దాటుతోంది. వాటి జీవిత కాలం ముగిసినా.. ప్రత్యామ్నాయం లేక పాత పథకాలనే వాడుకోవాల్సిన దుస్థితి. 2014-19 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వం నియోజకవర్గ వ్యాప్తంగా 30కి పైగా శుద్ధి నీటి కేంద్రాలు ఏర్పాటు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక.. నిర్వహణకు తిలోదకాలివ్వడంతో మూతపడ్డాయి. పరికరాలు తుప్పు పట్టి పనికిరాకుండా పోయాయి.

జనాభా:	2.73 లక్షలు
పంచాయతీలు:	81
మూతపడిన ఆర్వో ప్లాంట్లు:	19
ప్రైవేటు కేంద్రాలు:	40
రోజూ అందించాల్సింది:	1.44 కోట్ల లీటర్లు
కొనుగోలు చేస్తున్నది:	లక్ష లీటర్లకు పైగా

ప్రైవేట్ ప్లాంట్లే దిక్కు.. గ్రామాల్లో ప్రభుత్వ శుద్ధి నీటి కేంద్రాలు మూతపడటంతో.. ప్రైవేట్ ప్లాంట్లే దిక్కయ్యాయి. కొన్నిచోట్ల అనుమతుల్లేకుండా కేంద్రాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. అధికారులెవరూ పర్యవేక్షించడం లేదు. 'గ్రామాల్లోని ప్రభుత్వ ఆర్వో ప్లాంట్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ నిరుపయోగంగా ఉన్నాయో వివరాలు సేకరించి.. ఉన్నతాధికారులకు నివేదిస్తాం' అని ఆర్‌డబ్ల్యూఎస్ భీమడోలు ఏఈ సుబ్రహ్మణ్యం తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు (గ్రామీణ, న్యూస్‌టుడే: ? వెంకటాపురం శివారు మాదేపల్లి రోడ్డులో శుద్ధి నీటి కేంద్రం అలంకార ప్రాయంగా ఉంది. వేసవి ముందే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. - రామలక్ష్మి, స్థానికురాలు

✓ సమస్య నా దృష్టికి రాలేదు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. - శ్రీనివాస్, అదనపు కమిషనర్

దెందులూరు: ? దెందులూరు శివారు పేదల కాలనీలో మౌలిక సదుపాయాలు మృగ్యమయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ తదితర సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. - వెంకటేశ్వరరావు

✓ కాలనీలో సమస్యలున్న మాట వాస్తవమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వసతులు కల్పిస్తాం. - వీరప్రతాప్, ఎంపీడీవో

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దాం

గుండుగొలను(భీమడోలు), న్యూస్‌టుడే: బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎంఈవోలు-1, 2 ఐ.శ్రీనివాసరావు, ఎ.భాస్కరకుమార్ అన్నారు. 'ప్రభుత్వ బడి పిలుస్తోంది' లో భాగంగా గుండుగొలనులోని కండిలేపేట, బీసీ కాలనీ ప్రాంతాల్లో గురువారం ప్రదర్శన చేపట్టారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్న తల్లిదండ్రులతో మాట్లాడారు. సర్కారు బడుల్లో కల్పిస్తున్న సదుపాయాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రధానోపాధ్యాయుడు పాశం పాండురంగారావు, సీఆర్పీ సీహెచ్ రమణ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఎస్బీఐ వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు ఆ బ్యాంకు అమరావతి నెట్‌వర్క్ సర్కిల్ జీఎం శైలేష్ కుమార్ అన్నారు. స్థానిక శనివారపుపేటలో ఎస్బీఐ నూతన శాఖను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అన్ని రకాల బ్యాంకు సేవలను పొందవచ్చన్నారు. ఆర్ఎం కాళిదాసు మాట్లాడుతూ.. జిల్లాలో 45వ బ్రాంచిగా శనివారపుపేటలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

రిబ్బన్ కత్తిరిస్తున్న శైలేష్ కుమార్

భక్తులకు ఇబ్బందుల్లేకుండా బలివే ఉత్సవాలు

తహసీల్దారుకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా బలివే క్షేత్రానికొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పెదవేగి మండలం నడిపల్లి, విజయరాయిలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. చింతమనేని మాట్లాడుతూ. . దక్షిణ కాశీగా పేరొందిన బలివేకు ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలని సూచించారు. తహసీల్దారు భ్రమరాంబ నాయకులు రాంబాబు, అనిల్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

రెండు సెంట్లు ఇవ్వాలి: బడేటి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరు నగరంలో 4,400 టిడ్కో ఇళ్లను రద్దు చేశారని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. శాసనసభ సమావేశాల సందర్భంగా గురువారం శూన్య గంటలో చంటి మాట్లాడారు. టిడ్కో లబ్ధిదారులు చెల్లించిన డీడీలు సైతం గత ప్రభుత్వం వెనక్కి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు సెంటు చొప్పున భూమి ఇచ్చారని.. వారు రెండు సెంట్లు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి లబ్ధిదారుల ఆకాంక్షను నెరవేర్చాలని చంటి విజ్ఞప్తి చేశారు.

రైతు గుర్తింపు నమోదుతో ప్రభుత్వ ఫలాలు: డీఏవో

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: రైతు గుర్తింపు నమోదుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్‌బాషా అన్నారు. పెదవేగి మండలం విజయరాయి ఆర్ఎస్‌కేలో రైతు గుర్తింపు నమోదు ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతు గుర్తింపుతో ఈ-పంట నమోదు నుంచి పంటల బీమా, పెట్టుబడి రాయితీ, విత్తనాలు, ఎరువులు, ఇతర ప్రభుత్వ ఫలాలు పొందవచ్చన్నారు. తమ ఆధార్, భూమి పత్రాలు, ఫోన్ నంబరుతో ఆర్ఎస్‌కేలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఏడీఏ అనిల్‌కుమారి, వ్యవసాయాధికారి సీహెచ్.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

మంచితనము, మానవత్వము మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి
ది ఏలూరు మెటల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు,
శ్రేయోభిలాషులు, మా ఆదర్శమూర్తి
కీ.శే. వంకినేని పూర్ణచంద్రరావు గారి
మరణానికి చింతిస్తూ..
వారి ఆత్మకు శాంతి చేకూరాలని
భగవంతున్ని ప్రార్థిస్తూ..

కీ.శే. వంకినేని పూర్ణచంద్రరావు గారు
అధ్యక్షులు : ది ఏలూరు మెటల్ మర్చంట్స్ అసోసియేషన్

ది ఏలూరు మెటల్ మర్చంట్స్ అసోసియేషన్
సంఘ సభ్యులు, ఏలూరు

గంగానమ్మకు మహాన్న ప్రసాదం

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: గంగానమ్మ జాతర ముగిసిన నేపథ్యంలో.. దక్షిణపువీధి కొలుపుల కమిటీ ఆధ్వర్యాన గురువారం మహా అన్నసమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ ఛైర్మన్ అప్పలనాయుడు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పవరుపేట గంగానమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో.. మేడల సమీపాన మహాన్న ప్రసాద వితరణ చేపట్టారు.

మాటిచ్చి.. భద్రత కల్పించి!

రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

సంతోషంగా ఉంది

నా పేరు నిమ్మల మహాలక్ష్మణరావు. మాది నిడమర్రు మండలం అడవికొలను. భూ హక్కుపై రైతుల ఆందోళనను కూటమి ప్రభుత్వం తొలగించింది. రాజముద్ర వేసి పట్టాదారు పాస్‌పుస్తకం అందజేయడం సంతోషంగా ఉంది.

సరిదిద్దారు

నా పేరు వేగిరెడ్డి భూలక్ష్మి. మాది సూరయ్యగూడెం. గత ప్రభుత్వంలో తప్పులు తడకగా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. అప్పట్లో ఎంతో ఆందోళన చెందా. ఇప్పుడన్నీ సరిదిద్ది, రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలివ్వడం గొప్ప విషయం.

నిడమర్రు (గ్రామీణం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో రైతులను నిలువెల్లా ముంచింది. అస్తవ్యస్తంగా, తప్పులతడకగా రైతుల వివరాలు నమోదు చేసింది. వాటిని సరి చేయకుండానే అన్నదాతలకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేసింది. గత సర్కారు తీరుతో భయాందోళనకు గురైన రైతులకు కూటమి ప్రభుత్వం సాంత్వన చేకూర్చింది. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తోంది.

దశలవారీగా.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో తొలుత సభలు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. జాబితా చూపి.. రైతుల పేర్లు, పట్టాదారు పాస్‌పుస్తకాల నంబర్లు, ఇతరత్రా వివరాలు సక్రమంగా ఉన్నాయో.. లేదోనని పరిశీలించుకుంటున్నారు. ఆపై పాస్‌పుస్తకాలను ముద్రణ చేస్తున్నారు. నిడమర్రు మండలంలో నరసింహపురం, పెదరామచంద్రపురం, ఆముదాలపల్లి గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఆయా గ్రామాల్లో 431 మంది రైతులకు 268 కొత్త పాస్‌పుస్తకాలు మంజూరయ్యాయి. అందులో 43 మందికి పంపిణీ చేసినట్లు తహసీల్దార్ దుర్గాప్రసాద్ తెలిపారు.

రహదారులకు మహర్దశ

పవరుపేట(ఏలూరు గ్రామీణ), న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధి పట్టించుకోకపోవడంతో రోడ్లు నరకప్రాయంగా ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్నింటికి మరమ్మతులు చేయగా, మరికొన్నింటిని అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేసింది.

పెద్ద రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణం

ఏలూరు నగర పరిధిలో పలు రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.22.50 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఏడీడీఎల్ నిధులు రూ.2.60 కోట్లతో మినిబైపాస్, గూడ్స్ షెడ్డు రోడ్లు అభివృద్ధి పనులకు గత నెల మంత్రి బి.సి.జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. నెల రోజుల్లో రహదారి నిర్మాణం పనులు పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం వెళ్లే ఈ రోడ్డులో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. గతంలో పాత బస్టాండ్ నుంచి పెద్ద రైల్వే స్టేషన్ మీదుగా ఆశ్రం వైపు వెళ్లే ఈ రోడ్డులో రాకపోకలకు వాహనదారులు అనేక అగచాట్లు పడ్డారు. రహదారి సౌకర్యం మెరుగుపడటంతో ప్రజల కష్టాలు తీరాయి.

శిరస్త్రాణంతో ప్రాణాలకు రక్ష

భీమడోలు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని.. ప్రమాద సమయంలో ప్రాణాలకు రక్షణనిస్తుందని సీఐ యు.జె.విల్సన్ అన్నారు. 216ఏ జాతీయ రహదారిపై కురెళ్లగూడెం కూడలిలో గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించని ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురితో శిరస్త్రాణాలు కొనిపించారు. ఎస్సై ఎస్.కె. మదీనాబాషా, ఏఎస్సై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు: చోదకులకు సూచనలిస్తున్న పోలీసులు

ఏలూరు గ్రామీణ: వట్లూరు కూడలిలో గురువారం ఏలూరు మూడో పట్టణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించని ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శిరస్త్రాణం ధరించకపోవడంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

కలపర్రు(పెదపాడు): వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని ఎస్సై ఆర్.శ్రీను సూచించారు. కలపర్రు టోల్‌ప్లాజా వద్ద గురువారం వాహన తనిఖీలు చేశారు.

విస్తృతంగా సేవా కార్యక్రమాలు

పవరుపేట(ఏలూరు అర్బన్), న్యూస్‌టుడే: తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, బడేటి చంటి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శాసనసభ సమావేశాలకు హాజరు కావడంతో.. ఆయన సతీమణి మీనా, సోదరుడు వెంకట్రామయ్య కలిసి పలుచోట్ల కేకులు కోశారు. పవరుపేట విడిది కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బడేటి ట్రస్ట్ ఆధ్వర్యంలో 22 మంది పేదలకు తోపుడు బండ్లు, ముగ్గురికి కుట్టుమిషన్లు, ఒకరికి చక్రాల కుర్చీ అందజేశారు.

మూడు చక్రాల సైకిల్‌ను పంపిణీ చేస్తున్న నాయకులు

విద్యార్థుల మరణాలపై విచారించండి: ఏఐఎస్ఎఫ్

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై విచారణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. పెదవేగి, మచిలీపట్నం గురుకులాల్లో విద్యార్థుల మరణం కలిచివేసిందన్నారు. ఈ ఘటనలపై మంత్రి లోకేశ్ స్పందించి.. విచారణకు ఆదేశించాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో కోరారు.

పేదల చదువులకు భరోసా

ఉంగుటూరు: కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసి విద్యార్థుల చదువులకు భరోసా కల్పించిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రెడ్డి చందు అన్నారు. నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి మంత్రి లోకేశ్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేశ్ యాదవ్, సర్పంచి అలకనంద, తెదేపా నాయకుడు అప్పారావు పాల్గొన్నారు.

కుష్ఠు నిర్మూలనపై అవగాహన

గణపవరం: కుష్ఠు నిర్మూలనపై అవగాహన అవసరమని ఆరోగ్య సహాయకుడు రాజు అన్నారు. అగ్రహార గోపవరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం సదస్సు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయిని సుధారాణి అధ్యక్షత వహించారు.

కార్మికుల జీవితాలతో ఆటలాడొద్దు

సార్వత్రిక సమ్మె ప్రశాంతం

భీమడోలు, న్యూస్‌టుడే: కార్మికుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లింగరాజు విమర్శించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా స్థానిక భీమడోలులో సీఐటీయూ ఆధ్వర్యాన భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలి

ఏలూరులో భారీ ప్రదర్శన

ఏలూరు నగరం: నగరంలో తపాలా శాఖ ఉద్యోగులు, కార్మికులు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష్యాల పేరిట ఉద్యోగులపై కొనసాగుతున్న వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వివిధ డివిజన్ల నాయకులు జి.శ్రీనివాసరావు, శివకుమార్, పి.రాజేశ్ కుమార్, ఎం.కె.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

పెదపాడు: మండలంలో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది. కలపర్రు టోల్‌ప్లాజా వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. పెదపాడులో తపాలా, ఎస్బీఐ కార్యాలయాలు మూసి వేయించారు. బల్లరేవుతూము కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులు సుందరయ్య, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సురేశ్, షేక్ కరీముల్లా, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

ఉంగుటూరు: లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, పలు పరిశ్రమల కార్మికులు ఆందోళన చేపట్టారు. స్థానిక తహసీల్దారు కార్యాలయ నుంచి జాతీయ రహదారిపైకి ప్రదర్శన చేరుకొని నిరసన తెలిపారు. నాయకులు నరసింహారావు, అప్పారావు, కమల్‌కుమార్ పాల్గొన్నారు.

మహారాజశ్రీ ప్రిన్సిపల్ జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో, ఏలూరు
C.C.No.698/2019
Between:
వల్లు అప్పారావు ... కంప్లయినెంట
మరియు
సంగడాల నిర్మల ... ముద్దాయి
ముద్దాయి చిరునామా: సంగడాల నిర్మల W/o. కంపా రవిప్రసాద్ R/o. ఝాన్సీ రెసిడెన్సీ, ప్లాట్‌నెం. 11,, 5వ ఫ్లోర్, సౌభాగ్యలక్ష్మి గుడి ఎదురుగా, చర్చివద్ద, సత్రంపాడు, ఏలూరు
పై నెంబరు క్రిమినల్ కేసులో ముద్దాయి అయిన మీకు పై కోర్టు వారు ది.07.07.2022 వ తేదిన నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసియున్నారు.
సదరు తేది నుండి మీరు కనిపించక వుండటవల్ల మరియు ఉద్యోగానికి కూడా హాజరవని కారణముగా సదరు వారెంటు ఇంతవరకు అమలు అయివుండలేదు. కావున మీరు వాయిదా తేది. 16.03.2026వ తేదిన కోర్టువారికి ఎదుట హాజరయి సదరు వారెంటును రద్దు పరపించుకోవలసినదిగా తెలియజేయడమైనది.
ఎమ్.కేదారి గారు B.Com,B.L.
అడ్వకేట్,
ఏలూరు
13.02.2026 సెల్ : 8341494545

అశ్రునివాళి

సహృదయులు, స్నేహానికి ఎంతో
విలువనిచ్చే మంచిమనిషి మా సహచరులు
కీ.శే. వంకినేని పూర్ణచంద్రరావు గారి
మరణానికి చింతిస్తూ ... వారి పవిత్రాత్మకు
శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ
సానుభూతి తెలియజేస్తున్నాము.

కీ.శే. వంకినేని పూర్ణచంద్రరావు గారు
జననం : 12.10.1948 మరణం : 03.02.2026

ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్, విజయవాడ

పి.యస్.వి.ప్రసాదరావు - డి.యఫ్.యల్. ఫైనాన్స్ లిమిటెడ్, విజయవాడ.
వి.జి.కె.ప్రసాద్ - ఐ.కె.యఫ్. ఫైనాన్స్ లిమిటెడ్, విజయవాడ.
సుంకర వీరభద్రరావు - యస్.వి.ఆర్. ఫైనాన్స్ & లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ.
బొబ్బా నారాయణరావు - అరుణ ఫైనాన్స్ లిమిటెడ్, విజయవాడ.
సి.హెచ్. రాధాకృష్ణ & సి.హెచ్. ప్రసాదరావు - సాయి లోక్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ.
సందిరెడ్డి లక్ష్మినారాయణ - కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్, విజయవాడ.
వి.నాగార్జున - గౌతమ్ క్రెడిట్ కార్పొరేషన్, విజయవాడ.
తిరివీధి కేశవరావు - టి.కేశవరావు ఆటోమొబైల్ ఫైనాన్స్, విజయవాడ.
నాదెళ్ళ కృష్ణ - శ్రీ కృష్ణ ఫైనాన్స్ సిండికేట్, విజయవాడ.
నాదెళ్ళ సుబ్బారావు - ప్రగతి ఫైనాన్స్, విజయవాడ.
చుక్కపల్లి సిద్ధార్ధ - కుశలవ ఫైనాన్స్ లిమిటెడ్, విజయవాడ.
దాసరి వెంకటేశ్వరరావు - దాసరి పద్మావతి ఫైనాన్స్, విజయవాడ.
కేతినేని రత్నాకర రావు - శ్రీ పద్మప్రియ ఫైనాన్సియర్స్, విజయవాడ.
పి.మాలకొండయ్య - పువ్వాడ మాలకొండయ్య ఆటోమొబైల్ ఫైనాన్సియర్స్, విజయవాడ.
వై.విజయ చంద్రబాబు - కీర్తి ఫైనాన్స్, విజయవాడ.
కొండా మాలకొండయ్య - మాలకొండయ్య ఆటో మొబైల్ ఫైనాన్స్, విజయవాడ.
ఎ.సత్యనారాయణ - విజయవాడ ఆటో కన్సల్‌టెంట్స్ ఫైనాన్స్, విజయవాడ.
సందిరెడ్డి నారాయణ - శ్రీ నారాయణ స్వామి ట్రేడర్స్, విజయవాడ.
కె.చలపతిరావు - శ్రీ లక్ష్మి నారాయణ స్వామి ఆటో ఫైనాన్సియర్స్, విజయవాడ.
పి.నరేంద్ర - వన దుర్గా ఆటో మొబైల్స్ ఫైనాన్సియర్స్, విజయవాడ.
కొమ్మారెడ్డి వెంకటరత్నం - పోతునూరు గ్రామం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా.
కె.లక్ష్మణ మోహన్ - రామకృష్ణ ఆటో ఫైనాన్సియర్స్, వట్లూరు.

adventure

(c) eenadu

చింతలపూడి

•చింతలపూడి • పోలవరం

సమయపాలన పాటించాలి

కామవరపుకోట, న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సమయాన్ని కేటాయించుకుని చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చని ఏలూరు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పంకజ్ కుమార్ అన్నారు. గురువారం జీలకర్రగూడెం ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలుపుదల

కామవరపుకోట, న్యూస్‌టుడే: తడికలపూడి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో శుక్రవారం చెట్లు తొలగింపు కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు జంగారెడ్డిగూడెం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

ఉచిత వైద్య పరీక్షలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో స్థానిక సొసైటీ అధ్యక్షుడు రేగులకుంట రాంబాబు ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రి వైద్య బృందం 200 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

శ్రీవారి పథకాలకు రూ.2 లక్షల విరాళం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి పథకాలకు రూ.2లక్షల విరాళం సమకూరింది. తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలకు చెందిన తొండెపు కన్యాకుమారి శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన విశ్వనాథ కృష్ణ ప్రశాంత్ శ్రీవారి విమాన గోపుర స్వర్ణమయ పథకానికి రూ.లక్ష విరాళాలను ఆలయ కార్యాలయంలో గురువారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో నటరాజారావు, సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్ దాతలను అభినందించి స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.

దాత కన్యాకుమారికి రశీదు పత్రాన్ని అందజేస్తున్న దుర్గాప్రసాద్

దాత విశ్వనాథ కృష్ణ ప్రశాంత్‌కు రశీదు పత్రాన్ని అందజేస్తున్న నటరాజారావు

మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ

కుక్కునూరు, కామవరపుకోట, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలకు పెదరావిగూడెంలోని శ్రీపార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వార్ల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో గురువారం అంకురార్పణ నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, ఉత్సవ కల్యాణ మూర్తులకు గోదావరి జలాలు, కాశీగంగ జలాలతో ఋత్విక్కులు, మంగళస్నానం, స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు 16వ తేదీ వరకు జరుగనున్నాయి. ✦ తడికలపూడి శ్రీగంగేశ్వరస్వామి ఆలయంలో గురువారం మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15న శివరాత్రి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మాకా వీరవసంతరావు తెలిపారు.

నారాయణీయం.. పారాయణం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లో గురువారం నారాయణీయం-పారాయణం చేశారు. హైదరాబాద్ అగ్రస్వామి-9రేసీస్ వారి ఆధ్వర్యంలో సుమారు 500మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముత్యాలమ్మకి వెండి దండ సమర్పణ

అశ్వారావుపేట గ్రామీణ, న్యూస్‌టుడే: వినాయకపురంలోని శ్రీలికలంగండి ముత్యాలమ్మ అమ్మవారికి కుక్కునూరుకు చెందిన పుప్పాల సురేశ్, వరలక్ష్మి దంపతులు గురువారం అరకిలో వెండితో తయారు చేసిన పూల దండను అందించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ నరాల శ్రీనివాసరావు, ప్రధాన అర్చకుడు ప్రసాదక్ ఈ దండను అమ్మవారికి అలంకరించారు. సుమారు రూ.1.5లక్షలతో తయారు చేయించినట్లు దంపతులు తెలిపారు. ఉప సర్పంచి నారం జగదీశ్, బేతి రాజశేఖర్ పాల్గొన్నారు.

వెండి పూలదండ అందిస్తున్న సురేశ్, వరలక్ష్మి దంపతులు

'ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి'

చింతలపూడి, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ(ఎస్టీయూ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్ అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద తల పెట్టిన ధర్నా కార్యక్రమం విజయవంతానికి మండలంలోని పలు పాఠశాలలకు గురువారం ఆయన వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణ, మండల అధ్యక్షుడు ప్రభాకర్ పాల్గొన్నారు.

భూసారం.. తెలుసుకుంటే లాభం..!

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: మట్టి పరీక్షలు సాగులో కీలకం. భూమిలో లోపాలు తెలుసుకుని సాగు చేస్తే దిగుబడులు బాగుంటాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అవగాహన కల్పించడంతోపాటు, సాగు వ్యయం తగ్గించేందుకు ఏటా మట్టి పరీక్షలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ సారి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇప్పటికే రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు.

చింతలపూడిలో మట్టి నమూనాలు సేకరిస్తున్న అధికారులు

డివిజన్ పరిధిలో.. చింతలపూడి డివిజన్ పరిధిలో 2025-26 ఏడాదికి మొత్తం 5,680 నమూనాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టగా అధికారులు వాటిని పూర్తి చేసి రైతులకు కార్డులు పంపిణీ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే 4,045 మంది రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

లోపాలు గుర్తించేలా.. సేకరించిన మట్టిని ల్యాబ్‌కు పంపి పరీక్షించటం ద్వారా భూమిలో లోపాలను గుర్తిస్తారు. నేల రంగు, మట్టి స్వభావం, ఉదజని సూచిక, లవణ పరిమాణం, సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత పరిమాణం, మట్టిలోని సూక్ష్మ, స్థూలపోషకాలను గుర్తిస్తారు. ఈ మేరకు రైతులు తమ పంటలకు ఏ ఏ మందులు ఎంత మోతాదులో వినియోగించాలో అధికారులు సూచిస్తారు.

తక్కువ ఖర్చుతో.. సాగు చేసే ప్రతి రైతు తమ పొలాల్లోని మట్టిని పరీక్షించి దానిని బట్టి, ఎరువులు, పురుగుమందులు ఎంత మోతాదులో వినియోగించాలో తెలుసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. - సుబ్బారావు, ఏడీఏ, చింతలపూడి.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ?చింతలపూడి ఆర్యనగర్‌లో మురుగునీరు ప్రవహించడం లేదు. కొన్ని చోట్ల డ్రెయిన్లు లేక మురుగు నిలిచిపోతోంది. - కుమార్, స్థానికుడు.
✔ మురుగు నిల్వకుండా చర్యలు తీసుకుంటాం. దుర్వాసన రాకుండా పరిసరాలు శుభ్రం చేస్తాం. - రాంబాబు, నగర పంచాయతీ కమిషనర్

విద్యార్థులకు ఎస్పీ అభినందన

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: విజయవాడలో ఈ నెల 8న నిర్వహించిన కుంగ్‌ఫూ జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎస్పీ సస్మిత అభినందించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని శిక్షణ కేంద్రంలో గురువారం నిర్వహించిన అభినందన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. చదువుతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. వివిధ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన కె.సుదర్శన్, మోబిన్ బాషా, గ్రీష్మంత్ రెడ్డిలతో పాటు రెండో స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను ఆమె అభినందించారు.

జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలి: ఎమ్మెల్యే

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఆదివాసీల హక్కుల రక్షణకు, అభివృద్ధికి ఉద్దేశించిన జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని పోలవరం శాసనసభ్యుడు చిర్రి బాలరాజు శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల జీవో నంబరు 3 రద్దు జరిగిందని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడారు. మన్యంలో ఆదివాసీ గిరిజనుల సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారని, వారంతా అత్యంత వెనుకబడి ఉన్నారని చెప్పారు. 5వ షెడ్యూలు ఏరియాలో ప్రత్యేక సంస్కృతి, భాష, సంప్రదాయాలతో నివసిస్తున్న ఆదివాసీల అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారన్నారు. మన్యం ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జీవో నంబర్ 3 అమల్లోకి తీసుకొస్తే గిరిజనుల ఉపాధి, విద్య అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.

శాసనసభలో మాట్లాడుతున్న బాలరాజు

హైకోర్టు ఉత్తర్వులు జారీ

టి.నరసాపురం, న్యూస్‌టుడే: బొర్రంపాలెం వద్ద ఎర్ర కాల్వ జలాశయంలో మత్స్యకారుల సంఘం కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత కొంతకాలంగా సంఘంలో సభ్యులు కాని కొందరు విచ్చలవిడిగా జలాశయంలో చిన్నపెద్ద చేపలు పడుతూ తమ సంఘ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయమై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసి, హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.

కలుపు మందు వినియోగంలో అప్రమత్తత అవసరం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: విత్తన మొక్కజొన్న పంటలో కలుపు నివారణ మందుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని ఏలూరుకు చెందిన జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త, శాస్త్రవేత్త కె.పనిక మార్ రైతులకు సూచించారు. కలుపు మందు కొడితే చేను ఎండిపోయిన సంఘటనకు సంబంధించి మరో శాస్త్రవేత్త ఎన్.నాగేంద్రబాబుతో కలిసి చొప్ప రామన్నగూడెంలో మొక్కజొన్న చేలను గురువారం పరిశీలించారు. రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతాదుకు మించి కలుపు మందు పిచికారీ చేస్తే పంట నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పంట వేసిన 20 నుంచి 25 రోజులకు కలుపు నివారణకు ఎకరాకు 30మి.లీ టాప్రామేజోన్ లేదా 115మి.లీ టింబోట్రియన్‌ను పిచికారీ చేయాలని సూచించారు.

రైతు నుంచి వివరాలు సేకరిస్తున్న శాస్త్రవేత్తలు

నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ

జంగారెడ్డిగూడెం పట్టణం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పులిదాడిలో మరణించిన పశువులకు సంబంధించి రైతులకు జంగారెడ్డిగూడెం అటవీక్షేత్రాధికారి కార్యాలయంలో జిల్లా అటవీశాఖాధికారి పీపీ సందీప్‌రెడ్డి గురువారం నష్టపరిహారాన్ని అందించారు. ఈ మేరకు బుట్టాయగూడెం మండలం నాగులగూడెం, అంతర్వేదిగూడెం, కోటనాగవరం, మెట్టగూడెం, గుర్రప్పగూడెం గ్రామాలకు చెందిన అయిదుగురు రైతులకు మొదటి విడతగా చెక్కులను ఆయన అందించారు. ఫారెస్ట్ రేంజర్ వి.దుర్గాకుమార్‌బాబు, ఎఫ్ఎస్‌వో రాంబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కన్నాపురం రేంజ్ పరిధిలోని బాధిత రైతులకు కన్నాపురం కార్యాలయంలో ఆయన చెక్కులు అందజేశారు. రేంజ్ అధికారి భాను ప్రకాశ్, సెక్షను అధికారులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెంలో చెక్కులు అందించిన సందీప్‌రెడ్డి

కొత్తపేటలో తాగునీటి కష్టాలు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెంలోని కొత్తపేటలో పంచాయతీ ట్యాంకు నుంచి కుళాయిల ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా కాక వారం రోజులుగా స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఒకవేళ నీటిని సరఫరా చేసినా తక్కువ స్థాయిలో అదీ కొద్దిసేపు మాత్రమే వస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేట్‌వాల్ నిర్వహణ, పలు చోట్ల సాంకేతిక లోపాలను సరిచేసేందుకు అధికారులు పట్టించుకోకపోవడం పరిస్థితికి కారణమని చెబుతున్నారు. సాంకేతిక లోపాలను సరిచేసి తాగునీటిని సక్రమంగా సరఫరా చేసేందుకు కృషి చేస్తామని పంచాయతీ అభివృద్ధి అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.

ఎంపీపీ బాధ్యతల స్వీకరణ

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం ఎంపీపీగా కొత్తగా ఎంపికైన తెల్లం రమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలం అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తానన్నారు. వైస్ ఎంపీపీ గుగ్గులోతు మోహనరావు, జడ్పీటీసీ సభ్యురాలు మొడియం రామతులసి తదితరులు పాల్గొన్నారు.

రమణను అభినందిస్తున్న సభ్యులు

చెత్త దాటితేనే.. ఆసుపత్రికి..

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరంలో పశువుల ఆసుపత్రి గేటు ముందు వ్యర్థాలు వేయడంతో ఆసుపత్రి సిబ్బందితోపాటు పశువులను వైద్యం కోసం తీసుకొచ్చే యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి అని, చెత్త పక్క నుంచే లోపలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వ్యర్థాలు తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఈ పరిస్థితిపై పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణను సంప్రదించగా వెంటనే అక్కడ శుభ్రం చేయిస్తామని చెప్పారు.

పశువుల ఆసుపత్రి గేటు ముందు ఇలా..

వెళ్తే సరే.. మరి పడితే..

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: నిత్యం రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నా.. కొందరి తీరు మారడం లేదు. ప్రస్తుతం పొగాకు సీజన్ ప్రారంభం కావడంతో కూలీలను వ్యవసాయ పనుల నిమిత్తం వాహనాలపై పదుల సంఖ్యలో రైతులు తరలిస్తున్నారు. అయితే కూలీలు వాహనాల అంచున కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

మలుపు.. ప్రమాదాలకు పిలుపు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడి ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారింది. అగ్నిమాపక కేంద్రం కూడలి నుంచి తహసీల్దార్, పోలీస్‌స్టేషన్, ఉప ఖజానా, ఉప కారాగారం, సబ్ రిజిస్ట్రార్ వంటి ముఖ్య కార్యాలయాలకు వెళ్లే రహదారి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని చోదకులు వాపోతున్నారు. రోడ్డు దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదని చోదకులు చెబుతున్నారు. ✦ ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్డులో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని సీఐ క్రాంతికుమార్ తెలిపారు.

శ్మశాన వాటికలో బోరు ఏర్పాటు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: వెలగపాడు పంచాయతీలోని హిందూ శ్మశాన వాటికలో బోరు, మోటారు ఏర్పాటు చేసేందుకు గురువారం తెదేపా రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు స్థానికులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. సర్పంచి జలపాలు, స్థానిక నాయకులు బాషా, నాగార్జున, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

'డయల్ యువర్ ఎంపీడీవో' సమస్యలకు పరిష్కారం

స్పందనకు వందనం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: 'డయల్ యువర్ ఎంపీడీవో' శీర్షికన ఈ నెల 4న 'ఈనాడు' నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఫోన్ చేసి ఎంపీడీవో కె.కిరణ్‌కుమార్ దృష్టికి తెచ్చిన సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం లభిస్తోంది. యర్రంపేటలో దోమల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థుడు చేసిన ఫిర్యాదుపై పంచాయతీ కార్యదర్శి బి.చిన్నకుమారి పంచాయతీలోని పలు వీధుల్లో దోమల మందు పిచికారీ చేయించారు. కన్నాపురం హిందూ శ్మశానవాటికలో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికుడు ప్రస్తావించగా పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ సిబ్బందిని పంపి ఏర్పాటు చేశారు. అన్ని పంచాయతీల్లో దోమల మందు పిచికారీ చేయించేలా చర్యలు తీసుకున్నామని ఎంపీడీవో తెలిపారు.

కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలి

ధర్మాజీగూడెం(చింతలపూడి), న్యూస్‌టుడే: హెల్మెట్ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కుటుంబసభ్యులను గుర్తు చేసుకోవాలని ఎస్సై వెంకన్న అన్నారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో వాహనదారులకు హెల్మెట్ ధారణపై గురువారం అవగాహన కల్పించారు.

శత శాతం.. అభివృద్ధికి ఊతం..!

పన్ను ఆదాయాలపై అధికారుల దృష్టి

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీలకు ఆస్తి పన్నుల నుంచి వచ్చే ఆదాయమే కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం, ఇతర నిధులు సమకూర్చినా స్వచ్ఛ పంచాయతీలుగా తీర్చిదిద్దుకునేందుకు, గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలన్నా, సిబ్బంది జీతభత్యాలు, పారిశుద్ధ్యం, ఇతర అవసరాలకు పన్నుల ఆదాయం కూడా అవసరమే. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు అడుగులు వేస్తున్నారు.

పంచాయతీ సిబ్బందికి సూచనలు చేస్తోన్న సుబ్బరాయన్

డివిజన్‌లో.. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పోలవరం, బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కామవరపుకోట, ద్వారకాతిరుమల, జీలుగుమిల్లి మండలాల్లో ఇంకా 50 శాతానికి పైగా పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది వాటిని చేరుకోలేకపోతున్నారు. దీంతో అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

• 'ఇంటి పన్నుల వసూళ్లకు సంబంధించి ఈ నెల 15లోపు వంద శాతం వసూలయ్యేలా పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నాం. పంచాయతీల పరిధిలో పాత బకాయిలు లేకుండా వసూలు చేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించం..' అని డీఎల్పీవో ఎ.సుబ్బరాయన్ తెలిపారు.

• జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మండలాలు 10 • గ్రామ పంచాయతీలు 167 • నివాసిత ఇళ్లు 1,38,211
• నిర్దేశించిన పన్ను లక్ష్యం (రూ.లో) 15,33,695,511 • ఇప్పటి వరకూ వసూళ్లు(రూ.లో) 5,28,80,197

భక్తులకు ఇబ్బందులు లేకుండా బలివే ఉత్సవాలు

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా బలివే క్షేత్రానికొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పెదవేగి మండలం నడిపల్లి, విజయరాయిలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. చింతమనేని మాట్లాడుతూ.. దక్షిణ కాశీగా పేరొందిన బలివేకు ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలని సూచించారు. తహసీల్దారు భ్రమరాంబ నాయకులు రాంబాబు, అనిల్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

తహసీల్దారుకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్

లక్ష్యం దిశగా అడుగులు వేయండి

చింతలపూడి, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధన దిశగా అడుగులు వేయాలని సీఐ క్రాంతికుమార్ అన్నారు. గురువారం లింగపాలెం మండలంలోని అనన్య పాఠశాలలో విద్యార్థులకు 'గుడ్ టచ్-బ్యాడ్ టచ్' పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థినులు మంచి, చెడులకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. మాయమాటలు చెప్పి మోసగించే వ్యక్తులను నమ్మవద్దని చెప్పారు. సామాజిక మాధ్యమాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో 112 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

కావలెను
జంగారెడ్డిగూడెంలో
JSR మెడికల్ డిస్ట్రిబ్యూటర్
నందు పనిచేయుటకు
లైన్‌బోయ్స్ కావలెను
JSR మెడికల్ డిస్ట్రిబ్యూటర్
స్ట్రీట్ నెం: 100 డోర్ నెం: 437
సాయిబాలాజి టౌన్‌షిప్, జంగారెడ్డిగూడెం
కాంటాక్ట్: 94401 76115

కార్మిక సంఘాల నిరసన

న్యూస్‌టుడే బృందం: దేశవ్యాప్త కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. నూతన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, వీజీరామ్‌జీ చట్టాన్ని రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి మాట్లాడుతూ చట్టాలకు కార్మిక వర్గాన్ని దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అనంతరం స్థానిక పాత పంచాయతీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

జంగారెడ్డిగూడెంలో పాదయాత్రగా వెళ్తున్న నాయకులు

పోలవరం ఏటిగట్టు కూడలిలో ప్రజాసంఘాల మానవహారం

చూడకుంటే.. దూసుకొస్తాయి

పోలవరం వెళ్లే కూడలిలో వాహనాలకు అడ్డంగా వస్తున్న చోదకులు

నేలకొరిగిన సౌర విద్యుద్దీపం

దేవరపల్లి నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిలోని కొయ్యలగూడెం కూడలి ప్రమాదాలకు నిలయంగా మారింది. పోలవరం, తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన వాహనాలన్నీ జాతీయ రహదారి పైకి దూసుకొస్తున్నాయి. మరికొందరు వాహనాలకు ఎదురెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. తాత్కాలికంగా వేసిన సోలార్ దీపాలు నేలకొరిగాయి. - ఈనాడు, కొయ్యలగూడెం

అంజన్న సేవలో చినజీయర్ స్వామి

అప్పనవీడు(పెదపాడు), న్యూస్‌టుడే: అప్పనవీడులోని అభయాంజనేయస్వామిని శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, ఆలయ ఈవో తారకేశ్వరరావు దర్శన ఏర్పాట్లు చేశారు. అంజన్నకు చినజీయర్‌స్వామి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఎక్సైజ్ అధికారుల దాడులు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సారా స్థావరాలపై దాడులు చేసినట్లు సీఐ అశోక్ గురువారం తెలిపారు. ఈ దాడుల్లో చింతలపూడి మండలం ప్రగడవరంలో సారా తరలిస్తున్న నాగేశ్వరరావును అరెస్టు చేసి అతడి నుంచి రెండు లీటర్ల సరకు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

జూద శిబిరంపై..

చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి మండలం రాఘవాపురం సమీపంలోని కమలాపురంలో జూద శిబిరంపై సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి రూ.1,05,710, 17 చరవాణులు, 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విశిష్ట సంఖ్య అవసరం

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి రైతుకు 11 నంబర్ల విశిష్ట సంఖ్య అవసరమని వ్యవసాయశాఖ జిల్లా అధికారి హబీబ్ బాషా తెలిపారు. గురువారం చింతలపూడి మండలం ప్రగడవరంలో ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

మహారాజశ్రీ కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో,
EP No: 35/2024 in OS No: 165/2017.
Between:
శ్రీ కేదాసు సత్యనారాయణ మూర్తి, ... DHR / Plaintiff
and
శ్రీ జల్లేపల్లి మధు వెంకటేశ్వర రావు ... JDR / Defendant
పై నెంబరు EP గ్రంథములో డిక్రీ హోల్డర్ తన బాకీ రాబట్టుటకొను నిమిత్తం JDR తాలూకు EP షెడ్యూలు దాఖలా ఆస్తిని ది.09-03-2026 వ తేదీ ఉదయం 10:30 ని.లకు పై కోర్టులో వేలం వేయుదురు. ఆసక్తి వున్నవారు పాల్గొనవచ్చును. పూర్తి వివరములకు డిక్రీ హోల్డరు ప్లీడరు గారిని గాని, కోర్టు అమీనా గారిని గాని సంప్రదించవచ్చును.
వేలం కావలసిన ఆస్తి వివరములు/SCHEDULE
(Old West Godavari District), Now East Godavari District, Tallapudi Mandal, Vegeswarapuram S.R.O. Limits, Tadipudi Gram Panchayat, Bayyavaram village, Zeroity Dry, out of AC 2-00 cents in RS. No. 93/1 AC. 1-00 cents and out of AC. 2-92 cents in R.S. No. 93/2 AC. 1-35 cents consisting of single plot in a total extent of AC 2-35 cents of land out of which the western side AC. 2-00 bounded on
East: Remaining AC. 0-35 cents land of JDR, South: Land of Mandiga Harinadha Rao, West: Kovvada Tank Bund, North: Land of Kode Gangadhara Rao.
Within the aforesaid boundaries land to the extent of AC. 2-00 cents with all easementary rights thereto.
Schedule is amended as per orders in E.A. No. 276/2025 Dt. 25-11-2025.
ది.17.9.2016 తేదీ గల Mortgage deed Document No.2629/2016 ప్రకారం వేలం కావలసియున్నది.
D.Hr Value: Rs.10,00,000/-, Amin Value: Rs. 40,00,000/-
వేలం తేది: 09-03-2026
కొవ్వూరు
ఆత్కూరి సత్యనారాయణ, డిక్రీ హోల్డర్ తరపు అడ్వకేట్
Date: 09-02-2026. మొబైల్ నెం: 98498 47197 కొవ్వూరు, తూ.గో. జిల్లా,ఆంధ్రప్రదేశ్.

నూజివీడు
• నూజివీడు • కైకలూరు

మహాశివరాత్రికి సర్వం సిద్ధం

పూజలతో ఉత్సవాలు ప్రారంభం

రామలింగేశ్వరుడు

ముసునూరు, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరుగాంచిన బలివే రామలింగేశ్వరస్వామి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. గురువారం నుంచి పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామి కల్యాణాన్ని తిలకిస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏడాది తమ్మిలేరులో శాశ్వత జల్లు స్నానాలు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

కార్యక్రమాలు ఇలా..

13న బిందె తీర్థం, స్వామివారి అభిషేకాలు, సాయంత్రం హోమం, బలిహరణలు, 14న ఉదయం బిందె తీర్థం, అభిషేకాలు, హోమాలు, రాత్రి 12.15 గంటలకు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం 2 గంటలకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం, ఆలయ ప్రాంగణంలో ఉన్న బాహ్య లింగం వద్ద మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అభిషేకాలు నిర్వహిస్తారు. 15న బిందె తీర్థం, మహా రుద్రాభిషేకం, సాయంత్రం జగజ్యోతి కార్యక్రమం, రాత్రి 11 గంటలకు స్వామివారి కల్యాణం, అనంతరం తాత గుడి వద్దకు గ్రామోత్సవం, 16న మహాశాంతం, రాత్రి 10 గంటలకు స్వామివారి రథోత్సవం, 17న ఉదయం వసంతోత్సవం, గ్రామోత్సవం, అవభృథోత్సవం, సాయంత్రం పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణలు, రాత్రి 11 గంటలకు స్వామివారి పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.

పెద్దింట్లమ్మ జాతర నిర్వహణకు ఏర్పాట్లు

పుస్తకాలు విడుదల చేస్తున్న అధికారులు, నాయకులు

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేరు ప్రజల ఇలవేల్పు కొల్లేటి కోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్, ఈవో కుమార్ తెలిపారు. ఈ నెల 18 నుంచి మార్చి 3 వరకు నిర్వహించే ఉత్సవాల నిర్వహణకు అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తాగు నీరు, పారిశుద్ధ్యం, మరుగు దొడ్లు, రోడ్లు, ప్రయాణ సదుపాయాలు, వీధి దీపాల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అనంతరం వడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ మంటసాల వెంకటలక్ష్మి, జనసేన నాయకుడు బాబీ, ఈవో శ్రీనివాసుతో కలిసి ఉత్సవాల ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు.

దాతల ఔదార్యం.. ప్రయాణికులకు సౌకర్యం

నియోజకవర్గంలో పలుచోట్ల బస్సు షెల్టర్ల నిర్మాణం

కైకలూరు తాలూకా సెంటరులో..

ముదినేపల్లి, కైకలూరు, మండవల్లి, న్యూస్‌టుడే: దాతల ఔదార్యం ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటోంది. కైకలూరు, మండవల్లి, ముదినేపల్లిలోని పలు ప్రాంతాల్లో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాన గుణాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో జాతీయ రహదారి నెం.165 విస్తరణ పనులు చేపట్టిన నేపథ్యంలో ప్రయాణికులు కనీసం నిల్చోడానికి నీడ సైతం లేకుండా పోయింది. ఈ రహదారి వెంబడి పలుచోట్ల దాతలు నిర్మించిన బస్ షెల్టర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఎక్కడెక్కడంటే..

★ పెయ్యేరు కాలనీ వద్ద తన సొంత ఖర్చులతో ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు రూ.2 లక్షలు వెచ్చించి బస్ షెల్టర్ నిర్మించారు. ★ దాకరం వద్ద సర్పంచి జాస్తి రాజా సొంత ఖర్చులతో బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ★ కానుకొల్లు, అల్లినగరం వద్ద తెదేపా నాయకుడు, తామా మాజీ డైరెక్టర్ రామిని రామన్ బస్ షెల్టర్ నిర్మించారు. ఆంతేకాకుండా ప్రజల దాహార్తి తీర్చే ఏర్పాటు చేశారు. ★ కైకలూరు తాలూకా సెంటరు వద్ద వర సంజీవని ఆసుపత్రి యాజమాన్యం రూ.6 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించడంతో పాటు తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ★ పల్లెవాడ వద్ద గ్రామస్థులంతా కలిసి రూ.2 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించుకున్నారు. ★ లింగాల వద్ద సర్పంచి బోయిడి దానలక్ష్మి, సురేశ్‌బాబు దంపతులు బస్సు షెల్టర్ నిర్మించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

నూజివీడు	:80085 74698	ఆగిరిపల్లి:	9121229090
ముసునూరు	:93983 81268	చాట్రాయి:	8008574700
కైకలూరు	:73060 88555	మండవల్లి:	8106099008
కలిదిండి	:90594 84862	ముదినేపల్లి:	8008574693

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ?ముదినేపల్లిలో మూడు రోజులుగా కుళాయిలకు నీరు రావడంలేదు. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం స్నానం చేయకుండా వెళ్లాల్సి వస్తుంది. - రాజు, ముదినేపల్లి
✔ కుళాయిలకు నీటిని పంపిణీ చేసే రెండు మోటార్లు కాలిపోయాయి. వాటిని మరమ్మతులకు పంపించాం. అవి రాగానే తిరిగి నీరు సరఫరా చేసేలా చర్యలు చేపడతాం. - ఎం.రాజేశ్, పంచాయతీ కార్యదర్శి
పడ్డ జలం సరఫరాకు చర్యలు.. కలిదిండి, న్యూస్‌టుడే: సానారుద్రవరంలో రక్షిత మంచినీటి చెరువు నుంచి సరఫరా చేస్తున్న తాగు నీరు కలుషితంగా ఉంటుందని స్థానికులు 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను ఈ నెల 9న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సర్పంచి నున్న రాజేశ్వరమ్మ గురువారం స్పందించారు. సిబ్బంది సహకారంతో క్లోరినేషన్ చేయించారు.

వైభవంగా.. శివపార్వతుల కల్యాణం

ప్రత్యేక అలంకరణలో పంచలోహ విగ్రహాలు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి కొండపైన ఉన్న భద్ర పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహామాఘ కృష్ణపక్షం బహుళ ఏకాదశి సందర్భంగా గురువారం శివ పార్వతుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లికి చెందిన దేవ గణేశ్ దంపతులు శివ పార్వతుల పంచలోహ విగ్రహాలను విరాళంగా అందజేశారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పంచామృత, పవిత్రజలాభిషేకాలు, శివ పార్వతుల కల్యాణోత్సవాన్ని అర్చకులు దేవులపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో సీహెచ్ సాయి పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

దాతలు సమకూర్చిన ప్రతిమలు

శివాలయానికి వితరణ.. చాట్రాయి, న్యూస్‌టుడే: కోటపాడులో పురాతన శివాలయంలో శివరాత్రి పర్వదినాన కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను దాతలు సత్యనారాయణ, లీలా రాధ దంపతులు వితరణగా అందించారని ఆలయ నిర్వాహకులు కమ్మగిరిబండ బాస్కర రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లికి చెందిన పాటిబండ్ల కమల కరరావు, సౌజన్య దంపతులు వినాయక విగ్రహాన్ని అందించారన్నారు. వీటికి శివరాత్రి పర్వదినాన అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు.

లక్ష్మీ నరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవాలకు రాట ప్రతిష్ఠ

ముదినేపల్లి, న్యూస్‌టుడే: సింగరాయపాలెంలోని స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి మార్చి 5 వరకు తిరుకల్యాణ మహోత్సవాలకు గురువారం రాట ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి కల్యాణ వేదిక పనులు ప్రారంభానికి రాట ప్రతిష్ఠ చేశారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు, ఆలయ ఛైర్మన్ బూరుగుపల్లి బాలాజీ, కమిటీ సభ్యులు జంపాన నాగబాబు, నీలం మంగమ్మ, చలపాక మహంకాళ్రావు, కండెటి పావని తదితరులు పాల్గొన్నారు.

సాయిబాబాకు పూజలు

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో సాయిబాబా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, హారతి, సామూహిక వ్రతాలు జరిగాయి. దీప ధూప నైవేద్యం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి

కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షిస్తున్న ఎంపీడీవో రాఘవేంద్రనాథ్

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: వేసవిలో తాగు నీటి సమస్యలు రాకుండా కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏ గ్రామంలోనూ తాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడకూడదని నూజివీడు ఎంపీడీవో చెన్నా రాఘవేంద్రనాథ్ తెలిపారు. గ్రామ ప్రజాప్రతినిధులతో మాట్లాడి తాగు నీరు ఇబ్బందులు తలెత్తకుండా అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామాలు, శివారు గ్రామాల్లో తాగు నీటి సమస్య తలెత్తకూడదన్నారు. రక్షిత మంచినీటి పథకాల పరిస్థితి, చేతి పంపులు, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్‌లు, పైప్‌లైన్ల మరమ్మతులు.. తదితరాల గురించి చర్చించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ పనులు అవసరమయ్యే చోట ముందుగానే గుర్తించాలన్నారు. అందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సంబంధిత కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సూచించారు. కొంతమంది ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని హెచ్చరించారు.

సిమెంటు రహదారులకు శంకుస్థాపన

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలంలో పలు సిమెంటు రహదారులకు శంకుస్థాపన చేశారు. గురువారం రమణక్కపేటలో రూ.40 లక్షలు, ముసునూరులో రూ.60 లక్షలు, వలసపల్లిలో రూ.27 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెదేపా మండల అధ్యక్షుడు ..... మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామ సర్పంచులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

హమ్మయ్య.. రోడ్డేశారు!

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రెండేళ్ల తర్వాత రెండవ వరుస పనులను పట్టాలెక్కించి గురువారం పూర్తిచేశారు. ఒక వరుసలో మాత్రమే రోడ్డు పనులు పూర్తి చేయడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిపై ఈనాడులో అనేక కథనాలు ప్రచురించగా అధికారులు స్పందించారు. ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం పూర్తవ్వడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కైకలూరులో బ్రోచర్ విడుదల చేస్తున్న ఎంఈవోలు

కైకలూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని కైకలూరు ఎంఈవో-1, 2 రామారావు, శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడం వల్ల వచ్చే ప్రయోజనాలపై తయారు చేసిన బ్రోచర్‌ను టీచర్స్ ఫెడరేషన్ సభ్యులతో కలిసి గురువారం విడుదల చేశారు. ప్రభుత్వం విద్యార్థుల ఉన్నతికి ఎన్నో ప్రత్యేక పథకాలను తీసుకువచ్చిందని, వాటన్నింటిని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు, మధ్యాహ్న భోజనం, అల్పాహారాన్ని, ఎంతో ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులతో బోధనను అందిస్తున్నట్లు తెలిపారు. వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

82 పనులకు రూ.2.96 కోట్లతో ప్రతిపాదనలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: రానున్న వేసవి కాలంలో ప్రజలు తాగు నీటి ఇబ్బందులు పడకుండా 29 గ్రామాల్లో 82 పనులకు సంబంధించి రూ.2.96 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు నూజివీడు ఎంపీడీవో చెన్నా రాఘవేంద్రనాథ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాలు, శివారు గ్రామాల్లో ఎక్కడా తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అపార్ట్‌మెంట్ పైనుంచి పడి వ్యక్తి మృతి

సూర్యారావుపేట(విజయవాడ), న్యూస్‌టుడే: విజయవాడ సీతారాంపురంలోని ఒక అపార్ట్‌మెంట్ పైనుంచి జారిపడిన గోగా సాయి కృష్ణ(40) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కైకలూరుకు చెందిన సాయికృష్ణ సీతారాంపురంలో ఉంటున్న తమ్ముడు శివనాగేంద్ర ఇంటికి వచ్చారు. మద్యం అలవాటు ఉన్న సాయికృష్ణ మానసిక వైద్యుడి వద్ద చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్ పైనుంచి జారి కింద పడిపోగా అతనిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఘనంగా కాటమరాజు జయంతి

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పట్టణంలో కాటమరాజు జయంతిని గురువారం నిర్వహించారు. చిన్న గాంధీ బొమ్మ సెంటరులో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీకృష్ణుడి వారసులైన 23వ తరానికి చెందిన కాటమరాజు గురించి మాట్లాడారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేద కుటుంబాలకు బాసటగా నిలవడం అభినందనీయం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని 'మేము సైతం' బృందం చేస్తున్న సేవల్లో రెండు కుటుంబాలను దత్తత తీసుకుని నిత్యావసర సరకులు అందిస్తూ బాసటగా నిలవడం అభినందనీయమని పొట్టి శ్రీరాములు సంఘం మండల అధ్యక్షుడు ఉప్పల సర్వేశ్వరరావు అన్నారు. ముదినేపల్లిలో మేముసైతం బృందం ఆధ్వర్యంలో గురువారం గోనె మాదవి కుటుంబానికి నిత్యావసర సరకులు, బియ్యం బస్తా పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు ముష్టిఫాటి మోహన్, ఎన్‌హెచ్ఆర్‌సీ భాసుప్రసాద్, ఉప్పల విజయ్‌కుమార్, మధు, మద్దా కోటేశ్వరరావు, గోనా దావీదు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాద నివారణకు చర్యలు

బావి మలుపులో పోసిన మట్టి

చాట్రాయి, న్యూస్‌టుడే: పోలవరం-చింతలపూడి రోడ్డులో మలుపు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇక్కడ మలుపు పక్కనే నేల బారు వ్యవసాయ బావి ఉంది. ఇక్కడ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇటీవల పోలవరం కాలువ ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొంది. ఇక్కడ ప్రమాదాలపై జనవరి 29న 'ఈ మలుపు.. ప్రమాదాలకు హేతువు' శీర్షికతో 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. ఇక్కడ ప్రమాదాలను నివారించాలనే ఆలోచనతో మాజీ సర్పంచి చెలికాని బాబ్జీ సొంత నిధులతో ట్రాక్టర్లతో మట్టిని తీసుకు వచ్చి నేల బారు బావి పక్కనే పోయించారు. ఏదైనా వాహనం తప్పుకొనే సమయంలో బావి వద్దకు వెళ్లకుండా పనులు చేశామని బాబ్జీ తెలిపారు.

పోరాటాలతోనే హక్కుల సాధన

అడవినెక్కలం (ఆగిరిపల్లి), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను, వీబీ జీరామ్‌జీ సహా పలు చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేల నిర్ణయం, కార్మిక సంక్షేమ బోర్డును పూర్తిగా అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు నినదించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సీపీఎం, సీఐటీయూ, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఆటో, ముఠా, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం చుక్కపల్లి కుశలవ పారిశ్రామిక కేంద్రం దగ్గర, ఆగిరిపల్లి ప్రధాన కూడలిలో నిరసన ప్రదర్శనలు, మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కేవీకేఎస్ ప్రసాద్, ఆర్.చంటి, సీపీఎం నాయకుడు సత్తు కోటేశ్వరరావు, అమృత, సునీత, విజయకుమారి, అన్నమ్మ, రాజ్యలక్ష్మి, నాగబాబు, నాగరాజు, నరేశ్, సామియేలు తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు పట్టణంలో భారీ ప్రదర్శన చేస్తున్న కార్మికులు

కలిదిండి, న్యూస్‌టుడే: కార్మిక, కర్షకులను ఇబ్బందులకు గురి చేసే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు, సీఐటీయూ మండల కార్యదర్శి జక్కుల మహేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలిదిండిలో గురువారం భారీ ర్యాలీ చేసి, రెవెన్యూ కార్యాలయం ఎదుట మానవ హారం నిర్వహించారు.

ముదినేపల్లి, న్యూస్‌టుడే: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ముదినేపల్లిలోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నుంచి స్థానిక సెంటరు వరకు కార్మిక సంఘాలు, అసంఘటిత కార్మికులు కలిసి గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం వై జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు చెందిన గౌరవవేతనం, శాశ్వత ఉద్యోగ హోదా, పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ, ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండవల్లి, కైకలూరు ప్రధాన సెంటర్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ చేశారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తాలూకా సెంటర్ నుంచి బస్సుస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. ఇందులో పెద్దఎత్తున అంగన్‌వాడీ, ఆశా, ఆటో వర్కర్లు పాల్గొన్నారు.

కైకలూరు ర్యాలీలో పాల్గొన్న సీఐటీయూ నాయకులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు తాము చేపట్టిన పోరాటం ఆగదని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు తెలిపారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయడం కార్మికుల ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడమేనన్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎ.రాజా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.రాజు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చాట్ల పుల్లారావు, ఎం.హనుమాన్లు, నాగరాజు, నాగేశ్వరరావు, శ్రీరాములు, చంద్రరావు, దుర్గాప్రసాద్ తదితరులు ఈ ప్రదర్శన అగ్రభాగాన ఉండి వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఎర్ర జెండాలతో పట్టణం అరుణ వర్ణాన్ని తలపింపజేసింది.

పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

భోజనాన్ని పరిశీలిస్తున్న రవీంద్ర భారతి

కలిదిండి, న్యూస్‌టుడే: చదువులో వెనుకబడిన పదో తరగతి విద్యార్థులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు డీవైఈవో నిమ్మగడ్డ రవీంద్ర భారతి తెలిపారు. మండలంలోని ఏడు జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 70 మంది వెనక బడిన విద్యార్థులకు కలిదిండిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, మాధ్యమాల ఉపాధ్యాయులతో కలిసి గురువారం ఆ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఒత్తిడికి గురికాకుండా ఓపికగా చదువుకోవాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఎంఈవోలు టేకు రామలక్ష్మి, అనిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

చెత్తకు నిప్పు.. స్వచ్ఛతకు ముప్పు

చింతలవల్లి శివారులో వ్యాపిస్తున్న పొగ

ముసునూరు, న్యూస్‌టుడే: పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచి, పంచాయతీలకు సంపద సృష్టించాలన్న లక్ష్యంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో స్వచ్ఛాంధ్ర మిషన్‌లో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం అయిదేళ్ల పాటు వాటిని పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తేవాలని.. పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మొదట్లో హడావుడిగా కొన్ని కేంద్రాలను శుభ్రం చేయించిన అధికారులు తర్వాత పట్టించుకోవడం మానేశారు. ముసునూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎటుచూసినా రహదారులు, వీధుల్లో చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్య సిబ్బంది దానికి నిప్పు పెడుతుండటంతో ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది. చెత్త తరలించడానికి గతంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసింది. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణను వివరణ కోరగా చర్యలు తీసుకుంటామన్నారు.

మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏవో ఉషా కుమారి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారిణి ఎం.ఉషా కుమారి తెలిపారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ఆగిరిపల్లిలో గురువారం రైతులకు మొక్కజొన్న పంటపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మొక్కజొన్న పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, సేంద్రియ, జీవన ఎరువుల వాడకంపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతులందరూ తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని ఆ ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

డ్యాన్స్ పోటీల్లో విజేత జెస్సీకి సత్కారం

చాట్రాయి, న్యూస్‌టుడే: సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీల్లో చిన్నంపేట మెయిన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని చల్లపల్లి జెస్సీ డ్యాన్స్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. మూగ బాలిక అయిన ఆమె రెండో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ప్రసాద్, ప్రశాంతి వ్యవసాయ పనులు చేస్తుంటారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జెస్సీని ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ నగదు బహుమతి అందించి సత్కరించగా విద్యా కమిటీ ఛైర్మన్ కొమ్ము అశోక్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు ఎస్‌కే మాబూ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, రమాదేవి, సుమతి, షఫీరున్నీసా పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలి

పంపిణీ చేసిన క్రీడా దుస్తులతో విద్యార్థులు, నాయకులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: చదువుతో పాటు శారీరక దృఢత్వం చేకూర్చే క్రీడలను ప్రోత్సహించడానికి దాతల సాయం అభినందనీయమని మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన్ చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి అన్నారు. పెదపాలపర్రు ఈఎస్‌సీఎం జడ్పీ ఉన్నత పాఠశాలలోని పీడీ వి.భాస్కరరావు ఆర్థిక వితరణతో 30 మందికి క్రీడా దుస్తులు, సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్, టెన్నికాయిట్, ఖో-ఖో, బ్యాడ్మింటన్ కోర్టులను ఆయన ప్రారంభించారు. విశ్రాంత డీవైఈవో గన్నమనేని వెంకటేశ్వరరావు, హెచ్.ఎం. ఎన్ఎల్ రాజేశ్వరి, గ్రామస్థులు చల్లగుళ్ల వెంకటేశ్వరరావు, బొప్పన నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అవి ఇవి అన్నీ

పాలీసెట్ కేంద్రాల పరిశీలన.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పాలీసెట్ 2026 పరీక్షలకు సంబంధించి నూజివీడులో పలు కేంద్రాలను కోఆర్డినేటర్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ వీవీ కృష్ణమోహన్ గురువారం పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ పాఠశాల, బాలికోన్నత పాఠశాల, సెయింట్‌ఆన్స్ పాఠశాల, కళాశాల, సెయింట్ థామస్ పాఠశాలలను సందర్శించి అక్కడ ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. టి.శ్రీనివాసులు, వి.శ్రీనివాసరాజు, బాలభాస్కర్, శ్రీనివాస్, రమేశ్‌లు పాఠశాలలను పరిశీలించిన వారిలో ఉన్నారు. గత ఏడాది 756 మంది విద్యార్థులు పరీక్షకు హాజయ్యారు. ఈ సంఖ్య ఈ ఏడాది రెట్టింపు ఉండవచ్చని భావిస్తూ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

నేడు బలివేలో ప్రజాదర్బార్.. ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం బలివేలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని ప్రజల నుంచి నేరుగా సమస్యలపై వినతులను స్వీకరిస్తారని తెదేపా మండలాధ్యక్షుడు గద్దె రఘు, గ్రామ అధ్యక్షుడు కాట్రు రామస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రమాదాల నివారణకు సహకరించండి

కైకలూరు, న్యూస్‌టుడే: ప్రమాదాల నివారణకు వాహన చోదకులు సహకరించాలని కైకలూరు టౌన్ ఎస్.ఐ. వెంకట కుమార్ కోరారు. స్థానిక స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై గురువారం అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించరాదని, రోడ్డుపై అడ్డదిడ్డంగా ఆటోలను నిలిపి ట్రాఫిక్ అంతరాయం కల్పించరాదని తెలిపారు. వాహనాల ఫిట్‌నెస్‌తో పాటు డ్రైవర్లు తప్పక లైసెన్సులు కలిగి ఉండాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

కైకలూరులో అవగాహన కల్పిస్తున్న ఎస్.ఐ. వెంకటకుమార్

ఎస్‌బీఐ సేవలను సద్వినియోగం చేసుకోండి

బ్యాంకు శాఖ ప్రారంభంలో పాల్గొన్న అధికారులు

మండవల్లి, న్యూస్‌టుడే: భారతీయ స్టేట్‌బ్యాంక్ సేవలను మండవల్లి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ జీఎం శైలేశ్ కుమార్ అన్నారు. మండవల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శాఖను గురువారం ప్రారంభించారు. దేశంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ సేవలతోపాటు జీవిత బీమా, మరెన్నో ఇతర సేవలను ఎస్‌బీఐ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. యోనో యాప్‌తో బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత రుణాలతోపాటు గోల్డురుణాలు అతి తక్కువ వడ్డీరేట్లకు అందిస్తున్నట్లు వివరించారు. ఇందులో డీజీఎం షితక్షి సింగ్, ఆర్ఎం సుబ్రహ్మణ్యం, బీఎం అనిత, సిబ్బంది పాల్గొన్నారు.

CHANGE OF NAME
I, MAGANTI MANI RAJAN S/o. MAGANTI ESWARA RAO, resident of H.No.2-24, Gopavaram Village, Kaikaluru Mandal, Eluru Dist, A.P., I have changed my name from MAGANTI NAGA PURNAIAHA CHOWDARY (Old Name) to MAGANTI MANI RAJAN (New Name) Hence forth i am being called MAGANTI MANI RAJAN S/o. MAGANTI ESWARA RAO for all purposes.

(c) eenadu

గళమెత్తి గర్జన

కాకినాడలో ప్రదర్శన నిర్వహిస్తున్న కేంద్ర కార్మిక సంఘాల కార్యకర్తలు, నాయకులు

జిల్లావ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె విజయవంతంగా జరిగింది. జిల్లా కేంద్రం కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు కదిలిరాగా గురువారం ఉద్యమస్ఫూర్తిని రగిలించింది. లేబర్‌కోడ్‌లను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో అన్నిరకాల కార్యకలాపాలను స్తంభింపజేశారు. కలెక్టరేట్ వద్ద బహిరంగ సభలో నాయకులు తమ గళం వినిపించారు. - న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

లావాదేవీలు జరపని ఖాతాలు మనుగడలోకి తెండి

కాకినాడ కలెక్టరేట్: జిల్లాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 20 ఏళ్లుగా లావాదేవీలు నిర్వహించని బ్యాంకు ఖాతాలను మనుగడలోకి తేవాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. 79 శాఖల సంబంధించి 3,400 ఖాతాల్లో రూ.6.31 కోట్ల మేర ప్రభుత్వ సొమ్ము నిల్వ ఉందని, వీటిని పొందడానికి రిజర్వ్ బ్యాంకు అవకాశం కల్పించిందని చెప్పారు. ఆయా శాఖల డీడీవోల ద్వారా ఈ ఖాతాలను మనుగడలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఖాతాలను మనుగడలోకి తెచ్చి, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తే ఆ నిధులను అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్వో తిప్పేనాయక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

చోదన.. యాతన

16వ నంబరు జాతీయరహదారిపై ప్రమాద ఘంటికలు

ఈనాడు, రాజమహేంద్రవరం: అస్తవ్యస్త కూడళ్లు.. సాంకేతిక లోపాలు.. అపసవ్య దిశలో ప్రయాణం..కానరాని పైవంతెనలు.. ఇష్టారీతిన వెలిసిన దుకాణాలు.. వెరసి 16వ నంబరు జాతీయరహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన మార్గమిది. రాజానగరం మొదలుకొని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వరకు రానూపోను 220 కి.మీ. 'ఈనాడు' పరిశీలించింది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఏ తరహా సమస్యలున్నాయో గుర్తించి అందిస్తోన్న కథనమిది.

లోవ ఆలయ కూడలి వద్ద ప్రమాదకరంగా రోడ్డు దాటుతూ..

రాజానగరం-కాకినాడ కూడలి

రాజమహేంద్రవరం నుంచి వెళ్లే వాహనాలు జాతీయరహదారిపై కాకినాడ మార్గానికి మలుపు తిరిగే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కలవచర్ల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు అపసవ్య దిశలో వస్తున్నాయి. ఇలా 15 నిమిషాల్లో 25 వాహనాలు ప్రమాదకరంగా వచ్చాయి. సిగ్నల్ వ్యవస్థతోపాటు కానిస్టేబుల్ అవసరం. పైవంతెన నిర్మిస్తే పరిష్కారం లభిస్తుంది.

అపసవ్య దిశలో వచ్చేస్తూ..

గండేపల్లి కూడలి

మల్లేపల్లి వద్ద గ్రామాల నుంచి నేరుగా హైవే పైకి వస్తున్నారు. రోడ్డుకు ఆనుకునే దుకాణాలు, ఇళ్లున్నాయి. రెండు మళ్లింపు స్థానాలు (డైవర్షన్ పాయింట్లు) ఉన్నా దగ్గరగా ఉందని రాంగ్‌రూట్‌లో వస్తున్నారు.

తాళ్లూరు

రెండు గ్రామాల కూడలి ఇది. 8 దాబాలు ఉన్నాయి. గ్రామాల నుంచి నేరుగా అపసవ్య దిశలో హైవేపైకి వస్తున్నారు. శివారులో కాలనీ, పాఠశాల ఉన్నా మళ్లింపు మార్గంలేదు. విభాగిని రెయిలింగ్‌పై నుంచి దాటి పిల్లలు, ఉపాధి కూలీలు రోడ్డుపైకి వస్తున్న క్రమంలో వాహనాలు ఢీకొంటున్నాయి.

రౌతులపూడి నుంచి వచ్చే క్వారీ వాహనాలు హైవేపైకి వచ్చే క్రమంలో మలుపు తిరగక వెనక్కి, ముందుకు తిప్పుతున్నారు. కూడలి వద్ద ఆటోలు, పైవంతెన రోడ్డుపై లారీలు నిలుపుతున్నా నియంత్రణ లేదు.

కత్తిపూడి వద్ద..

సర్వీస్ రోడ్ ఉన్నా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కే. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీస్ సిబ్బంది ఉండాలి. 216 హైవేకు అనుసంధానం చేసే చోట వాహనాలు మలుపు తిప్పే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

రహదారులా.. పార్కింగ్ యార్డులా

- అన్నవరం-రాజమహేంద్రవరం వెళ్లే వాహనాలు హైవేను క్రాస్ చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

లోవ జంక్షన్

హైవేపై నాలుగు రోడ్ల కూడలి ఉండడం వల్ల నేరుగా వాహనాలు వచ్చేస్తున్నాయి. సర్వీస్ రోడ్డును వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు అడ్డదిడ్డంగా రోడ్డు దాటేస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, పోలీసు గస్తీ అవసరం.

- తుని నుంచి విశాఖ వెళ్లేందుకు శివారు నుంచి సర్వీస్ రోడ్డు ఉన్నా.. కొందరు వన్‌వే నుంచి వచ్చేస్తున్నారు.



జగ్గంపేట వద్ద పైవంతెన దిగిన వెంటనే డౌన్‌లో మళ్లింపు స్థానం ఉంది. కూడలిలో 5 సినిమా హాళ్లు, కళాశాల ఉండడంతో రద్దీ ఎక్కువ. నిమిషానికి 25 బైక్‌లు రోడ్డు క్రాస్ చేస్తున్నాయి. మళ్లింపు మార్గం కొంత దూరంగా అవసరం. అండర్ పాస్, సిగ్నల్స్, గస్తీ ఏర్పాటు కీలకం.

రామవరం వద్ద అనుకూలంగా లేని అండర్‌పాస్

ప్రత్తిపాడు, రాచపల్లి కూడళ్లు

రాచపల్లి వద్ద 30 గ్రామాల వాహనాలు నేరుగా హైవేపైకి వస్తాయి. సర్వీస్ రోడ్డు లేదా అండర్‌పాస్ నిర్మించాలి.

- కొడవలి కూడలి నాలుగు రోడ్లు కలిసే ప్రాంతం. వన్నెపూడి నుంచి అపసవ్య మార్గంలో బైక్‌లు వచ్చేస్తున్నాయి.

కత్తిపూడి హైవేపై ఇలా రోడ్డుపైనే నిలిపేశారు

రామవరం పరిధిలో

రామవరం కూడలిలో నిత్యం రద్దీనే. ఎడమ వైపు ఇర్రిపాక, మామిడాడ, మర్రిపాక నుంచి 200 మీటర్ల మేర అపసవ్య మార్గంలో వాహనదారులు రోడ్డు దాటుతున్నారు. ఇలా 15 నిమిషాల్లో 50 బైక్‌లు, 8 ఆటోలు వచ్చాయి. అండర్ పాస్ తక్కువ ఎత్తులో ఉండడం, హైవేకి అనుసంధానం లేక ప్రయోజనం లేదు. సోమవరం వద్ద నేరుగా హైవే పైకి వాహనాలొస్తున్నాయి. అండర్ పాస్ నిర్మించాలి.

ఏడీబీ రోడ్డు నుంచి రాజానగరం కూడలి వైపు అడ్డదిడ్డంగా వాహనాల రాకపోకలు

కలహం సమసేది.. కమతం సరిచేసేది.. ఎలా..?

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

భూ(కమతాల) సమస్యల పరిష్కారాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ సమావేశంతో కలెక్టరేట్‌లో భూములు, రీసర్వే సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దీనిని ప్రారంభించింది. ఫిర్యాదు స్వయంగా ఆరాతీసి పరిష్కార గడువును నిర్దేశించాల్సి ఉండగా రెవెన్యూ క్లినిక్‌కు వచ్చిన అర్జీల్లో 75 రోజుల గడువు ఇచ్చినా అధికారులు, సిబ్బంది ఆ దిశగా స్పందించడం లేదు. రోజుల వ్యవధిలో పరిష్కరించే అవకాశం ఉన్నా.. నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని కొండంత ఆశతో వచ్చిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది.

జిల్లాలో 2025 డిసెంబరు 19న కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ను ప్రారంభించారు. కొన్ని వారాలు వివిధ కారణాలతో నిలిపివేశారు. ఇప్పటికి అయిదుసార్లు నిర్వహించారు. 474 ఫిర్యాదులు అందితే, కేవలం 48 మాత్రమే పరిష్కరించారు. వివిధ కారణాలతో 268 ఫిర్యాదులను తిరస్కరించారు. వీటిలో అర్జీదారులు సంతృప్తి చెందనివి ఏడింటిని రీఓపెన్ చేశారు. ఇంకా 156 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.

వినతులు స్వీకరిస్తున్న అధికారులు

రెవెన్యూక్లినిక్‌లో దాఖలైన అర్జీలు 474, ఆమోదించినవి 48

ఫిర్యాదుల స్వభావం

నిషిద్ధ జాబితా(22 ఏ) కేసులు	:	42
ఆక్రమణలు	:	48
సరిహద్దు వివాదాలు	:	12
మ్యుటేషన్లు	:	44
ఎఫ్‌లైన్ కేసులు	:	13
ఆర్‌వోఆర్ సమస్య	:	87
వెబ్‌ల్యాండ్ సమస్య	:	3
ఇతర సమస్యలు	:	107

- కాకినాడ గ్రామీణ మండలంలో 41 అర్జీలు రాగా 7 ఆమోదించారు. 30 తిరస్కరించారు. సామర్లకోట మండలంలో 37 ఫిర్యాదులు రాగా, మూడు ఆమోదించి 32 తిరస్కరించారు. ప్రత్తిపాడు మండలంలో 31 రాగా 5 ఆమోదించి 11 తిరస్కరించారు. పెదపూడి, శంఖవరం మండలాల్లో 30 చొప్పున ఫిర్యాదులు రాగా 11 ఆమోదించి 34 తిరస్కరించారు.

సమాధానం చెప్పడం లేదు..

నేను గత నెల 19న రెవెన్యూ క్లినిక్‌లో అర్జీ ఇచ్చా. నా కుటుంబానికి మూడు సర్వే నంబర్లలో 5.96 ఎకరాల భూమిఉంది. రీసర్వేలో 37 సెంట్లు తక్కువగా చూపించారు. సరిచేయాలని అనేక అర్జీలు ఇచ్చినా ఇప్పటికీ పరిష్కరించలేదు. రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అధికారులు వచ్చారు కానీ సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికీ సమస్య పరిష్కరించలేదు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నా.

- జక్కిన శివరాంప్రసాద్, శృంగవృక్షం, తొండంగి మండలం

9 సార్లు తిరిగినా ఫలితం లేదు..

మా గ్రామంలో పొలాల నుంచి వచ్చే వర్షపు జలాలు ప్రవహించే కాలువను మూసేసి ఆక్రమించారు. 2025 ఏప్రిల్‌లో వచ్చిన వరదలవల్ల ముంపు కారణంగా పంట నష్టపోయాం. ప్రతి సారి ఏలేరు జలాల ముంపుతో ఇబ్బందిపడుతున్నాం. సమస్య పరిష్కరించాలని 9 సార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగా. రెవెన్యూ క్లినిక్‌లో 20 రోజుల కిందట ఫిర్యాదు చేశా. ఇప్పటికీ ఒక్క అధికారి కూడా ఇక్కడకు రాలేదు. సమస్యను పట్టించుకోలేదు.

- పోకల బాపన్నదొర, రాజుపాలెం, కిర్లంపూడి మండలం

'పాడా' ముచ్చటేది.. స్మార్ట్‌సిటీ వెలగాలి..

బడ్జెట్ వేళ రూ.1100 కోట్లతో ప్రతిపాదనలు

ఈనాడు, కాకినాడ: ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేది బడ్జెట్.. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలకు మోక్షం లభించేది పద్దు నుంచే. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని రంగాలకు భారీగా నిధులు అవసరం. అందులో కాకినాడ స్మార్ట్ సిటీ ఒకటి. ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన గత వైభవం సర్కారు నిర్లక్ష్యానికి గురైంది. కూటమి ప్రభుత్వం ఈనెల 14న బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ నిధులిచ్చి దన్నుగా నిలవాలని నగరవాసులు కోరుతున్నారు.



కాకినాడ ఏటిమొగ ప్రాంతంలోని బోట్ బిల్డింగ్ యార్డు ఆవరణలో అసంపూర్తిగా మత్స్యశాఖ కార్యాలయం

కాకినాడను ఆకర్షణీయంగా మార్చేందుకు గతంలో రూ.1,005 కోట్లతో పనులు మంజూరు చేశారు. 2014-19 మధ్య తెదేపా హయాంలో చాలావరకు పనులు మొదలై పూర్తికావస్తున్న దశలో వైకాపా ప్రభుత్వం వచ్చింది. అప్పటివరకు ఉన్న పనులు నిలిచిపోయాయి. కేంద్ర నిధులు సైతం మళ్లించేసింది. రాష్ట్ర వాటా చెల్లించలేదు. గుత్తేదారులకు రూ.110 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం మళ్లీ స్మార్ట్ సిటీ పనులను పట్టాలెక్కించాలని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పలుమార్లు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ సైతం ఈసారి పద్దులో రూ.1000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

నాడు కేంద్ర నిధులు మళ్లించేసి

కాకినాడ జిల్లా..
2016.. స్మార్ట్‌సిటీ మిషన్‌లో చోటు
31.39 చ.కి.మీ.. విస్తీర్ణం
4 లక్షలు.. నగర జనాభా

ఈ పనులు చేయాలి..

- నగరపాలక సంస్థ కార్యాలయం పనులు పూర్తికావాలి.
- కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణం లేక పడకేసింది.
- మత్స్యశాఖ జేడీ కార్యాలయం మధ్యలోనే నిలిచింది.
- సర్పవరం నుంచి జగన్నాథపురం వంతెన వరకు రహదారి బాగుచేయాలి.

'పాడా'కు ప్రాధాన్యం..

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. కొత్తగా పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) రూపుదిద్దింది. జనసేన పవన్ పిఠాపురంలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించి పట్టణాభివృద్ధికి బృహత్తర ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. నేతలు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాధాన్యక్రమంలో చేపట్టాల్సిన పనులు గుర్తించారు. వాటిన్నింటికీ సుమారు రూ.100 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ మేరకు ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నారు.

వనిత విజేత..!

మహిళల జట్ల మధ్య కాకినాడ డీఎస్ఏలోని టర్ఫ్‌పై గురువారం జరిగిన హాకీ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల క్రీడాకారులు పోరాట పటిమ చూపారు. విజయమే లక్ష్యంగా శ్రమించి గెలిచారు. హాకీ హరియాణా, ఎన్‌సీవోఈ సోనిపట్ మహిళా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2-1 గోల్స్‌తో ఎన్‌సీవోఈ జట్టు విజయం సాధించింది. ఆ సందర్భంగా ముఖ్య అతిథులు సాయి భోపాల్ జట్టు టీంకు కప్, నగదు బహుమతి చెక్కును అందించిన చిత్రమిది. - న్యూస్‌టుడే, మసీదుసెంటర్(కాకినాడ)

బాభౌయ్..!

– న్యూస్‌టుడే, మసీదుసెంటర్(కాకినాడ)

జిల్లాలోని చాలా గ్రామాల్లో వీధి కుక్కల బెడద క్రమంగా పెరిగిపోతోంది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఎక్కడ చూసినా గుంపులుగా ఉంటున్నాయి. పాదచారులు, ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండడంతో వారు గాయాలపాలవుతున్నారు.

కొందరు కుక్కకాటుకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటోంది. పాఠశాలలకు వెళ్తున్న పిల్లల్ని కరుస్తున్నాయని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. శునకాల సంగతి పెరగకుండా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలనే ఆదేశాలున్నా.. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. పరిస్థితిలో మాత్రం మార్పురావడం లేదు.

ఘటనలివిగో..

పిఠాపురం మండలం విరవాడకు చెందిన ఎ. శ్రీను(35) ఆరు నెలల క్రితం ప్రత్తిపాడు మండలం రాచపల్లి పొలాల్లో కుక్క కాటుకు గురయ్యాడు. టీకాలు వేయించుకున్నా అతను తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ప్రథమ చికిత్స అనంతరం ఈ నెల 3న కాకినాడ జీజీహెచ్‌లో చేరారు. రేబిస్ సోకిందని వైద్యులు నిర్ధారించగా చికిత్సపొందుతూ మర్నాడు మృతిచెందాడు.

గతేడాది కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన 54 ఏళ్ల మహిళ రేబిస్‌తో జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతిచెందింది. కుక్కకాటుకు గురైన ఆమె పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో రేబిస్‌కు బలైంది.

కాకినాడ టూటౌన్ స్టేషన్ వెనక వీధిలో దారిపై కుక్కల సంచారం

కాకినాడ జీజీహెచ్‌లో కుక్కకాటు, రేబిస్ మరణాల తీవ్రత ఇలా..

సంవత్సరం	కుక్కకాటు బాధితులు	రేబిస్ కేసులు	మరణాలు
2022	6364	6	6
2023	6523	3	2
2024	8372	12	11
2025	8385	4	3

- కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి పలు జిల్లాల నుంచి ఏటా వేల సంఖ్యలో కుక్కకాటు బాధితులు వస్తుంటారు. రేబిస్ బారినపడిన వారి కేసులు ఏటా ఇక్కడికి వస్తుంటాయి. పలువురు మృత్యువాతపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పీహెచ్‌సీ స్థాయి నుంచి ఏటా వేల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవుతాయి. వీటికి అదనంగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.

కరిచిన వెంటనే టీకా వేయించాలి

- కుక్క కరిచినపుడు, శరీరంపై గాయాలున్న చోట కుక్క నాకినపుడు వాటి నోటిలోని చొంగలో ఉండే లిస్సా వైరస్ మన శరీరం లోపలికి వెళ్తే రేబిస్ ముప్పు తప్పదు.
- కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి.
- వీలైనంత త్వరగా యాంటీ రేబిస్ టీకా వేయించుకోవాలి.
- రేబిస్ పీడితుల్లో మితిమీరిన భయం, నీటిని చూస్తే బెదరడం, నోటి వెంట లాలాజలం కారడం, ఏమీ మింగలేనంత గొంతు నొప్పి, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరితే గొంతు కండరాలకు పక్షవాతం సోకి. . ఏమీ తినలేక కోమాలోకి వెళ్లి చనిపోతారని వైద్యులు పేర్కొంటున్నారు.

ఆదేశం

కాకినాడ కలెక్టరేట్: కాకినాడ డివిజన్‌లో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు డ్రాఫ్ట్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలని డీఆర్వో తిప్పేనాయక్ ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన ఆర్డీవో మల్లిబాబుతో కలిసి తహసీల్దార్‌లు, ఉప తహసీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. డ్రాఫ్ట్ పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు అందజేసి, వాటిలో తప్పులు ఉంటే సరిదిద్దాలన్నారు. రైతులు పరిశీలించిన తర్వాత వారినుంచి ఈకేవైసీ తీసుకుని, రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకం ముద్రణకు పంపించాలన్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పరిపాలనాధికారి డీబీఏ పైనులు, తహసీల్దార్‌లు జితేంద్ర, దుర్గాప్రసాద్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అభయం

కాకినాడ కలెక్టరేట్: పిఠాపురం మండలం మాధవపురంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు జిల్లా యంత్రాంగం బాసటగా నిలుస్తుందని కలెక్టర్ షాన్‌మోహన్ స్పష్టం చేశారు. గురువారం అక్కాతమ్ముళ్లైన అనాథ చిన్నారులు కాకినాడలో కలెక్టర్‌ను కలిశారు. ఆయన వారి వివరాలు తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాలతో ఇద్దరు చిన్నారులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.5 వేల ఆర్థిక సాయంతోపాటు శాశ్వత నివాసానికి ఇంటి పట్టా మంజూరు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణం చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. చదువుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎంపీడీవో కె.స్వప్న తదితరులు వారి వెంట ఉన్నారు.

చిన్నారులతో మాట్లాడుతున్న కలెక్టర్ షాన్‌మోహన్

అవకాశం

మసీదు సెంటర్(కాకినాడ): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)-2026 ఏడాదికి గాను నెలవారీగా శాప్ లీగ్ క్రీడా పోటీలకు జిల్లా స్థాయి చదరంగం, సైక్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు కాకినాడ డీఎస్ఏ డీఎస్‌డీవో సతీష్‌కుమార్ గురువారం ప్రకటించారు. ఈ నెల 17న అండర్-13, 15, 17, 19 విభాగాల బాలబాలికలు కాకినాడ డీఎస్ఏ మైదానానికి రావాలన్నారు. ఇక్కడ ఎంపికైన వారు ఈ నెల 21, 22వ తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నెల 24న 18 ఏళ్లలోపు బాలబాలికలకు సైక్లింగ్ ఎంపికలు నిర్వహిస్తామని, ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు తమ ఆధార్ కార్డు, వయసు, విద్యా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని కాకినాడ డీఎస్ఏ మైదానంలో పైతేదీల్లో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని సూచించారు. చెస్ బోర్డును క్రీడాకారులే తెచ్చుకోవాలన్నారు. అర్హత కలిగిన క్రీడాకారుడు తమ పేర్లను శాప్ క్రీడా యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

డీపీవోగా లక్ష్మణరావు

కాకినాడ కలెక్టరేట్: జిల్లా పంచాయతీ అధికారి(ఎఫ్ఏసీ)గా జడ్పీ సీఈవో లక్ష్మణరావును నియమిస్తూ కలెక్టర్ షాన్‌మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీవో రవికుమార్ అనారోగ్యంతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఇన్‌ఛార్జిగా ఉన్న బాలామణి విధుల్లో కొనసాగలేనని కలెక్టర్‌కు లేఖ ఇవ్వడంతో లక్ష్మణరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

మహిళల ఆదాయమిక వెరీగుడ్డు

(న్యూస్‌టుడే - తుని, తునిపట్టణం)

జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ పథకాల ద్వారా రుణాలను అందించి అనేక యూనిట్లు నెలకొల్పిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త విధానానికి రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా కొత్తగా ఎగ్‌మార్ట్‌లు ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్కరికీ రూ.50 వేలు చొప్పున ఎస్ఈసీసీ ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. దీనిలో రూ.35 వేలు చక్రాల బండి, వంట సామగ్రి, రూ.15 వేలు విలువైన కోడిగుడ్లు ఇస్తారు. వీటితోపాటు ఆయా స్వయం సహాయక సంఘాల సభ్యులు పలు రకాల ఆహార పదార్థాలు కూడా తయారు చేసి విక్రయించుకోవచ్చు. పట్టణాల్లోని రద్దీ ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా వీటి ఏర్పాటులో ఒంటరి, పొదుపు సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రాధాన్యమిస్తారు. ఇప్పటికే పురపాలికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కలిగించారు.

తునిలో అవగాహన కలిగిస్తున్న అధికారులు

జిల్లాలో 10..

కాకినాడ నగరపాలిక పరిధిలో 4 ఎగ్‌మార్ట్‌లు, తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలతోపాటు ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో ఒక్కొక్కటి చొప్పున వీటిని మంజూరు చేస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరుకు ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి, మార్చిలో ఈ పథకం ప్రారంభించనున్నాం. - కనకరాజు, మెప్మా ఇన్‌ఛార్జి పీడీ

సమావేశంలో మాట్లాడుతున్న డా.నరసింహనాయక్ తదితరులు

సామర్థ్యాలు పెంచుకోండి

మసీదు సెంటర్(కాకినాడ): వైద్యాధికారులందరూ వృత్తిపరమైన సామర్థ్యాలు పెంచుకోవాలని, శిక్షణ కార్యక్రమంలో మెలకువలు నేర్చుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.నరసింహనాయక్ సూచించారు. లింగ ఆధారిత హింస నిరోధం, మెడికో లీగల్ కేర్ సేవలు, లైంగిక హింసకు గురైన బాధితులు కోలుకునేలా చేసే చర్యలు తదితరాలపై గురువారం కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్ర కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడలో డీఎంహెచ్‌వో అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. డీఎల్‌టీవో చలమయ్య, డీఐవో సుబ్బరాజు, డీఎంవో ప్రభాకర్, వైద్యులు అరుణ, లక్ష్మి, ప్రశాంతి, ప్రత్యూష, కమల్‌నాథ్, మౌనిక, దేవకుమారి, సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

భీమేశ్వరుడు పెళ్లికుమారుడాయెనే..

పంచారామ క్షేత్రమైన సామర్లకోట భీమేశ్వరాలయంలో స్వామి, అమ్మవార్లు పెండ్లి కుమారుడు, పెండ్లికుమార్తెలుగా ముస్తాబయ్యారు. శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా గురువారం ఆలయ ఈవో నీలకంఠం, ఛైర్మన్ జగదీష్‌మోహన్ ఆధ్వర్యంలో నంది మండపంలో ప్రత్యేకంగా పెండ్లికుమారుడు, కుమార్తెల పూజలు ఏర్పాటు చేశారు. ట్రస్టు బోర్డు సభ్యులు, పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు. - న్యూస్‌టుడే, సామర్లకోట

సాంకేతిక సాయం.. 'నావిక్' సమాచారం

కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌తో మాట్లాడుతున్న ఎంపీ సతీష్‌బాబు

ఏపీకి అంతరిక్ష సాంకేతిక మద్దతు అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ సానా సతీష్‌బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారని ఎంపీ గురువారం తెలిపారు. గత ఐదేళ్లలో ఇస్రో, ఎన్ఆర్ఎస్సీ ద్వారా ఏపీకి వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారన్నారు. వ్యవసాయంలో ఉపగ్రహాల ద్వారా పంటల పర్యవేక్షణ, దిగుబడి అంచనా, కరవు పరిస్థితుల మ్యాపింగ్ వంటి అంచనాలను నమోదు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారని ఎంపీ పేర్కొన్నారు. మత్స్యరంగంలో నావిక్ ఆధారిత కమ్యూనికేషన్‌తో మత్స్యకారులకు చేపల సమాచారం, తుపాను హెచ్చరికలు వంటి సమగ్ర సమాచారం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారన్నారు. - న్యూస్‌టుడే, కాకినాడ నగరం

పవన్ ఆదేశం.. సొంతిల్లు సాకారం..

పిఠాపురం మండలం మాధవపురంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన సత్య, చంటిలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండంత భరోసా కల్పిస్తున్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోకి స్పందించి ఇప్పటికే ప్రతి నెలా రూ.5 వేలు వంతున ఇద్దరికీ రూ.10 వేలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. దీంతో పాటు వారికి ఇల్లు కట్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ వారితో మాట్లాడి, ఇంటి పట్టా కోసం స్థానిక తహసీల్దార్ గోపాలకృష్ణకు సూచించారు. ఈ మేరకు తహసీల్దార్.. సత్య, చంటిలకు వారి పేరున ఇంటి పట్టాను గురువారం అందజేశారు. - న్యూస్‌టుడే, పిఠాపురం

యువ భారతం.. స్వచ్ఛతే లక్ష్యం

రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని ఐఈసీ సీబీ స్పెషలిస్టు వి.ప్రదీప్ అన్నారు. గురువారం సామర్లకోట పురపాలిక ఆధ్వర్యంలో వైఆర్ఎల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన సదస్సు శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. సచివాలయ శానిటరీ కార్యదర్శులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, బహిరంగ మలవిసర్జన నిర్మూలన వంటివాటిపై అవగాహన కల్పించారు. సదస్సులో సచివాలయ కార్యదర్శులు సాయిచరణ్, రవికుమార్, వైఆర్ఎల్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, సామర్లకోట

ప్రశ్నార్థకంగా భద్రత

అన్నవరం దేవస్థానం వద్ద పరిస్థితి

● అన్నవరం కొండ దిగువన తొలిపావంచాలలోని ప్రసాదం విక్రయ కౌంటర్ వద్ద ఆదివారం కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడికి దిగి భయాందోళన సృష్టించారు. ఈ సమయంలో అక్కడ భద్రత పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది.

● కొద్ది నెలల కిందట సత్యగిరిపై కొందరు సినిమా పాటలకు తీసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

● గతంలో టోల్‌గేటు వద్ద వాహనాల్లో మద్యం సీసాలు తీసుకువెళ్తూ పట్టుబడిన సంఘటనలు భద్రత పర్యవేక్షణ లోపానికి నిదర్శనం.

న్యూస్‌టుడే, అన్నవరం

ఇటీవల కొండ దిగువన ప్రసాద విక్రయ కౌంటర్ వద్ద బారికేడ్లు దాటుకుని కొట్లాటకు వెళ్తున్న యువకులు

అన్నవరం ఆలయంలో 93 మంది ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉన్నారు. 35 మంది హోంగార్డులు, 20 మంది దేవస్థానం సిబ్బంది భద్రత విధులు నిర్వర్తిస్తారు. 13 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ఉండగా వీరంతా ప్రధాన నాయకులతో భద్రతను పర్యవేక్షిస్తారు. ఏటా సుమారు రూ.5 కోట్లు వ్యయం చేస్తున్నారు. అయినా భద్రత పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉందనే విమర్శలున్నాయి. [illegible] ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ప్రసాదం విక్రయ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటున్నా అదనపు సిబ్బందిని నియమించక పోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొండపైకి వెళ్లే కార్లు, ఇతర వాహనాల తనిఖీలు పకడ్బందీగా ఉండటం లేదు. దీనిపై ఈవో త్రినాథరావు 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. భద్రతను పకడ్బందీగా పర్యవేక్షిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

క్రీడా తపస్సు.. విజయాల ఉషస్సు

రాజానగరం, కోరుకొండ, న్యూస్‌టుడే: దేశంలో ఇప్పుడిప్పుడే ఆటలకు ఆదరణ పెరుగుతోంది. క్రీడల్లో విజయం వెంటనే రాదని, ఏళ్లుగా సాధన చేయడంతోనే సాధ్యమని క్రీడాకారులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలో సెపక్‌తక్రా ఆడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందులో ఒక్కో జట్టులో రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఉంటారు. నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగిన యూనివర్సిటీ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. 'న్యూస్‌టుడే'తో తమ అనుభవాలు పంచుకున్నారిలా..

నన్నయలో సెపక్ తక్రా ఆడుతున్న క్రీడాకారులు

12 ఏళ్లుగా సాధన..

క్రీడల్లో గెలుపోటములు, పొగడ్తలు, విమర్శలు సహజం. అవేమీ పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే మనం అనుకున్న విజయాలు వస్తాయి. 12 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నా. పాఠశాల స్థాయిలో రెండుసార్లు స్కూల్స్ గేమ్స్‌లో ఆడాను. రెండు పర్యాయాలు విశ్వవిద్యాలయం తరపున అండర్-17 విభాగంలో ఆడి బంగారు పతకం సాధించాను. ఇటీవల డామన్ డయ్యూలో నిర్వహించిన ఖేలో ఇండియాలో ఆడి సిల్వర్‌మెడల్ సాధించాను. - సీహెచ్.మోహన్‌కృష్ణ, ఎంబీఏ మొదటి ఏడాది, అమలాపురం

ఏడుసార్లు జాతీయస్థాయిలో..

ఆటల్లో ఏళ్లుగా సాధన చేస్తేనే ఫలితాలు కనిపిస్తాయి. క్రీడలపై ఇష్టంతో పాఠశాల స్థాయి నుంచే సెపక్‌తక్రాపై దృష్టి పెట్టాను. 12 ఏళ్లుగా ఆడుతున్నా. ఈ ఆటకు పెద్దగా ఆదరణ లేదని ఎవరెన్ని విమర్శలు చేసినా ఆడటం మాత్రం ఆపలేదు. ఇప్పటివరకు ఏడు జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. అందులో రెండు బంగారు పతకాలు, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించాను. దేశం తరపున ఆడాలనేదే నా లక్ష్యం. - తుపాకుల బాలఏసు, ఎంసీఏ మొదటి ఏడాది, నన్నయ విశ్వవిద్యాలయం

రూ.3లక్షలు బహుమతిగా..

సెపక్‌తక్రాలో దేశం తరపున ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. దాదాపు పదేళ్లుగా ఆడుతున్నా. అండర్- 14, 17 విభాగాల్లో నాలుగుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. జూనియర్ నేషనల్స్‌లో ఆడి రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించాను. సీనియర్ నేషనల్స్‌లో నాలుగుసార్లు ఆడి ఒక బ్రాంజ్‌మెడల్ సాధించాను. దీనికిగాను ప్రభుత్వం నుంచి రూ.3లక్షల నగదు బహుమతి అందుకున్నా. నన్నయ విశ్వవిద్యాలయం తరపున ఆల్ ఇండియా టోర్నమెంట్‌లో పాల్గొన్నా. - తంగెళ్ల వంశీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది, దేవరపల్లి

ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది..

కాకినాడ కలెక్టరేట్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఆరోపించారు. గురువారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోని సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకం పేరు మార్పుచేసి, పేదల పొట్టగొట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి పథకం పరిరక్షణ యాత్ర చేపట్టి, జిల్లాల్లో పర్యటించి ఉపాధి కార్మికుల సమస్యలు తెలుసుకోనున్నారని చెప్పారు. అనంతరం ఆయన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, మల్లిపూడి రాంబాబు, ఎం.సూరిబాబు, శివగణేశ్, పిల్లి సత్యవతి, దాట్ల గాంధీరాజు తదితరులు పాల్గొన్నారు.

విధుల్లోనే నిద్రమాత్రలు మింగి వీఆర్వో ఆత్మహత్యాయత్నం

గొల్లప్రోలు: విధుల్లో ఉన్న వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాలివి.. గొల్లప్రోలులోని వార్డు సచివాలయం-6లో వీఆర్వోగా పనిచేస్తున్న పరమేశ్వరరాజుకు దుర్గాడ వీఆర్వోగా అదనపు బాధ్యతలు అప్పగించేందుకు తహసీల్దార్ రామ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుటే నిద్రమాత్రలు మింగారు. సిబ్బంది, వీఆర్వోలు చూసి పీహెచ్‌సీకి మెరుగైన వైద్యానికి జీజీహెచ్‌కు తరలించారు. పరమేశ్వరాజు మాట్లాడుతూ రెండున్నరేళ్లలో పదవీ విరమణ చేయాల్సి ఉందని, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో మరొకరి సాయంతో విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తనని దుర్గాడ ఇన్‌ఛార్జి వీఆర్వోగా చేయాలంటున్నారని, చేయలేనని చెప్పడంతో వేరొక మండలం వెళ్లిపోవాలని తహసీల్దార్ వేధిస్తున్నట్లు చెప్పారు. దీనిపై తహసీల్దార్ వివరణ ఇస్తూ.. దుర్గాడలో వీఆర్వో లేకపోవడంతో ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. అదనపు వీఆర్వోగా చేయలేనని తనకు చెప్పలేదని పేర్కొన్నారు.

మహిళల హాకీ విజేతగా సోనిపట్ జట్టు

మసీదు సెంటర్(కాకినాడ): కాకినాడ డీఎస్ఏలోని ఆస్ట్రో హాకీ టర్ఫ్‌పై కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్(సీసీఎస్‌సీ) ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్-2026 మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో భాగంగా మహిళా విభాగంలో గురువారం తుది పోరు ఉత్కంఠభరితంగా జరిగింది. హాకీ హరియాణా, ఎన్‌సీవోఈ సోనిపట్ మహిళా జట్ల మధ్య ఫైనల్‌లో 2-1 గోల్స్‌తో ఎన్‌సీవోఈ జట్టు విజయం సాధించింది. సాయి భోపాల్, యూనియన్ బ్యాంక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 5-1 గోల్స్‌తో సాయి భోపాల్ జట్టు గెలిచి, మూడోస్థానంలో నిలిచింది. విజేత జట్టుకు రూ.3 లక్షలు, రన్నర్‌కు రూ.2 లక్షలు, మూడో స్థానంలోని జట్టుకు రూ.లక్ష చెక్కు రూపంలో అందజేశారు. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.రవిచంద్రప్రసాద్, పీడీలు సుధారాణి, సూరిబాబు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

జ్ఞాపికల అందజేత..

ముగింపు కార్యక్రమానికి అతిథులుగా ఆదాయ పన్నువిభాగ జాయింట్ కమిషనర్ ప్రతాప్‌సింగ్ భూక్యా, డీఈవో పి.రమేష్, డీఎస్‌డీవో సతీష్‌కుమార్, నరసింహరాజు, చక్రవర్తి, అంతర్జాతీయ మాజీ హాకీ క్రీడాకారులు డి.మురళీకృష్ణ, ప్రీతమ్ శివాజ్, ఎ.బాబ్జీ, వి.రవిరాజు, అజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు.

మహిళల విభాగంలో రన్నర్స్‌గా నిలిచిన హరియాణా జట్టుకు కప్, చెక్కు అందిస్తున్న ముఖ్యఅతిథులు

నేడు పురుషుల సెమీ ఫైనల్స్..

పురుషుల విభాగంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్ల మధ్య, ఇండియన్ నేవీ, టాటా నేవల్ అకాడమీ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు శుక్రవారం జరగనున్నాయి. సెమీఫైనల్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు శనివారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

మహాశివరాత్రికి సర్వం సిద్ధం

పిఠాపురంలో 13 నుంచి 18 వరకు ఉత్సవాలు

పిఠాపురం, న్యూస్‌టుడే: శైవక్షేత్రాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణతో మార్మోగనున్నాయి. వేడుకలు వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. లక్షలాది భక్తులకు అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు వంటి ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము ఒంటి గంట నుంచే భక్తులు దర్శనం కోసం పోటెత్తే అవకాశముండటంతో పోలీసులు అప్పటి నుంచే బందోబస్తు చేపట్టనున్నారు. వీఐపీలకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.

ఏర్పాట్లు ఇలా..

● పురపాలక సంఘ ఆధ్వర్యంలో నిత్యం పారిశుద్ధ్య పనులు, జగ్గయ్యచెరువు నుంచి బంగారమ్మతల్లి ఆలయం వరకు విద్యుత్తు దీపాలంకరణ, 12 ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, రథోత్సవం నాడు ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, 12 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు గుర్తించారు. ● పోలీసు, అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ● వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, రాజగోపురం, జాతీయ రహదారి వైపు క్యాంపులు, నిత్యం 108 సర్వీసులు అందుబాటులో ఉంచారు. ● మత్స్యశాఖాధికారులు 36 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.

సీసీ కెమెరాలతో నిఘా

దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు నిత్యం భక్తులకు ఉచిత ప్రసాదం, తాగునీరు, పాలు సరఫరా చేస్తున్నాం. వాలంటీర్లతో సేవలు సిద్ధిని యోగం చేసుకుంటాం. 100 మంది సెక్యూరిటీ గార్డులు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం. -జగన్మోహన్ శ్రీనివాస్, ఈవో, పాదగయ క్షేత్రం, పిఠాపురం

ముఖ్యమైన తేదీలు

13న	కుక్కుటేశ్వర స్వామి కల్యాణం
14న	అభిషేకాలు, గ్రామోత్సవం
15న	మహాశివరాత్రి
16న	రథోత్సవం
17న	త్రిశూలస్నానం
18న	తెప్పోత్సవం

విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

ప్రగతి కళాశాల ఎన్‌సీసీ విద్యార్థుల ప్రతిభ

సాంబమూర్తినగర్, గాంధీనగర్, న్యూస్‌టుడే: ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థినీవిద్యార్థులు వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని కళాశాల ఛైర్మన్ డా.పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకల్లో భాగంగా బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థి వీవీఎస్‌కేఆర్ సంజీవ్ దిల్లీలో పీఎం ర్యాలీ, పి.నాగశ్రీ కర్తవ్యపథ్‌లో పాల్గొన్నారన్నారు. మరో విద్యార్థిని సీహెచ్ సాయిరమ్య అమరావతిలో జరిగిన సీఎం కవాతులో పాల్గొన్నారన్నారు. ఈసీఈ విద్యార్థిని ఎం.శ్రీభాను మహారాష్ట్రలో జరిగిన స్పోర్ట్స్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ప్రతిభచాటారన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఎంవీ హరినాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డైరెక్టర్లు డా.కె.సత్యనారాయణ, ప్రిన్సిపల్ డా.జి.నరేష్ విద్యార్థులను అభినందించారు.

ఉత్సవాల నిర్వహణలో వివాదం

● వైకాపా నాయకుడు, మరో 9 మందిపై కేసు

సర్పవరం: తిమ్మాపురంలోని విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణలో ఏర్పడిన వివాదం వైకాపా, జనసేన శ్రేణుల మధ్య కొట్లాటకు దారి తీసింది. వైకాపా నేత, సర్పంచి బెజవాడ వీరవెంకటసత్యనారాయణ, మరో 9 మంది దాడి చేశారని జనసేన నేత పెదపూడి శివరామకృష్ణ బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. సర్పంచితో పాటు అయిదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారు. వివరాలివి.. శివరామకృష్ణ ఏటా ఉత్సవాల్లో పీటలపై కూర్చొని కుటుంబంతో పూజలు చేస్తారు. ఆయన కుటుంబం ఒక్కటే పూజల్లో కూర్చోవడానికి వీల్లేదని, మరికొందరు కూడా ఉంటారని సత్యనారాయణ పట్టుబట్టారు. ఘర్షణ మొదలై ఇరుపక్షాల మధ్య కొట్లాట జరిగింది. నలుగురు పరారీలో ఉన్నారని సీఐ చైతన్య కృష్ణ తెలిపారు.

విషప్రయోగంతో పశువుల మృతి..

తిమ్మాపురం ఎస్సీకాలనీ రోడ్డులో పెదపూడి శివరామకృష్ణకు చెందిన ఆవు, మూడు పాడిగేదెలపై విషప్రయోగం జరిగి చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారంనాటి నోటి నుంచి నురగ రాగా ఏడీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శివరామకృష్ణ మాట్లాడుతూ రాజకీయ కక్షలతో విషప్రయోగం జరిగినట్లు అనుమానిస్తున్నామన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,500
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

లేబర్ కోడ్‌లపై పోరుబాట

కాకినాడ కలెక్టరేట్: జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా ముగిసింది. నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు, నాయకులు ఉద్యమించారు. పరిశ్రమల్లో తెల్లవారుజాము నుంచే పనులు నిలిపేశారు. సీపోర్టు వద్ద కార్యకలాపాలను అడ్డుకుని నిరసన తెలిపారు. కాకినాడ బస్టాండు వద్ద కార్మిక వర్గం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం నుంచి సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ, ఏఐసీసీటీయూ, ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, వైఎస్ఆర్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు.

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

APSRTC
TENDER NOTICE
పల్లెవెలుగు
Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Providing Civil Infra structure for e-Bus Depots at a) Gajuwaka & Simhapuri in VSP. District., b) Kakinada in KKD District., C) Ananthapuramu in ATP. District., D) Kurnool in Kurnool District. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document down load Start Date & Time: 24.02.2026, 4.00 PM, Bid Submission Closing Date & Time : 12.03.2026, 4.00 PM. Further details: Ph. Nos: 9948466588/9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.
NIT No.25/CCE/APSRTC/2025-26, Dt.10.02.2026 Chief Civil Engineer, APSRTC, Vijayawada

ఆంధ్రప్రదేశ్ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్
#55-17-2బి, 4వ అంతస్తు, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆటోనగర్, విజయవాడ-520 007.
Tender No: OPD/FFB AGENTS/TRANSPORT/157/2026 CORRIGENDUM Dated: 13-02-2026
పామాయిల్ గెలల (FFB) సేకరణ మరియు రవాణా కొఱకు e-టెండరు ప్రకటన
ఏ.పి. ఆయిల్ ఫెడ్ వారు నిర్దేశించిన ఏలూరు జిల్లా: 1. తాళ్లగోకవరం, 2. వేగివాడ-1, 3. వేగివాడ-2, 4. ముండూరు, 5. వేములపల్లి, 6. ములగలంపాడు, 7. భోగోలు, 8. ముడిచర్ల. కాకినాడ జిల్లా: 1. ఏలేశ్వరం 2. ప్రత్తిపాడు, 3. ఈస్ట్ లక్ష్మీపురం, 4. గోనాడ, 5. బపురువాక మరియు అదర్ ప్రోసెసింగ్ యూనిట్స్. 1. గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్, చింతంపల్లి, 2. నవభారత్ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం-3, 3 ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎర్రనగూడెం, పామాయిల్ గెలల సేకరణ కేంద్రాలలో పామాయిల్ గెలలు సేకరణ మరియు రవాణా కొఱకు ఆసక్తి మరియు అనుభవం గల వారి నుండి e-టెండర్లను ఆహ్వానించుచున్నాము. ఈ e-టెండరు షెడ్యూళ్ళను https://www.apoilfed. com or www.NeML.in ద్వారా తేది. 13-02-2026 ఉదయం 10.30 నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. టెండర్ల దరఖాస్తు విధానం మరియు చివరి తేది వివరాలు టెండరు షెడ్యూళ్ళలో పొందుపరచడమైనది. ఇతర వివరాలకు ఫోన్ నెం.లు 9866550051/9849901554 సంప్రదించగలరు. సం/- వి.సి. & మేనేజింగ్ డైరెక్టర్.

RUDRA PHYSIOTHERAPY CLINIC
Relieve Rehab Restore
మా క్లినిక్ ప్రారంభించి నేటికి 5 సంవత్సరాలు అయిన శుభసందర్భంగా మా సేవలను గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా మా హృదయపూర్వక ధన్యవాదాలు.
5 YEARS ANNIVERSARY



మా ప్రత్యేకతలు:
1) ఫిజియోథెరపీ మీ ఇంటివద్ద చేయబడును.
2) ఇన్‌పేషెంట్ సదుపాయం కలదు. మావద్ద రెండు పూటలు ఫిజియోథెరపీ మరియు భోజనం మరియు కేర్ టేకర్ సదుపాయం కలదు. (తక్కువ ఫీజుతో)
3) ఫిజియోథెరపీలో 20 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్.
4) పక్షవాతము కేసులకు ప్రత్యేక వైద్యం
Dr. S. Nageswara Rao
Neuro Physiotherapist
MPT (Neurology)
అడ్రస్: ఇజ్జరపు కామేశ్వరరావు రోడ్డు, సర్పవరం జంక్షన్, కాకినాడ. Cont: 94418 78959, 88971 98971

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda బ్యాంక్ ఆఫ్ బరోడా
కరప బ్రాంచి
డి.నెం.108, మెయిన్ రోడ్డు, కరప, తూర్పు గోదావరి జిల్లా-533462, ఆంధ్రప్రదేశ్.

స్థిరాస్తుల విక్రయం కొరకు అమ్మకం నోటీసు అనుబంధం-IV-A (రూల్ 6(2) & 8(6) చూడవలెను)

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 యొక్క రూల్ 6(2) & 8(6)లోని నిబంధనలతో చదువుతూ సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఈ-వేలం అమ్మకం ప్రకటన)

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు), తనఖాదారు(లు) మరియు హామీదారు(లు) కు తెలియజేయునది ఏమనగా ఈ దిగువ వివరించబడిన స్థిరాస్తి సెక్యూర్డ్ క్రెడిటార్ గారికి తనఖా / ఛార్జ్ చేయబడి బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అధీకృత అధికారిచే (సెక్యూర్డ్ క్రెడిటార్) స్వాధీనము చేసుకొనబడి ఈ దిగువ చెప్పబడిన ఖాతా(లు) యొక్క మొత్తములు తిరిగి వసూలు చేసికొనుటకు సదరు స్థిరాస్తులను "ఎక్కడ ఏది ఉన్నదో", "అది ఎలా ఉన్నదో అలా", "అక్కడ ఏది ఉంటే అది" ప్రాతిపదికన అమ్మకం జరుపబడును. ఋణగ్రహీత(లు)/ తనఖాదారు(లు)/హామీదారు(లు)/ సెక్యూర్డ్ అస్సెట్/లు/బకాయిలు/రిజర్వ్ ధర /ఈ-వేలం తేదీ & సమయం, ధరావత్తు మరియు బిడ్ పెంపుదల మొత్తం వివరాలు ఈ దిగువ పేర్కొనబడినవి.

ఋణగ్రహీతలు / తనఖాదారులు / హామీదారుల పేర్లు మరియు చిరునామా	స్థిరాస్తుల వివరములు	బకాయిమొత్తం	రిజర్వుధర, ధరావత్తు & బిడ్ పెంపుదల	స్వాధీనం యొక్క స్వభావము నిర్మాణాత్మకం / భౌతికం
M/s.వీరభద్ర సాఫ్ట్ డ్రింక్స్, ప్రొప్రయిటర్: కుమారి తోటకూర అశ్విని శ్రీదుర్గ, తండ్రి: శ్రీ తోటకూర శ్రీనుబాబు, 3-24/B, భువనేశ్వరి గుడి వీధి, కొప్పూరు VTC, తూర్పు గోదావరి జిల్లా-533105. శ్రీమతి తోటకూర విజయశాంతి (హామీదారు) భర్త: శ్రీ టి.శ్రీనుబాబు, 3-24/B, భువనేశ్వరి గుడి వీధి, కొప్పూరు VTC, తూర్పు గోదావరి జిల్లా-533105.	తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ రూరల్ మండలం, కాకినాడ సబ్ రిజిస్ట్రీ, రేపూరు గ్రామ పంచాయతీ మరియు గ్రామం, టి.ఎస్.నెం. 7/8, అసెస్మెంట్ నెం. 334, పాత నెం. 3-48/5, కొత్త నెం. 3-48/6 గల గల 100 చ.గ. విస్తీర్ణం గల స్థలము మరియు ఆర్.సి.సి రూఫ్ జి+2 భవనం. సరిహద్దులు: తూర్పు: పెండెం పార్వతి గారి ఆస్తి, పడమర: రోడ్డు, ఉత్తరం: మెయిన్ రోడ్డు, దక్షిణం: తాతం రాంబాబు గారి ఆస్తి.	28.07.2025 తేదీనాటికి రూ. 20,05,112.98 + తేది. 01-07-2025 నుండి ఒప్పంద రేటు ప్రకారం తదుపరి వడ్డీ ప్లస్ లీగల్ మరియు ఇతర ఛార్జీలు మొదలైనవి	రిజర్వుధర: రూ.21,48,000/- ధరావత్తు: రూ.2,14,800/- బిడ్ పెంపుదల మొత్తం రూ.10,000/-	భౌతికంగా; ఆస్తి తనిఖీ యొక్క తేదీ & సమయం: తేది: 16-03-2026, సమయం: ఉ.11:00 గం. నుండి మ. 04.00 గం. వరకు; ఎటువంటి తనఖా ఋణ భారాలు: లేవు

ఈ-వేలం తేది & సమయం: 18-03-2026 మ. 02:00 గం.ల నుండి సా. 06.00 గం. వరకు (విక్రయం పూర్తయ్యే వరకు ప్రతి సారి 10 నిమిషాల చొప్పున సమయం పొడిగింపు)

అమ్మకం యొక్క పూర్తి నియమములు మరియు నిబంధనల కొరకు మా వెబ్‌సైట్: https: //bankofbaroda.bank.in/e-auction నందలి మాచే ఇవ్వబడిన లింకును చూడండి. మరియు ఆక్షన్ పోర్టల్ https://baanknet.com నందు కూడా చూడవచ్చును. అర్హత గల బిడ్డర్లు అధీకృత అధికారి యొక్క మొబైల్ నెం. 7569961199, email ID: support.BAANKNET@psballiance.com నందు సంప్రదించవచ్చును.

తేది: 12-02-2026, ప్రదేశము: కరప సం/-అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ బరోడా

EENADU eClassifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph.81422 92071.

REAL ESTATE
LAND FOR SALE
JAGGAMPETA
రాజమండ్రికి 30 కి.మీ. దూరములో మురారి, గండేపల్లి మధ్య NHకి చేర్చి 100 అ॥ల రోడ్డు ఫేసింగ్‌తో 60 సెంట్లుభూమి అమ్మబడును. (నోబ్రోకర్స్) ✆ 9032988265

LEASE
GENERAL
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

JOBS
శ్రీవెంకట్రామ రైస్‌మిల్‌లో పని చేయుటకు పబ్లిక్ అకౌంటెంట్ & అకౌంటెంట్ కావలెను.మంచిజీతం. గుమ్మరేగుల, రౌతులపూడి మం. 9866091891, 9256565256

BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజనీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/M.Tech అర్హత కలిగి బిల్డింగ్స్, ఇరిగేషన్ వర్క్స్ నందు 3to4 సంవత్సరములు అనుభవం కలిగి విజయవాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల నందు పనిచేయుటకు కావలెను. పూర్తి బయోడేటాను info@brinfra-con.com కి పంపగలరు ✆ 79955 57831.

కాకినాడ టూవీలర్ ఎలక్ట్రికల్(ఏథర్) షోరూంలో చేయుటకు Service Advisors,Technicians,Sales Executives కావలెను. 8008884256

స్త్రీ అభ్యర్థిని (40 సం॥లోపు) హిందువు మాత్రమే. విజయవాడలో ఇంటిలోనే ఉంటూ ఇంట్లోపని, 1 వెజిటేరియన్‌కు వంట చేయుటకు కావలెను. ✆ 92472 88381.

ప్రముఖ విద్యాసంస్థకు అనుభవంగల కార్ & బస్సు (హెవీలైసెన్స్) డ్రైవర్లు కావలెను. వంటమనిషి, ఆయాస్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డ్స్(2Nos). మదర్‌థెరిసా నర్సింగ్‌కళాశాల, సాంబమూర్తినగర్, 5వవీధి, KKD ✆ 94928 02345.

WANTED
TECHNICAL SUPERVISOR
Experience: ITI with 3-4 years hands on experience of HCV repair & maintenance. Good communication & basic computer knowledge.
MECHANIC
ITI Motor, Diesel Mechanic. Experience: 3 years plus hands on experience. OR non-ITI 4 years plus hands on industry experience of HCV, Tipper repair & maintenance.
ELECTRICIAN
Experience: ITI, DM, Diploma - 3 years OR non-ITI hands on 3 years plus experience of HCV, Tipper repair & maintenance.
CONTACT 9833781266
hohrd3@svenskagroup.com

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-95 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

కాకినాడ

ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన

మసీదుసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ ఎన్.రమేష్ అన్నారు. గురువారం స్థానిక కల్పనాకూడలి వద్ద మైనర్లు వాహనాలు నడపకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, తల్లిదండ్రులకు, వాహన యజమానులకు చట్టపరమైన శిక్షలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిఉండాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని, వేగంగా, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చంద్రప్రభ వాహనంపై శ్రీవారి ఊరేగింపు

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో ఉన్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలను గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని చంద్రప్రభ వాహనంపై మంగళ వాయిదాల మధ్య కోలాట సంబరాలతో ఊరేగించారు.

ఏఎంజీ పాఠశాల విద్యార్థులకు శుద్ధినీరు

మసీదుసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ఎంపీ సానా సతీష్‌బాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని సానా సతీష్‌బాబు ఫౌండేషన్ ఛైర్మన్ తలాటం హరీష్ అన్నారు. కాకినాడ ఏఎంజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను రాజ్యసభ సభ్యులు సానా సతీష్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా శాశ్వత పరిష్కారం లభించింది. పాఠశాల యాజమాన్యం వినతిపత్రం అందజేయగా, వెంటనే స్పందించిన ఎంపీ తన ఫౌండేషన్ ద్వారా రూ.2 లక్షలతో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. గురువారం పాఠశాలలో ప్లాంట్‌ను ప్రిన్సిపల్ చంద్రిక అధ్యక్షతన ఫౌండేషన్ ఛైర్మన్ తలాటం హరీష్, ఎంపీ కార్యాలయ ఇన్‌ఛార్జి లక్ష్మణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ సభ్యుడు వెంకటేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న హరీష్ తదితరులు

తాగి నడిపితే వాహనం తప్పదు భారీ మూల్యం

– న్యూస్‌టుడే, మసీదుసెంటర్(కాకినాడ)

మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రహదారి ప్రమాదాలు జరుగుతున్నా.. చనిపోయిన వారిని, అవయవాలు కోల్పోయిన వారిని చూస్తున్నా.. చోదకుల్లో మార్పు రావడం లేదు. వీరి కారణంగా ఎదురుగా వచ్చే ఇతర వాహనదారులూ యాతనపడాల్సివస్తోంది. రహదారి ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో కాకినాడ నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పలువురికి శిక్ష పడేలా చేస్తున్నారు.

పోలీసులు అవగాహన కల్పిస్తున్నా..

ఆటోడ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినా వారి తీరు మారడం లేదు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురైతే తరువాత ఎదురయ్యే పరిణామాలు, కుటుంబాల పరిస్థితులు, శిక్షలు, జరిమానాలు తదితరాలపై అర్థమయ్యే రీతిలో ట్రాఫిక్ సిబ్బంది వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు. ఆశించిన ఫలితం లేకపోవడం నిరుత్సాహపరుస్తోంది.

తనిఖీ చేస్తున్న పోలీసులు

ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ..

కాకినాడ పరిధిలో అనేక సార్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద, మద్యం దుకాణాలు, బార్లున్న చోట్ల మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. వీరిని న్యాయస్థానాల్లో హాజరుపరుస్తున్నారు. ఈ క్రమంలో వీరిలో కొంతమందికి అత్యధికంగా రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. మోతాదుకు మించి మద్యం తాగిన వాహనదారులకు, జరిమానా చెల్లించని వారికి రెండు రోజుల నుంచి అయిదు రోజుల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు.

గత అయిదేళ్లలో కాకినాడ ట్రాఫిక్-1, 2 పోలీసులు నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలిలా..

ఏడాది	కేసుల సంఖ్య
2022	1047
2023	1589
2024	2049
2025	2182
2026 (ఇప్పటివరకు)	179

పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు

మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో సగం మందికిపైగా రూ.10 వేల చొప్పున భారీ జరిమానా విధించాం. మిలిగినవారికి జైలుశిక్ష పడింది. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా తాగి వాహనాలు నడిపేవారికి కట్టడి చేస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లు పెంచుతాం.

- ఎన్.రమేష్, డి.రామారావు, ట్రాఫిక్-1, 2 సీఐలు

మత సామరస్యానికి సమావేశాలు

కాకినాడ నగరం: రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు జిల్లా వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు క్రైస్తవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ మోసెంగిని తెలిపారు. క్షేత్ర స్థాయిలో క్రైస్తవ విద్యార్థులు, విశ్వాసులు, అభిమానులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకునేందుకు ఈ సమావేశాలు జరుపుతున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

బీమా రాయితీ ఇవ్వాలి

సాంబమూర్తినగర్: పాఠశాల, కళాశాలల విద్యార్థులను చేర్చే ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాయితీ కల్పించాలని కాకినాడ సిటిజన్ ఫోరం సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జవహర్ వీధిలోని వివేక్ భవన్‌లో పలు ప్రాంతాల ఆటోడ్రైవర్లతో రమణరాజు సమావేశమై ప్రధాన సమస్యలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకోసం ప్రత్యేక ఆటోలు నడిపే డ్రైవర్లు యూనియన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బ్రేక్ ఫిట్‌నెస్, పొల్యూషన్ పరంగా ఏడాదికి రూ.2500, ఇతరత్రా కేసుల రూపేణా రూ.2500 చెల్లించాల్సి వస్తుండగా, క్లెయిమ్ ఉపయోగించలేని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కు రూ.3500 వంతున చెల్లించడం భారంగా మారిందన్నారు. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు ఇవ్వాలన్నారు. పెంకే శ్రీనివాసు, చుట్టుగుళ్ల మురళీకృష్ణ, వాసంశెట్టి వెంకట శ్రీధర్, పిల్లి సత్తిబాబు, పెంకే రాజు, దుర్గాప్రసాద్, సూరకాం తదితరులు పాల్గొన్నారు.

జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఏర్పర్చుకోవాలి

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: విద్యార్థులు సమస్యలపై అవగాహనతో ఉండాలని, జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఏర్పర్చుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.వి. అనంతలక్ష్మి అన్నారు. గురువారం కళాశాలలో 'పెడల్ ఫర్ ఫ్రీడమ్-మైత్రి ఫర్ మైండ్స్, జస్టిస్ ఫర్ ఆల్' అంశంపై 'పెడల్ ఫర్ ఫ్రీడమ్' బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యఅతిథిగా జిల్లా ఈగల్ క్లబ్ సమన్వయకర్త, సీఐ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. యువత బాధ్యతాయుత ప్రవర్తన, చట్ట అవగాహనను పెంపొందించడంలో తమ పాత్రను చురుగ్గా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించి సామాజిక బాధ్యత, ఆరోగ్యం, భద్రత తదితర అంశాల గురించి ప్రజలకు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ డా.ఎం.సువర్ణ, ఎన్‌ఎస్‌ఎస్ 1, 2 యూనిట్ల సభ్యులు, రెడ్ రిబ్బన్, ఈగల్ క్లబ్ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పోస్టర్లతో ప్రిన్సిపల్ అనంతలక్ష్మి, అధ్యాపకులు

బ్యాంకు ఉద్యోగుల ధర్నా

సాంబమూర్తినగర్, గాంధీనగర్: కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్లు పాల్గొని ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడలోని మెయిన్‌రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద భారత్ బంద్‌కు మద్దతుగా బ్యాంక్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేసినట్లు కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి ఆదినారాయణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న లేబర్ కోడ్‌లను తక్షణం రద్దు చేయాలని, పాత పింఛను విధానం అమలు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా హెడ్ పోస్టాఫీసు వరకు చేరుకున్నారు. సంఘ నాయకులు శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, శ్యామ్‌కుమార్, జేఎన్‌వీ శ్రీనివాస్, ప్రభాకర్, శ్రీధర్, ప్రశాంత్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న యూనియన్ నాయకులు

చిరస్మరణీయుడు చందు సుబ్బారావు

సాంబమూర్తినగర్, గాంధీనగర్: పత్రికా రంగాన్ని సాహితీకరణ చేసిన చందు సుబ్బారావు చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు. గురువారం రాత్రి వేణుగోపాల సంస్కృత ప్రచారసభలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల మరణించిన అరసం నేత, సాహితీ విమర్శకులు, ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు చందు సుబ్బారావు సాహితీకృషిని నివాళి అర్పించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పత్సమట్ల సుబ్బరాజు సమన్వయంతో జరిగిన కార్యక్రమంలో ముందుగా సుబ్బారావు చిత్రపటానికి పూలమాలతో అంజలి ఘటించారు. కవి సంధ్య సంపాదకుడు డా.శిఖామణి, దాట్ల దేవదానం, జి.వేంకటసత్యనారాయణస్వామి, మార్ని జానకీరామ్ చౌదరి, ఆదానుల మణిబాబు, అద్దేపల్లి జ్యోతి పాల్గొన్నారు.

కంపర సేవలు మరువలేనివి

కాకినాడ కలెక్టరేట్: కాకినాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా కంపర రమేశ్ అందించిన సేవలు మరువలేనివని పలువురు కొనియాడారు. గురువారం స్థానిక వెంకటనగర్‌లో రమేశ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు పలక సూర్యకుమారి, కంపర బాబీ నివాళి అర్పించారు. అనంతరం 4, 9 డివిజన్లకు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఆదిత్యశేఖర్, దుర్గాశ, గోపాలకృష్ణ, రాజా, వజ్రవరరావు, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.

బస్టాండు వద్ద ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు

ఆర్టీసీ డిపో గ్యారేజీ గేటు వద్ద నిరసన

ఏపీఎన్‌జీవో ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు

సభలో నినదిస్తున్న కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు

కదంతొక్కిన కార్మికవర్గం

సాంబమూర్తినగర్: దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం కాకినాడ సీపోర్టు వద్ద ఉదయం పనులను అడ్డుకుని నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండుకు చేరుకుని ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు బస్సులు ఆపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ● సమ్మెకు సంఘీభావం తెలుపుతూ కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ గేటు వద్ద ఆర్టీసీ ఉద్యోగులు, గ్యారేజీ సిబ్బంది నిరసన తెలియజేశారు. ● కాకినాడ కలెక్టరేట్: ఏపీఎన్‌జీజీవో అసోసియేషన్ జిల్లా శాఖ, ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఏపీ ఎన్‌జీజీవో జిల్లా అధ్యక్షుడు, ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్ రామ్మోహనరావు, జిల్లా కార్యదర్శి మూర్తిబాబు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణరాజు, వెంకటేశ్వరరావు, చంద్రరావు, పద్మమీనాక్షి, జయలక్ష్మి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీ ఆర్ఎస్ఏ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లాలోని రెవెన్యూశాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో సమ్మెకు సంఘీభావంగా నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శి పితాని త్రినాథరావు, సాధనాల రామ్మోహన్ డిమాండ్ చేశారు. ● సాంబమూర్తినగర్, గాంధీనగర్: కార్మికుల హక్కులకోసం కలిసి పోరాడతామని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బై.బాబీ అన్నారు. యామ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ వద్ద నిరసన తెలియజేశారు. వీరబాబు, నాగభూషణం, మైఖేల్, దుర్గారావు, మధుబాబు, ధర్మరాజు, లోవరాజు, కృష్ణ పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న ఏఐవైఎఫ్ నాయకులు

కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ: కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. దీనికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్ అధ్యక్షత వహించారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు తోకల ప్రసాద్, జె.వెంకటేశ్వర్లు, మల్లాడి రాజబాబు, చిన్నిబిల్లి నాగేశ్వరరావు, వర్మ, గుబ్బల ఆదినారాయణ, చెక్కా రత్నకుమార్ తదితరులు ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా అనేక డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచారు. ఈ సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి.

ఇలాగుంటే.. రాకపోకలెలా..?

గాంధీనగర్ రెడ్‌క్రాస్ వీధి చివరలో నాగమల్లి చెట్టు వద్ద బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతోంది. రహదారి వెంట ఇసుక, ఇటుకలు, కంకర రాళ్లు వేసి వదిలేయడంతో రాకపోకల సమయంలో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి వాహనాలు బయటకు తీయటానికి కూడా వీల్లేకుండా ఉంటోందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

స్లాబురాయి ఎక్కడండీ..

కాకినాడ భాస్కర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన ఫుట్‌పాత్ కాలువపై స్లాబురాయి లేక ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. కొంత కాలంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని స్థానికులు వాపోతున్నారు. దాంతో ఆ నడకదారి గుండా రాకపోకలు సాగించలేక రహదారి చెంతనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి కాలువపై స్లాబురాయి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మసీదుసెంటర్

అధ్వానంగా రహదారి..

కాకినాడ భాస్కర్‌నగర్ ప్రధాన రహదారి కూడలి వద్ద గుంతతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. గతంలో మంచినీటి పైపులైన్ లీకవ్వడంతో మరమ్మతులు చేపట్టి అనంతరం మట్టితో పూడ్చి రహదారి నిర్మించకుండా వదిలేశారు. దాంతో ఆ దారి గుండా రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మసీదుసెంటర్(కాకినాడ)

వ్యర్థాలు తొలగించరూ..

కాకినాడ సినిమా రోడ్డు, పాత మున్సిపల్ కార్యాలయం ప్రధాన రహదారి పక్కన కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా కనిపిస్తోంది. మురుగు పారే వీలు లేకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తూ.. దోమలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. తద్వారా వ్యాధులబారిన పడుతున్నామని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మసీదుసెంటర్(కాకినాడ)

మరమ్మతులు చేపట్టరూ..

కాకినాడ వెంకట్‌నగర్ ప్రధాన రహదారిలో నాలుగు రోడ్ల కూడలి వద్ద కల్వర్టు దిగువన రహదారి పల్లంగా మారడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు మ్యాన్‌హోల్‌పై ఇనుప మూత కారణంగా మలుపు తిరిగే క్రమంలో వాహనాల టైర్లు జారిపోయి ప్రమాదాలకు గురవుతున్నామని, అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

ఉచిత నేత్ర వైద్య శిబిరం

సాంబమూర్తినగర్: అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా శ్రీసూర్య ఐకేర్, ఏఎల్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ బస్టాండులోని డిస్పెన్సరీలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు, డిపో అసిస్టెంట్ కమిషనర్ ఎంయూవీ మనోహర్, డా. వీరలక్ష్మి, శ్రీసూర్య కంటి ఆసుపత్రి సీఈవో, ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రామ్‌ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు, డ్రైవర్లు, కండక్టర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.

శిబిరాన్ని ప్రారంభిస్తున్న డీపీటీవో శ్రీనివాసరావు, ఏసీ మనోహర్

అయిదుగురిపై కేసులు

మసీదుసెంటర్: ఒకటో పట్టణ పీఎస్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న అయిదుగురిపై కేసులు నమోదుచేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని సీఐ నాగదుర్గారావు తెలిపారు. ముగ్గురికి జైలు, ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారన్నారు.

వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: ఇటీవల మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న వెంకట సూర్యలక్ష్మీదీప్తి కేసులో భర్త జగదీష్‌కుమార్‌ను తణుకులోని అతని నివాసంలో గురువారం కాకినాడ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారని మృతురాలి బంధువులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఈ నెల 2న ఆమె కాకినాడ రామారావుపేటలోని తల్లిదండ్రుల ఇంట్లో ఫ్యాన్ హుక్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వివాహ జీవితంలో తలెత్తిన సమస్యలు, భర్త మరో వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు, భర్తచేసిన అప్పుల నేపథ్యంలో వివాహిత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వ్యక్తిపై దాడి ఘటనలో పలువురిపై కేసు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన పలువురిపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్‌వీధికి చెందిన టీవీవీఎస్ కృష్ణమోహన్ గత నెల 25న ఇంటి వద్ద ఉండగా ఓ వ్యక్తి వచ్చి మీ ఆవు పక్క వీధిలోని డ్రెయిన్‌లో పడిపోయిందని చెప్పగా అక్కడికి వెళ్లాడు. పాత కక్షల నేపథ్యంలో డి.భద్రరావు, మరో అయిదుగురు వచ్చి చేతులు వెనక్కి లాగి పట్టుకుని కృష్ణమోహన్‌పై దాడికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న ఆటోడ్రైవర్ కేకలు వేయడంతో వారంతా పరారయ్యారు. తీవ్రగాయాలైన కృష్ణమోహన్‌ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్చారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కాకినాడను అగ్రగామిగా నిలుపుదాం

మసీదుసెంటర్, కాకినాడ నగరం, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కాకినాడ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఆయన కొండేలుపేట, సురేష్‌నగర్, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలోని 20 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల సభ్యులు వారి ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడటంతో పాటు దోమల నివారణ చర్యలను కచ్చితంగా అమలు చేయాలని కమిషనర్ సూచించారు. సెప్టిక్ ట్యాంకుల గొట్టాలకు నెట్‌లు కట్టడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. సిద్ధార్థనగర్‌లో అసోసియేషన్ అధ్యక్షుడు వైడీ రామారావు ఆధ్వర్యంలో కమిషనర్‌కు స్వాగతం పలికారు.

సెప్టిక్ ట్యాంకుల గొట్టాలకు నెట్‌లు కడుతున్న కమిషనర్

జిల్లా పంచాయతీ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులైన లక్ష్మణరావును గురువారం అభినందిస్తున్న అధికారులు, సిబ్బంది – న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

ల్యాబ్ ప్రారంభానికి సమావేశం

సాంబమూర్తినగర్, గాంధీనగర్: జేఎన్‌టీయూకేలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సూపర్ కంప్యూటింగ్ కన్సార్టియం ఆఫ్ ఇండియా వీఎల్‌ఎస్ఐ ల్యాబ్ ప్రారంభం కోసం గురువారం పరస్పర చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని సంక్యా టెక్నాలజీస్ మురళి బలుసు, సూపర్ కంప్యూటింగ్ కన్సార్టియం ఆఫ్ ఇండియా ప్రతినిధి గోపీకుమార్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రయోగశాల సదుపాయాలు మరింతగా కల్పించేందుకు నాలుగు వీఎల్‌ఎస్ఐ మాడ్యూల్స్‌ను బహూకరించారు. కన్వీనర్ డా.లీలాకుమారి పాల్గొన్నారు.

రైల్వే ప్రాంగణం.. కళావిహీనం

నీరుగారుతున్న స్వచ్ఛ భారత్ సంకల్పం

– న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

కాకినాడ న్యూ పోర్టు రైల్వేస్టేషన్ అసౌకర్యాల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఓ వైపు టౌన్ రైల్వేస్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతుండగా.. పోర్ట్ రైల్వేస్టేషన్ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటోంది. రైల్వేస్టేషన్ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ప్రయాణికులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధాన ద్వారం, ప్రాంగణమంతా పిచ్చిమొక్కలు, ముళ్ల మొక్కలతో నిండి ఉంది. స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగే సమయంలో మాత్రమే తూతూమంత్రంగా శుభ్రతా చర్యలు చేపడుతున్నారే తప్ప.. మిగతా రోజుల్లో స్టేషన్ ప్రాంగణం శుభ్రతకు నోచుకోవడం లేదు. గ్రీనరీ సర్కిల్‌లో పిచ్చిమొక్కలు మొలిచి కళావిహీనంగా దర్శనమిస్తోంది. మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్, ప్రహరీ దెబ్బతినడంతో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆవరణలో రోజుల తరబడి నీరు నిల్వఉండటంతో నాచు పెరిగి దుర్వాసన వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. దోమల బెడద అధికంగా ఉందని చెబుతున్నారు.

ఊడిపడిన ఇనుప గ్రిల్

నిల్వ నీటిలో పెరిగిన నాచు

శుభ్రత చర్యలు వెంటనే చేపట్టాలి..

ఎప్పుడో ఉన్నతాధికారుల పర్యటనల సమయంలో, స్వచ్ఛభారత్ నిర్వహించిన రోజున కాకుండా మిగతా రోజుల్లో కూడా శుభ్రతా చర్యలు చేపట్టాలి. ప్రాంగణంలో పిచ్చిమొక్కలు పెరగడంతో పాములు వస్తున్నాయి. స్టేషన్ ఆవరణలో సరైన పార్కింగ్ షెడ్డు నిర్మాణం చేపట్టాలి. విరిగిన గోడలు, ఇనుప గ్రిల్స్ తిరిగి ఏర్పాటుచేసి మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి.

- సత్యనారాయణ, ప్రయాణికుడు

ఆదిత్యలో చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు

సాంబమూర్తినగర్, గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలలో అంతర్ కళాశాలల పురుషుల చెస్ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ బృందం ఎంపికలు గురువారం ప్రారంభమైనట్లు కళాశాలల అకడమిక్ డైరెక్టర్ బీఈవీఎల్ నాయుడు తెలిపారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర చెస్ ఫెడరేషన్ మాజీ ఛైర్మన్, రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ వైడీ రామారావు పాల్గొని మాట్లాడుతూ మనోబలాన్ని పెంపొందించే అత్యంత శక్తివంతమైన ఆట చదరంగం అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ డా.ఎంవీఎస్ఎస్ఎన్ మూర్తి, భీమవరం బీవీరాజు కళాశాల పీడీ జీవీ పవన్‌కుమార్, ఆర్బిటాల్ జీవీ కుమార్, పీడీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న విద్యార్థినికి సత్కారం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: దిల్లీలో జనవరి 26న జరిగిన భారత గణతంత్ర(రిపబ్లిక్ డే) వేడుకలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొన్న పరేడ్‌లో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పి.శ్రావ్య పాల్గొన్నారు. కళాశాలకు చెందిన ఎన్‌సీసీ విభాగం నుంచి ముగ్గురు విద్యార్థులకు శిక్షణకు పంపగా అందులో శ్రావ్య ఒక్కరే ఎంపికయ్యారు. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.కె.ఆంజనేయులు శ్రావ్యను సత్కరించారు. ఎన్‌సీసీ నేవీ వింగ్ ఏఎన్‌డీ డా.పాండురంగారావును అభినందనలతో ముంచెత్తారు. వైస్ ప్రిన్సిపల్ డా.సంజీవకుమార్, కేడెట్ కెప్టెన్ గాయత్రి, ఎయిర్‌ఫోర్స్ ఏఎన్‌డీ డా.జయదేవ్, డా.హరిరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

శ్రావ్యను అభినందిస్తున్న ప్రిన్సిపల్ ఆంజనేయులు

వ్యాపార అనుమతి రుసుముల భారం తగదు

కాకినాడ కలెక్టరేట్: నగరంలో చిరు వ్యాపారులపై వ్యాపార అనుమతి రుసుముల భారం మోపడం తగదని, పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని భాజపా నాయకుడు గోడి వెంకట్ కోరారు. గురువారం ఆయన మున్సిపల్ కమిషనర్(ఎఫ్ఏసీ) ఎన్‌వీవీ సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు.

(c) eenadu

సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం

సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల్లో సాధారణ భక్తులు స్వామివారిని శీఘ్ర దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఛైర్మన్ కంటే జగదీష్‌మోహన్ అన్నారు. గురువారం భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం ఆలయ ఈవో నీలకంఠం ఆధ్వర్యంలో నిర్వహించారు.

మరిడమ్మ ఆలయానికి రూ.30 లక్షల ఆదాయం

పెద్దాపురం, న్యూస్‌టుడే: పెద్దాపురం మరిడమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు, గాజులు, రవికలు గురువారం వేలం వేశారు. దీంతో రూ.30.19 లక్షల ఆదాయం వచ్చిందని ఏసీ విజయలక్ష్మి తెలిపారు. గతేడాది కంటే అదనంగా రూ.2.81 లక్షలు వచ్చిందన్నారు.

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

నాగలింగేశ్వరస్వామి కల్యాణం

సామర్లకోట గ్రామీణం: ఉండూరులో నాగలింగేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ ఉత్సవాలు గురువారం నిర్వహించారు. బహుళ ఏకాదశి పురస్కరించుకుని బాలాత్రిపుర సుందరి సమేత నాగలింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, అమ్మవారికి విశేష పూజలు, గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి కల్యాణం చేశారు.

ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన

మసీదుసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ ఎన్.రమేష్ అన్నారు. గురువారం స్థానిక కల్పనాసెంటర్ వద్ద మైనర్లు వాహనాలు నడపకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, వాహన యజమానులకు చట్టపరమైన శిక్షలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని, వేగంగా, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రీసర్వేలోని తప్పులను సవరించాలి

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: రీసర్వేలో వచ్చిన తప్పులను తక్షణం సవరించి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేసేందుకు చర్యలు చేపట్టాలని కాకినాడ ఆర్డీవో మల్లిబాబు ఆదేశించారు. చెందుర్తిలో రెండో విడత రీసర్వే దస్త్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. రైతులు చేసిన ఫిర్యాదుల మేరకు సర్వే నంబర్ల వారీగా దస్త్రాలు పరిశీలించి సవరించాలని తహసీల్దార్ రామ్‌కుమార్‌ను ఆదేశించారు. డీటీ నాగసాయి జ్యు, రీసర్వే డీటీ మస్తాన్, ఆర్ఐ బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో మల్లిబాబు

శిక్షణ పూర్తి చేసుకున్న యువతులు

ధ్రువపత్రాల అందజేత

కొత్తపల్లి, న్యూస్‌టుడే: అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూలపేటలో ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి ప్రతిభా కేంద్రాల్లో కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 192 మంది యువతులకు గురువారం ధ్రువపత్రాలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతీ, యువకులకు రెండు కేంద్రాల్లో నిరంతరం వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

విపత్తులపై విద్యార్థులకు అవగాహన

సామర్లకోట గ్రామీణం: విపత్తుల వేళ అవగాహనతో ప్రమాదాల నుంచి బయట పడవచ్చునని సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మాధవపట్నం జడ్పీ హైస్కూల్ పాఠశాలలో గురువారం జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో భూకంపాలు, వరదలు, ఉరుములు, అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విజయవాడ ఎన్‌డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వీవీఎస్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ సుశాంత్‌కుమార్ బెహరా వివరించారు. సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ పాల్గొన్నారు.

సచివాలయాల్లో మరింత మెరుగైన సేవలు

మండలం	సచివాలయాలు	స్వర్ణ అధికారి
పిఠాపురం (ప)	24	సునీల్‌కుమార్
పిఠాపురం పట్టణం	14	శ్రీరమణి
కొత్తపల్లి	25	శ్రీనివాస్
గొల్లప్రోలు(ప)	07	అధికారిని నియమించలేదు
గొల్లప్రోలు(మం)	13	వెంకటేశ్వరరావు
కరప	21	కత్తి శ్రీనివాసరావు
కాకినాడ గ్రామీణం	41	బ్రహ్మాజీ
పెద్దాపురం పట్టణం	14	ప్రసాద్
పెద్దాపురం మండలం	22	వై.శ్రీహరి

పిఠాపురం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే పలు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వాటిని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలుగా పేరు మార్చడంతో పాటు పర్యవేక్షణ కోసం మూడెంచెల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ.. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో 2019 అక్టోబరు నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ వ్యవస్థపై అప్పటి నుంచే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అనేక లోపాలు వచ్చేవి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు గత ఎన్నికల్లో వీటిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు నుంచే డిప్యుటేషన్‌పై ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రస్తుతం వారి పర్యవేక్షణలో ఉద్యోగులు పని చేస్తున్నారు. వారికి మరిన్ని అధికారాలు, విధులు, బాధ్యతలపై మార్గదర్శకాలు ఇస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పనితీరును పర్యవేక్షిస్తారు..

గతంలో సచివాలయ వ్యవస్థపై నియంత్రణ కొరవడింది. మండల స్థాయి ఎంపీడీవో, పురపాలికలో కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ ఉద్యోగులు ఉండేవారు. కాని స్వర్ణ గ్రామ, వార్డు అధికారులుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను నియమించారు. వారంతా ఉద్యోగులతో పని చేయించాలి. ఆధార్ ఇతర శిబిరాలు ఏర్పాటు, ప్రజలకు అవసరమైన కార్యక్రమాల నిర్వహణ చేపట్టేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జిల్లా స్థాయి అధికారులు కూడా ఈ కార్యాలయాలను, ఉద్యోగుల హాజరు, పనితీరును ప్రతివారం పర్యవేక్షిస్తారు.
– కనకారావు, పిఠాపురం పురపాలక సంఘ కమిషనర్

'పురపాలికను కైవసం చేసుకునేలా జనసేన బలోపేతం'

సామర్లకోట: పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకునేలా పార్టీని బలోపేతం చేయాలని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. గురువారం సామర్లకోట జనసేన పార్టీ నాయకుల సమావేశం పట్టణ అధ్యక్షుడు దొమ్మిడి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఆ విధంగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలన్నారు. సమావేశంలో పార్టీ నియోజక వర్గ సమన్వయ కర్త మంచెం సాయిబాబు, జిల్లా నాయకులు పిట్టా జానకీరామారావు, సరోజ వాసు, శ్యామ్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ ఛైర్మన్ రామస్వామి

అభివృద్ధిపనులకు శంకుస్థాపన

యు.కొత్తపల్లిలో పనులకు శంకుస్థాపన చేసిన తూర్పు డెల్టా ఛైర్మన్ సునీల్

కొత్తపల్లి, న్యూస్‌టుడే: పల్లె పండగ 2.0 పథకంలో భాగంగా గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు సరవేగంగా జరుగుతున్నాయని గోదావరి తూర్పు డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ అన్నారు. గురువారం యు.కొత్తపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.కోటి నిధులతో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. జనసేన నాయకులు రావు అబ్బయ్, జ్యోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గొల్లప్రోలు: గొల్లప్రోలు మార్కెట్ సమీపంలోని కొత్తపేట వీధిలో కల్వర్టు, సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు గురువారం ప్రారంభించారు. ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న ఈ మార్గంలో కొంతమేర ప్రైవేటు స్థలాన్ని కేటాయించి రోడ్డును విస్తరించడంతో పాటు కల్వర్టు పనులు చేపట్టారు. కమిషనర్ శ్రీనివాసులు, ఏఈ అలీషా, సిబ్బంది పనులు పర్యవేక్షించారు.

అక్షర ఆంధ్రా వాలంటీర్లతో సమీక్ష

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: సంపూర్ణ అక్షరాస్యత సాధనకే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు టీసీఎస్ బృంద నాయకుడు యాదా రామకృష్ణ తెలిపారు. చేబ్రోలులోని స్త్రీశక్తి భవనంలో మహిళా సంఘాల ప్రతినిధులు, అక్షర ఆంధ్రా వాలంటీర్లతో సమీక్షించారు. పాఠాలు బోధిస్తున్న తీరును తెలుసుకున్నారు. వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు పసుపులేటి పోశయ్య, గణాంక సహాయకులు పోలిశెట్టి రాజేష్, నోడల్ అధికారి వాసంశెట్టి త్రిమూర్తులు పాల్గొన్నారు.

గురుకులంలో ప్రవేశాలకు ఆహ్వానం

కరప, న్యూస్‌టుడే: గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీకి ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కె.వి.రామకృష్ణారావు కోరారు. కరపలో మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలో గురువారం ఆయన మాట్లాడారు. 5, 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఆన్‌లైన్ ద్వారా మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతి వారికి ఏప్రిల్ 12న, 6, 7, 8 తరగతుల వారికి ఏప్రిల్ 19న పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పూజాసామగ్రి నిర్ణీత ధరలకే అమ్మాలి

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు వ్యాపారస్థులు సహకరించాలని తహసీల్దార్ గోపాలకృష్ణ కోరారు. గురువారం కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు. కొబ్బరి కాయలు, అరటిపండ్లు, ఇతర పూజా సామగ్రి అధికారులు నిర్ణయించిన ధరలకే అమ్మాలన్నారు. అధికారులు నిత్యం విక్రయాలను పర్యవేక్షిస్తుంటారన్నారు. కమర్షియల్ డిపార్టుమెంట్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

రెండు గంటల్లో చరవాణి అప్పగింత

పెద్దాపురం, న్యూస్‌టుడే: సామర్లకోట పురపాలికలో ఒప్పంద ఉద్యోగి రమేష్ గురువారం పెద్దాపురం నుంచి సామర్లకోట రహదారిలో చరవాణి పోగొట్టుకున్నారు. పెద్దాపురం ఎస్సై వి.మౌనిక రెండు గంటల వ్యవధిలోనే దానిని ట్రేస్ అవుట్ చేసి, బాధితునికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యారంగం అభివృద్ధికి మంత్రి లోకేశ్ కృషి

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : విద్యారంగం అభివృద్ధికి మంత్రి లోకేశ్ విశేష కృషిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అన్నారు. గొల్లప్రోలు పట్టణ తెదేపా కార్యాలయంలో గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా విడుదల చేసి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరట కల్పించారన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం లోకేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, బస్సా సత్యనారాయణ, దువ్వా తాతాజి, నాగేశ్వరరావు, రామిశెట్టి బాబులు, దంగేటి శ్రీరామకృష్ణ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు

పిఠాపురం : మహాశివరాత్రికి పాదగయకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు పాడా పీడీ శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన కమిషనర్ కనకారావు, సూపరింటెండెంట్ వీరభద్రరావుతో కలిసి పరిశీలించారు. అధికారుల గుర్తించిన సమస్యలు, వారు ఎదుర్కొనే సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పాడా పీడీ శ్రీనివాసరావు

శిథిలావస్థలో ఓవర్ హెడ్ ట్యాంకు

సామర్లకోట మండలంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు ప్రమాదకరంగా ఉంది. స్తంభాలు, ట్యాంకు కింద భాగం పెచ్చులు ఊడిపోయి పడిపోతున్నాయి. సిమెంటు పెచ్చులు రాలి పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్యాంకు మరమ్మతులకు ప్రతిపాదనలు చేశామని త్వరలోనే పనులు చేపడతామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సుభాషిణి తెలిపారు. – న్యూస్‌టుడే, సామర్లకోట గ్రామీణం

ధ్వంసమైన కల్వర్టుతో ప్రమాదాలు

గొల్లప్రోలు మండలం దుర్గాడ సచివాలయం సమీపంలో కల్వర్టు సగం కూలిపోయి ప్రమాదకరంగా ఉంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు ప్రధాన మార్గం కావడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. –న్యూస్‌టుడే, గొల్లప్రోలు

కొమ్మలు తొలగించండి..

పెద్దాపురంలోని పద్మనాభకాలనీ మంచినీటి బోరు ఎదురుగా విద్యుత్తు తీగలు అడ్డొచ్చి విద్యుత్తుకు అవరోధంతోపాటు ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయని ఆ ప్రాంత వాసులు తెలిపారు. చెట్ల కొమ్మలను తొలగింపు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశాఖ ఏఈ సుబ్బారావుని వివరణ కోరగా సిబ్బందిని పంపి కొమ్మలు తొలగింపు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

తుప్పపట్టినా నిర్లక్ష్యం వీడరా..!

పెద్దాపురం, న్యూస్‌టుడే: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద ప్రతి పురపాలికకు ఇచ్చినట్లే పెద్దాపురం పురపాలికకు రహదారులు శుభ్రం చేయడానికి బ్రషింగ్ వాహనాన్ని, తక్కువ అద్దెకు పట్టణ ప్రజల సెప్టిక్ ట్యాంకులు తోడించుకోవడానికి గత వైకాపా ప్రభుత్వ హయాంలో సెప్టిక్ ట్యాంకు వాహనాన్ని ఇచ్చారు. వీటిని ఏనాడు పురపాలక అధికారులు వినియోగించిన పాపానపోలేదు. సుమారు రూ.18 లక్షలు విలువైన సెప్టిక్ ట్యాంకును రుణం కింద మంజూరు చేశారు. దానిని వాడకుండా పెద్దాపురం మంచినీటి సరఫరా పథకం వద్ద మూలకు చేర్చారు. బ్రషింగ్ వాహనం అద్దాలు పగిలిపోయి, టైర్లు గాలి పోయి చివరకు ఎందుకు పనికి రాకుండా పోయింది. వేలం వేస్తే పురపాలికకు ఎంతోకొంత ఆదాయం సమకూరుతుందని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం..

మంచినీటి పథకం వద్ద తుప్పపట్టిన వాహనాలను వేలం వేయడానికి చర్యలు తీసుకుంటాం. సెప్టిక్ ట్యాంకును, బ్రషింగ్ వాహనాన్ని వినియోగించేందుకు ఏర్పాట్లు చేపడతాం.
- కె.శ్రీకాంత్‌రెడ్డి, కమిషనర్, పెద్దాపురం

పెద్దాపురం మంచినీటి నిర్వహణ పథకం వద్ద వృథాగా ట్రాక్టర్లు, బ్రషింగ్ పరికరం

యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం

తాళ్లరేవు : పీఆర్‌సీ, ఐఆర్, పెన్షనర్ల ఆర్థిక బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ కోసం తాళ్లరేవు మండల యూటీఎఫ్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తాతారావు, ఈశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. 350 పోస్టుకార్డులను యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు గోపి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి తాళ్లరేవు పోస్టు బాక్సులో వేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా త్రిమూర్తులు పాల్గొన్నారు.

దళితులపై దాడి చేసినవారిని శిక్షించాలి

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో దళిత యువకులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తాళ్లరేవు రెవెన్యూ కార్యాలయం వద్ద మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కన్నీడి వెంకటరమణ, కుసుమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు గురువారం నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబుకు అందజేశారు. విప్పర్తి శ్రీనివాస్, రొక్కం లోవరాజు, కమిడి ఈశ్వరీబాయి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : గొల్లప్రోలులో పర్యటించి వార్డుల వారీగా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తామని జనసేన నాయకుడు కడారి తమ్మయ్యనాయుడు, గొల్లప్రోలు పట్టణ జనసేన ఇన్‌ఛార్జి మామిడాల సూరిబాబు తెలిపారు. స్థానిక ఒకటో వార్డులో గురువారం జనసేన నాయకులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన నాయకులు

నదీ జలాల వివాదాల పరిష్కారానికి కృషి

సమావేశాల్లో మాట్లాడుతున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

సర్పవరం, న్యూస్‌టుడే : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన కృష్ణ నదీ జలాల పంపిణీ వివాదం పరిష్కారానికి కేంద్రం కృష్ణ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ -2 ఏర్పాటు చేసిందని ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ అన్నారు. గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో జలవివాదాలపై జరిగిన చర్చలో ఎంపీ పాల్గొన్నారు. ఈ మేరకు అడిగిన ప్రశ్నకు కేంద్రజలశక్తిశాఖ సహాయకమంత్రి రాజ్‌భూషన్ చౌదరి సమాధానం తెలిపారన్నారు. పలు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి చర్యలు లేదా ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కరిస్తామన్నారని పేర్కొన్నారు.

ప్రతిభకు పురస్కారం

పెద్దాపురం: సీవీ రామన్ టాలెంట్ పరీక్షలో పెద్దాపురానికి చెందిన 5వ తరగతి విద్యార్థి టి.సత్యసాయి జతిన్ దొర రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీ నటులు శ్రీకాంత్, శివాజీ రాజా చేతులు మీదుగా బహుమతి అందుకున్నాడు. పలువురు అభినందించారు.

బహుమతి అందుకుంటున్న సత్యసాయి జతిన్ దొర

WANTED TEACHERS
High-School: English, E.V.S, Social, P.E.T
Qlf : Any Degree/B.Ed/B.Tech/ D.Ed.
SRI KAMAL VIDYALAYA
E.M.High School
Rayudupalem, Kakinada. 99482 89397

వేలం ప్రకటన
మహారాజశ్రీ 3వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టు :: కాకినాడ
E.P.No.13/2023 in O.S.No.217/2014
Between:
గోలి వెంకట అప్పారావు చౌదరి ...DHr
and
మన్యం వీర్రాజు ..JDr
పై నెంబరు అమలు గ్రంథములో JDr వద్ద నుండి DHrకు రావలసిన డిక్రీ బాకీకి గాను JDr తాలూకు ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని వేలపు యిస్తేహార్లు షరతులకు లోబడి ది.27-02-2026 తేదీన ఉదయం గం॥ 10.30 ని॥ల లగాయితూ పై శ్రీ కోర్టువారి ఎదుట బహిరంగ వేలం వేయుదురు. పాడదలచినవారు వచ్చి సదరు వేలం పాటనందు పాల్గొని పాడుకోవలెను. వివరముల కొరకు పై శ్రీకోర్టు నజారత్ నందు గాని, DHr అడ్వకేటు గారి ఆఫీసు నందు గాని తెలుసుకొనవలెను.
షెడ్యూలు: తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట మండలం, సామర్లకోట సబ్-రిజిస్ట్రారులో చేరిన వేట్లపాలెం గ్రామ పంచాయితీలోని వేట్లపాలెం గ్రామం తాలూక, పాత డో.నెం.5-56 కొత్త డో.నెం.5-67 మరియు 5-103రుకు సమీపంలో గల 672 చ॥గ॥లు అందలి బిల్డింగ్‌నకు హద్దులు వివరములు: తూర్పు: మెయిన్‌రోడ్డు, పడమర: పెనుమర్తి సత్తిరాజు గారి గోడ, ఉత్తరం: మన్యం వీర్రాజు గారి స్థలం, దక్షిణం: మెయిన్‌రోడ్డు. సదరు హద్దుల మధ్యస్తమైన 672 చ॥గ॥లు స్థలము అందలి బిల్డింగ్ పైకప్పు, తలుపులు, ద్వార బంధములు, యావత్తు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, అందలి మామూలు మార్గములు, నీటి వసరులు యావత్తు యీజిమెంటు హక్కులు సర్వం సహా.
DHr Value: Rs.10,00,000/-
Amin Value: Rs.30,00,000/-, JDr Value: Not given
వేలం తేదీ: 27-02-2026
K.జాన్సీ, అడ్వకేట్
ఇంద్రపాలెం, కాకినాడ, సెల్: 7989262008

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య : గొల్లప్రోలు కొత్తపేట వీధిలో రోడ్డు పక్కన చెత్త పేరుకు పోయి సమీప ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - స్థానికులు

పరిష్కారం : ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో చెత్తను తొలగింపజేశారు.
– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

సమస్య: పిఠాపురంలోని గుట్లవీధి ప్రాంతంలో కల్వర్టు బలహీనంగా ఉంది. ఆ మార్గంలో మురుగుపారుదల జరగకక నీరు రోడ్డుపైకి వస్తోంది. -రాంబాబు

పరిష్కారం: కమిషనర్ కనకారావుకు చెప్పగా కల్వర్టుకు మరమ్మతులు చేయించి, పూడికలు తీయించారు.
–న్యూస్‌టుడే, పిఠాపురం

సమస్య: కరపమండలం వేళంగి పీహెచ్‌సీ గేటు ఎదురుగా డ్రెయినేజీలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. - నాగేంద్ర

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరి దృష్టికి తీసుకెళ్లగా పారిశుద్ధ్య సిబ్బందితో డ్రెయినేజీలో వ్యర్థాలను తొలగించారు. – న్యూస్‌టుడే, కరప

సమస్య: కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట మైనర్‌పేటలో మురుగుకాలువల్లో పూడిక తీయడం లేదు. -అమ్మోరియ్య

పరిష్కారం: సమస్యను పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదేవి దృష్టికి తీసుకువెళ్లగా శుభ్రం చేయించారు.
–న్యూస్‌టుడే, సర్పవరం

కార్మికుల హక్కులను కాలరాస్తే ఉద్యమమే

న్యూస్‌టుడే బృందం: కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ పెద్దాపురం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం నియోజకవర్గాల్లో గురువారం ఆందోళన చేపట్టారు. సీఐటీయూ, కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్మికులు, ఆశాకార్యకర్తలు సమ్మెలో పాల్గొని నినాదాలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల నిరసన ర్యాలీ చేపట్టారు.

గొల్లప్రోలులో లేబర్‌కోడ్‌ల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూన్న సంఘాలు

పెద్దాపురంలో కార్మికుల సమ్మె

పిఠాపురంలో నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నాయకులు

కరప తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

తాళ్లరేవు పురవీధుల్లో ర్యాలీ చేస్తున్న సీఐటీయూ అనుబంధ సంఘాల మహిళలు

కాజులూరులో ధర్నా చేస్తున్న కార్మిక సంఘం నాయకులు

(c) eenadu

తుని

• తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

రావికంపాడు కూడలి వద్ద ఆర్వోబీ అవసరం

సీఎం చంద్రబాబుకు వినతిని అందజేస్తున్న ఎమ్మెల్యే దివ్య

తుని పట్టణం, న్యూస్‌టుడే: తుని నియోజకవర్గ పరిధిలో తొండంగి మండలం రావికంపాడు రైల్వే కూడలి వద్ద రైల్వేఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) తక్షణం నిర్మించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే యనమల దివ్య విన్నవించారు. ఈమేరకు గురువారం సీఎంని కలిసి వినతిపత్రం అందజేశారు. కాకినాడ సెజ్ పరిధిలో పరిశ్రమ అభివృద్ధి, పలు పరిశ్రమల అవసరాల నిమిత్తం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉందని వివరించారు. ప్రజలు, రైతులు జీవనోపాధికి నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారన్నారు. కేంద్ర గతిశక్తి పథకం కింద ఆర్వోబీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి అవసరమైన అంచనాలను రైల్వేశాఖ సిద్ధం చేసిందని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

తులసిపత్రి పూజకు విరాళం

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరంలో కోటి తులసి పత్రి పూజకు విశాఖపట్నానికి చెందిన బి. శ్రీనివాసరావు రూ.లక్ష విరాళాన్ని ఆన్‌లైన్ ద్వారా గురువారం చెల్లించారని ఆలయ అధికారులు తెలిపారు.

విద్యార్థులకు 346 కథల పుస్తకాలు

కథల పుస్తకాలతో ఎంఈవో షేక్ బాజ్జి, ఉపాధ్యాయులు

తొండంగి: ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడే 346 కథల పుస్తకాలను గురువారం ఎంఈవో షేక్ బాజ్జి అందజేశారు. ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు మాకిరెడ్డి సంధ్య మంచి పుస్తకం ట్రస్టు ద్వారా రూ.8,500 సేకరించి కథల పుస్తకాలను కొనుగోలు చేసి విద్యార్థులకు అందించారు. కథల రూపంలో పాఠం వినడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతారు. దాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే సంకల్పంతో విద్యార్థులకు అందించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

సైబర్ మోసం.. వ్యాపారులే లక్ష్యం

• ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలంటూ ఫోన్లలో డిమాండ్

న్యూస్‌టుడే – తుని

ఏటా పురపాలక సంఘం జారీచేసే డీఅండ్‌వో ట్రేడ్ లైసెన్సుల రెన్యువల్ ఫీజు (పునరుద్ధరణ) వసూలుపై సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. కొద్దిరోజుల కిందట పలువురు వ్యాపారులకు ఫోన్లు చేసి లైసెన్సు తీసుకోవాలని, దీనికి రుసుము చెల్లించాలని నమ్మబలికారు. అనుమానం వచ్చిన పలువురు చెల్లించకుండా, విషయం మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. గతేడాది కూడా ఇలానే పలువురికి ఫోన్లు వచ్చాయి. నిజమని నమ్మి కొందరు వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు చేసి, తర్వాత మోసపోయామని లబోదిబోమన్నారు. దీంతో ఇప్పుడు అప్రమత్తమైన పురపాలక అధికారులు తక్షణం స్పందించి, ఎవరు ఫోన్ చేసినా స్పందించవద్దని వ్యాపారులకు సూచించారు. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కాకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి, లేక సచివాలయ సిబ్బందికి, పురమిత్ర యాప్ ద్వారా మాత్రమే చెల్లించాలని అవగాహన కల్పించారు.

పట్టణంలోని మెయిన్‌రోడ్డులో దుకాణాలు

ఏటా రూ.10లక్షలకు పైగా..

పట్టణ పరిధిలో వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి ముందుగానే పురపాలక సంఘం అనుమతి తీసుకోవాలి. దరఖాస్తును పరిశీలించి అధికారులు గెజిట్ ప్రకారం ఆయా వ్యాపారాలకు అనుమతిని ఇస్తూ ట్రేడ్ లైసెన్సులు జారీ చేస్తారు. వీటిని ఏటా నిర్ణీత ఫీజులు చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలి. ప్రస్తుతం 1,040 మంది వ్యాపారుల నుంచి ఏడాదికి సుమారు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన అనేక మంది ఈ లైసెన్సులు పొందలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సుమారు 3 వేలకు పైగా వ్యాపారాలు ఉంటారని అంచనా. తక్షణం స్పందిస్తే ఈ ఏడాది పురపాలక ఖజానాకు మరింత ఆదాయం సమకూరనుంది.

నెలాఖరులోగా రెన్యువల్ చేయించుకోవాలి

వ్యాపారులు తమ డీఅండ్‌వో ట్రేడ్ లైసెన్సులు ఈనెలాఖరులోగా రెన్యువల్ చేయించుకోవాలి. లేకుంటే మార్చి 1 నుంచి కట్టాల్సిన రుసుముపై 25 శాతం, ఏప్రిల్ నెలలో అయితే 50 శాతం అపరాధ రుసుము చెల్లించాలి. కొత్తగా లైసెన్సులు జారీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తాం.

– సలీమ్, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, తుని

22న గుంటూరులో బీసీ సింహగర్జన

గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్న నాయకులు

రౌతులపూడి, న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఈనెల 22న జరగనున్న బీసీ సింహగర్జనను జయప్రదం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొంప శివకుమార్ పిలుపునిచ్చారు. రౌతులపూడిలో గురువారం ఆయన స్థానిక నాయకులతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

మురుగు తొలగించాలి

సమస్య: వేళంగిలో కాలువల్లో మురుగు కదలక రహదారులపైకి వస్తుంది. – నాగేశ్వరరావు, స్థానికుడు.

సమాధానం: సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరిస్తాం. – రమణ, కార్యదర్శి, వేళంగి.

న్యూస్‌టుడే, శంఖవరం

సర్వే రాళ్లతో సరిపెట్టారు..!

సింహాద్రిపురంవాసులు 150 మందికి జగనన్న కాలనీ పేరిట సేకరించిన స్థలం సర్వే రాళ్లకే పరిమితమైంది. నివేశన స్థలాలను లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో ఎవరూ ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రాలేదు. స్థలాన్ని అర్హులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్థులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కిర్లంపూడి

స్థానిక నాయకులకు దిశానిర్దేశం

కాంగ్రెస్ నేత జేడీ శీలంతో ప్రత్తిపాడు నాయకులు

ప్రత్తిపాడు: ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలంను మండలానికి చెందిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధరణాలకోట శ్రీను, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మొయ్యేటి సూర్యప్రకాశరావు, మండల కన్వీనరు కొప్పన కోటేశ్వరరావు తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్ఆర్ఈజీఎస్‌ను గాడి తప్పించే ప్రయత్నాలను ప్రజలకు వివరించాలని నాయకులకు ఆయన సూచించారు.

అవీ ఇవీ అన్నీ

'పది' విద్యార్థులకు ప్రోత్సాహకాలు

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: పట్టణం, మండలంలో మొదటి మూడుస్థానాల్లో నిలిచే పదో తరగతి విద్యార్థులకు సీతాఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగదు బహుమతి అందజేయనున్నట్లు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి తెలిపారు. మొదటి బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7,500లు, మూడో స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.5 వేలు అందజేస్తామన్నారు. గత పదేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నం విద్యార్థులను ప్రోత్సహించేందుకని ఎంపీపీ తెలిపారు.

పూత దశలో జాగ్రత్తలు తప్పనిసరి

శంఖవరం: మినుము పంట పూత దశలో రైతులు జాగ్రత్తలను తీసుకోవాలని వ్యవసాయాధికారి గాంధీ అన్నారు. శృంగధార గ్రామంలో ఆయన మినుము పంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.

రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

తొండంగి: ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ కమిటీ ఛైర్మన్ నరహరశెట్టి సూర్యప్రకాష్ అన్నారు. శృంగవృక్షంలో పామాయిల్ రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఉద్యానశాఖ అధికారి సుజాత మాట్లాడుతూ వాణిజ్య పంటల సాగుద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. వెంకటేశ్వరులు, గిరి, నూకరాజు, సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

చీడపీడలనుంచి రక్షణ

కిర్లంపూడి: అపరాల పంటల సాగులో సమగ్ర సస్యరక్షణకోసం అంతర పంటలు వేయాలని మండల వ్యవసాయాధికారిణి ఎన్.సుధామాధురి రైతులకు సూచించారు. సింహాద్రిపురం గ్రామంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక అపరాల సాగు పంటలనుల గురువారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. అనంతరం రైతులకు పలుసూచనలు చేశారు. వీఏఏ సునీత, రైతులు పాల్గొన్నారు.

బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు జరిగేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే నెహ్రూను ప్రజల పక్షాన మాజీ సర్పంచి పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

సైబర్ సెక్యూరిటీపై కార్యశాల

గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సైబర్ సెక్యూరిటీపై కార్యశాల నిర్వహించినట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

లేగదూడల ప్రదర్శన

గండేపల్లి: లేగదూడల వలన పాల ఉత్పత్తే కాకుండా సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చునని పశువైద్య అధికారి శ్రీనివాస్ అన్నారు. మల్లేపల్లిలో లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. సర్పంచి దొమ్మా శ్రీను, రైతులు పాల్గొన్నారు.

సత్యప్రకాష్ మృతికి సంతాపం

రౌతులపూడి: రౌతులపూడికి చెందిన దళిత నాయకుడు యాదగిరి సత్యప్రకాష్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. దళితుల సమస్యల పరిష్కారానికి, సంఘాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

లోవవరం గ్రామం పేరు ఇలా వచ్చె...

జగన్నాథగిరి కూడలి వద్ద లోవవరం పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలో గతంలో సుబ్బమ్మ కూడలిగాను అనంతరం జగన్నాథగిరి కూడలిగా ఉండేది. లోవ అర్చిగేటు కూడలిగా పిలువబడుతున్న ప్రాంతాన్నే కేంద్ర ప్రభుత్వం లోవవరంగా పేర్కొంది. జగన్నాథగిరి కూడలి ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసే బోర్డులో ఈ ప్రాంతాన్ని లోవవరంగా గుర్తించి బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో లోవవరం అంటే ఎక్కడో కాదు మన జగన్నాథగిరి కూడలేనని గుర్తించాల్సిన అవసరం ఉంది.

మీకు ? తెలుసా

గిరిజన రైతులకు ప్రత్యేక రాయితీ

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖ సిబ్బంది

కోటనందూరు, న్యూస్‌టుడే: ధరి ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజెజీయూఏ) పథకం కింద గిరిజన రైతులకు ప్రత్యేకంగా 90 శాతంతో రాయితీ కల్పిస్తున్నామని ఉద్యానవన శాఖాధికారిణి ఎన్.సుజాత తెలిపారు. పి.కొట్టాం గ్రామంలోని సంగవాకలో గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ పథకంలో గ్రామంలో 55మంది రైతులు లబ్ధి పొందనున్నారన్నారు. సమగ్ర సస్యరక్షణ చర్యల నిమిత్తం ఎకరాకు రూ.14,400లు రైతుల ఖాతాలో జమవుతుందన్నారు. ఉద్యానశాఖ సహాయకులు సాయి నవీన్, శ్రీను, శ్రీనివాస్, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

త్వరగా ఏకీకృత సర్వే పూర్తిచేయాలి

కోటనందూరును పరిశీలిస్తున్న ఎంపీడీవో

కోటనందూరు: మండలంలో జరుగుతున్న ఏకీకృత సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో వెంకటనారాయణ అన్నారు. పలు గ్రామాల్లో సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేను గురువారం ఆయన పరిశీలించి తగు సూచనలు చేశారు. సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, సచివాలయ సిబ్బంది ఆయనతో ఉన్నారు.

అంధకారంలో హైవే కూడలి

జాతీయ రహదారిపై రావికంపాడు కూడలి వద్ద విద్యుత్తు దీపాలు లేక చీకటిగా ఉంటోంది. నిత్యం ఈ కూడలి వద్ద గ్రావెల్ లారీలు మలుపు తిరిగి రావికంపాడు రైల్వేస్టేషన్ వైపు వెళ్తుంటాయి. వేగంగా వచ్చి వాహనాలు తిరగడం ఇక్కడ చీకటిగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. హైవే అధికారులు స్పందించి ఈ కూడలి వద్ద విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తొండంగి

ఎప్పుడూ హై-టెన్షనే..!

పెంటకోటరోడ్డులో రామకృష్ణాకాలనీ వద్ద రోడ్డు పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు తీగలు తగిలి తాడిచెట్టు నిప్పంటుకుంది. చెట్టు కిందనే అటుకుల మిల్లు ఉండటంతో అక్కడి వారు పరుగులు తీశారు. తక్షణం స్పందించిన స్థానికులు మోటారు నీటిని గొట్టాలతో చల్లి మంటలు ఆర్పారు. ఎప్పుడు తీగలు తెగిపడతాయో, అగ్నిప్రమాదం జరుగుతుందోనని నిత్యం ఆందోళనకు గురవుతున్నామని ప్రజలు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, తుని పట్టణం

శ్మశానవాటికలో అన్నీ సమస్యలే..!

గుర్రంపాలెం ఎస్సీ కాలనీకి చెందిన శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ఏళ్ల తరబడి దళితులు ఇబ్బందులు పడుతున్నారు. నిలువనీడలేక అవస్థలు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మండల పరిషత్ గ్రాంటు ద్వారా ట్యాంకు నిర్మాణం చేపట్టారు. అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు నిలిపివేశారు. దీంతో ట్యాంకు నిర్మాణం పునాది దశను దాటలేదు. అధికారులు దృష్టిసారించి నిలిచిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, జగ్గంపేట గ్రామీణం

ప్లాస్టిక్ వ్యర్థం.. సాగునీటికి అనర్థం

లోవకొత్తూరులో 200 ఎకరాలకు సాగునీరు అందించే చెరువులో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో స్లూయిజ్ కాస్తా మూసుకుపోయి దిగువకు నీరువెళ్లే పరిస్థితి లేదు. చెరువులోని నీరు కాస్తా మురుగుగా మారింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తుని గ్రామీణం

పొంచి ఉన్న ప్రమాదం

తుని గ్రామీణ మండలం ఎస్.అన్నవరం అంగన్‌వాడీ కేంద్రం వద్ద రక్షణ కంచె లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రికతో ప్రమాదం పొంచి ఉందని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న దీనివల్ల ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి ఉందని సంబంధిత అధికారులు తక్షణం స్పందించి రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తుని గ్రామీణం

గుంతలు పూడ్చారు.. సమస్య తీర్చారు

ఈనాడు కథనానికి స్పందన

జగన్నాథగిరి జాతీయ రహదారి నుంచి తుని పట్టణం రైల్వే అండర్ పాస్ వరకు ఉన్న సుమారు కి.మీ. పొడవునా అనేక గుంతలు ఉన్నాయి. వీటిపై ఈనాడులో కథనం ప్రచురించాం. స్పందించిన ర.భశాఖ అధికారులు సీతయ్యపేట నుంచి రౌతులపూడి వెళ్లే సుమారు 5 కి.మీ. పొడవునా రోడ్డు మార్గంలో గుంతలు పూడ్చే పనులు చేపట్టినట్లు ర.భశాఖ డీఈ ప్రకాశరావు తెలిపారు.

– న్యూస్‌టుడే తుని గ్రామీణం

గొలుసు చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

గండేపల్లి, న్యూస్‌టుడే: బంగారం గొలుసు దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై శివనాగబాబు తెలిపారు. వివరాలివీ.. గతనెల 22న మురారి గ్రామశివారు పోలవరం కాలువగట్టు వద్ద వ్యక్తి మెడలో బంగారం గొలుసు దొంగిలించి పరారయ్యాడు. దొంగిలించిన వ్యక్తి తూర్పుగొనగూడెంకు చెందిన మహేష్‌గా గుర్తించి గురువారం పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.

మరొక ఘటనలో..

● రాయుడుహోటల్ వద్ద పోయిన బంగారం గొలుసును పట్టుకుని బాధితునికి అప్పగించినట్లు ఎస్సై శివనాగబాబు తెలిపారు. వివరాలివీ.. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల గ్రామానికి చెందిన బూరుగుపల్లి శ్రీనివాస్ ఈ నెల 5న హోటల్ వద్దకు రాగా 16 గ్రాముల పసిడి గొలుసు పోయింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో సాంకేతిక పరిజ్ఞానంతో గొలుసు పట్టుకుని శ్రీనివాస్‌కు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

ముగ్గురు జూదరుల అరెస్టు

జగ్గంపేట గ్రామీణం: మర్రిపాక గ్రామ శివారు పామాయిల్ తోటలో జూద శిబిరంపై దాడిచేసి ముగ్గురు వ్యక్తులు, వారి వద్ద నుంచి రూ.6200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు.

ప్రజాసంఘాల నిరసన

• వినతిపత్రాల అందజేత

న్యూస్‌టుడే బృందం: పలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం దేశవ్యాప్త సమ్మె ప్రశాంతంగా జరిగింది. తుని, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, జగ్గంపేట, గండేపల్లి, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తొండంగిలలో సీఐటీయూ, తదితర ప్రజాసంఘా ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, గ్రామ కూడలిలో మానవహారంగా ఏర్పడి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, జీతాలు పెంచాలని, పనిభారం తగ్గించాలి తదితర డిమాండ్లతో నినాదాలు చేశారు. ఏలేశ్వరంలో లారీ వర్కర్స్ యూనియన్, ప్రజాసంఘాలు ప్రదర్శన నిర్వహించి బాలాజీ చౌక్‌లో ధర్నా చేశారు. తుని పట్టణంలో ముందుగానే కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయగా, కార్మికులు పెద్ద సంఖ్యలో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. గొల్లప్రొలావు సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేలా ప్రభుత్వం చట్టాలు చేయడం దారుణమన్నారు. వివిధ మండలాల్లో తహసీల్దారు కార్యాలయం వద్ద ప్రదర్శనలు చేసి కార్యాలయాల్లో వినతులు అందజేశారు.

ఏలేశ్వరంలో ప్రదర్శన

ప్రత్తిపాడులో ర్యాలీ

తునిలో ప్రదర్శన చేస్తున్న వివిధ సంఘాలు

జగ్గంపేటలో మానవహారంగా..

పేదలను ఆదుకునేందుకే సీఎంఆర్ఎఫ్

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. రావులమ్మనగర్‌లో క్యాంపు కార్యాలయంలో గురువారం 9 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.

ఆరోగ్య కేంద్రం ఇక అంతేనా..!

ఫోకస్

• ఏలేశ్వరంలో అక్కరకు రాని తీరు

న్యూస్‌టుడే-ఏలేశ్వరం

అందుబాటులోకి రాని నూతన భవనం,(అంతరచిత్రం) గోడల్లోంచి చొచ్చుకుని వచ్చిన వేళ్లు..

పట్టణంలో అధునాతన వసతులతో కొత్త భవనం ఏర్పాటై ఏళ్లు గడుస్తోంది. కానీ పట్టణ ఆసుపత్రి మాత్రం ఇంకా.. శిథిలమైన గూట్లోనే వైద్య సేవలు అందిస్తోంది. శిథిల స్థితికి చేరిన గోడలు.. పెచ్చులూడుతున్న స్లాబు, అస్తవ్యస్తంగా ఉన్న ఫర్నిచరు తదితరాల మధ్య ప్రజావైద్యం కొనసాగుతోంది. రూ.85లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి తేవడానికి ప్రజాప్రతినిధులకు కనీస శ్రద్ధ లేదు. విద్యుత్ సౌకర్యంతో పాటు ఇతర ఏర్పాట్లు చేయడంలో అలసత్వం వల్ల కూలడానికి సిద్ధంగా ఉన్న భవనంలో ఆరోగ్య కేంద్రం నడుస్తోంది. ఇటీవలే శిథిల భవనంలో సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమంపై సమావేశం నిర్వహిస్తుండగా పైకప్పు పెచ్చులూడి పడటంతో కంగారు వెలుపలకు వచ్చేశారు. నిత్యం రోగుల రద్దీ ఉండే ఈ వైద్యశాలలో బిక్కుబిక్కుమంటూనే నిత్యం కాలక్షేపం చేస్తున్నారు. వైద్య సిబ్బంది కొరత లేకున్నా భవనంతోనే ముప్పు ఉంది. ఏలేశ్వరంలో అధిక సంఖ్యాకులు శ్రామికులు, దిగువ మధ్యతరగతి వారే! ఏ రోగం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నయం అవ్వాలని ఆశించేవారే. పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకోవాలని 40వేల మంది జనాభా డిమాండ్ చేస్తున్నారు.

రోడ్లకు నిధుల మంజూరుపై హర్షం

చిత్రపటాల వద్ద క్షీరాభిషేకం చేస్తున్న స్థానిక నాయకులు

శంఖవరం, రౌతులపూడి, న్యూస్‌టుడే: శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రహదారుల అభివృద్ధికి నిధుల మంజూరుపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. నెల్లిపూడి శివారు శాంతిఆశ్రమం అడ్డరోడ్డు నుంచి ఎస్.జగ్గంపేట మీదుగా శంఖవరం వరకు 6 కి.మీ. రహదారికి రూ.4.7 కోట్లు మంజూరయ్యాయని ఏఎంసీ ఛైర్మన్ బద్ది మణి తెలిపారు. రౌతులపూడి మండలంలో ఉత్తరకంచి - పొదురుపాక- పాండవులపాలెం వంతెన వరకూ మార్గానికి రూ.2.4 కోట్లు, నెల్లిపూడి అడ్డరోడ్డు - ఎస్.జగ్గంపేట - శంఖవరం రహదారికి రూ.4.07 కోట్లు, పి.చామవరం- మండపం రహదారికి రూ.1.57 కోట్లు, పారుపాక - గిడజాం మార్గానికి రూ.1.75 కోట్లు విడుదలయ్యాయి. గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆమె సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సత్యప్రభ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నాయకులు బద్ది రామారావు, బద్ది రమణ, ఓలేటి లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.

IN THE COURT OF THE JUNIOR CIVIL JUDGE PRATHIPADU

E.P.No.: 32/2022 **A.A.C.F.No.: 68/2018**

Between:

Usha Bala Chits Private Ltd., Rajahmundry rep. by its Asst. Manager/Foreman M.Narasimha Rao

...Petitioner/ Decree Holder

AND

01. Rajaboina Gangadhar, S/o Satyanarayana, Yeleswaram
02. Rajaboina Naga Durga, W/o Naga Rajendra, Yeleswaram
03. Rajaboina Naga Rajendra, S/o Satyanarayana, Yeleswaram
04. Vanapalli Raju, S/o Chandra Rao, Yeleswaram
05. Bodireddy Brahmam, S/o Venkata Raju, Hindu, Male, age 53 Years, D.No. 6-8/2, Back Side of petrol Bunk, Yeleswaram, E.G.Dist.,
06. Mente Durga Prasad, S/o Nageswara Rao, Yeleswaram

... Respondents/JDRs

పై నెంబరు డిక్రీ బాకీ వసూలు నిమిత్తం పై నెంబరు E.P.లోని 5వ J.Dr. (Bodireddy Brahmam) తాలూకు ఈ దిగువనుదహరించిన E.P. Schedule Propertyని ది.10-03-2026 వ తేదీ ఉదయం గం.10-30 ని॥లు లగాయితు పై కోర్టు వారిచే పై కోర్టు వారి సమక్షంలో వేలం వేయబడును. కావున కావలసిన వారు వచ్చి వేలంలో పాల్గొని పాడుకొనవచ్చును. పాట షరతులు పై కోర్టు వారి నజారత్‌నందు అడిగి తెలుసుకొనవలెను.

వేలం షెడ్యూలు

East Godavari District, Yeleswaram Mandalam, Yeleswaram, R.S.No. 407/2, Plot No. 25, D.No. 6-8/2 (Old), D.No. 2-5-19 (New) Behind IBP Petrol Bunk extent of 132.5 Sq. Yards constructed House belongs to Bodireddy Brahmam. **EAST:** Plot No. 25 belongs to Bodireddy Siva **West:** 25 Feet road **North:** 45 feet remaining part of Plot No. 25 1st Item F-24, M-7.31 **South:** 45 Feet Canal.

DHr Value: Rs.15,00,000/-, Amin Value: Rs.25,00,000/-

Gurajapu Srinivasa Rao, Rajahmundry
Mattapalli Bhagya purna, Rajahmundry
Palivela Nagendra Raju, Prathipadu
Advocates

(c) eenadu

హరోం హర.. గురుబసవేశ్వర

హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరులో గురువారం సాయంత్రం గురు బసవేశ్వర రథోత్సవం కనుల పండువగా జరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవానికి తరలిరావటం విశేషం. సుమారు 1లక్షల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

హంపీ వేడుక.. రాయలు కానుక

శ్రీకృష్ణదేవరాయల కళా వైభవానికి ప్రతీకగా వాసికెక్కిన హంపీ ఉత్సవాలు ఈ ఏడాది వేడుకగా ప్రారంభంకానున్నాయి. శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు అలరించనున్న ఈ ఉత్సవాలకు వేదికలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

ఎమ్మెల్యే బైరతి బసవరాజు అరెస్టు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: రౌడీషీటర్ బిక్లుశివ అలియాస్ శివకుమార్ హత్య కేసులో ఏ5 ముద్దాయి కె.ఆర్.పుర భాజపా ఎమ్మెల్యే బైరతి బసవరాజును గురువారం సాయంత్రం ఇక్కడి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సీఐడీ కార్యాలయానికి తరలించారు. నగర అదనపు న్యాయస్థానం ముందు హాజరుపరిచి మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు జామీను పిటిషన్ తిరస్కరించడంతో సీఐడీ పోలీసులు బైరతి బసవరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుజరాత్ నుంచి విమానంలో నగరానికి వస్తున్నట్లు సమాచారం రావడంతో విమానాశ్రయంలో సీఐడీ పోలీసులు కాపు కాశారు. టర్మినల్-1 వద్ద విమానం దిగి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

క్యాండి ప్యాక్‌లో 'మత్తు' గుట్టు రట్టు

బెంగళూరు(దేవనహళ్లి),న్యూస్‌టుడే: విమానంలో ఓ సంచిలో క్యాండి ప్యాక్‌లో హైడ్రో గంజాయి తీసుకొచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న రూ.3.40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి విమానంలో దిగిన ప్రయాణికుడి సామానులను కస్టమ్స్ అధికారులు పరిశీలించారు. ఓ సంచిలో 9.7 కిలోల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు పిల్లలు తినే క్యాండి తదితర తినుబండరాల పొట్లాల్లో ఉంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

డీకే దూకుడు .. ఖర్గే బ్రేకులు

- నాయకత్వ మార్పుపై దక్కని భరోసా
- వేణుగోపాల్ - పరమేశ్వరకు మద్దతుగా దళితుల ర్యాలీ?

పరమేశ్వర్



అశోక్

ఈనాడు, బెంగళూరు: ఈ సారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న డీకే శివకుమార్ ఆశలు నెరవేరేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. గత రెండ్రోజులుగా హస్తినలో తిష్టవేసిన డీకే శివకుమార్‌కు పెద్దల నుంచి భరోసా దక్కలేదని స్పష్టమవుతోంది. పేరుకు అసోం ఎన్నికలపై చర్చల కోసం దిల్లీకి వెళ్లిన డీకే పనిలో పనిగా తన దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. పెద్దల నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. మరో వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యథావిధిగా బడ్జెట్ సమావేశాల్లో తలమునకలవగా.... వారం రోజుల తర్వాత మళ్లీ దళిత సీఎం డిమాండ్ తెరపైకి రావటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.

తెరపైకి దళిత సీఎం డిమాండ్

పార్టీలో కొనసాగుతున్న నాయకత్వ పోరు మరో మలుపు తిరగనుంది. సిద్ధు, డీకే శిబిరాల మధ్య అంతర్గత పోరు ఎంతకీ కొలిక్కి రాకపోవటం, దిల్లీ పెద్దలు ఎటూ తేల్చలేకపోవటంతో వీరిద్దరి మధ్యే మార్గంగా దళిత సీఎం డిమాండ్ తెరపైకి వచ్చింది. మొన్నటికి మొన్న సతీశ్ జార్కిహొళికి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేయగా, తాజాగా డా.జి.పరమేశ్వర్ మద్దతుదారులు తమ నేతకు తరపున గొంతు విప్పేందుకు సిద్ధమయ్యారు. నాయకత్వ మార్పుపై పార్టీలో ఇంత గందరగోళం నెల కొన్నా అధిష్ఠానం స్పందించకపోవటంపై డా.జి.పరమేశ్వర్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య ఒప్పందం ఉందో లేదో తెలియకుండా ఏం మాట్లాడాలని కూడా పరమేశ్వర్ ప్రశ్నించారు. ఇక ఆదివారం ఆయన తరపున దళిత నాయకులు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం కావటంతో సిద్ధు, డీకే శిబిరాల్లో గుబులు మొదలైంది. పాత మైసూరుకు చెందిన దళిత నేతల బృందం చామరాజనగర నుంచి తుమకూరు ర్యాలీగా వచ్చి అప్పై దిల్లీ నేతలకు పరమేశ్వర్‌కు అవకాశం గురించి ప్రతిపాదన చేయాలని నిర్ణయించారు. సిద్ధరామయ్య తర్వాత అవకాశం అంటూ ఇస్తే అది దళిత నేతకే ఇవ్వాలన్నది వీరి డిమాండ్. మరో వైపు హుబ్బళ్లి, హావేరి, దావణగెరెల నుంచి కూడా ర్యాలీలు చేపట్టాలని దళిత సంఘాలు నిర్ణయించాయి. ర్యాలీలు ఇప్పుడే చేయొద్దని పరమేశ్వర్ వారించినట్లు తెలుస్తోంది. పార్టీకి సుదీర్ఘకాలంగా పార్టీ పట్ల నిబద్ధత చూపుతున్న పరమేశ్వర్ ఉన్నత పదవుల కోసం దిల్లీపై ఒత్తిడి తెచ్చింది లేదు. మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీలకు విధేయుడిగా ఉన్న ఆయన డిమాండ్లు, ఒత్తిళ్ల కంటే తన సీనియార్టీ, అర్హతల ద్వారానే పదవులు దక్కించుకోవాలని చూస్తారు. ఆయన నిబద్ధతకు పెద్దలు ఎలాంటి ఫలితం ఇస్తారో వేచి చూడాలి.

విమర్శల దాడి

అధికార పక్షంలో కొనసాగుతున్న నాయకత్వ సమస్యపై విపక్షాలు విమర్శలతో దాడి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య కొనసాగుతున్న కుర్చీలాటతో పాలన గాడితప్పిందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఖజానా ఖాళీ చేసిన సర్కారు తమ ఎమ్మెల్యేలను విదేశాలకు ఎలా పంపించగలదని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు జేసీబీలు, ట్రక్కుల్లో పాఠశాలలకు వెళ్తుండగా, ఎమ్మెల్యేలు మాత్రం కోట్ల సొమ్ముతో విమానాలెక్కుతున్నారని ఆరోపించారు. వీరంతా సొంత డబ్బుతో విదేశాలకు వెళ్తున్నారని సీఎం చెప్పటం, సొంత డబ్బుతో వెళ్తామని ఎమ్మెల్యేలు చెప్పటం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేవలం తమ కుర్చీని కాపాడుకునేందుకే సీఎం ఎమ్మెల్యేలను సొంత ఖర్చుతో విదేశాలకు పంపుతున్నారని భాజపా అధ్యక్షులు బి.వై.విజయేంద్ర ఆరోపించారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన సొమ్మును రాహుల్‌గాంధీకి పంపుతున్న కాంగ్రెస్ గ్యారంటీలను కూడా సక్రమంగా అమలు చేయలేకపోతోందని ఆరోపించారు.

ఫలితం వరకూ ఎదురుచూస్తా - డీకే

డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్‌లు నేరుగా ఏఐసీసీ నేతలతోనే తమ డిమాండ్లు ఉంచారు. బుధవారం అర్థరాత్రి వరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. వీరిద్దరూ మా చేతుల్లో ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఓసారి లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీతో మాట్లాడమని సూచించారు. వీరి సూచనతో గురువారం ఉదయం జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసం, అప్పై రాహుల్‌గాంధీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అనంతరం డీకే మాట్లాడుతూ ఖర్గేతో రాజకీయాలేవీ చర్చించలేదన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో చర్చించిన విషయాలను బయట చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మేము రాజకీయ నాయకులం..దిల్లీకి వస్తే రాజకీయాలు మాట్లాడకుండా ఇక్కడ గాలి మీట్లాడునేందుకు వస్తామా అని ఎదురు ప్రశ్న వేశారు. ఎంత కాలం వేచి ఉంటారని ప్రశ్నించగా సహనం, ఓపిక కూడా ఫలితం ఇస్తుందన్నారు. ఫలితం వచ్చేంత వరకూ ఎదురు చూస్తానని సీఎం పీఠంపై పరోక్షంగా తన కోరిక వెల్లబుచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల విదేశీ పర్యటన గురించి మాట్లాడుతూ పత్రికల్లో చూసేంత వరకు తనకు ఈ విషయమే తెలియదన్నారు. వీరంతా ఎవరి మార్గదర్శకత్వంలో విదేశాలకు వెళ్తున్నారో? వారికి సీఎం ఎలాంటి సూచనలు ఇచ్చారో తనకు తెలియదన్నారు.

ఉప ముఖ్యమంత్రి ఇంటికి కొత్త కారు

శివకుమార్ ఇంట్లో కొత్త నంబరు కారు

బెంగళూరు (సదాశివ నగర), న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.2.8 కోట్లతో విలాసవంతమైన లెక్సస్ కారును కొనుగోలు చేశారు. కారుకు ఫ్యాన్సీ నంబరు తెప్పించుకున్నారు. కేఏ 03 ఎన్‌జడ్ 6666 నంబరు కారును ఇష్టపడి తెప్పించుకున్నారు. శివకుమార్ మే 15న జన్మించారు. మొదటి నుంచి ఆరును తన అదృష్ట సంఖ్యగా విశ్వసిస్తూ వస్తున్నారు. ఇదే కారణంతో అన్ని ఆరు అంకెలు ఉండేలా రిజిస్ట్రేషన్ నంబరు తెప్పించుకున్నారు. కదిలే లగ్జరీ లాంజ్‌గా గుర్తింపు ఉన్న ఈ కారులో 4-7 మంది ప్రయాణికులు సుఖంగా ప్రయాణించవచ్చు. ఆటోమేటిక్ గేర్ వ్యవస్థ ఉన్న ఈ కారులో 14 ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ శైలి రిక్లైనర్ సీట్లు, పార్టిషన్ గ్లాస్ స్క్రీన్ తదితరాలు ఈ కారులో ఉన్నాయి.

ప్రతాప సింహపై ఫిర్యాదు

మైసూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రను లక్ష్యంగా చేసుకుని ఆధారరహిత ఆరోపణలు చేశారంటూ మాజీ ఎంపీ ప్రతాప సింహపై నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్‌కు ఫిర్యాదు అందింది. మైసూరు నగర, గ్రామీణ జిల్లా కాంగ్రెస్ నేతలు కొత్వాలును భేటీ అయి ఫిర్యాదు అందించారు. ప్రభుత్వం కమీషన్లు వసూలు చేస్తోందని, బదిలీ చేయించేందుకు యతీంద్ర నగదు తీసుకుంటున్నారని భాజపా ఐటీ సెల్, ప్రతాప సింహ ఆధారరహిత ఆరోపణలతో పోస్టులు పెడుతున్నారని కేపీసీసీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ దుయ్యబట్టారు.

స్టే ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే: గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌కు ఆప్తుడు సర్ఫరాజ్ ఖాన్‌పై లోకాయుక్త నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కేసుకు ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. సర్ఫరాజ్ తన ఆస్తుల వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందించారని, క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తూ వచ్చారని సర్ఫరాజ్ తరపు న్యాయవాది సీహెచ్ జాధవ్ వాదనలు వినిపించారు. వ్యవసాయం ద్వారా వచ్చిన రూ.2.80 కోట్ల లాభంతో పాటు, ఇతర లావాదేవీల ద్వారా వచ్చిన నగదుతో చేసిన కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా లోకాయుక్త కేసు నమోదు చేసిందని వాదించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదుతో పోలీసు కమిషనర్ సీమంత్‌కకుమార్ సింగ్ తదితరులు (పాతచిత్రం)

రూ.7.11 కోట్ల దోపిడీ కేసులో 1,328 పేజీల ఛార్జ్‌షీట్

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: బెంగళూరు నగరంలో ఏటీఎం కేంద్రాలకు నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని ఆర్‌బీఐ అధికారులు పేరుతో అడ్డగించి రూ.7.11 కోట్లు నగదు దోచుకున్న కేసును త్వరగా విచారించి 1,328 పేజీల ఆరోపణలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను సిద్ధాపుర పోలీసులు న్యాయస్థానానికి అందజేశారు. పోలీసు కానిస్టేబుల్‌తో పాటు తొమ్మిది మంది నిందితులకు వ్యతిరేకంగా సిద్ధం చేసిన ఛార్జ్‌షీట్‌ను నగర 56వ ఏసీఎంఎం సీసీహెచ్ న్యాయస్థానానికి సమర్పించినట్లు దక్షిణ విభాగం డీసీపీ లోకేశ్ తెలిపారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న సీఎంఎస్ ఏజెన్సీ వాహనాల నిర్వాహకుడు గోపాల్‌ప్రసాద్, మాజీ ఉద్యోగి క్లేవియర్, గోవిందపుర పోలీసుఠాణా కానిస్టేబుల్ అణ్ణప్ప నాయక్, నిందితులు నవీన్, నెల్సన్, రవి, రాకేశ్, దినేశ్, జినేశ్‌లను అరెస్టు చేశారు. బీఎన్‌ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దోపిడీకి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించారు. శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేపట్టి అన్ని వైపులా సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు అధికారి జయనగర ఏసీపీ నారాయణస్వామి బృందం అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేశారు. నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచారు.

కేంద్ర చట్టాలపై ఉద్యమ పిడికిలి

సార్వత్రిక సమ్మెతో స్తంభించిన కార్యకలాపాలు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కార్మిక చట్టాలను తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె గురువారం ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. కార్మికులు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించారు. సమ్మె ప్రభావం వల్ల ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకు, బీమా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు తక్కువగా ఉంది. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమ్మె జరుగుతుందని ముందుగా ప్రచారం కావడంతో ప్రజలు ఆయా కార్యాలయాలకు వెళ్లకపోవడంతో బోసిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మికుల హాజరు తక్కువగా ఉంది. కేఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించిన కార్మికులు విధులకు గైర్హాజరు కాలేదు. యథావిధిగా కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులు యథావిధిగా సంచరించాయి. ఆటోలు, ట్యాక్సీలు కూడా సంచరించాయి. వివిధ కార్మిక సంఘాల నేతృత్వంలో పురభవన్ నుంచి స్వతంత్ర ఉద్యానవనం వరకు ర్యాలీ చేపట్టారు. ఇందుకు పోలీసులు అనుమతించలేదు. ర్యాలీకి బయలుదేరి కార్మికులను పోలీసులు బంధించి వాహనాల్లో తరలించారు. పారిశ్రామిక వాడలు పీణ్యా, బొమ్మనహళ్లి, మహదేవపుర, నరసాపుర, యలహంక తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. కార్మికులు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఆయా పారిశ్రామికవాడల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఆయా పారిశ్రామికవాడల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐఐటీయూసీ, టీయూసీఐ, ఐఎన్‌టీయూ తదితర 29 కార్మిక సంఘాలు సార్వత్రికసమ్మెకు పిలుపునిచ్చాయి.

నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు

కార్మికులను అరెస్టు చేస్తున్న పోలీసులు

హడలెత్తించిన లోకాయుక్త

ధార్వాడ ఏడీఎల్ఆర్ కార్యాలయంలో లోకాయుక్త అధికారుల సోదాలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: ఆదాయంతో పొంతనలేని ఆస్తులు కలిగిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు అధికారుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు చేసింది. బెంగళూరు, మైసూరు, శివమొగ్గ, ధార్వాడ, దావణగెరె జిల్లాల్లో ఏకకాలంలో 11 చోట్ల దాడులు నిర్వహించారు. బెంగళూరు గ్రామీణ జిల్లా కేఆర్ఈఐఎస్ సూపరింటెండెంట్ హెచ్ఎం జనార్దన్, ప్రజా పనుల శాఖ ప్రధాన ఇంజినీరు పురుషోత్తమదాస్ హెగ్గడే, దావణగెరె బెస్కాం ఏఈఈ అర్జున ఆర్‌హెచ్, ధార్వాడలో సర్వేయర్ సోమలింగప్ప నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. వీరి నివాసాల్లో లెక్కలోకి రాని స్థిర, చరాస్తులు లభించాయి. బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఇతర లావాదేవీలను పరిశీలిస్తున్నామని లోకాయుక్త అధికారులు తెలిపారు.

ఆగుంబె కనుమదారికి మహర్దశ

శివమొగ్గ, న్యూస్‌టుడే: మల్నాడు, తీరప్రాంత జిల్లాలను అనుసంధానం చేసే ఆగుంబె ఘాట్ రహదారిని ఉన్నతీకరించేందుకు, సొరంగ మార్గం నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. డీపీఆర్ కోసం కేంద్రం రూ.2.33 కోట్లను రిజర్వు చేసింది. ఘాట్‌లో 30.75 కి.మీ. నుంచి 51.60 కి.మీ. వరకు రెండు వరుసల రహదారి, పాదచారి మార్గం, సొరంగం నిర్మాణానికి సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థ నివేదిక ఇవ్వవలసి ఉంటుందని శివమొగ్గ లోక్‌సభ సభ్యుడు బీవై రాఘవేంద్ర తెలిపారు.

ఆగుంబె ఘాట్‌లో రహదారి

మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌కు పచ్చజెండా

ఈనాడు, బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం 2026-27 ఏడాది వార్షిక బడ్జెట్‌ను మార్చి 6న ప్రవేశపెట్టనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన 17వ బడ్జెట్‌ను ఆ రోజున విధానసభలో ప్రవేశపెడతారు. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఇదే సమావేశంలో చిన్నస్వామి క్రీడా మైదానంలో ఐపీఎల్ క్రికెట్ పోటీలు, ఎస్ఐఆర్ తదితర అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పద్దులకు పెద్దపీట

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కీలకరంగాలకు పెద్దపీట వేయాలని సర్కారు తీర్మానించింది. ఈ సమావేశాల్లో తొలి రోజే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది సిద్ధరామయ్య రూ.4.09 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంచనా వేయగా ఆయనకు అది రికార్డు స్థాయి బడ్జెట్‌గా నమోదైంది. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా అత్యధిక రోజులు పని చేసిన నేతగా రికార్డు సృష్టించిన సిద్ధరామయ్య ఇదే ఉత్సాహంతో తాను 17వ సారి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు.

మరికొన్ని..

రాష్ట్రంలో 14 ఏళ్ల విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు, ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే బెంగళూరులోని సెయింట్ జాన్స్, ఎంఎస్ రామయ్య, కిమ్స్, అంబేడ్కర్ వైద్య విద్యా సంస్థల్లో నేరుగా చికిత్సలు చేయించుకునే వీలు కల్పించారు. ప్రయోగాత్మకంగా ఏడాది పాటు ఈ చికిత్సలు అందించి అనంతరం రాష్ట్రంలోని ఆస్పత్రుల్లోనూ ఇదే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.

మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి

బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానం ఐపీఎల్-2026 క్రికెట్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన ఆర్‌సీబీ జట్టుకు సన్మానం చేసేందుకు కర్ణాటక క్రికెట్ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. జూన్ 4న చిన్నస్వామి క్రీడా మైదానం, విధానసౌధలో ఆర్‌సీబీ క్రీడాకారులకు సన్మానం చేసేందుకు సిద్ధం కాగా ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో అభిమానులు హాజరవటంతో చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట సంభవించి 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ మైదానంలో క్రీడల నిర్వహణపై నిర్బంధం విధించారు. రాష్ట్రహోం శాఖ, కేఎస్‌సీఏల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తూ ఈ ఏడాది ఐపీఎల్ పోటీల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. మార్చి 26నుంచి మే 31 వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. హోంశాఖ నిబంధనలు త్వరలో వెల్లడికానున్నాయి.

నమ్మమెట్రో కారిడార్ నిర్మాణానికి అనుమతుల నిరాకరణ

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: బెంగళూరు నమ్మ మెట్రో ఎరుపు కారిడార్ మార్గానికి అనుమతులను కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ మార్గం నిర్మాణ పనులకు సంబంధించి కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం కేంద్రానికి పంపించింది. సర్జాపుర నుంచి హెబ్బాళ్ వరకు 37 కిలోమీటర్ల పొడవు కలిగిన 28 మెట్రో స్టేషన్లు కలిగిన ఎరుపు కారిడార్ మెట్రో మార్గానికి అనుమతులు నిరాకరించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మార్గానికి రూ.28,405 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాన్ని డబుల్ డెక్కర్ వంతెనగా మార్చుతారు. డబుల్ డెక్కర్ వంతెన వల్ల ప్రయాణికులు సంచరించేందుకు వెనుకంజ వేస్తున్నారని, ఎరుపు కారిడార్‌లో డబుల్ డెక్కర్ నిర్మాణం వద్దని కేంద్రం భావించి ప్రతిపాదనలను తిరస్కరించినట్లు బెంగళూరు కేంద్ర లోక్‌సభ సభ్యుడు పీసీమోహన్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.

మంత్రి శివరాజ్ తంగడగికి వినతిపత్రాన్ని అందజేస్తున్న ప్రణవానందస్వామి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ, మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ తదితరులు

కులవృత్తుల పునరుద్ధరణకు పోరుబాట

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: తెలంగాణ తరహాలో కర్ణాటక కూడా కులవృత్తులను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ సేడం నుంచి బెంగళూరు వరకు ప్రణవానంద స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఏడువందల కిలోమీటర్ల పాదయాత్ర గురువారం పూర్తయిన సందర్భంగా స్వతంత్ర ఉద్యానవనంలో ముగింపు సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వెనుకబడిన వర్గాల శాఖ మంత్రిశివరాజ్ తంగడిగికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రణవానందస్వామి తదితరులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ మాట్లాడుతూ విధానసౌధ ఆవరణలో నారాయణగురు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, నారాయణగురు ట్రస్టుకు రూ.500 కోట్లు విడుదల చేయాలని ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ తరహాలో కర్ణాటక రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. మంగళూరు, బెంగళూరు, కలబురగి ప్రాంతాలను ఒకేవిధంగా అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతం కర్ణాటక తరహాలో ఉండేదని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కులవృత్తులు పునరుద్ధరణ జరిగిందని గుర్తు చేశారు. కల్యాణ కర్ణాటక ప్రాంతాలకు నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, మాజీ ఎమ్మెల్యే హెచ్.ఆర్.శ్రీనాథ్, సతీశ్‌గుత్తేదార్, బాలరాజ్ గుత్తేదార్ హాజరయ్యారు.

సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

(c) eenadu

విజయనగర వైభవం
చూద్దాం రారండి..

విరూపాక్ష ఆలయం ఆవరణలో శివలింగాల దర్శనం

హొసపేటె, న్యూస్‌టుడే: అలనాటి విజయనగర వైభవాన్ని కళ్ల ముందు కదలాడేలా హంపీ ఉత్సవాల్ని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. మరికొద్ది గంటల్లో ఎం.పి.ప్రకాశ్ పేరిట నిర్మించిన ప్రధాన వేదికలో ఉత్సవాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభిస్తారు. ఉత్సవాలు తిలకించటానికి వచ్చే ప్రజలకు కావాల్సిన ఆసనాలు, మౌలిక సదుపాయాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చరిత్ర పుటల్లోకి తిరగేస్తే.. క్రీ.శ.13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు విజయనగరను నాలుగు వంశాలు పరిపాలించాయి. తుళువ వంశస్థుడైన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.

కృష్ణాలయంలో విదేశీయుల సందడి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సామ్రాజ్యం

రోమ్ సామ్రాజ్యం తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద సామ్రాజ్యమంటే విజయనగర అని చరిత్రకారులు లిఖించారు. సుమారు 20 ఏళ్ల పాటు రాజ్యభారాన్ని మోసిన రాయలు, సుమారు 19 యుద్ధాలు చేశారు. ఆయన హయాంలోనే ఏకశిలా రథం, విజయవిఠల ఆలయం, కృష్ణాలయాలు నిర్మితమయ్యాయి. ముత్యాలు, వజ్రాలను రాశులుగా పోసి విజయనగర వీధుల్లో అమ్మేవారట. ఏటా నవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఆచరించేవారు, దానికి తీపి గుర్తుగా నేటికి చెక్కుచెదర కుండా మిగిలిందే మహానవమి దిబ్బ.

విరూపాక్షేశ్వరుడికి బంగారు కిరీటం

రాయల హయాంలోనే హంపీ విరుపాక్షేశ్వర ఆలయం కూడా అభివృద్ధి చెందింది. విరూపాక్ష తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడైన రాయలు విరూపాక్షేశ్వరుడికి బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ప్రతీ పర్వదినాల్లో నేటికీ ఆ కిరీటంతో స్వామి వారిని అలంకరిస్తారు. ఆనాటి విజయనగర సువర్ణయుగాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి 1982లో నాటి మంత్రి ఎం.పి.ప్రకాశ్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నేటికీ ఏటా ఉత్సవాలను అంగరంగా వైభవంగా ఆచరిస్తున్నారు. సుమారు 5వేల మంది కళాకారులకు అవకాశం కల్పిస్తూ.. జానపద, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు.

కమలాపుర ప్రవేశ ద్వారం వద్ద ఉగ్రనరసింహుడు ప్రతిమ నమూనా

వేదికల్లో ఏర్పాటైన సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు

13వ తేదీ.. శుక్రవారం ఎం.పి.ప్రకాశ్ వేదిక

సాయంత్రం 4గం.లకు..హావేరి బసవరాజ్ భజంత్రి నుంచి సన్నాయి వాయిద్యం
4.30గం.లకు..బెంగళూరుకు చెందిన మంజుల పరమేశ్ బృందం నృత్యం
5.15గం.లకు జానపద కళా ప్రదర్శన
రాత్రి 8.30గం.లకు..బెంగళూరు బృందం నుంచి నృత్య వైభవం
8.45గం.లకు..కేరళ కళాకారుల కార్యక్రమం
10.15గం.లకు..బాలివుడ్ గాయకుడు హరిహరన్ రసమంజరి కార్యక్రమం
11.30గం.లకు..నేపథ్య గాయకుడు విజయ్‌ప్రకాశ్ రసమంజరి కార్యక్రమం

కృష్ణదేవరాయ వేదిక

సాయంత్రం 4గం.లకు..చెన్నపట్టణ కళాకారుల సంగీత కార్యక్రమం
4.45గం.లకు..బెంగళూరు కళాకారుల శాస్త్రీయ నృత్య కార్యక్రమం
5.45గం.లకు..హావేరి కళాకారుల జోగతి నృత్యం
రాత్రి 7.15గం.లకు..సండూరు బాలుల నుంచి డోలు వాయిద్య నృత్యం
8.15గం.లకు..మైసూరుకు చెందిన ఉమా తపస్యానంద మోహినియాట్టం ప్రదర్శన
9.00గం.లకు..నేపథ్య గాయని శమితా మల్నాడ్ రసమంజరి

విరూపాక్ష ఆలయంలో సిద్ధమైన వేదిక

వెలుగుల్లో హంపీ ప్రధాన వేదిక

నేటి నుంచి మూడ్రోజులు హంపీ ఉత్సవాలు

విరూపాక్షేశ్వర వేదిక

సాయంత్రం 4.20గం.లకు..బెంగళూరు కళాకారుల నుంచి జానపద గేయాలాపన
4.45గం.లకు..కూడ్లిగి కళాకారుల తత్వపదాలు
5.45గం.లకు..హొసపేటె కళాకారిణి స్నేహ బృందం నుంచి సామూహిక నృత్య ప్రదర్శన
రాత్రి 7.45గం.లకు..హొసపేటె దొడ్డమారెప్ప బృందం నుంచి బుర్రకథ
9.15గం.లకు..నేపథ్య గాయని కళావతి దయానంద్ బృందం నుంచి రసమంజరి కార్యక్రమం

సాసివేకాళు గణేశ వేదిక

సాయంత్రం 5.15గం.లకు..హొసపేటె కళాకారుల శాస్త్రీయ నృత్య కార్యక్రమం
రాత్రి 7.00గం.లకు..కూడ్లిగి కళాకారుల వచన గాయన కార్యక్రమం
7.35గం.లకు..మరియమ్మనహళ్లి కళాకారుల బయలాట పాటల ఆలాపన
11.45గం.లకు..బళ్లారి కావేరి బృందం నుంచి భరతనాట్య ప్రదర్శన

విద్యారణ్య వేదిక

సాయంత్రం 4.20గం.లకు..హరపనహళ్లి కళాకారుల నుంచి జోగి పాటల ఆలాపన
6.10గం.లకు..హొసపేటె సాధకుల నుంచి యోగాప్రదర్శన
6.30గం.లకు..కారిగనూరు నారాయణప్ప బృందం నుంచి తోలుబొమ్మలాట ప్రదర్శన
రాత్రి 7.45గం.లకు..దావణగెరె కళాకారుల నుంచి బయలాట ప్రదర్శన
10.30గం.లకు..కొట్టూరు కళాకారుల నుంచి నాటక ప్రదర్శన
● ఉదయం 10.30గం.లకు కమలాపుర వద్ద ఎడ్ల ప్రదర్శన, విరూపాక్ష ఆలయం వద్ద ముగ్గుల పోటీలు. హంపీ పంచాయతీ ఎదురుగా స్టాళ్లలో ఫలపుష్ప ప్రదర్శన, ఆహార మేళాలు నిర్వహిస్తారు.

టాక్సిక్ చిత్రంపై ఫిర్యాదులు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: నటుడు యశ్ నటించిన టాక్సిక్ చిత్రానికి మరో సారి వివాదాలు చుట్టుముట్టాయి. టీజర్‌పై మహిళా సంఘాలు ఇప్పటికే అభ్యంతరాన్ని వ్యక్తం చేసి, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు జాతీయ క్రైస్తవుల సమాఖ్య చిత్ర నిర్మాతలు, దర్శకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దేవదూత సెయింట్ మికయేల్ ప్రతిమ వద్ద కొన్ని అసభ్య దృశ్యాలను చిత్రీకరించారని సమాఖ్య ప్రతినిధులు ఆరోపించారు. ఆ సన్నివేశాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చలనచిత్ర వాణిజ్య మండలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం మంత్రి, సెన్సార్ మండలికి లిఖిత రూపంలో పిర్యాదు చేశారు.

కేసును కొట్టేసిన కోర్టు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: మసాజ్ చేయించుకునేందుకు వచ్చిన సమయంలో తనపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని సంగీత దర్శకుడు సాధుకోకిల, నటుడు మండ్య రమేశ్‌లపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మైసూరులోని బ్యూటీపార్లర్‌లో మసాజ్‌కు వచ్చి వారు లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని మహిళ ఫిర్యాదుతో సరస్వతిపురం ఠాణాలో కేసు నమోదైంది. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని వారిద్దరూ ఉన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఆరోపణలు చేసిన మహిళ ఎలాంటి సాక్ష్యాలను సమకూర్చలేకపోవడంతో కేసు కొట్టివేస్తూ జస్టిస్ ఎంజీ ఉమ ఆదేశాలు జారీ చేశారు.

జరిమానా విధించిన న్యాయస్థానం

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: బెంగళూరు ఉత్తర మహానగర పాలికె 43వ వార్డుకు బీరేశ్వరనగర బదులుగా చుంచఘట్ట అని పేరు మార్చాలని కోరుతూ రాజానుకుంటె రేణుకా యల్లమ్మ దేవాలయం ట్రస్టు ప్రతినిధులు, మరో 20 మంది ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అర్జీ విచారణకు స్వీకరించే అర్హత లేదని జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ సీఎం పుణచ్చల పీఠం పేర్కొంది.

కొప్పళలో పండ్లు, పుట్టగొడుగుల మేళా

గంగావతి,న్యూస్‌టుడే: కొప్పళ ఉద్యావనశాఖ శివరాత్రి నేపథ్యంలో గురువారం నుంచి పండ్లు, పుట్టగొడుగుల ప్రదర్శన, విక్రయ మేళాను ఏర్పాటు చేసింది. శాసన సభ్యుడు రాఘవేంద్ర హిట్నాళ మేళాను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందన్నారు. రైతులు మామిడి, ద్రాక్ష, జామ, బొప్పాయి, అరటి వంటి పండ్లను పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. కనకగిరిలో స్థాపించనున్న ఉద్యావన టెక్నాలజీ పార్క్ వల్ల ఈ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఉద్యావనశాఖ ఉపసంచాలకులు కృష్ణ ఉక్కుంద మాట్లాడుతూ ఈ నెల 16 వరకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేయొచ్చన్నారు.

కిలో రూ.15లక్షలు

ప్రపంచంలో అతి ఖరీదైన పుట్టగొడుగులను ఈ మేళాలో ప్రదర్శనకు ఉంచారు. యర్సగుంబా రకానికి చెందిన ఇవి కిలో రూ. 15లక్షలు ధర పలుకుతాయని ఉద్యానవనశాఖ అధికారి కృష్ణ ఉక్కుంద తెలిపారు. వీటిని హిమాచల్‌ప్రదేశ్‌లో పండిస్తారన్నారు. ఈసారి శివరాత్రి మేళాలో విశేషంగా పుట్టగొడుగుల ప్రదర్శన సైతం ఏర్పాటు చేశామన్నారు.

యర్సగుంబా పుట్టగొడుగులు

పండ్ల ప్రదర్శన ప్రారంభిస్తున్న శాసనసభ్యుడు హిట్నాళ

మార్చి 5 నుంచి పోరాటం తీవ్రం

మండ్య, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్షణమే తమకు రూ. 37 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని గుత్తేదారుల సంఘం అధ్యక్షుడు ఆర్.మంజునాథ్ డిమాండ్ చేశారు. భాజపా హయాం కన్నా, ఇప్పటి ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ కమీషన్ ఇస్తున్నామని ఆరోపించారు. మండ్యలోని ప్రజాపనుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పనుల కోసం తీసుకువచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేకపోతున్నామని చెప్పారు. చిన్న పనులకు కూడా కమీషన్ ఇవ్వవలసి వస్తోందని విమర్శించారు. భాజపా హయాంలో చేసిన పనులకు సంబంధించిన బకాయిలు అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మార్చి 5లోగా తమ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

బళ్లారి-చిత్రదుర్గ కొత్త రైళ్ల సంచారానికి వినతి

చెళ్లకెర(చిత్రదుర్గ),న్యూస్‌టుడే: బళ్లారి, చెళ్లకెర, చిత్రదుర్గ ప్రాంతాల వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల అభివృద్ధికి, ప్రజల సంచారానికి వీలుగా నూతన రైళ్లను ప్రారంభించాలని చిత్రదుర్గం లోక్‌సభ సభ్యులు గోవిందకారజోళ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం కొత్త ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయిన ఎం.పి బళ్లారి, రాయదుర్గ, చెళ్లకెర, చిత్రదుర్గ మీదుగా హొసపేట-శివమొగ్గ రైలు, బీదర్-మంగళూరు రైలు, విజయపుర-మైసూరు రైలును ప్రారంభించాలని విన్నవించారు. తాత్కాలికంగా రద్దు చేసిన హొసపేట బెంగళూరు రైలు, శివమొగ్గ చెన్నై రైలును పునః ప్రారంభించాలని కోరారు. హుబ్లీ చిక్కజాజూరు రైలును చిత్రదుర్గ వరకు విస్తరించాలన్నారు.నియోజక వర్గం పరిధిలోని పలు రైల్వే లెవల్ క్రాసింగ్‌ల్లో ఉపరితల వంతెనల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. హొసదుర్గం, హొళల్కెర, చిక్కజాజూరు, చిత్రదుర్గ, చెళ్లకెర రైల్వేస్టేషన్లలో ప్రముఖ ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటీ రైళ్లను ఆపాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన ఎం.పి.గోవిందకారజోళ

జిల్లాభివృద్ధికి రూ.5500 కోట్లతో ప్రణాళిక

ప్రణాళిక కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, చిత్రంలో ఎమ్మెల్యేలు బి.నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి, మేయర్ పూజారి గాదెప్ప తదితరులు

2వేల పక్కా గృహాలు అవసరం

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో గృహాలు డిమాండ్ ఉంటే...ప్రతిపాదన సమర్పించాలని గృహనిర్మాణం, వక్ఫ్, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి, జిల్లా బాధ్య మంత్రి బి.జెడ్.జమీర్ అహ్మద్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పంచాయతీ నజీర్ సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రణాళిక కమిటీ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో 2వేల ఇళ్లకు డిమాండ్ ఉందని అనుబంధ సర్వే నిర్వహించాలని ప్రణాళిక కమిటీ నివేదిక పేర్కొంది. ప్రతిపాదనను సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి కోరారు. జిల్లాలో ఐదు తాలూకాలో గృహనిర్మాణం, విద్య, వైద్య సౌకర్యాలతో సహా ఇతర పనులకు రూ.5500 కోట్ల అంచనా వ్యయం కేటాయించడమైందన్నారు. జిల్లా పంచాయతీ సీఈవో మహమ్మద్ హ్యారిస్ సుమైర్ మాట్లాడుతూ ఇది జిల్లాలో మొదటి సమావేశం, వివిధ అభివృద్ధి పనులకు నివేదికలు సమర్పించాలని కోరారు. ఎమ్మెల్యే బి.నాగేంద్ర పర్యాటక రంగాభివృద్ధికి, ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి నగరంలోని లా కళాశాల ఏర్పాటుకు నిధులివ్వాలని కోరారు. సమావేశంలో మేయర్ పూజారి గాదెప్ప, జిల్లా పరిపాలనాధికారి డా. త్రిలోక్‌చంద్ర, ఏడీసీ మహమ్మద్ ఝుబేర, వివిధశాఖాధికారులు, జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

వాస్తు కళా,భౌగోళిక పరిసరాల్ని పరిరక్షించుకోవాలి

సిరుగుప్ప, న్యూస్‌టుడే: మన వాస్తు కళ, భౌగోళిక పరిసరాల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన కారిగనూరు పేర్కొన్నారు. పట్టణంలోని గాయత్రి విద్యామందిరంలో గురువారం బీదర్ నుంచి చామరాజనగర్ వరకు మన కళలు, వాస్తు కళ, భౌగోళిక పరిసరాల మహత్యం, మహనీయుల చిత్రపటాలపై 'కర్ణాటక దర్పణ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతర ప్రతినిధులు, ఉపాధ్యాయులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన భాషకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి అమలు చేయాలని కోరారు. హాస్య కళాకారుడు జె.నరసింహమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో విజయపుర, బళ్లారి, మైసూరు తదితర ప్రాంతాల్లో మాట్లాడే భాష కన్నడే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మాట్లాడతారు. భాష ఒక్కటే అయినా యాస వేరుగా ఉంటుందంటూ హాస్యం పండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన ఆకట్టుకుంది. కసాప మాజీ అధ్యక్షుడు దమ్మూరు మల్లికార్జున, వైద్యులు గంగమ్మ, ఇతర ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

వస్తు ప్రదర్శన ప్రారంభిస్తున్న కసాప ప్రతినిధులు, ఉపాధ్యాయులు

నాణ్యమైన విద్యే ప్రామాణికం

సింధనూరు: పాసు మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం ప్రామాణికం కాదు..నాణ్యమైన విద్య వాళ్లకు అందుతుందా లేదా అని ప్రశ్నించుకోవాలి అని ఎమ్మెల్యే బాదర్లి తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలల ముఖ్యోపాధ్యాయులకు సూచించారు. గురువారం ఆయన విద్యాసంస్థల ముఖ్య గురువులు, విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఆరా తీశారు. కార్యక్రమంలో డీడీపీఐ సోమశేఖర్ హొత్రాణి, ఈఓ చంద్రశేఖర్ బీఈఓ బసలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యోపాధ్యాయులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాదర్లి, డీఈఓ సోమశేఖర్

వినీలాకాశం నుంచి హంపీ వీక్షణం

హొసపేటె, న్యూస్‌టుడే: వినీలాకాశం నుంచి హెలికాప్టర్‌లో విజయనగర సామ్రాజ్యాన్ని వీక్షించే హంపీ బై స్కై కార్యక్రమం గురువారం సాయంత్రం ప్రారంభమైంది. మంత్రి జమీర్, జిల్లా పాలనాధికారి కవితా మన్నికేరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విహంగ వీక్షణం కార్యక్రమం 15 వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. ఒక్కొక్కరికి రూ.3500 టికెట్ ఖరారు చేశారు, రెండు హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఏటా ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

హంపీ బై స్కైను ప్రారంభిస్తున్న మంత్రి జమీర్

సింధనూరుకు రావాలని ఏపీ సీఎంకు ఆహ్వానం

సింధనూరు: తమ పట్టణానికి కొత్తగా మంజూరైన కేంద్ర ప్రభుత్వ సైనిక్ స్కూలును మీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుతూ సింధనూరుకు చెందిన పలువురు పెద్దలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. గురువారం అమరావతిలో ఆయనను కలిసి విజ్ఞప్తి చేశారు. సింధనూరులో తెలుగు వారి యాజమాన్యంలో నడుస్తున్న శ్రీకృష్ణదేవరాయ విద్యాసంస్థకు ఈ ఏడాదే సైనిక్ స్కూలు మంజూరైంది. దీని వెనుక కర్ణాటక మాజీ మంత్రి నాడగౌడ (జేడీఎస్) కృషి ఎక్కువ ఉంది. ఆయన ప్రయత్నంతో కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి రాజ్‌నాథ్‌సింగ్ ద్వారా ఈ స్కూలును సింధనూరుకు మంజూరు చేయించారు. దీని ప్రారంభోత్సవాన్ని సింధనూరు పెద్దలు ఇదే నెలలో చేయాలని భావిస్తున్నారు. ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు..కేంద్రమంత్రి కుమారస్వామితో చర్చించి తేదీలు తదితరాలపై నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో సింధనూరు పెద్దల ఆనందానికి అవధులు లేవు. సింధనూరు ప్రముఖుల వెంట కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూడా ఉన్నారు.

అమరావతిలో ఆంధ్రా సీఎం చంద్రబాబును కలిసి సత్కరిస్తున్న సింధనూరు పెద్దలు

కంప్లిలో జెస్కాం ఉద్యోగుల ధర్నా

కంప్లి, న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ కంప్లిలో జెస్కాం ఉద్యోగులు గురువారం సాంకేతికంగా ధర్నా నిర్వహించారు. చేతులకు నల్ల పట్టీలు కట్టుకుని విధులకు హాజరయ్యారు. జెస్కాం ఏఈఈ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్తు శాఖ దిద్దుబాటు బిల్లును వెనక్కి తీసుకోవాలి. ప్రైవేటీకరణ వల్ల రైతులకు, వినియోగదారులకు, ఉద్యోగులకు ఇబ్బంది ఎదురుకానుంది. అందువల్ల ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పోరాటాన్ని తీవ్రం చేస్తామన్నారు. కర్ణాటక విద్యుత్తు ప్రసరణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్, వినోద్ కుమార్, మహంతేశ్, మహ్మద్ శమీ ఉల్లా, భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.

కంప్లి జెస్కాం కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ఉద్యోగులు

వసంత వైభవం...సాంస్కృతిక సోయగం

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ ఉత్సవాల నేపథ్యంలో గురువారం సాయంత్రం హొసపేటెలో నిర్వహించిన కళాబృందాల వసంత వైభవ కార్యక్రమం విజయనగర కాలపు సాంస్కృతిక ఘట్టాన్ని తలపించింది. సుమారు 60 కళాబృందాలకు చెందిన 1500మంది కళాకారులు పాల్గొన్నారు. డోలు వాయిద్యం, భైరవి నృత్యం, నందికోలు, రామాయణ పాత్రదారుల రూపకం, మరకాళ్ల కళాకారులు ఇలా ఒకరికొకరు పోటీపడి కళాప్రదర్శన నిర్వహించారు. ప్రధానవీధిలోని వడకరాయ ఆలయం వద్ద కార్యక్రమాన్ని తహసీల్దార్ శ్రుతి మళ్లప్పగౌడ్రు, ప్రణాళిక సంచాలకుడు మనోహర్, నగరసభ కమిషనర్ ఎరగుడి శివకుమార్, కన్నడ, సాంస్కృతిక శాఖ సహాయక సంచాలకుడు సిద్ధలింగేశ రంగణ్ణనవర్ ప్రారంభించారు. హంపీ ఆలయ ఏనుగు రాజసంగా ముందు వరుసలో నడిచింది. పట్టణ ప్రముఖ కూడళ్ల మీదుగా సాగిన జానపద సోయగం పునీత్‌రాజ్‌కుమార్ కూడలి వద్ద ముగిసింది.

జానపద కళాకారుల ప్రదర్శన

హంపీ ఆలయ ఏనుగు లక్ష్మీకి పుష్పార్చన చేస్తున్న తహసీల్దార్ శ్రుతి

పోలీసు-శాఖపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

సీఐల బదిలీలు

బళ్లారి, న్యూస్‌టుడే: నగర డీఎస్పీ చంద్రకాంత్ నందారెడ్డిని బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వి.గోవిందరాజులును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నగరంలో జనవరి 1న నగరంలో కాంగ్రెస్-భాజపా కార్యకర్తలు అల్లర్లు, ఘర్షణ, కాల్పులను నియంత్రణ చేయలేదని ఆయనపై ప్రతిపక్షాల ఆరోపణ. అధికార పార్టీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వాల్మీకి కూడలి నుంచి మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి నివాసానికి కార్యకర్తలు, అభిమానులతో తరలివస్తున్నా డీఎస్పీ చంద్రకాంత నందారెడ్డి ఆపకపోవడం, వెంట వచ్చిన వారి అల్లర్లు, ఘర్షణను ప్రోత్సహించారు. ఆయన్ను వెంటనే బదిలీ చేయాలని భాజపా మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఆరోపణలపై జనవరి 27న నందారెడ్డిని బదిలీ చేస్తూ, నూతన డీఎస్పీగా ఐపీఎస్ అధికారి యాస్ కుమార్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భాజపా ఒత్తిడితోనే డీఎస్పీని బదిలీ చేసినట్లు కనిపిస్తోంది. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని బదిలీని నిలిపివేయాలని ఒత్తిడి తీసుకుని రావడంతో ఆపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది డీఎస్పీలు బదిలీ చేయడంతో వారిలో చంద్రకాంత్ నందారెడ్డిని బదిలీ చేస్తూ బెంగళూరు నిఘా విభాగం డీఎస్పీగా నియమించింది. నూతన డీఎస్పీగా బెంగళూరు సీసీబీ విభాగం డీఎస్పీగా ఉన్న వి.గోవిందరాజులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.



చంద్రకాంత్ నందారెడ్డి

బళ్లారి డీఎస్పీ చంద్రకాంత్ నందారెడ్డి బదిలీ

బళ్లారి, న్యూస్‌టుడే: నగరం, జిల్లాలో శాంతిభద్రతలు లోపించాయి. అక్రమాలకు నిలయంగా మారాయి. అధికారి పార్టీ నేతలకు పోలీసుఅధికారులు కొమ్ముకాస్తున్నారని పలు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలోని జిందాల్ విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా ఐజీపీ, ఎస్పీలను గట్టిగా హెచ్చరించారు. ఉన్నతాధికారులే కాకుండా దిగువ స్థాయి అధికారులు కూడా సహకరించాలి అంటే ప్రక్షాళన చేయాలని సీఎంను కోరినట్లు తెలిసింది. దీనిలో భాగంగా బళ్లారి జిల్లాలో సీఐలను బదిలీ చేసింది. వారిలో బళ్లారి ట్రాఫిక్ సి.ఐ అయ్యనగౌడ పాటిల్‌ను హొసపేటె డీసీఐబీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో పి.డి.హళ్లి సి.ఐ రుద్రప్పను నియమించింది. బెంగళూరు లోకాయుక్త సి.ఐ సుభాష్‌చంద్రను బళ్లారి తాలూకా పి.డి.హళ్లి స్టేషన్‌కు బదిలీ చేసింది. కురుగోడు సి.ఐ విశ్వనాథ హిరేగౌడర్‌ను కుష్టిగికి బదిలీ చేసి ఆయన స్థానంలో బాళనగౌడ ఎస్.మాన శెట్టర్‌ను సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ సీఐ రమాకాంత్ యల్లప్ప హూల్లూర్‌ను బెంగళూరు నిఘా విభాగానికి బదిలీ చేశారు.

EENADU Classifieds
REAL ESTATE
LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

నిరవధిక సత్యాగ్రహంలో పాల్గొన్న రైతులు

1154 రోజులుగా రైతుల ఆందోళన

కుడతిని(బళ్లారి), న్యూస్‌టుడే: కుడతిని భూ పోరాట సమితి చేస్తున్న నిరవధిక సత్యాగ్రహం గురువారానికి 1154వ రోజుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు ఇవ్వడంతో రైతులు, కార్మికులు తదితర స్వచ్ఛంద సంస్థల సభ్యులు మద్దతుగా పట్టణంలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏడు గ్రామాలకు చెందిన రైతులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

వీరభద్రేశ్వర దేవస్థానం నిర్మాణానికి భూమిపూజ

బళ్లారి, న్యూస్‌టుడే: దరూరు గ్రామంలో వెలసిన వీరభద్రేశ్వర దేవస్థానం నిర్మాణానికి దేవస్థానం ప్రధాన అర్చకులు వీరేశయ్య, దేవస్థానం సంఘం అధ్యక్షుడు పురుషోత్తంగౌడలు గురువారం భూమిపూజ చేశారు. దేవస్థాన రాజగోపురం, 31 శిలాశాసనాల మండపం తదితర పనులు ఐదు నెలల్లో పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ సభ్యులు, అర్చకులు, గ్రామప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజ నిర్వహిస్తున్న దేవస్థానం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ, అర్చకులు తదితరులు

15న మహాశివరాత్రి పూజలకు సన్నాహాలు

బళ్లారి, న్యూస్‌టుడే: స్థానిక పార్వతీనగర ప్రధాన రహదారిలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు మహా శివరాత్రి విశేష పూజ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్లు సంచాలకురాలు నిర్మల తెలిపారు. 15న సాయంత్రం 4 గంటలకు జ్యోతిర్లింగ దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7 వరకు నగరంలో బళ్లారిలో 12 జ్యోతిర్లింగాల ఊరేగింపు నిర్వహించనున్నారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 10 వరకు ఓం నమః శివాయ మంత్రాల జపం, పంచలోహాలతో తయారీ చేసిన 6 అడుగుల ఎత్తున్న శివలింగం దర్శనం ఉంటుంది.

కనువిందు.. కాకతీయం

విద్యార్థుల నృత్యరూపకం

మాన్వి, న్యూస్‌టుడే : స్థానిక కల్మర గారిగె జాతరలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాకతీయ శిక్షణ సంస్థ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు సభికులను కట్టిపడేశాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల నృత్యాలు, నృత్యరూపకాలు, వస్త్రధారణలు శోభను చేకూర్చాయి. దేశంలో వివిధ రాష్ట్రాల సంప్రదాయాల వేషధారణలు కనువిందు చేశాయి. కల్మఠం ఆధ్వర్యంలో కాకతీయ శిక్షణ సంస్థ నిర్వాహకులను సత్కరించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.

తెక్కలకోటెలో తవ్వకాలు..మానవ చరిత్రకు ఆనవాళ్లు

● చివరి క్షణంలో బయటపడిన మరో అస్థిపంజరం ● 15న పురావస్తు శాఖకు వస్తువుల అప్పగింత

తెక్కలకోటె(బళ్లారి), న్యూస్‌టుడే: తెక్కలకోటె సమీపంలోని గౌడ్రములే కొండ ప్రాంతంలో కొనసాగుతున్న తవ్వకాలు రాష్ట్రంలోని పురావస్తుశాఖ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ డి.సుమన్ పెన్నేకర్ సహా అధికారులు చివరి దశ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. తవ్వకాల కార్యదర్శి, జాయింట్ డైరెక్టర్ నమిత ఎస్.సుగంధి తవ్వకాల్లో లభించిన పురోగతి, విధాన, శిలాజాల గురించి వివరణాత్మక సమాచారం ఇచ్చారు. గౌడ్రములే ప్రాంతంలో లభించిన మానవ అస్థిపంజరాలు, మట్టి కుండలు, రాతి పనిముట్లు, ఇతర పురాతన వస్తువులు, పూర్వ కాలంలో మానవులు ఇక్కడ నివసించారనడానికి స్పష్టమైన ఆధారాలే ఇవి. ఆ కాలపు మానవ సంస్కృతి, ఆహారం, ఆవాసాలు, వ్యవసాయం, సామాజిక జీవితం గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అస్థిపంజరంలో దంతాలు

మట్టికుండలో ఎముకలు

భద్రంగా సేకరించిన అస్థిపంజరాలు

గౌడ్రములే ప్రదేశంలోని బండరాయి సమీపంలో దహనం చేసిన పురుషుడు అస్థిపంజరం, పక్కనే కూర్చున్న అస్థిపంజరాలను (మహిళ) సుగంధి నేతృత్వంలో బృందం భద్రంగా సేకరించారు. ఇవి 3500 నుంచి 5 వేల ఏళ్లకు చెందినవి ప్రాథమికంగా గుర్తించారు. వాటిని ఈ నెల 15న హంపీలో ఉన్న పురావస్తు శాఖ కార్యాలయంలో అప్పగిస్తారు. గురువారం తవ్వకాలు ఆఖర్లో మరో అస్థిపంజరం కనిపించింది. ఈ అస్థిపంజరం నమూనాలు, చిత్రాలు తీసుకుని పూడ్చివేశారు. మరోసారి పర్యటన సందర్భంలో మిగిలిన నమూనాలను సేకరిస్తామని సుగంధి వ్యక్తిగత కార్యదర్శి అశోక్ 'న్యూస్‌టుడే'కి తెలిపారు.

మట్టికుండలో ఎముకలు సేకరించాం

మూడు పెద్ద కుండలు, నాలుగు చిన్న కుండలు, వాటిలో ఎముకలను కనుగొన్నట్లు సంగనకల్లు మ్యూజియం సాంకేతిక నిపుణురాలు గౌరీ చెప్పారు. ఈ ప్రదేశంలో ఆహార ధాన్యాల్ని కూడా గుర్తించామన్నారు.

తవ్వకాలను పరిశీలిస్తున్న ఎస్పీ డాక్టర్ డి.సుమన్ పెన్నేకర్, తహసీల్దార్, పోలీస్ అధికారులు

ఈ ప్రాంతాన్ని సంరక్షిస్తాం

తహసీల్దార్ గౌసియా బేగం మాట్లాడుతూ పూర్వ చరిత్రక ప్రదేశాలు గురించి సమాచారం, నామఫలకాల్ని ఏర్పాటు చేసి, బూడిద దిబ్బను సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని సంరక్షిస్తామన్నారు. క్షేత్ర పర్యటనలో సిరుగుప్ప పోలీసు ఉప విభాగం డీఎస్పీ మాలతేష్ కోనబేవు, సీఐలు చందన్ గోపాల్, హనుమంతప్ప, ఎస్.ఐ సద్దాం హుసేన్, వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖాధికారి మద్దేరు సిద్ధయ్య, గ్రామ పరిపాలనాధికారి శివరాజ్ పాల్గొన్నారు.

బస్టాండ్ వద్ద పరిశీలిస్తున్న హాజీచౌదరి

పట్టణంలో సుడిగాలి పర్యటన

సిరివార, (మాన్వి) : పట్టణ పంచాయతీ నూతన అధ్యక్షుడు హాజీచౌదరి అధికారులు, పోలీసులతో కలిసి గురువారం పట్టణంలో పర్యటించారు. బస్టాండు వద్ద మురుగునీటి స్థలాన్ని పరిశీలించి వెంటనే వ్యర్థాలను తొలగించి శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. ఇక్కడ విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు రోజుకు మూడు సార్లు బస్టాండ్ ఆవరణను శుభ్రం చేయాలన్నారు. ప్రైవేట్ వాహనాలు బస్టాండ్ లోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని దుకాణాల, హోటళ్ల, అంగళ్ల నిర్వాహకులు వ్యర్థాల్ని ఎక్కడపడితే అక్కడ వేయరాదన్నారు. చెత్త సేకరణ బుట్టలు, డబ్బాలను ఏర్పాటు చేసుకుని వాటిలో వేసే విధంగా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పట్టణంలో చోరీ సంఘటనలు అధికమవుతున్న క్రమంలో పోలీసులు రాత్రివేళ గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు.

అర్హులైన రైతులకు భూమి పట్టాలు

సమావేశంలో మాట్లాడుతున్న జహీరా నాసీమ్, చిత్రంలో ఏడీసీ ఝుబేర, ఏసీ రాజేష్

బళ్లారి, న్యూస్‌టుడే: పేదలకు ఇళ్లు, భూమి సొంతం చేసుకునే చట్టబద్ధమైన హక్కులను కల్పించే ముఖ్యమైన కార్యక్రమం, టైటిల్ డీడ్‌లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచించిందని కలబురిగి ప్రాంతీయ కమిషనర్ జహీరా నాసీమ్ తెలిపారు. గురువారం పాత జిల్లా పాలనాధికారి కార్యాలయంలో రెవెన్యూశాఖ ప్రగతి సమీక్ష సమావేశాన్ని ప్రాదేశిక కమిషనర్ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ, ప్రాంతాల్లో ముఖ్యంగా రెవెన్యూ గ్రామాల్లో భూమి లేని పేదలకు భూమి హక్కులు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యం. జిల్లాలో టైటిల్ డీడ్లను అందజేయడంలో పురోగతి సాధించాలి. రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించడానికి పెండింగ్‌లో ఉన్న వివిధ తాలూకాలోని గ్రామాలను గుర్తించాలని కోరారు. జిల్లాలో మరణించిన వ్యక్తుల పేర్లపై ఉన్న భూములను వారి వారసులకు బదిలీ చేయాలి. ఈ-పౌతీ ఖాతా ప్రచారం ఇప్పటికే నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను పూర్తి చేయడం ద్వారా పురోగతి సాధించాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీసీ మహమ్మద్ ఝుబేర, ఏసీ హెచ్.డి.రాజేష్, ఐదు తాలూకా తహసీల్దార్లు, రెవెన్యూశాఖాధికారులు, ఉప కమిషనర్లు, కార్యాలయం అధికారులు, సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.

పుట్టిన తర్వాత తొలి 1000 రోజులు ప్రధానం

చెళ్లకెర(చిత్రదుర్గ), న్యూస్‌టుడే: పిల్లల తొలి వెయ్యి రోజుల ఆరోగ్యం, ఎదుగుదలపై చిత్రదుర్గం జిల్లాలో ప్రయోగాత్మకంగా అధ్యయనం చేపట్టినట్లు బెంగళూరు సెయింట్ జాన్స్ మెడికల్ కళాశాల నవజాత శిశు విభాగం ముఖ్యులు డాక్టర్ సుమన్‌రావ్ పేర్కొన్నారు. గురువారం చిత్రదుర్గంలోని జడ్పీ కార్యాలయం సభాభవనంలో నవజాత శిశువుల ఆరోగ్య సమస్యలపై ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అవగాహన సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవనంలో పుట్టిన తర్వాత తొలి వెయ్యి రోజులు ఎంతో ముఖ్యమన్నారు. ఈ వ్యవధిలో పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి డాక్టర్ అభినవ్ మాట్లాడుతూ గడిచిన మూణ్నెల్లో జిల్లాలో తల్లి (బాలింత) మరణాల సంఖ్య సున్నాకు చేరుకొందన్నారు. ఇందుకు వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు పాలాక్షయ్య, పృథ్వీశ్, రవికుమార్, బసవంతప్ప తదితరులు పాల్గొన్నారు.

బాబా ప్రేమప్రవాహ రథం ఊరేగింపు

పగడదిన్నిక్యాంపులో మేళతాళాలతో ముందుకు సాగుతున్న రథం

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు తాలూకా తెలుగువారి క్యాంపుల్లో శ్రీపుట్టపర్తి సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవంలో భాగంగా తరలివచ్చిన ప్రేమ ప్రవాహ రథం ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మాన్వి తాలూకా అమరేశ్వరక్యాంపు నుంచి బుధవారం రాత్రి సింధనూరు పగడదిన్నిక్యాంపు బాబా సన్నిధానం వద్దకు చేరిన రథం గురువారం తాలూకాలోని పలు క్యాంపుల మీదుగా ముందుకు సాగింది. అనేక క్యాంపుల ప్రజలు బాబా వారి రథాన్ని భక్తితో దర్శించి నీరాజనాలు పట్టారు.

మానసిక శుద్ధితో వ్యాధులు దూరం

హొసపేటె, న్యూస్‌టుడే: మనిషి మానసికంగా, శారీరకంగా శుద్ధంగా ఉంటే వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని హంపీ కన్నడ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ డి.వి.పరమశివమూర్తి పేర్కొన్నారు. వర్సిటీ యోగాధ్యాన విభాగం, హరపనహళ్లి జనని యోగా, ప్రకృతి చికిత్స కేంద్రం ఆధ్వర్యంలో గురువారం వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత యోగా, ప్రకృతి చికిత్స శిబిరంలో ఆయన మాట్లాడారు. శారీరక, మానసిక ఆరోగ్య సమతుల్యానికి యోగా, ప్రాణాయామాలు చాలా అవసరమని స్పష్టం చేశారు. తీరికలేని పనుల్లో ఆరోగ్యంపై అశ్రద్ధ చూపిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు.

నియంత్రికల కేంద్రానికి నిప్పు

సిరివార, (మాన్వి) : పట్టణ శివారులోని విద్యుత్తు నియంత్రికల మరమ్మతు కేంద్రంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. పొలాల్లోని వ్యర్థాలకు నిప్పంటించిన పుడు..మంటలు కేంద్రానికి వ్యాపించాయి. ప్రమాదంలో పలు విద్యుత్తు పరికరాలు కాలిపోయాయి. దేవదుర్గ తాలూకా అరకెరా నుంచి అగ్నిమాపక వాహనాలొచ్చి మంటలను అదుపు చేశాయి. పక్కనున్న దుకాణాలు, హోటళ్లకు ప్రమాదం తప్పింది.

డిజిటల్ మోసాలపై జాగ్రత్త అవసరం

బళ్లారి, న్యూస్‌టుడే: మహిళా స్వయం సహాయ సంఘాలు ఆర్థికాభివృద్ధితో పాటు సమాజంలో పెద్ద సమస్యగా మారిన డిజిటల్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఆర్.బి.ఐ మేనేజర్ మోని రాజబ్రహ్మ సూచించారు. తాలూకా ఎమ్మిగనూరు గ్రాపంచాయతీ కార్యాలయంలో సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బ్యాంకు ఖాతాలకు కేవైసీ, ఈకేవైసీ చేసుకోవాలన్నారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, ఏపీవై వంటి పథకాలు ఉపయోగించుకోవడం, ఉద్యోగాలు సృష్టించడం, సమాజంలో పలువురికి మార్గదర్శకంగా ఉండాలన్నారు. చరవాణులకు వచ్చే సందేశాలను క్లిక్ చేసినా, వారితో మాట్లాడినా ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆన్‌లైన్ వ్యాపారాలు, షేర్‌మార్కెట్ పేరుతోనూ మోసాలు చేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన జాగృతి సమావేశంలో 103 స్వయంసహాయ సంఘాలు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ గిరీశ్ వి.కులకర్ణి, జి.పి.ఎల్.ఎఫ్ అధ్యక్షురాలు వై.రేణుక, ఎమ్మిగనూరు కెనరా బ్యాంకు మేనేజర్ సంతోష్ తేలి, కె.జి.బి మేనేజర్ చంద్రశేఖర్, బి.డి.సి.సి బ్యాంకు మేనేజర్ సునీల్‌కుమార్, కెనరా బ్యాంకు అధికారులు మల్లికార్జున, రమేశ్, పవన్‌కుమార్, మదర్‌రాన్, రంగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రేణుకమ్మ, మోని రాజబ్రహ్మ తదితరులు

ఎగసిన నిరసన

● భారత బంద్‌కు విశేష స్పందన ● కురుగోడులో కార్మికుల నిర్బంధం

బళ్లారి డీసీ కార్యాలయానికి ప్రదర్శనగా వస్తున్న కార్మిక, రైతు సంఘం నేతలు, కార్మికులు

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు అఖిలభారత సార్వత్రిక సమ్మెకు విశేష స్పందన లభించింది. వివిధ కార్మిక సంఘాల సభ్యులు, కార్మికులు తరలివచ్చి సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూటీయూసీ, ఏఐఐఈఏ, ఏఐబీఈఏ, బీఈఎఫ్ఐ, ఏఐఆర్‌ఆర్‌బీఈఏ, ఏఐబీవోఏ, గని, బ్యాంకు, రైతు సంఘాలు, బీఎంసీఆర్‌సీ, బీటీపీఎస్ తదితర కార్మిక సంఘాల నేతృత్వంలో సభ్యులు, కార్మికులు స్థానిక డాక్టర్ రాజ్‌కుమార్ రహదారిలోని నారాయణరావు ఉద్యానవనం నుంచి ప్రదర్శన ప్రారంభించారు. గడిగి చెన్నప్ప కూడలికి చేరుకుని బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ నుంచి స్టేషన్ రహదారి మీదుగా, పాత జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక నేత యు.బసవరాజు, సత్యబాబు, ఆదిమూర్తి, మాధవ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కురుగోడులో కార్మిక సంఘం నేతలు, కార్మికులు సమ్మె నిర్వహించారు. రహదారిపై ధర్నా నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. బైఠాయించిన కార్మికులు, నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు.

సిరుగుప్ప, న్యూస్‌టుడే: కార్మిక సంఘాలు, జె.సి.టి.యు సంయుక్తంగా గురువారం ఉదయం పట్టణ ప్రధాన రహదారులు, కూడళ్ల మీదుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఆపాలని నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక కార్మిక సంఘాల ప్రతినిధులు గురల్లి నాగరాజు, మహిళా సంఘం నాయకురాలు విద్యా తదితరులు మాట్లాడారు.

కార్మిక చట్టాలను నిరసిస్తూ కొప్పళలో ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్షాలు

కొప్పళలో..

గంగావతి,న్యూస్‌టుడే: నాలుగు నూతన ఏకీకృత కార్మిక చట్టాల్ని నిరసిస్తూ కొప్పళలో వామపక్షాల కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రయాణప్రాంగణం నుంచి అశోక్ కూడలి దాకా రహదారిని దిగ్బంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంబి నాడగౌడ, ఏఐయూటీయూసీ కార్యదర్శి శరణు గడ్డి, ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డీహెచ్ పూజార్, సీఐటీయూ జిల్లాధ్యక్షుడు హనేమేశ్ కల్మంగా, బవరాజ శీలవంతర్, సుంకప్ప గదగ పాల్గొన్నారు.

కంప్లి:ధర్నాలో మాట్లాడుతున్న కార్మిక నాయకుడు హొన్నూర్ సాబ్

అంబేడ్కర్ కూడలిలో..

కంప్లి, న్యూస్‌టుడే: కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ వివిధ పలు సంఘాలు కంప్లి అంబేడ్కర్ కూడలిలో ధర్నా నిర్వహించాయి. భవన నిర్మాణ, కార్మిక సమాఖ్య తాలూకా అధ్యక్షుడు ఐ.హొన్నూర్ సాబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాల వల్ల కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా పోతాయని వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహకార్యదర్శి నెల్లుడి రాజా, సీఐటీయూ జిల్లా సమితి సభ్యుడు బండి బసవ రాజ్, నాయకులు హెచ్.ఎం.జడయ్య స్వామి, చంద్రశేఖర, చాంద్ బాషా, శారదమ్మ, తిప్పమ్మ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సిరుగుప్ప తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు

చెళ్లకెరలో బంద్ పాక్షికం

చెళ్లకెర(చిత్రదుర్గ),న్యూస్‌టుడే: కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వివిధ కార్మిక, రైతు సంఘాల కార్యకర్తలు పట్టణ నెహ్రూ కూడలిలో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మానవహారంగా బైఠాయించడంతో బెంగళూరు, బళ్లారి, చిత్రదుర్గ, పావగడ రహదారిలో సుమారు గంట సేపు వాహన సంచారానికి అంతరాయం ఏర్పడింది. వ్యాపార వాణిజ్య దుకాణాలు మూసివేయగా, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పనిచేశాయి. ఆర్టీసీ బస్సులు, ఆటోలు సంచరించాయి. బంద్ పాక్షికంగా విజయవంతమయింది.

చెళ్లకెర: నెహ్రూ కూడలిలో రాస్తారోకో నిర్వహిస్తున్న నిరసనకారులు

కృష్ణానగరలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

బళ్లారి, న్యూస్‌టుడే: తాలూకా కృష్ణానగర క్యాంపులోని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. క్యాంపులో దుర్గమ్మ దేవస్థానంలో అమ్మవారిని ప్రతిష్ఠించి 25 ఏళ్ల పూర్తి కావడంతో పునఃప్రతిష్ఠ కార్యక్రమంతో పాటు, చండీహోమాలు చేశారు. మంగళవారం ప్రారంభమైన ప్రత్యేక పూజలు గురువారం సాయంత్రం ముగించాయి. క్యాంపుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మను దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించారు.

అన్నదాతలను స్మరించుకోవాలి

రైతులను సత్కరిస్తున్న నిర్వాహకులు

మాన్వి, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ అనునిత్యం అన్నదాతలని స్మరించుకోవాలని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ ఎ.ఆర్.కురబర్ పేర్కొన్నారు. కల్మఠ గారిగె జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు రెండు పూటలా భోజనం చేస్తున్నారంటే దానికి కారణం రైతులే అన్నారు. ఉత్తమ రైతులను సత్కరించారు. విరూపాక్ష పండితారాధ్య స్వామీజీ, సదాశివ స్వామీజీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభురాజ్, ఎం.బసవణ్ణెప్ప, మల్లరెడ్డి, తహసీల్దార్ భీమరాయ రామసంద్ర, చామరస్ మాలీపాటిల్ మాట్లాడారు. ప్రముఖులు గురునాథ్, తిమ్మారెడ్డి భోగావతి, చంద్రశేఖర్, అరుణ్‌చెందా, హరిహరపాటిల్, శ్రీధర్‌స్వామి, దొడ్డబసనగౌడ, సూగూరయ్యస్వామి, ప్రభాకర్‌పాటిల్, విజయలక్ష్మీ, లింగారెడ్డి, సిద్ధయ్యస్వామి, అమరేశ్ ఆల్దాళ, జితేంద్రస్వామి, రాజశేఖర్‌స్వామి, బసవరాజ్ భోగావతి పాల్గొన్నారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం		
పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు		
12-02-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1602.27	1613.60
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	1,090	6,687
నీటి నిల్వ (టి.ఎం.సి)	24.599	45.180
గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు		

చరవాణులకు బానిసలు కావొద్దు

చెళ్లకెర(చిత్రదుర్గ),న్యూస్‌టుడే: యువత చరవాణులకు బానిసలుగా మారడంతో అది వారి మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోందని కొల్హాపూర్ కన్నేరి మఠాధిపతి అదృశ్య కాడుసిద్ధేశ్వర స్వామి పేర్కొన్నారు. గురువారం ఇక్కడ కబీరానంద ఆశ్రమంలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి పర్వదినాలు, అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తుడులు తగ్గి ఉత్తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.

కురుకుందా పికార్డు బ్యాంకు అధ్యక్షుడిగా అమరేశగౌడ

అమరేశ్‌గౌడను సత్కరిస్తున్న సభులు

సిరివార, (మాన్వి) : తాలూకాలోని కురుకుందా ప్రాథమిక వ్యవసాయ పత్తిన సహకార సంఘం (పికార్డు బ్యాంకు) నూతన అధ్యక్షుడిగా అమరేశ్‌గౌడ మాలీపాటిల్ ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. సహకార బ్యాంకుకు గురువారం ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా హుసేన్‌బాషా, డైరెక్టర్లుగా వీరనగౌడ, బసవలింగప్ప, ధనంజయ, గంగప్ప, కెంచణ్ణ, శేషమ్మ, శివరాజ్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు.

(c) eenadu

విజయనగర వైభవం చూద్దాం రారండి..

విరూపాక్ష ఆలయం ఆవరణలో శివలింగాల దర్శనం

హొసపేటె, న్యూస్‌టుడే: అలనాటి విజయనగర వైభవాన్ని కళ్ల ముందు కదలాడేలా హంపీ ఉత్సవాల్ని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. మరికొద్ది గంటల్లో ఎం.పి.ప్రకాశ్ పేరిట నిర్మించిన ప్రధాన వేదికలో ఉత్సవాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభిస్తారు. ఉత్సవాలు తిలకించటానికి వచ్చే ప్రజలకు కావాల్సిన ఆసనాలు, మౌలిక సదుపాయాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చరిత్ర పుటల్లోకి తిరగేస్తే..క్రీ.శ.13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు విజయనగరను నాలుగు వంశాలు పరిపాలించాయి. తుళువ వంశస్థుడైన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.

కృష్ణాలయంలో విదేశీయుల సందడి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సామ్రాజ్యం

రోమ్ సామ్రాజ్యం తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద సామ్రాజ్యమంటే విజయనగర అని చరిత్రకారులు లిఖించారు. సుమారు 20 ఏళ్ల పాటు రాజ్యభారాన్ని మోసిన రాయలు, సుమారు 19 యుద్ధాలు చేశారు. ఆయన హయాంలోనే ఏకశిలా రథం, విజయవిఠల ఆలయం, కృష్ణాలయాలు నిర్మితమయ్యాయి. ముత్యాలు, వజ్రాలను రాశులుగా పోసి విజయనగర విధుల్లో అమ్మేవారట. ఏటా నవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఆచరించేవారు, దానికి తీపి గుర్తుగా నేటికి చెక్కుచెదరకుండా మిగిలిందే మహానవమి దిబ్బ.

విరూపాక్షేశ్వరుడికి బంగారు కిరీటం

రాయల హయాంలోనే హంపీ విరుపాక్షేశ్వర ఆలయం కూడా అభివృద్ధి చెందింది. విరూపాక్ష, తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడైన రాయలు విరూపాక్షేశ్వరుడికి బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ప్రతీ పర్వదినాల్లో నేటికీ ఆ కిరీటంతో స్వామి వారిని అలంకరిస్తారు. ఆనాటి విజయనగర సువర్ణయుగాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి 1982లో నాటి మంత్రి ఎం.పి.ప్రకాశ్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నేటికీ ఏటా ఉత్సవాలను అంగరంగా వైభవంగా ఆచరిస్తున్నారు. సుమారు 5వేల మంది కళాకారులకు అవకాశం కల్పిస్తూ.. జానపద, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు.

కమలాపుర ప్రవేశ ద్వారం వద్ద ఉగ్రనరసింహుడు ప్రతిమ నమూనా

వేదికల్లో ఏర్పాటైన సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు

13వ తేదీ.. శుక్రవారం ఎం.పి.ప్రకాశ్ వేదిక

సాయంత్రం 4గంటలకు..హావేరి బసవరాజ్ భజంత్రి నుంచి సన్నాయి వాయిద్యం
4.30గంటలకు..బెంగళూరుకు చెందిన మంజుల పరమేశ్ బృందం నృత్యం
5.15గం.లకు జానపద కళా ప్రదర్శన
రాత్రి 8.30గంటలకు..బెంగళూరు బృందం నుంచి నృత్య వైభవం
8.45గంటలకు..కేరళ కళాకారుల కార్యక్రమం
10.15గంటలకు..బాలివుడ్ గాయకుడు హరిహరన్ రసమంజరి కార్యక్రమం
11.30గంటలకు..నేపథ్య గాయకుడు విజయ్‌ప్రకాశ్ రసమంజరి కార్యక్రమం

కృష్ణదేవరాయ వేదిక

సాయంత్రం 4గంటలకు..చెన్నపట్టణ కళాకారుల సంగీత కార్యక్రమం
4.45గంటలకు..బెంగళూరు కళాకారుల శాస్త్రీయ నృత్య కార్యక్రమం
5.45గంటలకు..హావేరి కళాకారుల జోగతి నృత్యం
రాత్రి 7.15గం.లకు..సండూరు బాలుల నుంచి డోలు వాయిద్య నృత్యం
8.15గంటలకు..మైసూరుకు చెందిన ఉమా తపస్యానంద మోహినియాట్టం ప్రదర్శన
9.00గంటలకు..నేపథ్య గాయని శమితా మల్నాడ్ రసమంజరి

రంగుల్లో వెలిగిపోతున్న హంపీ ఉత్సవ వేదిక

విరూపాక్ష ఆలయంలో సిద్ధమైన వేదిక

నేటి నుంచి మూడ్రోజులు హంపీ ఉత్సవాలు

విరూపాక్షేశ్వర వేదిక

సాయంత్రం 4.20 గంటలకు..బెంగళూరు కళాకారుల నుంచి జానపద గేయాలాపన
4.45 గంటలకు..కూడ్లిగి కళాకారుల తత్వ పద్యాలు
5.45 గంటలకు..హొసపేటె కళాకారిణి స్నేహ బృందం నుంచి సామూహిక నృత్య ప్రదర్శన
రాత్రి 7.45 గంటలకు..హొసపేటె దొడ్డమారెప్ప బృందం నుంచి బుర్రకథ
9.15 గంటలకు..నేపథ్య గాయని కళావతి దయానంద్ బృందం నుంచి రసమంజరి కార్యక్రమం

సాసివేకాళు గణేశ వేదిక

సాయంత్రం 5.15 గంటలకు..హొసపేటె కళాకారుల శాస్త్రీయ నృత్య కార్యక్రమం
రాత్రి 7.00 గంటలకు..కూడ్లిగి కళాకారుల వచన గాన కార్యక్రమం
7.35 గంటలకు..మరియమ్మనహళ్లి కళాకారుల బయలాట పాటల ఆలాపన
11.45 గంటలకు..బళ్లారి కావేరి బృందం నుంచి భరతనాట్య ప్రదర్శన

విద్యారణ్య వేదిక

సాయంత్రం 4.20గంటలకు..హరపనహళ్లి కళాకారుల నుంచి జోగి పాటల ఆలాపన
6.10గంటలకు..హొసపేటె సాధకుల నుంచి యోగాప్రదర్శన
6.30గంటలకు..కారిగనూరు నారాయణప్ప బృందం నుంచి తోలుబొమ్మలాట ప్రదర్శన
రాత్రి 7.45గంటలకు..దావణగెరె కళాకారుల నుంచి బయలాట ప్రదర్శన
10.30గంటలకు..కొట్టూరు కళాకారుల నుంచి నాటక ప్రదర్శన

● ఉదయం 10.30గంటలకు కమలాపుర వద్ద ఎడ్ల ప్రదర్శన, విరూపాక్ష ఆలయం వద్ద ముగ్గుల పోటీలు. హంపీ పంచాయతీ ఎదురుగా స్టాళ్లలో ఫలపుష్ప ప్రదర్శన, ఆహార మేళాలు నిర్వహిస్తారు.

టాక్సిక్ చిత్రంపై ఫిర్యాదులు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: నటుడు యశ్ నటించిన టాక్సిక్ చిత్రానికి మరోసారి వివాదాలు చుట్టుముట్టాయి. టీజర్‌పై మహిళా సంఘాలు ఇప్పటికే అభ్యంతరాన్ని వ్యక్తం చేసి, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు జాతీయ క్రైస్తవుల సమాఖ్య చిత్ర నిర్మాతలు, దర్శకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దేవదూత సెయింట్ మికయేల్ ప్రతిమ వద్ద కొన్ని అసభ్య దృశ్యాలను చిత్రీకరించారని సమాఖ్య ప్రతినిధులు ఆరోపించారు. ఆ సన్నివేశాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చలనచిత్ర వాణిజ్య మండలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం మంత్రి, సెన్సార్ మండలికి లిఖిత రూపంలో ఫిర్యాదు చేశారు. ఆ సన్నివేశాలను తొలగించకపోతే న్యాయపోరాటాన్ని చేస్తామని సమాఖ్య ప్రతినిధులు హెచ్చరించారు.

కేసు కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: మసాజ్ చేయించుకునేందుకు వచ్చిన సమయంలో తనపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని సంగీత దర్శకుడు సాధుకోకిల, నటుడు మండ్య రమేశ్‌లపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మైసూరులోని బ్యూటీపార్లర్‌లో మసాజ్‌కు వచ్చి వారు లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని మహిళ ఫిర్యాదుతో సరస్వతిపురం ఠాణాలో కేసు నమోదైంది. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని వారిద్దరూ ఉన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఆరోపణలు చేసిన మహిళ ఎలాంటి సాక్ష్యాలను సమకూర్చలేకపోవడంతో కేసు కొట్టివేస్తూ జస్టిస్ ఎంజీ ఉమ ఆదేశాలు జారీ చేశారు.

జరిమానా విధించిన న్యాయమూర్తి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: బెంగళూరు ఉత్తర మహానగర పాలికె 43వ వార్డుకు బీరేశ్వరనగర బదులుగా చుంచఘట్ట అని పేరు మార్చాలని కోరుతూ రాజానుకుంటె రేణుకా యల్లమ్మ దేవాలయం ట్రస్టు ప్రతినిధులు, మరో 20 మంది ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అర్జీ విచారణకు స్వీకరించే అర్హత లేదని జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ సీఎం పుణచ్చల పీఠం పేర్కొంది. అర్జీని తోసిపుచ్చి, అర్జీదారులకు రూ.5 వేల జరిమానా విధించింది. రెండు వారాల్లోగా ఆ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవల ప్రాధికారకు చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	40
క్యారెట్-	55
బీరకాయలు-	55
క్యాబేజీ-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	55
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	85
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	35
టమాటా-	25
గుమ్మడి-	30
ఆలుగడ్డ-	35
ఉల్లి(మేలురకం)-	35
ఉల్లి(సాధారణ)-	25
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	55
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	120
పండ్లు, ఫలాలు ధరలు	
వాషింగ్టన్ ఆపిల్-	395
సిమ్లా ఆపిల్-	285
గ్రీన్ ఆపిల్-	345
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	35
ఆరంజి-	95
బత్తాయి-	55

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

సూక్ష్మరుణ సంస్థల్లో మార్పులు అనివార్యం

జ్యోతి వెలిగిస్తున్న అధికారి

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: బ్యాంకుల రుణాలను పొందలేని చోట సామాన్యుల జీవితాల్లో సూక్ష్మరుణ సంస్థలు మార్పులు తీసుకువస్తున్నాయని కర్ణాటక ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్ విశాల్ పేర్కొన్నారు. సూక్ష్మరుణ సంస్థల నుంచి అనవసర వేధింపులు లేకుండా ప్రభుత్వం రూపొందించిన ఎంఐఎఫ్ చట్టం రూపకల్పనలో తాను కూడా పాలుపంచుకున్నానని గుర్తుచేశారు. సూక్ష్మరుణ సంస్థల సదస్సులో ఆయన మాట్లాడుతూ రుణం తీసుకున్న వారిని ఎవరు వేధించినా, ప్రభుత్వం, న్యాయస్థానాల జోక్యం తప్పనిసరి అవుతుందని చెప్పారు. కర్ణాటకలో సూక్ష్మరుణ సంస్థల్లో ఒక కోటికి పైగా క్రియాశీలక ఖాతాలు ఉన్నాయని గుర్తు చేశారు. బెళగావి, మైసూరు, బెంగళూరు గ్రామీణం, బెంగళూరు, తుమకూరు, మండ్య జిల్లాలలో ఎక్కువ మంది రుణాలు తీసుకుంటున్నారని గుర్తించామని చెప్పారు. నియంత్రణ సవాళ్లు ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ఆ సంస్థలు గణనీయంగా తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు. కర్ణాటక మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్, సంస్థ ప్రతినిధులు ప్రకాశ్ ఫెర్నాండెజ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఆయా సంస్థల ప్రతినిధులు సుమిత్ ఘోష్, ఉదయ్ కుమార్ తదితరులను ఇదే సందర్భంలో ఘనంగా సత్కరించారు.

మారికాంబ

మారికాంబ జాతరకు సన్నాహాలు

కార్వార: దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ జాతరగా గుర్తింపు పొందిన ఉత్తర కన్నడ జిల్లా శిరసి శ్రీమారికాంబ దేవి జాతరకు దేవాదాయ శాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ నెల 24 నుంచి మార్చి 4వరకు కొనసాగే ఈ జాతరకు కర్ణాటకతో పాటు కేరళ, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తులు తమ వాహనాలు నిలుపుకొనేందుకు, పూజలకు, తాగునీరు, వైద్య సదుపాయాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహక సమితి ప్రతినిధులు తెలిపారు.

పూజలు చేసేందుకు అనుమతి

కలబురగి, న్యూస్‌టుడే: ఆళంద పట్టణంలోని లాడ్లె మశాక్ దర్గాలోని శివలింగానికి మహాశివరాత్రి రోజు పూజలు చేసేందుకు కలబురగిలోని హైకోర్టు పీఠం అనుమతించింది. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు కేవలం 15 మంది మాత్రమే పూజల్లో పాల్గొనేందుకు న్యాయస్థానం అనుమతించింది. పూజకు వెళ్లే అర్జీదారులు, భక్తులకు తగిన భద్రతను కల్పించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పాలన యంత్రాంగానికి న్యాయమూర్తి సూచించారు.

సాయం పేరిట రూ.18 లక్షల టోకరా

బెంగళూరు(యలహంక), న్యూస్‌టుడే: సాయం పేరుతో ఓ మహిళ, ఆమె స్నేహితులు తన వద్ద రూ.18 లక్షలు తీసుకుని మోసగించినట్లు స్థిరాస్తి వ్యాపారి ప్రశాంత్ కోణనకుంటె పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. జేపీనగర నివాసి సూపర్ డెవలపర్స్ సంస్థ యజమాని ప్రశాంత్ తనను మోసగించిన పూజా, వీణాశ్యామ్, వినోద్‌కుమార్, సెల్వకుమార్, అరుణ్‌కుమార్‌లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. తక్కువ ధరలకు బంగారుతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు నగదు సాయం చేస్తే విదేశాల నుంచి నగదు వస్తే రెట్టింపు ఇస్తామని నమ్మించి తన వద్ద నగదు తీసుకుని మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వసంత వైభవం...సాంస్కృతిక సోయగం

జానపద కళాకారుల ప్రదర్శన

హంపీ ఆలయ ఏనుగు లక్ష్మికి పుష్పార్చన చేస్తున్న తహసీల్దార్ శ్రుతి

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ ఉత్సవాల నేపథ్యంలో గురువారం సాయంత్రం హొసపేటెలో నిర్వహించిన కళాబృందాల వసంత వైభవ కార్యక్రమం విజయనగర కాలపు సాంస్కృతిక ఘట్టాన్ని తలపించింది. సుమారు 60 కళాబృందాలకు చెందిన 1500మంది కళాకారులు పాల్గొన్నారు. డోలు వాయిద్యం, భైరవి నృత్యం, నందికోలు, రామాయణ పాత్రదారుల రూపకం, మరకాళ్ల కళాకారులు ఇలా ఒకరికొకరు పోటీపడి కళాప్రదర్శన నిర్వహించారు. ప్రధానవీధిలోని వడకరాయ ఆలయం వద్ద కార్యక్రమాన్ని తహసీల్దార్ శ్రుతి మళ్లప్పగౌడ్రు, ప్రణాళిక సంచాలకుడు మనోహర్, నగరసభ కమిషనర్ ఎరగుడి శివకుమార్, కన్నడ, సాంస్కృతిక శాఖ సహాయక సంచాలకుడు సిద్ధలింగేశ రంగణ్ణనవర్ ప్రారంభించారు. హంపీ ఆలయ ఏనుగు రాజసంగా ముందు వరుసలో నడిచింది. పట్టణ ప్రముఖ కూడళ్ల మీదుగా సాగిన జానపద సోయగం పునీత్‌రాజ్‌కుమార్ కూడలి వద్ద ముగిసింది.

21 వరకు న్యాయనిర్బంధం

కార్వార, న్యూస్‌టుడే: హత్య కేసులో అరెస్టయిన జ్యోతిషుడు కమలాకర భట్, సుచిత్రా నాయక్, లోకనాథ్, ఆకాశ్, వినయ్‌లకు ఈ నెల 21 వరకు న్యాయనిర్బంధాన్ని పొడిగిస్తూ సిద్ధాపురలోని జేఎంఎఫ్‌సి న్యాయస్థానం ఆదేశించింది. వారి న్యాయనిర్బంధం బుధవారంతో ముగియడంతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా వారిని న్యాయస్థానం ముందు పోలీసులు హాజరు పరిచారు. మరో ముగ్గురిని పోలీసులు విచారణ చేస్తుండగా, వారిని శుక్రవారం న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని చెప్పారు.

ఫ్లాట్ ఇప్పిస్తానని వంచన

ఉడుపి, న్యూస్‌టుడే: విలాసవంతమైన ఫ్లాట్ ఇప్పిస్తానని సుహాసిని శెట్టి, పునీత్ శెట్టి దంపతులు తన నుంచి దశల వారీగా రూ.4.78 కోట్లు తీసుకుని వంచించారని మమతా శెట్టి అనే మహిళ ఉడుపి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. తాము వేలంలో బంగారం, నివేశనాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసే వ్యాపారంలో ఉన్నామని, తమ వద్ద మదుపు చేస్తే వచ్చే లాభంలో ఫ్లాట్ కొనిస్తామని నమ్మించి వంచన చేశారని ఆమె ఆరోపించారు. ఉడుపి, మంగళూరు పోలీసు ఉన్నతాధికారులకు కూడా వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి

బెంగళూరు (రామమూర్తినగర): రైతు వ్యతిరేక చట్టాలు, సవరణలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ జగ్‌జిత్ సింగ్ దల్లెవాల్, సహ కన్వీనరు కురబూరు శాంతకుమార్ నేతృత్వంలోని రైతు నాయకులు ముఖ్యమంత్రిని గురువారం భేటీ అయ్యారు. రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు సహకరించాలని కోరుతూ ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయన స్వీకరించి మాట్లాడారు. గ్రామీణులు, రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక, సామాజిక, మానసిక ఒత్తిళ్లను దూరం చేసేందుకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. కనీస మద్దతు ధరకు అనుగుణంగా తమ ప్రభుత్వం రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని తెలిపారు.

కారు చోదకుడికి కటకటాలు

బెంగళూరు(బాణసవాడి), న్యూస్‌టుడే: ప్రశ్నించిన వ్యక్తిని కారు బానెట్‌పై పడేసి అర కిలోమీటర్ల వరకు లాక్కెళ్లిన డ్రైవర్ సురేష్‌ను హలసూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో గాయపడిన నంజుండ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్యాగరాజనగర నివాసి నంజుండ పూల వ్యాపారంతో పాటు డ్రైవింగ్ చేస్తున్నారు. బుధవారం హొసకోటలో పువ్వులు కొనుగోలు చేసి గూడ్స్ వాహనంలో వస్తుండగా ట్రినిటి కూడలిలో వెనక వచ్చిన కారు పెద్ద శబ్దంతో హారన్ కొట్టింది. గూడ్స్ వాహనం వద్దకు వచ్చిన కారు డ్రైవర్, నంజుండపై అసభ్యంగా చీవాట్లు పెట్టి ముందుకు సాగారు. నంజుండ తన గూడ్స్ వాహనాన్ని సీబీ సిగ్నల్ వద్ద కారును అడ్డగించి డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఈ పరిణామంతో డ్రైవర్ సురేష్ కోపంతో తన కారు బానెట్‌పై నంజుండను ఎత్తుకుని అర కిలోమీటరు వరకు వేగంగా కారు నడిపాడు. ఏఎస్‌సీ కళాశాల వద్ద క్యాబ్ డ్రైవర్ అడ్డుకోవడంతో అతడి అక్కడ కారు వదిలి డ్రైవర్ పరారైనట్లు డీసీపీ విక్రమ్ ఆమటి తెలిపారు.

ఇద్దరిపై కేసు నమోదు

బీదర్, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ, శ్రీరామచంద్రుడిని అవహేళన చేస్తూ పోస్టులు పెట్టిన కాళిదాస్ అర్జున్ రావ్ సూర్యవంశి, రాహుల్ వి ఖండారెలపై మెహకర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హులసూరు సమీపంలోని అట్టెరగా గ్రామానికి చెందిన వీరిద్దరూ అనుచిత పదజాలంతో మహాత్ముడు, శ్రీరాముడిపై పోస్టులు పెట్టారు. వారిని అరెస్టు చేయాలని హిందూ సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులు ఠాణా ముందు ధర్నాకు దిగారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.

పాత విమానాశ్రయం రహదారిలో ధ్యానంలో ఉన్న ఎత్తైన శివుడి విగ్రహం

ముస్తాబైన ఓంకార దేవస్థానం

గరళకంఠుడి సేవకు కోవెలల ముస్తాబు

మహాశివరాత్రికి వేగంగా ఏర్పాట్లు

బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్‌టుడే: మహాశివరాత్రికి నగరంలో ఉన్న శివాలయాలు ముస్తాబు అవుతున్నాయి. భక్తులు పూజలపాటు రాత్రంతా జాగరణ చేసేందుకు ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాదంతో పాటు గంగాజలం అందించనున్నారు. ఆయా శివాలయాల్లో రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. నగరంలోని పాత విమానాశ్రయం రహదారిలో ఉన్న శివాలయం మహాశివరాత్రికి సిద్ధమైంది. ఎత్తైన శివుడి విగ్రహాన్ని భక్తులు దర్శించి పూజలు చేస్తారు. ఆదివారం తెల్లవారుజాము ఐదుగంటల నుంచి మరుసటి ఉదయం ఆరుగంటల వరకు భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. జేపీనగరలో ఉన్న శివబాలయోగి ఆశ్రమంలో ఉన్న శివాలయాన్ని పువ్వులతో అలంకరించారు. భక్తులకు పూజలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. శివలింగాన్ని ప్రత్యేకంగా వివిధ పువ్వులతో అలంకరించారు. హలసూరు సోమేశ్వర దేవస్థానం భక్తులు రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉళ్లాల్లోని ఓంకార ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బసవనగుడి బుల్ దేవస్థానంలో బసవ విగ్రహాన్ని పువ్వులతో అలంకరించారు. జేపీనగరలోని కాశీ విశ్వనాథ్ దేవస్థానం, చామరాజపేటలోని శివాలయం తదితర ప్రాంతాల్లో ఉన్న దేవస్థానాలను భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాదంతో అందిస్తారు. ఈశ్వరిబాయి సంస్థ నిర్వాహకులు హెబ్బాళ్ ప్రాంతంలో స్ఫటిక శివలింగాన్ని ప్రదర్శన దర్శనం కోసం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

భక్తులకు దర్శనం ఇవ్వనున్న పరమశివుడు

ముస్తాబైన జేపీనగరలోని శివాలయం

మాకు పరిహారం ఇప్పించండి

విజయపుర, న్యూస్‌టుడే: కలబురగి నుంచి బెళగావికి వెళ్తున్న లఘు విమానం గత ఆదివారం బబలేశ్వర తాలూకా మంగళూరు గ్రామంలోని ఒక పొలంలో కూలిపోయింది. శిక్షణ ఇస్తున్న పైలెట్ కునాల్, ట్రైనీ పైలెట్ గౌతమ్ ఇద్దరూ చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదంతో తన ఐదెకరాల చెరకు తోటలో కొంత భాగం నాశనమైందని విమానం పడిన పొలానికి చెందిన రైతు తెలిపారు. తనకు రూ.5 లక్షలు పరిహారం ఇప్పించాలని, విమానం శకలాలను త్వరగా తొలగించాలని అధికారులను కోరారు.

ఉద్యాన నగరి చెరువుల్లో పడవ విహారం

బెంగళూరు(బాణసవాడి), న్యూస్‌టుడే: అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన బెంగళూరు నగరానికి విదేశీయులు వస్తున్నందున వారికి ఆకట్టుకునేందుకు నగరంలోని పది ప్రధాన చెరువుల్లో పడవ విహారాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీశ్, గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) అధికారులు లేఖ రాశారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఆయా చెరువుల్లో పడవ విహారాన్ని ప్రారంభించాలని సూచించారు. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలో 183 చెరువులు ఉండగా వాటిల్లో పది చెరువులను ఎంపిక చేసుకుని వాటిని అభివృద్ధి చేసి పడవ విహారం చేపట్టాలని తెలిపారు. యలహంక, రాచేనహళ్లి, బేగూరు, శాంకి, మడివాళ, కగ్గదాసపుర చెరువుల్లో పడక విహారం ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని కర్ణాటక చెరువుల సంరక్షణ అభివృద్ధి ప్రాధికారకు జీబీఏ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

EENADU eClassifieds
REAL ESTATE
LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

(c) eenadu

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

నందిని బ్రాండ్‌కు ప్రచారకర్తగా నటి సుధారాణి

సుధారాణిని సత్కరించి, ఉత్తర్వులు అందిస్తున్న డీకే సురేశ్

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : నందిని బ్రాండ్ పాలు, అనుబంధ ఉత్పత్తులకు ప్రచారకర్తగా సీనియర్ నటి సుధారాణి ఎంపికయ్యారు. ఆమెను బమూల్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ అభినందించారు. కర్ణాటక పాల సమాఖ్య అధ్యక్షుడి స్థానానికి మార్చి 6న ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సురేశ్ తెలిపారు. తాను అధ్యక్షుడి స్థానానికి పోటీ చేయదలచి స్పష్టం చేశారు. రైతుల హితాన్ని కాపాడే విషయంలో రాజకీయాలు అవసరం లేదన్నారు.

పట్టాలు అందుకున్న చిన్నారులు

విద్యార్థులతో ఉపాధ్యాయినులు

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : పర్యావరణ పరిరక్షణ సంబంధించి టీజీఎస్‌బీ పాఠశాల విద్యార్థులు ఇచ్చిన జానపద, సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. 'ది స్పిరిట్ ఆఫ్ ఇండియా' పేరిట ఇచ్చిన కార్యక్రమంలో జానపద నృత్యాలు, సంగీతం, కథానికలతో విద్యార్థులు దేశ సమగ్రతను కాపాడే అంశాలను తమ జాగృతి థియేటర్‌లో ప్రదర్శనకు చక్కని స్పందన లభించింది. ప్రదర్శన అనంతరం విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

హో సూ రు క బు ర్లు

పట్టుపరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం

జ్యోతి వెలిగిస్తున్న పట్టు పరిశ్రమశాఖ అధికారులు

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరు ప్రాంతంలో పట్టు రైతులు ఈరీ పద్ధతి ద్వారా అధికలాభాలు పొందవచ్చని, పట్టుపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మైసూరు పట్టు పరిశ్రమశాఖ ఉన్నతాధికారి డాక్టర్ పి.దీపా పేర్కొన్నారు. హోసూరు కార్పొరేషన్ పరిధి తళి రోడ్డు బ్యాంక్ కాలనీలోని సెంట్రల్ సిల్క్ బోర్డు కార్యాలయ ఆవరణలో గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హోసూరు ఈరీ పట్టు అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పి.దీపా మాట్లాడుతూ ఈరీ పట్టు మీద పరిశోధనలు చేసి మరింత వృద్ధి సాధించాల్సి ఉందన్నారు. ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మైసూరు, మేట్టుపాళయం, కోయంబత్తూరు, హోసూరు, చెన్నై వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులు జీమంగలం చెందిన హంప్పన్న, డెంకణీకోట తాలూకా కోటైయూరు శివలింగప్ప, జీమంగలం చెందిన పాపయ్య, శివలింగప్ప, కర్ణాటక మళవళ్లి చెందిన శివలింగప్ప, ఆండే వనపల్లి మరిదేవేశ్ తదితరులను సత్కరించారు.

బాలికలకు ఉచిత సైకిళ్ల పంపిణీ

బాలికలతో ఎమ్మెల్యే రామచంద్రన్, నాయకులు

కెలమంగలం (డెంకణీకోట), న్యూస్‌టుడే : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని తళి ఎమ్మెల్యే రామచంద్రన్ విద్యార్థినులకు సూచించారు. కెలమంగలం పాఠశాల 280 మంది విద్యార్థినులకు ఎమ్మెల్యే సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మాదేశ్, పట్టణ పంచాయతీ అధ్యక్షుడు దేవరాజు, యూనియన్ కార్యదర్శి కృష్ణప్ప, మాజీ కౌన్సిలర్ జయరాం, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత ల్యాప్‌టాప్‌ల వితరణ

డెంకణీకోట, న్యూస్‌టుడే : నియోజకవర్గంలో కొత్తగా నాలుగు కళాశాలను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలని తళి ఎమ్మెల్యే రామచంద్రన్ పేర్కొన్నారు. నాగమంగళం టాటా పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఉపాధ్యక్షుడు అబ్దుల్‌కలాం తదితరులు పాల్గొన్నారు.

తారురోడ్ల పనులకు రూ.560 కోట్లు

రాత్రిళ్లు సాగుతున్న తారు పనులు

నాణ్యతను పరిశీలిస్తున్న సాంకేతిక నిపుణులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : నగరంలోని రహదారులు మరమ్మతులను గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) చేపట్టింది. వర్షాలు నిలిచి వేసవి ప్రారంభం కావడంతో రహదారులు మరమ్మతులపై దృష్టి సారించారు. పాడైన రహదారులకు రాత్రిళ్లు తారు వేయడం మొదలు పెట్టారు. ప్రధానంగా ఎక్కువగా పాడైన రహదారులను మొదటి ఎంపిక చేసుకున్నారు. జాతీయ రహదారి ప్రాధికార నిబంధనల ప్రకారం తారు, కంకర మిశ్రమాన్ని రహదారికి వేస్తున్నారు. సాంకేతిక నిపుణులు అక్కడికక్కడే తారు పనులను పరిశీలిస్తున్నారు. నాణ్యత లేక పోతే తిరస్కరించి మళ్లీ నాణ్యమైన తారు, కంకర మిశ్రమాన్ని వేయిస్తున్నారు. విజయనగర, బ్యాటరాయనపుర, యలహంక, అమృతహళ్లి, హెబ్బాళ్, బనశంకరి, చిక్కపేట, చామరాజపేట, బసవనగుడి ప్రాంతాలతో పాటు అవుటర్‌రింగ్ రోడ్డు ప్రాంతాల్లో పాడైన రహదారులను గుర్తించి తారు వేయడం మొదలు పెట్టినట్లు జీబీఏ అధికారులు తెలిపారు. వేసవి కాలం పూర్తయ్యే లోగా పనులను పూర్తి స్థాయిలో చేపడుతామన్నారు. తారు పనులు కోసం రూ. 650 కోట్లు వ్యయం చేస్తున్నారు. జరుగుతున్న పనులను జీబీఏ అధికారులతో పాటు ఆయా నగరపాలికె అధికారులు పరిశీలిస్తున్నారు. తరచూ గుంతలు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సంచార రద్దీ అధికంగా ఉండి, నిత్యం గుంతలు పడుతున్న రహదారులను సిమెంట్ రహదారులుగా మార్చుతున్నారు. ప్రధాన రహదారులు తరువాత వార్డు స్థాయి రహదారులకు తారు వేస్తామని అధికారులు తెలిపారు.

ఆకట్టుకున్న విజ్ఞాన ప్రదర్శన

విద్యార్థులు సిద్ధం చేసిన నమూనాలు

బెంగళూరు (కెంగేరి) : బీఎంఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన విజ్ఞాన మేళా పోటీలు ఆసక్తికరంగా సాగాయి. పాఠశాల విద్యార్థులకు పరిసరం, విజ్ఞానం, జీవన కౌశల్యం, మానసిక సమాలోచన అంశాలపై శిక్షణ ఇచ్చారు. 14 పాఠశాలల నుంచి రెండు వందల విద్యార్థులు అరవైకి పైగా సైన్స్ నమూనాలను ప్రదర్శనంలో ఉంచారు. ముఖ్య అతిథిగా ఎన్.ఎస్.ఎస్ రాజ్య అధికారి ప్రతాప్‌లింగయ్య, ప్రిన్సిపల్ భీమశా ఆర్యా, వైస్ ప్రిన్సిపల్ ఎల్.రవికుమార్, శేషాచలం, సంచాలకురాలు ఎస్.సుజాత, యువక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

'చిన్నస్వామి'లో ఐపీఎల్ నిర్వహణకు అనుమతి : పరమేశ్వర్

సమావేశంలో మంత్రి పరమేశ్వర్, తుషార్‌గిరినాథ్, అధికారులు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : చిన్నస్వామి క్రీడా మైదానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల నిర్వహణపై హోం మంత్రి జి.పరమేశ్వర్ నేతృత్వంతో గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హోంశాఖ అదనపు కార్యదర్శి తుషార్‌గిరినాథ్, కార్యదర్శి కె.వి. శరత్‌చంద్ర, పోలీస్ డైరెక్టర్ ఎంఏ సలీం, జీబీఏ కమిషనర్ మహేశ్వరరావు, నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్, కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) అధ్యక్షుడు వెంకటేశ్‌ప్రసాద్, కార్యదర్శి, ఆర్‌సీబీ పదాధికారులు పాల్గొన్నారు. విధానసభలో జరిగిన సమావేశంలో పోటీల నిర్వహణ, మైదానం పరిశీలనకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఐపీఎల్ నిర్వహించేందుకు అందరూ ఒప్పుకున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ మంత్రి వర్గ సమావేశంలో ఐపీఎల్ పోటీల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కేఎస్‌సీఏ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ముఖ్యులతో కలిసి చర్చించామని, మ్యాచ్ నిర్వహించాలంటే జస్టిస్ డి.కున్హా సూచనలను పాటించాలన్నారు. సూచనల మేరకు కేఎస్‌సీఏలో భద్రతకు సంబంధించి మరమ్మతులు, ఏర్పాట్లు చేపట్టారని మంత్రి తెలిపారు. కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్‌ప్రసాద్.. మంత్రి, కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ పోటీల నిర్వహణపై చర్చించారు. మరో సారి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఐపీఎల్ పోటీల ప్రారంభ వేడుకలను చిన్నస్వామి మైదానంలో నిర్వహించేందుకు ఆర్‌సీబీ యాజమాన్యం అంగీకరించిందని వెంకటేశ్‌ప్రసాద్ తెలిపారు.

అన్ని రంగాల్లోనూ అవినీతి


విలేకరులతో మాట్లాడుతున్న విజయేంద్ర

బెళగావి, న్యూస్‌టుడే : చందనసీమలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో అవినీతి జరుగుతోందని భాజపా అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లవుతుండగా, అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సాధనలేవీ లేవన్నారు. పార్టీ నాయకులతో కలిసి బెళగావిలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, దళితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. అహింద పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ఆ సామాజిక వర్గాలకు చెందిన వారినే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లి, పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

వైభవంగా రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవం

బంగారుపేట పట్టణంలో గురువారం రేణుకా ఎల్లమ్మదేవి వార్షికోత్సవం వైభవంగా కొనసాగింది. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు చేశారు. దేవతామూర్తిని తేరులో ఉంచి ప్రధాన వీధుల్లో ఊరేగించారు. శోభాయాత్రలో బంగారుపేట ఎమ్మెల్యే ఎం.ఎస్.నారాయణస్వామి, మాజీ ఎంపీ మునిస్వామి, శైలజ తదితరులు పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, ముళబాగిలు**

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన

నినాదాలు చేస్తున్న ప్రతినిధులు

తుమకూరు, న్యూస్‌టుడే : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టౌన్ హాల్ ముందు సమావేశమై ప్రముఖ వీధుల్లో సంచరిస్తూ బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతరసనహళ్లి, సత్యమంగల, వసంతనరసాపుర, హిరేహళ్లి ప్రాంతాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రముఖులు ఎ.గోవిందరాజు గిరీశ్, షణ్ముగప్ప, సుజిత్ నాయక్, రంగధామయ్య, శివకుమారస్వామి ముత్తురాజ్, గౌరమ్మ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు

పావగడ : కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరచిన వివిధ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా తాలూకాలోని వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలో గురువారం పెద్ద ఎత్తున ఆందోళన, రాస్తారోకో, మానవహారాలు నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలోని విశ్రాంతి భవనం నుంచి తాలూకా కార్యాలయం చేరుకొని అక్కడ పలువురు నాయకులు ప్రభుత్వం చేపట్టిన కార్మికుల వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో మునుముందు పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తు ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర రైతు సంఘం హసిరుసేన జిల్లా అధ్యక్షుడు పూజారప్ప, తాలూకా అధ్యక్షుడు శివు, తాలూకాలోని పలు సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

చిత్రదుర్గ : అఖిల భారత కార్మిక, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ కార్మిక, రైతు సంఘాలు గురువారం ఇక్కడ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో వందలాది మంది కార్యకర్తలు సమావేశమై అక్కడి నుంచి మహావీర్, అంబేడ్కర్ కూడలి మీదుగా జిల్లా పాలనాధికారి కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సురేశ్‌బాబు మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగించే నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేపీ భూతయ్య మాట్లాడుతూ రైతులు, కార్మికుల హక్కులను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే చట్టాలను రద్దు చేయాలన్నారు. కార్మిక సంఘాల ఐక్య సంఘటన నాయకుడు జె.యాదవరెడ్డి, సీపీఐ, ఏఐటీయూసీ, అంగన్‌వాడీ కార్యకర్తలు, రైతు సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఐ, ఏఐటీయూసీ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

రాస్తారోకోలో వివిధ కార్మిక సంఘాలు

డెంకణీకోట : కార్మికులు, రైతుల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా డెంకణీకోటలో సీపీఎం, డెమొక్రటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆందోళలకు జిల్లా అధ్యక్షుడు నంజిరెడ్డి, అనుమప్ప, రాజ, అరుణ్‌కుమార్, శేఖర్, నటరాజు, జయరాం, నాగరాజరెడ్డి నేతృత్వం వహించారు.

ఆందోళన చేస్తున్న కార్మికులు

బృందావనాన్ని దర్శించుకున్న తారా అనురాధ

జయనగరలోని నంజనగూడు రాఘవేంద్ర స్వామి ఆలయానికి సీనియర్ కళాకారిణి, సినీ నటి తారా అనురాధ విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకున్న తారా అనూరాధ అన్నసంతర్పణ మహాప్రసాదాన్ని స్వీకరించినట్టు పురోహితులు నందకిశోరాచార్యులు తెలిపారు. ఆలయం వ్యవస్థాపకుడు ఆర్.కె.వాదీంద్రచార్యరు ఆమెకు ఫలమంత్రాంక్షతలు అందించి రాఘవేంద్ర స్వాముల పట్టాభిషేకం, జన్మదినోత్సవం ఆహ్వాన పత్రికను అందించి ఆశీర్వదించారు. **- న్యూస్‌టుడే, బెంగళూరు (కెంగేరి)**

'ఊరికే ఉండ్రా. సీఎం అంట సీఎం'

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ తుమకూరు జిల్లా మధుగిరిలో బుధవారం సాయంత్రం ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం పూర్తవుతున్న సమయంలో ఒక అభిమాని 'మీరు ముఖ్యమంత్రి అవ్వాలి' అంటూ నినాదం చేశారు. అభిమాని నినాదానికి మంత్రి తెలుగులోనే స్పందించారు. 'ఊరికే ఉండ్రా నువ్వు.. సీఎం అంట..నేను సీఎం అవ్వాలి అంటావు' అని తన అభిమానిని వారిస్తూ, ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

కాంగ్రెస్‌లో చేరిన జేడీఎస్ నాయకులు

రమేష్‌కుమార్‌ను సత్కరిస్తున్న నాయకులు

ముళబాగిలు, న్యూస్‌టుడే : శ్రీనివాసపురం పట్టణంలోని హెదరాలి మొహల్లాకుత చెందిన జేడీఎస్ నాయకులు గురువారం మాజీ స్పీకర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అభినందిస్తూ పార్టీలో చేరామని మున్సిపల్ కౌన్సిల్ మాజీ సభ్యుడు షబ్బీర్‌ఖాన్, మాజీ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆజాద్ అహ్మద్‌ఖాన్, ఎల్.ఆర్.సర్దార్, అమానుల్లాఖాన్, జమీర్ అహ్మద్, ముక్తియార్ తెలిపారు,

రంజీ ట్రోఫీ కెప్టెన్‌గా దేవదత్ పడికల్

దేవదత్ పడికల్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : లక్నోలో ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ క్రికెట్ పోటీల సెమీ ఫైనల్‌లో పాల్గొంటున్న కర్ణాటక జట్టుకు దేవతద్‌పడికల్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఉత్తరాఖండ్ జట్టుతో పోటీ పడే కర్ణాటక జట్టు క్రీడాకారుల వివరాలు : కె.ఎల్.రాహుల్, కె.వి.అవినాశ్, మాయాంక్ అగర్వాల్, కరుణ్‌నాయర్, ఆర్.స్మరణ్, శ్రేయస్‌గోపాల్, కృతిక్‌కృష్ణ-వికెట్ కీపర్, విద్వత్‌కావేరప్ప, విద్యాధర్ పాటిల్, ప్రసిద్ధకృష్ణ, మోసిన్‌ఖాన్, శిఖర్‌శెట్టి, కె.ఎల్.శ్రీజిత్-వికెట్ కీపర్, వి.వైశాక్ ఉన్నారు.

ప్రపంచ చదరంగం పోటీలకు ఐదుగురి ఎంపిక

ఎంపికైన క్రీడాకారులు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : 19వ జాతీయ చదరంగం పోటీలో దిల్లీకి సోమేంద్ర, కర్ణాటకకు చెందిన కిశన్‌గంగూలీ, తెలంగాణాకు చెందిన రిత్విక్‌మర్రి, ఆర్యాన్.బి.జోషి-మహారాష్ట్ర, శుభేందుకుమార్ తొలి ఐదు స్థానాలను సాధించారు. వీరు మోంటెన్‌గ్రోలోని పెంట్రోవాక్‌లో జరగనున్న ప్రపంచ చదరంగం పోటీలకు భారత తరపున పాల్గొంటారు. గురువారం రామయ్య విశ్వవిద్యాలయం ద్వారకా హాల్‌లో ముగిసిన ఈ టోర్నమెంట్‌లో 13 రాష్ట్రాల నుంచి 49 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిషనర్ దాస్ సూర్యవంశీ విజేతలకు బహుమతులు అందజేశారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

బెంగళూరు(బాణసవాడి): నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. నెలమంగల సంచార పోలీసుఠాణా పరిధిలోని టీసీఐ ఉపరితల వంతెనపై సంచరిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో తుమకూరు నివాసి యశ్వంత్(29) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెళ్లందూరు పోలీసు ఠాణా పరిధిలోని వేగంగా సంచరిస్తున్న ద్విచక్రవాహనం ప్రహరీని ఢీకొనటంతో సర్జాపుర నివాసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు వర్షిత్ (23) మృతి చెందారు. వెనక కూర్చున్న వ్యక్తి విశాంతదత్త తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసులు దర్యాప్తులో ఉంది.

చికిత్స పొందుతూ కానిస్టేబుల్..

మడికేరి : పది రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసిన సందీప్ రై (42) అనే కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మరణించారు. కుశాలనగర ఠాణాలో పలు సంవత్సరాలు సేవలు అందించిన అతన్ని నెల క్రితం మడికేరి మహిళా ఠాణాకు బదిలీ చేశారు. అప్పటి నుంచి విధులకు గైర్హాజరు అవుతూ వచ్చిన అతను మాసిక ఒత్తిడితో సమస్యలను ఎదుర్కొన్నారు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన అతనికి ప్రథమ చికిత్స అనంతరం మంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారని వైద్యులు తెలిపారు.

మోరీపై నుంచి పడి..

పావగడ : తాగిన మైకంలో రహదారి ప్రక్కనున్న మోరీ పైన పడుకొని అదుపు తప్పి కిందకు పడి పట్టణంలోని అగసర వీధికి చెందిన రంగనాథ కుమారుడు మారుతి (35) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయానికి సమీపంలో జరిగింది. గురువారం ఉదయం మోరీ కింద పడి మృతి చెందిన మారుతిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

ఇంట్లో దొంగతనం

చిక్కమగళూరు : కుటుంబ సభ్యులతో కలిసి చిక్కమగళూరుకు వెళ్లి వచ్చేసరికి తమ నివాసంలో దొంగతనమైందని కేఎస్ శ్రీధర్ అనే కార్పొరేటర్ ఎన్‌ఆర్‌పుర ఠాణాలో ఫిర్యాదు చేశారు. తాలూకాలోని బిబ్బళ్లి గ్రామానికి చెందిన ఆయన నివాసంలో రూ. 16.35 లక్షల విలువైన ఆభరణాలు దొంగలపాలయ్యాయి.

గుండెపోటుతో మరణించిన భక్తుడు

హాసన : శ్రీక్షేత్రం ధర్మస్థలకు పాదయాత్రగా వెళుతున్న కృష్ణ (50) అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. హాసన తాలూకా, జక్కేనహళ్లి గ్రామం నుంచి భక్తులతో కలిసి కృష్ణ, ఆయన అల్లుడు దినేశ్ కూడా వెళుతున్నారు. రాత్రుళ్లు ఆటో స్టాండ్లలో నిద్రపోయేవారు. చిక్కేనహళ్లి గ్రామంలోని ఆటోస్టాండ్‌కు వచ్చి బుధవారం రాత్రి నిద్రపోయిన కృష్ణ మళ్లీ నిద్రలేవలేదు. బేలూరు గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కడపలకెరెలో వివాహిత ..

పావగడ: తాలూకాలోని కడపలకెరె గ్రామానికి చెందిన ఈడిగ అశ్వత్తనారాయణ భార్య లక్ష్మిదేవమ్మ(48) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి భోజనం అనంతరం నిద్ర పోయింది. ఉదయం నిద్రలేవక పోవడంతో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కోడి విషయంలో గొడవపడి కొందరు ఈనెల 6న ఆమెపై అట్రాసిటీ కేసు పెట్టారు. ఒత్తిడిలో మృతి చెంది ఉంటుందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థికి కత్తిపోట్లు

మంగళూరు : బంట్వాళ తాలూకా విట్లలోని ఒక ప్రైవేటు కళాశాలలో జరిగిన గొడవలో ఒక విద్యార్థి (17) కత్తిపోట్లకు గురయ్యాడు. అతన్ని పొడిచిన హేమంత్ (19) అనే సీనియరు విద్యార్థిని విట్ల ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. చిన్నవిషయమై విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో తన సహ విద్యార్థిని రక్షించే ప్రయత్నంలో మరో విద్యార్థి కూడా గాయపడ్డాడు. బాధితులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

పావగడ : తాలూకాలోని శ్రీరంగపురం తాండాకు చెందిన శ్రీనివాస నాయక, రవి నాయక మడకశిర తాలూకాలోని చంద్రభావికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా రాజవంతి గ్రామం వద్ద వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తుమకూరుకు తరలించారు. కారు చోదకుడు పరారీ కాగా కారును స్వాధీనం చేసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

సమావేశంలో జాఫర్ షరీఫ్, పట్టణ ప్రముఖులు

పావగడ, న్యూస్‌టుడే : బడ్జెట్టు సమావేశానికి ముందు పురసభ ముఖ్యాధికారి జాఫర్‌షరీఫ్ పట్టణ ప్రజలతో పురసభ కార్యాలయంలో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించారు. పట్టణ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాఫర్‌షరీఫ్ తెలిపారు. ఎస్ఎస్‌కే సంఘం అధ్యక్షుడు జి.ఎస్.అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎస్ఎస్‌కే సముదాయ భవనం ముందు వీధి దీపాలు, బస్టాండ్‌లో సౌకర్యాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పురసభ పరిధిలో తాగునీరు, పట్టణంలో పారిశుద్ధ్య, విద్యుత్తు, మురుగునీటి వ్యవస్థ వంటి సౌకర్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలని ప్రముఖులు సూచించారు. సమావేశంలో ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు బేకరి నాగరాజు, దళిత నాయకుడు నారాయణప్ప, కార్ల సంఘం అధ్యక్షుడు శీనప్ప, వీధి వ్యాపారుల సంఘం సభ్యుడు గేటు కుమార్, పురసభ సీనియర్ ఆరోగ్యాధికారి షంషుద్దీన్, హరీష్, ప్రదీప్, నాగరాజు, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రేపు నీట్ పరీక్షపై అవగాహన సదస్సు

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న హులినాయక్, తదితరులు

తుమకూరు, న్యూస్‌టుడే : తుమకూరు శ్రీదేవి విద్యాసంస్థలో ఈనెల 14న నీట్ పరీక్షలపై పీయూసీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు విద్యాసంస్థ అధ్యక్షుడు ఎం.ఆర్ హులినాయక్ తెలిపారు. గురువారం విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్వితీయ పీయూసీ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు మే 3న ఎన్‌టీఏ నుంచి నీట్ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, ఈ పరీక్షలకు సంబంధించి నిపుణులతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. సుమారు 1500 నుంచి 1800 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటారన్నారు. పరీక్షలో నెగటివ్ మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలకు జవాబులు రాయకూడదన్నారు. హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు వివరించారు. సమావేశంలో విద్యాసంస్థ డైరెక్టర్ ఎం.ఎస్.పాటిల్, ట్రస్టు ప్రతినిధి అంబికా, ప్రిన్సిపల్ నరేంద్ర విశ్వనాథ్, ఉప ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

కనువిందు.. కాకతీయం

విద్యార్థినుల నృత్యరూపకం

మాన్వి, న్యూస్‌టుడే : స్థానిక కల్మఠ గారిగె జాతరలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాకతీయ శిక్షణ సంస్థ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు సభికులను కట్టిపడేశాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల నృత్యాలు, నృత్యరూపకాలు, వస్త్రధారణలు శోభను చేకూర్చాయి. దేశంలో వివిధ రాష్ట్రాల సంప్రదాయాల వేషధారణలు కనువిందు చేశాయి. కల్మఠం ఆధ్వర్యంలో కాకతీయ శిక్షణ సంస్థ నిర్వాహకులను సత్కరించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.

ఉప ముఖ్యమంత్రి ఇంటికి కొత్త కారు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.2.8 కోట్లతో విలాసవంతమైన లెక్సస్ కారును కొనుగోలు చేశారు. కారుకు ఫ్యాన్సీ నంబరు తెప్పించుకున్నారు. కేఏ 03 ఎన్‌జడ్ 6666 నంబరు కారును ఇష్టపడి తెప్పించుకున్నారు. శివకుమార్ మే 15న జన్మించారు. అన్ని ఆరు అంకెలు ఉండేలా రిజిస్ట్రేషన్ నంబరు తెప్పించుకున్నారు. కదిలే లగ్జరీ లాంజ్‌గా గుర్తింపు ఉన్న ఈ కారులో 4-7 మంది ప్రయాణికులు సుఖంగా ప్రయాణించవచ్చు.

శివకుమార్ ఇంటి వచ్చిన కారు

చట్టాలపై ఉద్యమ పిడికిలి

సార్వత్రిక సమ్మెతో స్తంభించిన కార్యకలాపాలు

పురభవన్ వద్ద మహిళ కార్మికురాలను బంధిస్తున్న పోలీసులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కార్మిక చట్టాలను తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె గురువారం ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. కార్మికులు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించారు. సమ్మె ప్రభావం వల్ల ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకు, బీమా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు తక్కువగా ఉంది. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమ్మె జరుగుతుందని ముందుగా ప్రచారం కావడంతో ప్రజలు ఆయా కార్యాలయాలకు వెళ్లకపోవడంతో బోసిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మికుల హాజరు తక్కువగా ఉంది. కేఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించిన కార్మికులు విధులకు గైర్హాజరు కాలేదు. యథావిధిగా కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులు యథావిధిగా సంచరించాయి. ఆటోలు, ట్యాక్సీలు కూడా సంచరించాయి. వివిధ కార్మిక సంఘాల నేతృత్వంలో పురభవన్ నుంచి స్వతంత్ర ఉద్యానవనం వరకు ర్యాలీ చేపట్టారు. ఇందుకు పోలీసులు అనుమతించలేదు. ర్యాలీకి బయలుదేరి కార్మికులను పోలీసులు బంధించి వాహనాల్లో తరలించారు. పారిశ్రామిక వాడలు పీణ్యా, బొమ్మనహళ్లి, మహదేవపుర, నరసాపుర, యలహంక తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. కార్మికులు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఆయా పారిశ్రామికవాడల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఆయా పారిశ్రామికవాడల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐఐటీయూసీ, టీయూసీఐ, ఐఎన్‌టీయూ తదితర 29 కార్మిక సంఘాలు సార్వత్రికసమ్మెకు పిలుపునిచ్చాయి.

విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న విక్టోరియా ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులు

సమ్మె పాక్షికం..ప్రశాంతం

వడ్లూరు క్రాస్ వద్ద ఆందోళన

రాయచూరు, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. గురువారం అంబేడ్కర్ కూడలి వద్ద బైఠాయించిన వందలాది మంది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక సంఘాల సంయుక్త సమితి, సంయుక్త పోరాట కర్ణాటక నేతృత్వంలో జరిగిన సమ్మెకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రామికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సంఘాల ముఖ్యులు ఎన్.ఎస్.వీరేశ్, కె.జి.వీరేశ్, డి.ఎస్.శరణబసవ ప్రసంగిస్తూ నాలుగు కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని, సిద్ధరామయ్య సర్కారు జారీకి చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ కూలీల పని హక్కును హరించే కొత్త ఉపాధి చట్టం వద్దని, అన్నదాతలకు, వినియోగదారులకు రాయతీకి మంగళం పాడేలా ఉన్న విద్యుత్తు బిల్లును ఆమోదించవద్దని ఒత్తిడి తెచ్చారు. భూ సంస్కరణల, ఏపీఎంసీ, గోసంరక్షణ యాక్ట్‌లో మార్పులు తేవద్దని, విత్తన, బీమా చట్టాలు వద్దే వద్దని, కనీస వేతన సలహా మండలి సిఫార్సులను జారీ చేయాలన్నారు. కార్యక్రమాల్లో ప్రతినిధులు హెచ్.పద్మ, ప్రభాకర్ పాటిల్, శ్రీశైలరెడ్డి, ఎం.రవి, శరణేగౌడ, ఖాజా అస్లాం, మహేశ్, చెన్నబసవ తదితరులు పాల్గొన్నారు.

యరగేరా వద్ద రాస్తారోకో

రాయచూరు : రాయచూరు తాలూకా యరగేరాకు దగ్గర్లోని కర్నూలు రహదారిలో ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అజీజ్ జాగీర్దార్, ప్రతినిధులు హనీఫ్, భీమణ్ణ, చాంద్‌బాషా, జగదీష్, ఆంజనేయ, మారెణ్ణ, తిమ్మప్పనాయక్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. సంయుక్త పోరాట సమితి జిల్లా సంచాలకుడు కె.జి.వీరేశ్ నేతృత్వంలో రాయచూరు తాలూకా వడ్లూరు క్రాస్ రహదారి వద్ద ఆందోళనకారులు బైఠాయించారు. హైదరాబాద్ రహదారి కావడంతో కొంత సేపు సంచార

తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న ప్రముఖులు

అంబేడ్కర్ కూడలి వద్ద బైఠాయించిన కార్మికులు

అంతరాయం ఏర్పడింది. పోలీసులు నచ్చచెప్పి విరమింపచేశారు. నాయకులు బసలింగప్ప, రంగనాథ్ డి.రాంపూరు, రామప్ప, సూగనగౌడ, మల్లేశప్ప పాల్గొన్నారు.

మాన్వి, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతుల హితానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రముఖులు ఆరోపించారు. గురువారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాస్తుందన్నారు. నరేగాను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. బసవకూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ గ్రేడ్2 అబ్దుల్ వాహిద్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ప్రముఖులు హెచ్.శర్ఫుద్దీన్, సిద్ధరామయ్యస్వామి, సూగయ్యస్వామి, రుద్రప్పనాయక్, ఆంజినేయ కోటె, అంబణ్ణ నాయక్, చెన్నమ్మ, లక్ష్మీభాయి, సుజాతా, గంగూరేఖా, హులిగెమ్మ, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న నితీష్

రాయచూరు, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా వేసవిలో తాగునీటి సమస్యను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి నితీశ్ సూచించారు. జిల్లా పరిపాలన భవన్‌లో గురువారం సాయంత్రం నితీశ్ జిల్లా, తాలూకా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తుంగభద్ర క్రస్ట్‌గేట్లు అమర్చే పనులు జరుగుతున్నందున సింధనూరు, మస్కి, సిరివార, మాన్వి, రాయచూరు తాలూకాలో నీటి లభ్యతకు అనుగుణంగా చెరువులను నింపుకోవాలని సూచించారు. సింధనూరు తాలూకాలో 155 చెరువులు ఉంటే 151 చెరువుల్లో స్వల్ప ప్రమాణంలో నీటి నిల్వ ఉందని, మార్చి చివరికి పూర్తిగా నింపుకోవాల్సి వస్తుందని తహసీల్దార్ తెలిపారు. మాన్విలోని 18 చెరువుల నీటిని నెలన్నర సరఫరా చేయవచ్చని టీపీ ఈవో వెల్లడించారు. సిరివార తాలూకా అత్తనూరు, కల్లూరు పంచాయతీ వ్యాప్తిలో కొరత ఉందని, మస్కి తాలూకాలో 16 చెరువులు భర్తీ అయ్యాయని, రాయచూరు తాలూకాలోని 15 చెరువుల్లో తక్కువ మట్టం నమోదైందని సంబంధిత అధికారులు వివరించారు. ముదగల్‌లో సమస్య ఉత్పన్నం కాలేదని, సమీపంలో నారాయణపుర ఆనకట్ట ఉన్నందున ఎప్పుడైనా సేకరించుకోవచ్చని మున్సిపల్ అధికారి తెలిపారు. రాయచూరులోని రాంపూర్ రిజర్వాయర్ ఆధారపడిన గణేకల్‌లో నీటిని ఎప్పటికప్పుడూ నిల్వ చేసుకోవాలని జిల్లా పాలనాధికారి సూచించారు. అధిక వానల వల్ల భూగర్భ జలాల్లో నీటి మట్టం పెరిగినందున బోరుబావుల్లో నీరు లభిస్తుందని, ఒక వేళ లభ్యం కాకపోతే ప్రైవేటు బోరుబావుల యజమానులతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. జడ్పీ సీఈవో ఈశ్వరకుమార్ కాందూ, విభాగ కమిషనర్లు పంపణ్ణ సజ్జన్, బసవణ్ణప్ప కలశెట్టి, తహసీల్దార్లు, పంచాయతీ మున్సిపాలిటీ, కార్య నిర్వాహక ముఖ్య అధికారులు హాజరయ్యారు.

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తరాదు

రాయచూరు, న్యూస్‌టుడే : నగరంలో మౌలిక వసతులను సమకూర్చేందుకు ప్రాధాన్యమివ్వాలని కలబురగి విభాగం కమిషనర్, రాయచూరు నగర పాలక సంస్థ పరిపాలనాధికారిణి జహీరా నసీమ్ అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రగతి పనులను సమీక్షిస్తూ మాట్లాడారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని, రహదారుల మధ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, స్వచ్ఛతా కార్యక్రమాలు, సుందరీకరణ పనులను కొనసాగించాలని నిర్దేశించారు. కమిషనర్ జుబిన్ మహోపాత్ర మాట్లాడుతూ 35 వార్డులకు తాగునీటిని అందించేందుకు కృష్ణానది నుంచి 80 శాతం, తుంగభద్ర నుంచి 20 శాతం నీటిని సేకరిస్తున్నట్లు వివరించారు. 650 కిలోమీటర్ల రహదారులు కల్గిన నగరంలో 73 వేల గృహాలు ఉన్నాయని వెల్లడించారు. 431 కిలోమీటర్ల భూగర్భ మురుగు నీటి వ్యవస్థను కల్పించాల్సి ఉండగా.. ప్రస్తుతం 300 కిలోమీటర్ల వరకు యూజీడీ అందుబాటులో ఉందని వివరించారు. పర్యావరణ పరిరక్షణ పనుల రూ.99.99 లక్షలతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అధికారులు కృష్ణ శావంతగేరా, శరణప్ప, సంతోషి రాణి పాల్గొన్నారు.

అధికారులతో సమావేశమైన కలబురగి కమిషనర్

నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ

రాయచూరు, న్యూస్‌టుడే : జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, యువ రెడ్‌క్రాస్ సంయుక్తంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు అల్బెండోజోల్ మాత్రలను పంపిణీ చేసింది. ఆర్‌సీహెచ్ అధికారిణి డాక్టర్ నందితా మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తహీనత, నులిపురుగుల నివారణకు ఉపయోగపడే వీటిని క్రమం తప్పకుండా వేసుకోవాలని సూచించారు. పురుగుల ఉత్పత్తిని తగ్గించేందుకు మరుగుదొడ్డికి వెళ్లాక చేతులను, పాదరక్షలను శుభ్రం చేసుకోవాలని, రక్తం కోసం పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. ప్రిన్సిపల్ సుగుణా ప్రసంగిస్తూ విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్గించే కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జింక్ ఆహారాన్ని అధికంగా తీసుకోవద్దన్న వైద్యుల సూచనలను పాటించాలని కోరారు. ఐక్యూఏసీ సంచాలకురాలు జ్యోతి, సహ అధ్యాపకురాలు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మాత్ర వేస్తున్న డాక్టర్ నందితా

నియంత్రికల కేంద్రానికి నిప్పు

సిరివార, (మాన్వి) : పట్టణ శివారులోని విద్యుత్తు నియంత్రికల మరమ్మతు కేంద్రంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. పొలాల్లోని వ్యర్థాలకు నిప్పటించినపుడు.. మంటలు కేంద్రానికి వ్యాపించాయి. ప్రమాదంలో పలు విద్యుత్తు పరికరాలు కాలిపోయాయి. దేవదుర్గ తాలూకా అరకెరా నుంచి అగ్నిమాపక వాహనాలొచ్చి మంటలను ఆదుపు చేశాయి. పక్కనున్న దుకాణాలు, హోటళ్లకు ప్రమాదం తప్పింది.

మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

రూ.7.11 కోట్ల దోపిడీ కేసులో 1,328 పేజీల ఛార్జ్‌షీట్

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు నగరంలో ఏటీఎం కేంద్రాలకు నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని ఆర్‌బీఐ అధికారులు పేరుతో అడ్డగించి రూ.7.11 కోట్లు నగదు దోచుకున్న కేసును త్వరగా విచారించి 1,328 పేజీల ఆరోపణలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను సిద్ధాపుర పోలీసులు న్యాయస్థానానికి అందజేశారు. పోలీసు కానిస్టేబుల్‌తో పాటు తొమ్మిది మంది నిందితులకు వ్యతిరేకంగా సిద్ధం చేసిన ఛార్జ్‌షీట్‌ను నగర 56వ ఏసీఎంఎం సీసీహెచ్ న్యాయస్థానానికి సమర్పించినట్లు దక్షిణ విభాగం డీసీపీ లోకేశ్ తెలిపారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న సీఎంఎస్ ఏజెన్సీ వాహనాల నిర్వాహకుడు గోపాల్‌ప్రసాద్, మాజీ ఉద్యోగి క్లేవియర్, గోవిందపుర పోలీసుఠాణా కానిస్టేబుల్ అణ్ణప్ప నాయక్, నిందితులు నవీన్, నెల్సన్, రవి, రాకేశ్, దినేశ్, జినేశ్‌లను అరెస్టు చేశారు. బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దోపిడీకి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించారు. శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేపట్టి అన్ని వైపులా సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు అధికారి జయనగర ఏసీపీ నారాయణస్వామి బృందం అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేశారు. నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచారు.

క్యాండి ప్యాక్‌లో 'మత్తు' రవాణా గుట్టు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : విమానంలో ఓ సంచిలో క్యాండి ప్యాక్‌లో హైడ్రో గంజాయి తీసుకొన్ని ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న రూ.3.40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి విమానంలో దిగిన ప్రయాణికుడి సామానులను కస్టమ్స్ అధికారులు పరిశీలించారు. ఓ సంచిలో 9.7 కిలోల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు పిల్లలు తినే క్యాండి తదితర తినుబండరాల పొట్లాల్లో ఉంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

అధ్వానం.. అనుసంధాన రహదారి

రాయచూరు, న్యూస్‌టుడే : స్థానిక ఎం.ఈరణ్ణ కూడలి-మంత్రాలయం ముఖ్య రహదారిని (రేడియోస్టేషన్ రోడ్డుగా పిలుస్తారు) అనుసంధానం చేసే ఈ రోడ్డు అధ్వానంగా మారింది. కొన్ని చోట్ల కంకర తేలి, గుంతలు పడి దారుణంగా తయారైంది. కొత్త రహదారిని నిర్మించాలని లేకపోతే తాత్కాలిక మరమ్మతులయినా చేయించాలని సంఘాల ప్రతినిధులు అనేక సార్లు జిల్లా యంత్రాంగానికి, నగర పాలక సంస్థకు మొరపెట్టుకున్నారు. ఉన్నతాధికారులు సమస్యను గంభీరంగా పరిగణించనందున ప్రజల కష్టాలు తీరడం లేదు. రాయచూరు ఉత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని రస్తాలు బాగు అవుతాయని పాలక కమిషనర్ జుబిన్ మహోపాత్ర హామీ ఇచ్చారు. ఈ రోడ్డు దశ తిరుగుతుందన్న స్థానికులు ఆశలు ఆవిరియ్యాయి. ముఖ్య రస్తాల్లో ప్యాచ్ పనులు చేసి చేతులు దులుపుకున్నారే తప్పా.. అంతర్గత రోడ్లలో గంప తారు కూడా వేయలేదు. నవోదయ విద్యా సంస్థ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు, రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులతో ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అవస్థలు పడి ప్రయాణిస్తున్నారు. గత కొన్నేళ్లగా ఇదే దుస్థితితో ఉందని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాల సంచారం వల్ల రోడ్డు మరింత దెబ్బతింటోంది. నగరాభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించారని ఇటీవల జిల్లా బాధ్యమంత్రి శరణప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. రేడియోస్టేషన్ వరకు రహదారిని నిర్మించేందుకు నిధులు మంజూరు చేసి, వర్షాకాలంకు ముందుగానే పనులను పూర్తి చేయించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కంకర తేలిన రోడ్డు

భారీ పరిశ్రమలు అవసరం

రాయచూరు, న్యూస్‌టుడే : కల్యాణ కర్ణాటక ప్రాంతంలో భారీ పరిశ్రమలను స్థాపించేలా రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించాలని రాయచూరు ఫ్యాక్టరీల సంఘం అధ్యక్షుడు వి.లక్ష్మీరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సర్కారుకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. గురువారం పత్రికాభవన్‌లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణ కర్ణాటక మండలికి ఏటా విడుదల చేసే రూ. 5 వేల కోట్లలో నాలుగో వంతు నిధులను పరిశ్రమల ప్రగతికి కేటాయిస్తే పారిశ్రామికవేత్తలు ముందుకు రావటానికి ఆసక్తి చూపుతారన్నారు. తమ సూచనలను బడ్జెట్‌లో చేర్చేలా ఈ ప్రాంతంలోని 42 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని కోరారు. కేంద్రం ప్రాధాన్యం జిల్లాలుగా పరిగణించిన రాయచూరు, యాదగిరిలో అత్యధికంగా పత్తిని పండిస్తున్నందున రాయచూరులో మెగా జవుళి పార్కు ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎంకు విన్నవించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు స్వల్ప వడ్డీ రుణ పథకానికి రూపకల్పన చేయాలని సలహా ఇచ్చారు. సమావేశంలో వాణిజ్యోద్యమ సంఘం మాజీ అధ్యక్షుడు నాగనగౌడ, రమేశ్, నారాయణ పాల్గొన్నారు.

పాత్రికేయులకు వివరిస్తున్న లక్ష్మీరెడ్డి, ప్రతినిధులు

అన్నదాతలను స్మరించుకోవాలి

మాన్వి, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ అనునిత్యం అన్నదాతను స్మరించుకోవాలని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ ఎ.ఆర్.కురబర్ పేర్కొన్నారు. కల్మఠ గారిగె జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు రెండు పూటలా భోజనం చేస్తున్నారంటే దానికి కారణం రైతులే అన్నారు. ఉత్తమ రైతులను సత్కరించారు. విరూపాక్ష పండితారాధ్య స్వామీజీ, సదాశివ స్వామీజీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభురాజ్, ఎం.బసవణ్ణెప్ప, మల్లరెడ్డి, తహసీల్దార్ భీమరాయ రామసంద్ర, చామరస మాలీపాటిల్ మాట్లాడారు. ప్రముఖులు గురునాథ్, తిమ్మారెడ్డి భోగావతి, చంద్రశేఖర్, అరుణ్ చెందా, హరిహరపాటిల్, శ్రీధర్‌స్వామి, దొడ్డబసనగౌడ, సూగూరయ్యస్వామి, ప్రభాకర్‌పాటిల్, విజయలక్ష్మీ, లింగారెడ్డి, సిద్ధయ్యస్వామి, అమరేశ్ ఆల్దాళ, జితేంద్రస్వామి, రాజశేఖర్‌స్వామి, బసవరాజ్ భోగావతి తదితరులు పాల్గొన్నారు.

రైతులను సత్కరిస్తున్న నిర్వాహకులు

కురుకుందా పికార్డు బ్యాంకు అధ్యక్షుడిగా అమరేశగౌడ

అమరేశ్‌గౌడను సత్కరిస్తున్న సభులు

సిరివార, (మాన్వి) : తాలూకాలోని కురుకుందా ప్రాథమిక వ్యవసాయ పత్తిన సహకార సంఘం (పికార్డు బ్యాంకు) నూతన అధ్యక్షుడిగా అమరేశ్‌గౌడ మాలీపాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహకార బ్యాంకుకు గురువారం ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా హుసేన్‌బాషా, డైరెక్టర్లుగా వీరనగౌడ, బసవలింగప్ప, ధనంజయ, గంగప్ప, కెంచణ్ణ, శేషమ్మ, శివరాజ్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు.

పట్టణంలో సుడిగాలి పర్యటన

సిరివార, (మాన్వి) : పట్టణ పంచాయతీ నూతన అధ్యక్షుడు హాజీ చౌదరి అధికారులు, పోలీసులతో కలిసి గురువారం పట్టణంలో పర్యటించారు. బస్టాండు వద్ద మురుగునీటి స్థలాన్ని పరిశీలించి వెంటనే వ్యర్థాలలను తొలగించి శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. ఇక్కడ విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు రోజుకు మూడు సార్లు బస్టాండ్ ఆవరణాన్ని శుభ్రం చేయాలన్నారు. ప్రైవేట్ వాహనాలు బస్టాండ్‌లోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని దుకాణాలు, హోటళ్లు, అంగళ్ల నిర్వాహకులు వ్యర్థాలని ఎక్కడపడితే అక్కడ వేయరాదన్నారు. చెత్తసేకరణ బుట్టలు, డబ్బాలను ఏర్పాటు చేసుకుని వాటిలో వేసే విధంగా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పట్టణంలో చోరీ సంఘటనలు అధికమవుతున్న క్రమంలో పోలీసులు రాత్రివేళ గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు.

బస్టాండ్ వద్ద పరిశీలిస్తున్న హాజీచౌదరి

రేపు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

కర్నూలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగువారి ప్రియ పత్రిక 'ఈనాడు' దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 'ఈటీవీ.. మీటీవీ' అంటూ మూడు దశాబ్దాలుగా ఈటీవీ తెలుగు ప్రజలకు అక్కున చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు @ 50, ఈటీవీ @ 30 వసంతాల వేడుకలకు కర్నూలు వేదిక కాబోతోంది. ఈ నెల 14న కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్‌లో ఈ వేడుకలు సాయంత్రం 6 నుంచి జరుగనున్నాయి. సినీ గీతాలు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. ప్రముఖ గాయనీగాయకులు యాజిన్ నిజార్, ధనుంజయ్, ఆదిత్య, మాళవిక, ఉష, కౌశల్య, కల్పనల పాటలతో అలరించనున్నారు. వీరితోపాటు వందేమాతరం శ్రీనివాస్ తమ గానంతో ఉర్రూతలూగించనున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్ డైలాగులతో కడుపుబ్బ నవ్వించనున్నారు. ఢీ ఫేమ్ జాను లైరి, రాజు మాస్టర్, ఈటీవీ ఆమ్మోర్ల సీరియల్ నటీనటులు నృత్యాలతో హోరెత్తించనున్నారు. బుల్లితెర ప్రయోక్త, సినీనటుడు నందు యాంకరింగ్ వ్యవహరిస్తారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాసులు తప్పనిసరి.

నేడు పాసుల పంపిణీ

ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్ వద్ద పరిమిత సంఖ్యలో పాసులు పంపిణీ చేస్తారు. అంతేకాదు పాసుతో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చే రిస్ట్ బ్యాండులను ధరించిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

చిన్నారి తల్లిడిల్లుతోంది

- 18 ఏళ్లు నిండకుండానే గర్భం
- రాష్ట్రంలో కర్నూలు రెండోస్థానం

బడికెళ్లాల్సిన చిన్నారి మెడలో మూడు ముళ్లతో బంధం వేస్తున్నారు. తెలిసీతెలియని వయసులోనే గర్భం దాల్చి చిన్నారి తల్లడిల్లుతోంది. ఈ అంశంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉండటం కలవరపెడుతోంది. రాష్ట్ర సగటు 8.8 ఉండగా కర్నూలు జిల్లా సగటు 13.60 శాతం ఉండటం గమనార్హం. బాల్య వివాహాలు, టీనేజీ గర్భిణుల సంఖ్యపై ఈ నెల 9వ తేదీన జరిగిన కలెక్టర్ల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మార్పు తీసుకురావాలని ఆదేశించారు.

– న్యూస్‌టుడే, కర్నూలు, నంద్యాల వైద్యం, కర్నూలు విద్య

▸ కర్నూలు సర్వజన వైద్యశాలలో గతేడాది నవంబరులో 536 ప్రసవాలు జరిగాయి. వీటిలో టీనేజీలోనే తల్లులైన వారు 236 మంది వరకు ఉన్నారు. డిసెంబరులో ప్రసవించిన 563 మందిలో 127 మంది, 2026 జనవరిలో పిల్లలకు జన్మనిచ్చిన 536 మందిలో 260 మంది బాలికలే.

2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు

ప్రసవాలు	కర్నూలు	నంద్యాల
మొత్తం	41,917	24,000
టీనేజీ	5,717	2,500
శాతం	13.60	11

▸ కృష్ణగిరి పీహెచ్‌సీలో 2025లో 862 మంది గర్భిణులు ప్రసవాలు చేశారు. వీరిలో 18 ఏళ్లకంటే తక్కువ వయసున్న 216 మంది పిల్లలకు జన్మనిచ్చారు. దేవనకొండ పీహెచ్‌సీలో 1147 ప్రసవాలు జరిగాయి. ఇక్కడ 270 మంది గర్భిణులు 18 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.

కళ్లప్పగించి చూస్తున్న కమిటీలు

బాల్య వివాహాలను అడ్డుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో అంగన్‌వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖల సమన్వయంతో పనిచేయాలి. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అడ్డుకోవాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. ఈ కమిటీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది.

తీవ్ర అనారోగ్య సమస్యలు

– డాక్టర్ సావిత్రి, గైనిక్ హెచ్‌వోడీ, కర్నూలు జీజీహెచ్

- టీనేజీ వయసులో గర్భం దాల్చే వారికి పిల్లలకు జన్మనిచ్చే కనే సామర్థ్యం ఉండదు. గర్భస్థ శిశువులో అవయవాల పెరుగుదల సరిగా ఉండదు. దీంతో నెలలు నిండక ముందే ప్రసవాలు జరగడం.. బరువు తక్కువ శిశువులు జన్మించడం.. గర్భస్రావాలు చోటుచేసుకుంటున్నాయి.
- ప్రధానంగా ప్రసవ సమయంలో అధిక రక్తపోటుతో మాతృ మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. జిల్లాలో హైరిస్కు గర్భిణుల్లో 30 శాతం మంది వీరే ఉంటున్నారు. పురిటినొప్పులను భరించే శక్తి శరీరానికి ఉండదు. రక్తహీనత వెంటాడుతుంది.
- చిన్న వయసులో గర్భం దాల్చిన వారికి సిజేరియన్ శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తుండటంతో భవిష్యత్తులో పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

అవగాహన లోపం

▸ తల్లిదండ్రులు నిరక్షరాస్యులవడం.. ఆడపిల్లకు పెళ్లి చేసేస్తే తమ భారం దిగిపోతుందని భావిస్తుండటంతో చిన్న వయస్సులోనే పెళ్లి పీటలపై కూర్చోబెడుతున్నారు.

▸ ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వారు అమ్మాయిలను ఇంటి వద్ద వదిలి వెళ్లే సమస్యలొస్తాయని చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు. ఈ కారణంగానే పశ్చిమ ప్రాంతంలో ఎక్కువమంది బాలికలు తల్లులవుతున్నారు.

▸ ఉమ్మడి జిల్లాలో హొళగుంద, హాలహర్వి, కౌతాళం, కోసిగి, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆస్పరి, సి.బెళగల్, చిప్పగిరి, ఆత్మకూరు, వెలుగోడు, చాగలమర్రి, కొలిమిగుండ్ల, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

బాల్యవివాహాలకు కారణాలు(శాతాల్లో)

- ఆర్థిక కష్టాలు 36.6
- అవగాహన లేకపోవడం 44
- సామాజిక రుగ్మతలు 4.7
- తల్లిదండ్రుల ఒత్తిడి 6.3
- ప్రేమ వివాహం 8.4

ఇసుక నిల్వలు ఎవరికీ కనిపించకుండా అమర్చిన తెరలు

ఇలా కుప్పలుగా నిల్వ

తెరమాటున ఇసుక దందా

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో కొందరు ఉచిత ఇసుకకు తూట్లు పొడుస్తున్నారు. తుంగభద్ర నదిలో సి.బెళగల్ మండల పరిధిలో ఐదు చోట్ల రీచ్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక తీసుకెళ్తున్నారు. కౌతాళం మండలంలోని గుడికంబాలి, నదిచాగి, మరళి రీచ్‌లకు పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకపోవడంతో తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ రాత్రివేళ గుట్టుగా తవ్వేస్తున్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి బసవేశ్వరస్వామి కూడలిలో మారెమ్మవ్వ ఆలయం వెనుక ఓ పార్టీ నాయకుడి పాత దాబా స్థలంలో నిల్వ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చుట్టూ ఎత్తుగా ఆకుపచ్చని తెరలు కట్టారు. అక్కడ ప్రైవేటు సైన్యం కాపలా కాస్తోంది. పట్టణానికి చెందిన ఎవరు కూడా నేరుగా రీచ్‌ల నుంచి తెచ్చుకోవడానికి వీల్లేదు. అందరూ పట్టణంలోని ప్రైవేటు నిల్వ కేంద్రానికి వెళ్లాల్సిందే.

టన్ను రూ.1200

- రీచ్‌ల వద్దకు వెళ్లి రూ.40 చెల్లిస్తే టన్ను ఇసుక వస్తుంది. ఒక టిప్పర్‌లో 20 టన్నుల మేర పడుతుంది. అంటే ఒక టిప్పర్ ఇసుక ధర రూ.800, రవాణా కింద మరో రూ.6-7 వేలు చెల్లిస్తే సరిపోతుంది.
- పట్టణంలో నిత్యం 40 టిప్పర్ల ఇసుక అవసరం. ప్రైవేటు కేంద్రంలో టన్ను ఇసుక రూ.1200 విక్రయిస్తున్నారు.
- ఒక ట్రాక్టరులో నాలుగు టన్నుల మేర పడుతుంది. ట్రాక్టరు ఇసుక రూ.3,600, అద్దె మరో రూ.వెయ్యి.. మొత్తం కలిపి రూ.4,600 చెల్లిస్తేగానీ ఇసుక ఇంటి ముంగిటకు చేరదు.
- ట్రాక్టరులో తూకం వేసి పూర్తిగా ఇసుక వేస్తారా అంటే అదీ లేదు. పొక్లెయిన్‌తో రెండున్నర.. మూడు బకెట్లు వేసి పంపేస్తున్నారు. రెండున్నర.. మూడు టన్నులకు మించి ఇసుక ఉండటం లేదని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ఇలా టన్నుకు పైగా ఇసుక మిగుల్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు.

కాదంటే.. కేసులు, బెదిరింపులు

ఆదోని వాసులు నేరుగా ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్తే అక్కడ నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. దీంతో పట్టణవాసులు చేసేది లేక ప్రైవేటు కేంద్రానికి వెళ్తున్నారు. నేరుగా తెప్పించుకోవాలని చూస్తే కుదరదు.. అధికార బలంతో యంత్రాంగంతోనే కేసులు నమోదు చేయించడం బెదిరించడం వంటివి చేస్తున్నారు. మరోవైపు కూటమిలోని మరో నాయకుడు ప్రభుత్వ ధరలకే ఇసుక సరఫరా చేస్తామని ఏకంగా ప్రైవేటు రవాణా కార్యాలయాన్ని తెరిచారు. వీరినీ ఒప్పించి తప్పించారు.

కార్మికా.. పింఛను అందుకో

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికుల సాంఘిక భద్రత చట్టం కింద శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పింఛను పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకానికి తోపుడు బండ్లపై విక్రయించే వారు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, బీడీలు చుట్టేవారు, ఇటుక బట్టీల్లోని పనివారు, చేనేతలు, చర్మకారులు, ఇళ్లలో పనిచేసే కార్మికులు అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

పథకంలో చేరే విధానం

- మీసేవ లేదా సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, చరవాణి నంబరు వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
- లబ్ధిదారుల ప్రీమియం నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు వారి వయస్సును బట్టి చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ పథకం ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెల ప్రీమియం చెల్లించే సదుపాయం ఉంది.
- లబ్ధిదారులు ప్రతి నెలా చెల్లించే ప్రీమియం వివరాలు, ఖాతాలో జమ చేసిన వివరాలు ఎప్పటికప్పుడు చరవాణిలో ప్రత్యేక యాప్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం ఏర్పాటు చేశారు.

ప్రయోజనాలివే..

- కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పింఛను రూ.3 వేలు లభిస్తుంది.
- మరణానంతరం జీవిత భాగస్వామికి 50 శాతం చెల్లిస్తారు.
- పదేళ్లలోపు వైదొలగాలనుకుంటే మీరు చెల్లించిన మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాకు మార్చి వడ్డీరేటుతో సహా తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఆ తర్వాత వైదొలిగితే పింఛను నిధిలో పొందిన వడ్డీతో సహా చెల్లిస్తారు.
- జీవిత భాగస్వామి ఇందులో సభ్యులుగా కొనసాగుతారు. వారు కూడా పింఛను పొందవచ్చు.
- జీవిత భాగస్వామి మృతి చెందాక చందా మొత్తాన్ని వడ్డీతో సహా తమ కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.

"అర్హులైన ప్రతి కార్మికుడు ప్రభుత్వాలు అందించే పథకాలపై అవగాహన పెంచుకోవాలని, శ్రమ యోగి మాన్‌ధన్ పథకంతో 60 ఏళ్ల తర్వాత పింఛను పొందే అవకాశం ఉందని" కర్నూలు జిల్లా ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.

- భవన, ఇతర రంగాల కార్మికులు: 1,73,659
- పీఎంఎస్‌వైఎంలో నమోదైన వారు: 388

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నగరంలో కార్మికుల భారీ ర్యాలీ

దశకంఠుడిపై నీలకంఠుడు

- భక్తులతో కిక్కిరిసిన శ్రీగిరి

రావణ వాహనంపై స్వామి, అమ్మవార్లు

గ్రామోత్సవాన్ని తిలకిస్తున్న భక్తజనం

ఇల కైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారు గురువారం రావణ వాహనంపై ఊరేగారు. గంగాధర మండపం వద్దకు రాగానే వేలాది మంది భక్తజనం పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ.. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆధ్యాత్మికానందం పొందారు. కళాకారుల నృత్య సందడి నడుమ గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

ప్రజల కష్టం తీర్చేందుకు ప్రణాళిక

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే : వేసవిలో పల్లె ప్రజల దాహార్తి తీర్చేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అవసరాలకు రూ.994 లక్షల నిధులు కేటాయించాలని గత నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తే గ్రామాల వివరాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించి ప్రభుత్వానికి నివేదించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ కర్నూలు ఎస్ఈ సీహెచ్ మనోహర్ తెలిపారు. నీటి వసతి లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు.

- గతేడాదికంటే ఈసారి భూగర్భ జలమట్టం మెరుగ్గా ఉందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో 5.72 మీటర్లు, నంద్యాల జిల్లాలో 5.09 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నట్లు వారు వెల్లడించారు.

79 గ్రామాల్లో అవస్థ

కర్నూలు జిల్లాలో 721 ఆవాసాలున్నాయి. వీటిలో ఈ ఏడాది వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.848 లక్షలు కేటాయించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

- 79 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే ఆస్కారముందని గుర్తించారు. ఆయా పల్లెలకు ట్యాంకర్ల ద్వారా 49,227 ట్రిప్పుల నీరు సరఫరా చేసేందుకు రూ.614 లక్షలు కావాలని ప్రతిపాదించారు.
- ఆరు మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు 4335 ట్రిప్పుల నీటి సరఫరాకు రూ.44 లక్షలు అడిగారు.
- 41 గ్రామాల పరిధిలో బోరు బావుల ఫ్లషింగ్‌కు రూ.20 లక్షలు, 72 పల్లెల్లో బోర్ల లోతు పెంచేందుకు, నిర్వహణకు రూ.144 లక్షలు, ఆరు గ్రామాల్లో బావుల నిర్వహణకు రూ.18 లక్షలు, 2 ఎస్ఎస్ ట్యాంకులు నింపేందుకు రూ.8 లక్షలు కోరారు.

పశ్చిమాన తాగునీటి ఇక్కట్లు

వేసవి వచ్చిందంటే చాలు.. పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో కన్నీటి కష్టాలు తప్పడం లేదు. జొహరాపురం గ్రామంలో పది వేల జనాభా ఉంది. గ్రామ సమీపంలోని వక్రేణి కుంట వర్షాకాలంలో నిండుతుంది. బురద నీటితోనే కొందరు దాహం తీర్చుకుంటున్నారు. బాపురం తాగునీటి పథకం నుంచి 20 రోజులుగా నీరు సరఫరా కావడం లేదు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, ఆస్పరి

పథకాలకు రూ.49 కోట్లు

ఉమ్మడి జిల్లాలోని 58 సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణకు రూ.49.03 కోట్లు అవసరమని జడ్పీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో టెండర్లు ఖరారు చేస్తారు.

పత్తి మాయగాళ్లు

రైతులను మోసగించిన పత్తి దళారులను పోలీసులు గురువారం పట్టుకుని రహస్య విచారణ చేపట్టారు. ఆదోని మండలంలో పలు గ్రామాల రైతులు పత్తి దిగుబడులు విక్రయించేందుకు ఆదోనిలోని ఓ పరిశ్రమకు తీసుకొచ్చారు. అక్కడ దళారులు రైతులకు ఆశ చూపి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ రైతు 10 క్వింటాళ్లు తీసుకొస్తే 20 క్వింటాళ్లుగా నమోదు చేయించి రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఐదు గురిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.

–న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు

పదేళ్లు పైబడిన కేసులపై ప్రత్యేక దృష్టి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : పదేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశించారు. మార్చి 14న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్న సందర్భంగా గురువారం కర్నూలులోని న్యాయసేవా సదన్ నుంచి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలిసి ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిరోజు ప్రీ లోక్‌అదాలత్ సిట్టింగ్‌లు నిర్వహించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. చెక్‌బౌన్స్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులను పరిష్కరించుకునేలా కక్షిదారులకు జాతీయ లోక్‌అదాలత్‌పై అవగాహన కల్పించాలని చెప్పారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి

15లోగా బిల్లులు అప్‌లోడ్ చేయాలి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను ఈనెల 15వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలని పంచాయతీరాజ్ కర్నూలు ఎస్ఈ సుబ్బరాయుడు ఆదేశించారు. జిల్లాలో రూ.14.90 కోట్ల విలువైన పనులు పూర్తయినట్లు వెల్లడించారు. ఇంజినీర్లు అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు బిల్లులు పంపాలన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారిణి పి.ఎల్.వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఆధార్ వివరాలు, భూమి రికార్డులు, పంట వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారంతో రైతుసేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 3,44,172 మంది ఉన్నారు. వీరిలో 19వ విడతలో 2,39,213 మంది లబ్ధి పొందారు. 1,75,902 మంది మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. మరో 63,311 మంది పెండింగ్‌లో ఉన్నారని.. వారంతా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. www.apfr.agristack.gov.in వెబ్‌సైట్ ద్వారా రైతులే స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. సలహాలు, సూచనల కోసం టోల్ ఫ్రీ నంబరు 155251, వ్యవసాయశాఖ చరవాణి నంబరు 8341302863ను సంప్రదించవచ్చన్నారు.

పేద విద్యార్థులకు ఉచిత విద్య

- ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు, నంద్యాల విద్య, డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 కింద పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ బడుల్లో ఉచిత విద్య అందించనున్నారు. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏ పాఠశాల అన్న విషయం చరవాణికి సందేశం వస్తుంది. ఇది వచ్చిన వారం రోజుల్లో పాఠశాలను సందర్శించడంతోపాటు పత్రాలు సమర్పించాలి.

ఏడాది	నంద్యాల	కర్నూలు
2023-24	392	1,004
2024-25	705	1,743
2025-26	985	1,964

స్పష్టత లేక ఇబ్బందులు

గత మూడేళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల్లో పలువురికి స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం, బడి, డీఈవో కార్యాలయంలో లేకపోవడంతో గమనార్హం. ఉచిత విద్య కింద చదువుకుంటున్నప్పటికీ అందరితోపాటు వీరు కూడా ఫీజులు చెల్లిస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్‌లో పలువురు తల్లిదండ్రులు ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు.

ప్రైవేటు బడులకు సంబంధించి కర్నూలు జిల్లాలో 620, నంద్యాల జిల్లాలో 390 ప్రైవేటు పాఠశాలలు నమోదు చేసుకున్నాయి. 12-1సీ కింద నమోదు చేసుకున్న పాఠశాలల వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో కన్పిస్తాయి.

పెరిగిన పోటీ

ఒక్కో ప్రైవేటు బడిలో 25 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే.. 12-1సీ కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు గత మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులు వస్తే పేద విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు వీలుంటుందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నారు.

అర్హులెవరు

- వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు ఉన్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. స్టేట్ సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి 2 జూన్ 2020 నుంచి 31 మే 2021 మధ్య, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ బడిలో చేరే విద్యార్థి 2 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చి 2021 మధ్య జన్మించి ఉండాలి.
- రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, విద్యుత్తు బిల్లు, గ్యాస్ కనెక్షన్ పత్రాన్ని చిరునామా ధ్రువీకరణకు పరిగణలోనికి తీసుకుంటారు.
- ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీలోపు www.cse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు సమయంలో విద్యార్థి జనన, కుల, వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
- సందేహాలు ఉంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో 1800-4258-599 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించొచ్చు.

(c) eenadu

ఇల కైలాసం.. కదిలొస్తున్న భక్తజనం

జ్యోతిర్ముడులతో శ్రీగిరి చేరుతున్న శివస్వాములు

ఓం నమః శివాయ.. నామస్మరణతో నల్లమల గిరులు మారుమోగుతున్నాయి. జ్యోతిర్ముడులు శిరస్సుపై ధరించి.. రాళ్లూరప్పలు దాటుతూ.. అడుగులన్నీ శ్రీశైలం వైపే సాగుతున్నాయి.. శివయ్యను దర్శించుకోవాలని అలుపెరగని పాదయాత్ర సాగిస్తున్నారు. శివభక్తుల సేవకులు అన్నదానంతో ఆకలి తీరుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది చికిత్సలు అందిస్తున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం గిరులన్నీ భక్త రుదులుగా మారాయి. - న్యూస్‌టుడే, శ్రీశైలం నంది సర్కిల్

శ్రీశైల మాడవీధిలో భక్తులు

శివమాలాధారుల ధ్యానముద్ర

పాదయాత్ర భక్తులకు వైద్యసేవలు

ఓం నమః శివాయ

చరవాణి దీపాల వెలుగులో ముందుకు సాగుతూ..

ఢమరుకం మోగిస్తూ..

శ్రీగిరిలో కళా వైభవం

శ్రీశైలం, నంది సర్కిల్, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో కళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నిత్య కళారాధన వేదిక వద్ద తెనాలికి చెందిన శ్రీమతి నేరెళ్ల వరలక్ష్మి కల్యాణి బృందం వారు భక్తిరంజని, అనంతపురానికి చెందిన శ్రీవాసవి నృత్యాలయం వారు కూచిపూడి, పుష్కరిణి వద్ద ఏలూరుకు చెందిన శ్రీ కె.వి.సత్యనారాయణ బృందం.. కూచిపూడి, విజయనగరానికి చెందిన బి.పవన్‌కుమార్, ఎస్.వి.ఆర్.వరప్, శ్రీగురునారాయణ సంగీత కళాక్షేత్రం వారు భక్తి సంగీత విభావరి నిర్వహించారు. శివదీక్షా శిబిరాల వద్ద సైతం నాటక ప్రదర్శనలు జరిపారు. కళాకారులకు దేవస్థానం అధికారులు స్వామి, అమ్మవార్ల ప్రసాదాలు అందించి సత్కరించారు.

కళాకారిణుల ప్రదర్శన

భక్తులు మెచ్చేలా శివరాత్రి ఏర్పాట్లు

◆ స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత ◆ మహానంది ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి

నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి

మహానంది, న్యూస్‌టుడే : మహానంది పుణ్యక్షేత్రంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఉత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం' అని మహానంది దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి చెప్పారు. వాహనాల పార్కింగ్‌కు సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో అవసరమైన ఏర్పాట్లు చేశాం. వాహనదారులు తగిన ప్రదేశంలోనే వాహనాలు ఆపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఉత్సవాలు ముగిశాకే గర్భాలయ ప్రవేశం

ఉత్సవాల నేపథ్యంలో పండితులు కంకణధారణ చేస్తారు. ఈ నేపథ్యంలో గర్భగుడిలో స్వామివారి స్పర్శ దర్శనం ఉండదు. ఒకవేళ అభిషేకాలు చేసుకోవాలనుకుంటే వినాయక నందీశ్వరాలయంలో ఏర్పాట్లు ఉంటాయి. రుద్రగుండం పుష్కరిణిలోనూ పుణ్యస్నానాలు ఉండవు. ఉత్సవాలు ముగిశాకే గర్భాలయ ప్రవేశం ఉంటుంది. అంతవరకు భక్తులకు నిజరూప అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది.

1.50 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తాం

సుమారు 1.50 లక్షల లడ్డూల తయారీకి అవసరమైన పదార్థాలు సిద్ధంగా ఉంచుతున్నాం. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని చేయిస్తాం. ఉత్సవాల రోజులన్నీ కలిపి 1.20 లక్షల మంది రావొచ్చని అంచనా. క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లను దాతల సహకారంతో పంపిణీ చేస్తాం. భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకొని ఉత్సవాల విజయవంతానికి చేయూతనివ్వాలి.

వైద్య శిబిరాల ఏర్పాటు

- క్షేత్రంలో మూడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. తిమ్మాపురం, గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు నంద్యాల రెడ్‌క్రాస్, జిందాల్ సిమెంట్ కర్మాగారం తరఫున భక్తుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నాం. అత్యవసర వైద్యం నిమిత్తం 108 వాహనం సిద్ధంగా ఉంటుంది.
- నంద్యాల ఆర్టీసీ బస్సు డిపో నుంచి 20 బస్సులు నడుపుతున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
- మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛమైన నీటితో ఆహార పదార్థాలు తయారు చేయాలని వ్యాపారులకు సూచించాం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో తనిఖీలు చేయిస్తాం.
- మహాశివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి సమయంలో రూ.100 టికెట్‌తో భక్తులకు నిజరూప దర్శనం అందుబాటులో ఉంటుంది.
- భక్తులను ఆకర్షించేలా విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నాం. 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా ఉండేలా ఆశాఖ అధికారులతో చర్చించాం. అవసరమైనచోట్ల జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నాం.

సాగని నడక.. తీరని వేదన

▶ ఐదుగురు కుటుంబ సభ్యుల దీనావస్థ

▶ ఇద్దరు చిన్నారులదీ అదే పరిస్థితి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ ఇంట్లో ఒకరు అవయవయలోపంతో బాధపడుతుంటేనే ఆ కుటుంబం వేదనతో తల్లడిల్లుతుంది. వారి అవస్థలు చూసి కళ్లు చెమర్చుతాయి. సపర్యలు చేసేందకూ పడరాని పాట్లు పడుతుంటారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే ఇంట్లో ఐదుగురు దివ్యాంగులు ఉంటే వారి పరిస్థితి.. ఎలా ఉంటుందో తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తుంది. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని.. మనవలు, మనవరాళ్లతో ఆనందంగా గడపాలని.. మలిసంధ్యవేళ అండగా ఉంటారని ఆశిస్తున్న ఆ తండ్రికి ముగ్గురు పెద్దవాళ్లతో పాటు ఇద్దరు చిన్నారులూ దివ్యాంగులుగా మారి బతుకు అగమ్యగోచరంగా మారటంతో కన్నీరు ఆగడం లేదు. పత్తికొండ మండల పరిధిలోని చక్కరాళ్ల పంచాయతీ పరిధిలోని కురువలదొడ్డి గ్రామంలో ఓ కుటుంబం దయనీయ స్థితి ఇది.

30 ఏళ్లు దాటినా..

కురువలదొడ్డి గ్రామానికి చెందిన పెద్ద అంజనయ్య తన మేనమామ కుమార్తె అయ్యమ్మను వివాహం చేసుకున్నారు. వారికి ఏడుగురు సంతానం.. నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుమారుల్లో శేషన్న, హనుమంతు, కుమార్తెల్లో చంద్రమ్మ, లక్ష్మీదేవి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా మిగతా ఇద్దరు కుమారులు రామాంజనేయులు, వెంకప్ప, కుమార్తె హనుమంతమ్మ అవయవలోపంతో జన్మించారు. అవయవ లోపంతో పుట్టిన వారి ముగ్గురికీ 30-40 ఏళ్ల వయసు ఉంటుంది. కాళ్లు, వెన్నెముక చచ్చుబడిపోయి వారు కూర్చున్న చోటు నుంచి కదల్లేని పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో కదలాలంటే.. ఒకరి సాయం ఉండాల్సిందే.

చిన్నారులకూ తప్పని మేనరకం

అంజనయ్య కుమారుడు రామాంజనేయులు తన అక్క కూతురు రంగమ్మను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఏడేళ్ల అస్మిత, ఆరేళ్ల శ్రీవాణి పుట్టినప్పుడు బాగానే ఉన్నా. . వయసు పెరిగేకొద్దీ వారిలో ఎదుగుదల కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పలు ఆసుపత్రులను సంప్రదించారు. మేనరిక వివాహం వల్ల పిల్లల శారీరక ఎదుగుదలలో లోపాలున్నట్లు తేల్చారు. వారిలో అస్మిత గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతుండగా.. శ్రీవాణి జనన ధ్రువపత్రం లేకపోవటంతో ఆధార్ కార్డు తీసుకొనేందుకు ఆటంకంగా మారింది. దీంతో పాఠశాలలో చేరలేని పరిస్థితి నెలకొంది. చిన్నారులిద్దరికీ దివ్యాంగుల పింఛను కూడా రావటంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల్లో అనారోగ్య సమస్యలు

– కల్పన, వైద్యాధికారిణి, పత్తికొండ

మేనరిక వివాహాల వల్ల పిల్లల్లో అవయవలోపంతో పాటు మానసిక పరిస్థితి, శాశ్వత అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉంది. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వంశపారంపర్య వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. గ్రామాల్లో నిరక్షరాస్యత కారణంగా ఎక్కువగా మేనరిక వివాహాలు చేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మేనరిక వివాహాలు చేసుకోవాల్సి వస్తే.. జన్యుపరమైన లోపాలను సరిచేసుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. ఈ వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలి.

భక్తుల రాకను అంచనా వేయడంలో ఈవో విఫలం

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులను అంచనా వేయడంలో ఈవో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కేసీ కెనాల్ వద్ద ఉన్న వరసిద్ధి వినాయక సమావేశ మందిరంలో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. అడవి మార్గంలో పాదయాత్ర అనుమతులను 14 రోజుల నుంచి వారానికే పరిమితం చేయడం, స్పర్శ దర్శనానికి ఐదు రోజులు మాత్రమే కేటాయించడంతో తక్కువ సమయంలో స్వామివారిని దర్శించుకోవాలన్న ఆతృతతో భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాటకు దారి తీసిందని పేర్కొన్నారు. సంయమనంతో వ్యవహరించాల్సిన పోలీసులు భక్తులపై లాఠీఛార్జీ చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి, రాష్ట్ర మీడియా కన్వీనర్ మాళిగి భనుప్రకాశ్, రాష్ట్ర విశేష సంపర్క్ కన్వీనర్ తూముకుంట ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు, జిల్లా కోశాధికారి తుంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నందిరెడ్డి సాయిరెడ్డి

లింగబలిజలకు రిజర్వేషన్‌పై తీర్మానంచేసి కేంద్రానికి పంపాలి

- జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వీరశైవ లింగాయత్ లింగబలిజలు ఎక్కువగా ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరికి బీసీ-డి జాబితాలో చేర్చినా, కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చలేదు. దీనివల్ల యువత జాతీయ విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందటంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ సభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలి.

హంద్రీనీవా నుంచి రోజూ 300-350 క్యూసెక్కుల నీరివ్వాలి

-గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే

తుంగభద్ర జలాశయానికి గేట్లు అమరుస్తున్నందున.. కర్నూలు నగర తాగునీటి అవసరాలకు ఆ జలాశయం నుంచి ఈసారి నీటిని ఇవ్వడంలేదు. ప్రత్యామ్నాయంగా గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి నీరు అందిస్తామంటున్నారు. అయితే హంద్రీనీవా ద్వారా నిత్యం 300-350 క్యూసెక్కులు విడుదల చేస్తేనే. . కర్నూలు తాగునీటి అవసరాలు తీరుతాయి.

కదం తొక్కిన కార్మికలోకం

కర్నూలు బి.క్యాంపు, వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : లేబర్ కోడ్‌లు, నూతన విత్తన శట్టాన్ని రద్దు చేయకపోతే కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి పతనం తప్పదని కార్మిక, వ్యవసాయ, ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌ఎస్సీ కార్మిక సంఘాలు, ఆటో యూనియన్, రైతు సంఘం నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి గురువారం నిరసన తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు తెచ్చిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, కె.రామాంజనేయులు, ఆవుల శేఖర్, కె.జగన్నాథం పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు

ముగిసిన ఆర్‌యూ అనుబంధ కళాశాలల క్రీడలు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : శ్రీలక్ష్మి బీపీఈడీ, ఎంపీఈడీ కళాశాలలో నిర్వహించిన ఆర్‌యూ అనుబంధ కళాశాలల పురుషుల క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. హ్యాండ్‌బాల్ తుది పోరులో శ్రీలక్ష్మి బీపీఈడీ, ఎంపీఈడీ కళాశాల జట్టు కర్నూలు ఉస్మానియా డిగ్రీ కళాశాలపై విజయం సాధించింది. ఖోఖో ఫైనల్స్‌లో ఎమ్మిగనూరు ఎస్ఎంఎల్ డిగ్రీ కళాశాల జట్టు, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలపై గెలుపొందింది. సెపక్‌తక్రా తుది పోరులో ఎమ్మిగనూరు జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల జట్టు, కర్నూలు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలపై విజయం సాధించింది. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, ఆర్‌యూ క్రీడల సమన్వయకర్త డా.శివకిషోర్, లక్ష్మి బీపీడీ కళాశాల కరస్పాండెంట్ డా.శ్రీకాంత్‌రెడ్డిలు బహుమతులు అందజేశారు.

హ్యాండ్‌బాల్ విజేత శ్రీలక్ష్మి బీపీఈడీ, ఎంపీఈడీ కళాశాల జట్టు

బనవాసి కేవీకేలో శాస్త్రీయ సలహా సమావేశం నేడు

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం శాస్త్రీయ సలహా సమావేశం నిర్వహిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గురువారం తెలిపారు.

పాదబాటలో మరో పెద్ద పులి సంచారం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీశైలానికి నడిచి వెళ్లే దారిలో పెచ్చెర్వు సమీపంలో మరో పెద్ద పులి భక్తుల కంట పడింది. పొదల్లో ఉండి చూస్తున్న పెద్ద పులిని భక్తులు గమనించి చరవాణుల్లో చిత్రీకరించారు. అడవిలో పులుల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు ఒంటరిగా వెళ్లకూడదని.. గుంపులుగా మాత్రమే వెళ్లాలని అటవీ సిబ్బంది సూచిస్తున్నారు.

నేడు బార్ కౌన్సిల్ ఎన్నికలు

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు సంబంధించిన ఎన్నికలు శుక్రవారం జిల్లాలోనూ జరగనున్నాయి. రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు మొత్తం 23 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. న్యాయవాదులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని ప్రాంతాల్లోని బార్ అసోసియేషన్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలోని 12 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో న్యాయవాది 23 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యతా ఓటు సంఖ్యను తెలియజేస్తూ ఐదుగురి పేర్లను రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా నుంచి పి.రవిగువేరా, పుల్లారెడ్డి, సుబ్బయ్య, అర్షియాషాహీన్, విజయశేఖర్‌రెడ్డి, శివవేణగోపాల్‌రెడ్డి, కృష్ణప్రసాద్ పోటీలో ఉన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్‌చౌదరి వినతి మేరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

APSRTC
TENDER NOTICE

Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Providing Civil Infra structure for e-Bus Depots at a) Gajuwaka & Simhapuri in VSP. District., b) Kakinada in KKD District., C) Ananthapuramu in ATP. District., D) Kurnool in Kurnool District. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document down load Start Date & Time: 24.02.2026, 4.00 PM, Bid Submission Closing Date & Time : 12.03.2026, 4.00 PM. Further details: Ph. Nos: 9948466588/9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.

NIT No.25/CCE/APSRTC/2025-26, Dt.10.02.2026 Chief Civil Engineer, APSRTC, Vijayawada

కెనరా బ్యాంక్ Canara Bank

స్పెషలైజ్డ్ ఎ.ఆర్.ఎం. బ్రాంచ్ ... తిరుపతి-517501. ఫోన్: 7901626759, 9901574353

వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగించాలని కోరుతూ వివరణ బహిరంగ ప్రకటన

[illegible]

తేది : 12.02.2026 సం/- అధీకృత అధికారి
ప్రదేశం: తిరుపతి కెనరా బ్యాంక్

దొంగల అరెస్టు.. బంగారం స్వాధీనం

నిందితుల అరెస్టు చూపుతున్న సీఐ విక్రమ్‌సింహ, ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బంది

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ మద్దిలేటి ఇంట్లో పట్టపగలే చోరీకి పాల్పడిన కేసులో హైదరాబాద్‌లోని మారేడిపల్లెకు చెందిన బిజినమైన రఘు, సికింద్రాబాద్‌కు చెందిన టమాటర్ శివాసింగ్‌లను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ విక్రమ్‌సింహ గురువారం వెల్లడించిన వివరాల మేరకు.. జనవరి 29న సంతోష్‌నగర్‌లోని మద్దిలేటి ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి నగలు బంగారు అపహరించారు. ద్విచక్ర వాహనంపై పరారైన వారిని గుర్తించేందుకు డీఎస్పీ బాబూప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వారు సీసీ కెమెరా పుటేజిలు పరిశీలించి దుండగులు హైదరాబాద్‌వైపు పారిపోయినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజిలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా హైదరాబాద్‌లో ఆరా తీయగా పాత నేరస్థులైన బిజినమైన రఘు, టమాటర్ శివాసింగ్‌లు ఈ నేరానికి పాల్పడినట్లు స్పష్టమైంది. శివాసింగ్‌పై తెలంగాణ పరిధిలో 28 కేసులు ఉన్నాయని, 2021లో ఇతను పీడీ యాక్ట్ కింద చంచలగూడ జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రఘుపై 15కు పైగా కేసులున్నట్లు గుర్తించారు. జైల్లో స్నేహితులైన వీరిద్దరు కలిసి నేరాలు చేస్తున్నట్లు వెల్లడైంది. రఘుకు కర్నూలులో బంధువులు ఉండటంతో గతనెల 28న నగరానికి వచ్చి మరుసటి రోజు నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులను అరెస్టు చేసి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడైన సంజామలకు చెందిన దూదేకుల దస్తగిరికి జీవితఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం గురువారం తీర్పు ఇచ్చారు. మానసిక స్థితి సరిగాలేని బాధితురాలికి (65) పెళ్లికాలేదు. కోవెలకుంట్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. 2023 సెప్టెంబరు 23న రాత్రి బాధితురాలు కోవెలకుంట్ల బస్టాండు సమీపంలో దుకాణం ముందు నిద్రించారు. రాత్రి 2 గంటల సమయంలో దస్తగిరి ఆమెను నిద్రలేపి మీ తమ్ముడు నిన్ను తీసుకురమ్మన్నాడని చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని రైల్వేస్టేషన్ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. బాధితురాలిని గుర్తించిన స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

రహదారి ప్రమాదంలో చిన్నారి దుర్మరణం

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : కాల్వబుగ్గ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన నాగరాజు, ప్రసన్న దంపతులు 11 నెలల కుమారుడు క్రియన్‌సాయి, మరో ముగ్గురితో కలిసి కారులో తిరుపతికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని దర్గా వద్ద వీరి వాహనం ఆగి ఉన్న మరో కారును వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో చిన్నారి క్రియన్‌సాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

విద్యుదాఘాతంతో టిప్పర్ డ్రైవర్ మృతి

బత్తలూరు(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలంలోని నందింపల్లె గ్రామ సమీపంలో గురువారం టిప్పర్ డ్రైవర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డారు. బనగానపల్లి మండలం యాగంటిపల్లె గ్రామానికి చెందిన హరికృష్ణ(25) టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నందింపల్లె నుంచి అర్జునాపురం గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులకు బనగానపల్లి నుంచి టిప్పర్‌లో కంకర లోడుతో తీసుకువచ్చాడు. ఈ క్రమంలో కంకరను అన్‌లోడ్ చేస్తుండగా ప్రధాన విద్యుత్తు తీగలకు వాహనం తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై హరికృష్ణ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

EENADU eClassifieds

FINANCIAL SERVICES

బంగారం, వెండి, డైమండ్స్, బ్యాంక్ ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బులతో విడిపించి కొనుకొనును. (రిజర్వ్ బ్యాంక్ గుర్తింపు) గోల్డెన్ ట్రేడింగ్ కం. ✆ 73821 14647.

REAL ESTATE

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥ గ॥ లో థియేటర్ ... సం॥ 98485 31544. bit.ly/4rMldEv

JOBS

కర్నూలులోని R&M సుజుకి షోరూం నందు పని చేయుటకు మార్కెటింగ్ & వెహికల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 76609 04772, 87126 13140.

SECURITY GUARDS

ఐటీసీ రోడ్డులోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు కావలెను. 12 గం॥ డ్యూటీ, 15 వేలు జీతం + ESI, PF, అర్హత: 10th P/F. రూమ్ వసతి కలదు. సంప్ర. ✆ 79937 56772.

WANTED
TECHNICAL SUPERVISOR
Experience: ITI with 3-4 years hands on experience of HCV repair & maintenance. Good communication & basic computer knowledge.
MECHANIC
ITI Motor, Diesel Mechanic. Experience: 3 years plus hands on experience. OR non-ITI 4 years plus hands on industry experience of HCV, Tipper repair & maintenance.
ELECTRICIAN
Experience: ITI, DM, Diploma - 3 years OR non-ITI hands on 3 years plus experience of HCV, Tipper repair & maintenance.
CONTACT 9833781266
hohrd3@svenskagroup.com

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక

[illegible]

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

దేవమ్మ అవ్వ ఊరేగింపు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: బైచిగేరి గ్రామంలో గురువారం దేవమ్మ అవ్వను పూర్ణకుంభంతో మహిళలు, చిన్నారులు ఊరేగించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శుక్రవారం ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.

బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఏర్పాట్లు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు ఎన్నికల అధికారిగా, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవన్‌సింగ్ ఎన్నికల సహాయ అధికారిగా వ్యవహరించనున్నారు. ఆదోని బార్‌లో మొత్తం 297 మంది న్యాయవాదులకు ఓటు హక్కు ఉందని తెలిపారు. పోలింగ్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఉచిత క్యాన్సర్ పరీక్షలు

మద్దికెర, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్రీయ బాల స్వస్థ నోడల్ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ అన్నారు. మద్దికెర ప్రాథమిక వైద్యశాలను ఆయన గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై విజయం స్క్రీనింగ్‌తోనే సాధ్యమని, ముందస్తు పరీక్షల ద్వారా రక్షణ పొందొచ్చని ఆయన సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని పురపాలక ప్రధాన ద్వారం ప్రాంతంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారు. - చంద్రశేఖర్, ఆదోని

✔: ఆ ప్రాంతంలో మూత్ర విసర్జన చేయకుండా చర్యలు చేపడతాం. - నాసిర్‌హుసేన్, సహాయ కమిషనర్, ఆదోని పురపాలక సంఘం

చిప్పగిరి, న్యూస్‌టుడే: ?: ఎస్సీ కాలనీ వర్షపు నీరు పక్కన ఉన్న కుంటలోకి మురుగు చేరి దుర్వాసన వస్తోంది. భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. - సుంకన్న, చిప్పగిరి

✔: కాల్వలు నిర్మించి, మురుగు కుంటలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటాం. - సోమప్ప, ఏఈ చిప్పగిరి

మద్దికెర, న్యూస్‌టుడే: ?: మద్దికెరలోని చెన్నకేశవ స్వామి ఆలయం వీధిలోని ప్రధాన రహదారిపై గుంతలతో నీరు నిలుస్తోంది. - లింగప్ప, మద్దికెర

✔: పరిశీలించి నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటాం. - సుధాకర్, పంచాయతీ కార్యదర్శి, మద్దికెర

అమకతాడు (కృష్ణగిరి), న్యూస్‌టుడే: ?: అమకతాడు గ్రామంలో కొనసాగుతున్న వెళ్లే ప్రధాన రహదారిలో కాల్వలో మురుగు నిలిచి అపరిశుభ్రంగా మారింది. - రమేశ్, అమకతాడు

✔: అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య లేకుండా చేస్తాం. - సర్వేశ్వరి, సర్పంచి, అమకతాడు

ఎంబుక్కుల నిర్వహణ ఇదేనా

హొళగుంద, న్యూస్‌టుడే: రసీదులు, ఎంబుక్కుల నిర్వహణ ఇలాగేనా ఉండేది.. అని జిల్లా గణాంకాధికారి రమేష్ బాబు ప్రశ్నించారు. మండలంలో అభివృద్ధి పనులు, నిధుల వ్యయం, తదితర విషయాలపై ఆరా తీశారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దస్త్రాలు పరిశీలించారు. కార్యక్రమంలో సహాయ గణాంకాధికారులు శేషిరెడ్డి, మల్లికార్జున, డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ-ఆటోలతో చెత్త సేకరణ

- ఆమోదం తెలపని సభ్యులు
- పారిశుద్ధ్య చర్యలపై నీలినీడలు

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో ఇంటింటి చెత్త సేకరణకు ఈ-ఆటోలను వినియోగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. పట్టణాలను స్వచ్ఛంగా ఉంచి, ప్రజలకు ఆరోగ్య వాతావరణం కల్పించాలని, వీధులు శుభ్రంగా ఉండాలంటే.. పారిశుద్ధ్య నిర్వహణ ప్రధానం. చెత్త సేకరణకు గత వైకాపా పాలనలో ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణను గుత్తేదారులకు అప్పగించి, నెలవారీగా రుసుం వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పురపాలక సంఘం ద్వారా విద్యుత్తుతో నడిచే ఆటోలు వినియోగించాలని భావిస్తోంది. దీని వల్ల చెత్త సేకరణ సమస్యలు దూరం చేసే దిశగా చర్యలు చేపడుతోంది.

ఇంటింటి చెత్త సేకరణ ఆటో

బాధ్యతల అప్పగింత

ఇంటింటి చెత్త సేకరణ కోసం వెయ్యి కిలోల పేలోడ్ సామర్థ్యం ఉన్న నాలుగు చక్రాల వాహనాల (ఈ-ఆటో) సర్వీస్ ప్రొవైడర్లు ఎంప్యానెల్‌మెంట్ పనికి సంబంధించి జీఎస్టీ, డ్రైవర్, మరమ్మతు ఛార్జీలతో సహా ఐదేళ్ల కాలానికి ఐదు శాతం ధరల పెంపు, రెండు శాతం స్టాండ్ బై వాహనాల కేటాయింపుతో కూడిన ఆపరేషన్, నిర్వహణతో ఏజెన్సీలను పిలిచారు. ఇందులో అతి తక్కువకు నెలకు ఒక్కో ఆటోకు రూ.68,490 కోట్ చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లయన్స్ సెక్యూరిటీ గార్డ్స్ సర్వీసెస్‌కు అప్పగించాలని నిర్ణయించింది.

ఇవీ నిబంధనలు

ఐదేళ్ల ఒప్పంద కాలంలో ఐదు శాతం వార్షిక రేటు పెంపునకు అనుమతిచ్చారు. డీజిల్, పెట్రోలు, సీఎన్‌జీ వాహనాలు అనుమతించరు. ప్రతి వాహనం రోజు 45 కి.మీ. దూరం ప్రయాణం చేయాలి. రోజుకు కనీసం వెయ్యి గృహాల నుంచి చెత్త సేకరణ చేయాలి. ఇలా పట్టణ వ్యాప్తంగా 24 ఈ-ఆటోలను వినియోగించుకోవాలని భావిస్తోంది.

రోజూ 80 వేల మెట్రిక్ టన్నులు

పట్టణంలోని 42 వార్డుల్లో రోజు 80 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. రెండు పెద్ద, చిన్న కాంపాక్టర్లతో పాటు ఆరేడు ట్రాక్టర్లు, ఓ లారీ చెత్త సేకరణలో ఉంటున్నాయి. ఇంటింటి చెత్త సేకరణకు తోపుడు బండ్లు వినియోగిస్తున్నారు. దీంతో పలు చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల చెత్త రహిత ప్రాంతాలు, వార్డులుగా తీర్చిదిద్దడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇంటి చెత్త సేకరణ ఈ-ఆటోల ద్వారా చేయాలని సంకల్పించింది. దీని వల్ల ఖర్చు తక్కువ, సేవలు అధికంగా ఉంటాయని భావిస్తోంది. కేవలం పురపాలక సంఘాల్లో ఆటోలకు విద్యుత్తు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఈ అంశంపై గతేడాది డిసెంబరు నుంచి మూడు సార్లు జరిగిన పురపాలక సంఘం కౌన్సిల్ అజెండాలో పొందుపరచినా.. సభ్యులు ఆమోదించలేదని సమాచారం.

కలశ ప్రతిష్ఠాపన నేడు

సంతపేట (ఆదోని పాతపట్టణం), న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని పేట వీరభద్రస్వామి ఆలయ గోపుర, కలశ ప్రతిష్ఠాపన పూజలు శుక్రవారం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కర్ణాటకకు చెందిన వివిధ మఠాధిపతులు వీరభద్ర శివాచార్య, మర్రి రాచోటి, చెన్నవీర శివాచార్య మహాస్వాములు పూజల్లో పాల్గొనున్నారు.

విద్యార్థులకు మౌలిక వసతులు

మద్దికెర, న్యూస్‌టుడే: విద్యార్థుల సౌకర్యార్థం రూ.30 లక్షలతో మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మయాంక్ పేర్కొన్నారు. మద్దికెరలోని బీసీ వసతి గృహంలో 200 మంది విద్యార్థులు ఉండటం వల్ల వారికి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు స్వచ్ఛ భారత్ నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. గురువారం తెదేపా నాయకులు రాజన్న, ధనుంజయ, చంద్రశేఖరగౌడ్, రంగయ్య తదితరులతో కలిసి భూమి పూజ చేశారు.

జిల్లా ప్రకటించే వరకు దీక్షలు కొనసాగిస్తాం

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు దీక్షలు కొనసాగిస్తామని ఆదోని జిల్లా సాధన సమితి ఐకాస నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడు, దస్తగిరినాయుడు, కోదండ, గోపాల్ తదితరులు అన్నారు. ఆదోని పట్టణంలో ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం 89వ రోజుకు చేరురాయి. దీక్షల్లో ఐకాస నాయకులు అయ్యాళప్ప, కుమార్, రామాంజనేయులు, వేపమాను, బూదెప్ప, బసవరాజు, బసవరాజు, హఫీజ్, గోవిందు కూర్చొని మద్దతు తెలిపారు.

సెపక్‌తక్రా టోర్నీ విజేత ఆదోని జట్టు

క్రీడాకారులను అభినందిస్తున్న కరస్పాండెంట్ మురళీబాబు తదితరులు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో శ్రీలక్ష్మి బీపీఈడీ, ఎంపీఈడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన రాయలసీమ విశ్వవిద్యాలయం అంతర్ డిగ్రీ కళాశాలల సెపక్‌తక్రా టోర్నమెంట్‌లో ఆదోని పట్టణానికి చెందిన డాక్టరు జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల జట్టు విజేతగా నిలిచినట్లు కళాశాల కరస్పాండెంట్ కె.ఎస్.మురళీబాబు తెలిపారు. క్రీడాకారులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టరు స్వామినాథ్, బాలాజీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతు, వ్యాయామ ఉపాధ్యాయులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

దేశ రక్షణలో యువత భాగస్వామ్యం కావాలి

ఆలూరు, న్యూస్‌టుడే: దేశ రక్షణలో యువత భాగస్వామ్యం కావాలని మండల విద్యాధికారి చిరంజీవిరెడ్డి, కోయనగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాశప్ప, ఎస్టీయూ, యూటీఎఫ్ నాయకులు బంటుపల్లి నాగరాజు, ఖాసీం అన్నారు. ఆలూరుకు చెందిన నూర్‌బాషా 24 సంవత్సరాలు బీఎస్‌ఎఫ్‌లో సైనికుడిగా విధులు నిర్వహించి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గురువారం స్థానిక పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నూర్‌బాషా దంపతులు, తల్లిని సత్కరించారు. కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నూర్‌బాషా దంపతులు, తల్లిని సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

చెట్టు చెదరని గూడు

మహా వృక్షాలను సైతం నేలకూల్చి భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంటి ఆవరణలో కొన్నేళ్లుగా ఉన్న చెట్టును కొట్టేయకుండా ఇల్లు నిర్మించుకున్నారు ఓ ప్రకృతి ప్రేమికుడు. పత్తికొండ పట్టణంలోని వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఎదురుగ్గా ఉన్న వేప చెట్టును ఊరు ఊరంతా మానుగా పిలుస్తారు. కొన్నేళ్ల కిందట ఆ ఇంటి యజమాని వడ్ల శరభయ్య నాటి, సంరక్షించారు. ఏళ్లు గడుస్తున్నా.. ఆయన వారసులు కనీసం చెట్టు కొమ్మల జోలికి కూడా వెళ్లకుండా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఎంతో భక్తి భావంతో చెట్టును సంరక్షిస్తున్నారు. - న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం

ఎర్రమట్టి తరలించే వారిపై చర్యలు చేపట్టాలి

సూదేపల్లి (వెల్దుర్తి), న్యూస్‌టుడే: గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టి, తరలిస్తున్నారని సీపీఐ మండల కార్యదర్శి కృష్ణ ఆరోపించారు. అక్రమంగా ప్లాట్లు వేయడంతో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారన్నారు. మట్టి అక్రమ తవ్వకాలు జరగకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

ప్రజారోగ్య పనులు వేగవంతం

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: శివరాత్రి, రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంభం నేపథ్యంలో వార్డులో ప్రజారోగ్య పనులు వేగవంతం చేయాలని సంబంధిత యంత్రాంగానికి పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ లోకేశ్వరి ఆదేశించారు. గురువారం ఆమె మాట్లాడారు. తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. రద్దీ ఉండే ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. ముస్లింలు వేకువజామున ప్రార్థనలకు వెళ్తుంటారని, ఆయా వీధుల్లో దీపాలు వెలిగేలా చూడాలన్నారు.

ఖోఖోలో క్రీడాకారుల ప్రతిభ


రన్నరప్‌గా నిలిచిన ఆర్ట్స్ కళాశాల ఖోఖో జట్టు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలో రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీలక్ష్మి బీపీఎడ్ కళాశాలలో జరిగిన రాయలసీమ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఖోఖో పోటీల్లో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచినట్లు కళాశాల ఛైర్మన్ విట్టా సతీశ్, కరస్పాండెంట్ దైవాదీనంరెడ్డి, ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపల్ మురళీమోహన్, పీడీ ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.

రథోత్సవానికి ఏర్పాట్లు

తుగ్గలి, న్యూస్‌టుడే: బోడబండలో శివరాత్రి సందర్భంగా నిర్వహించే రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిమ్మగురుడు, పక్కీరప్ప ఆలయాల ధర్మకర్తలు అప్పా వేణు, సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంకాలం వేరు వేరుగా రథోత్సవాలు నిర్వహిస్తామన్నారు. బోడబండలోని దేవాలయాలను గురువారం సాయంత్రం జొన్నగిరి ఎస్సై మల్లికార్జున పరిశీలించారు.

ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

దేవనబండ(పత్తికొండ గ్రామీణం), న్యూస్‌టుడే: విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు కష్టపడి కాకుండా ఇష్టపడి సన్నద్ధం కావాలని పత్తికొండ సీఐ ఎ.జయన్న అన్నారు. దేవనబండ ఉన్నత పాఠశాలలో గురువారం కేపీఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరీక్షల కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానోపాధ్యాయుడు జాకీర్ అధ్యతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం బాబురావు, పరమేష్, కాశీవిశ్వనాథ్, హనుమన్న, రామాంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదోనిలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల ప్రదర్శన

ర్యాలీలో పాల్గొన్న మహిళలు

ఆలూరు: అంబేడ్కర్ కూడలిలో నిరసన

కదం తొక్కిన కార్మికులు

◆ దేశవ్యాప్త సమ్మె విజయవంతం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండు చేస్తూ.. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది. ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, రైతు, కర్షక, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. భాజపా ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చేలా వ్యవహరిస్తోందన్నారు. పని గంటల పెంచే విధానం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. - న్యూస్‌టుడే, బృందం

ఆస్పరి చౌరస్తాలో కార్మికుల ఆందోళన

పత్తికొండ గ్రామీణం: ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు

వెల్దుర్తి పాతబస్టాండులో నినాదాలు చేస్తున్న వామపక్ష నాయకుల

విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలి

దేవనకొండ, న్యూస్‌టుడే: విద్యుత్తు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్ఈ ఆర్. ప్రదీప్‌కుమార్ అన్నారు. దేవనకొండ సమీపంలోని విద్యుత్తు ఉపకేంద్రంలో విద్యుత్తు అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏవో చిన్న రాఘవులు, డీఈఈ విజయరాజ్, ఏడీఈ మదన్‌మోహన్, ఏఈఈ రవీందర్ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఈ ఆర్.ప్రదీప్‌కుమార్

నాణ్యమైన విద్య అందించాలి

ఆలూరు, న్యూస్‌టుడే: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆలూరు, ఆదోని, కోసిగి మండల విద్యాధికారులు చిరంజీవిరెడ్డి, భూపాల్‌రెడ్డి, బాలయ్య అన్నారు. హుళేబీడు ఉన్నత పాఠశాలలో చదువుకొని ఇటీవలే ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్, ఉచ్చీరప్ప, నాగరాజు, మునెప్ప, రాజశేఖర్‌లను గురువారం సన్మానించారు. గురుతర బాధ్యతను నిర్వర్తిస్తూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేయలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామాంజనేయులు, శంకర్ రావు, అయ్యాలప్ప, మహారాజు, జయాకర్, మంజునాథ్ స్వామి, రాజశేఖర్, ఇబ్రహీం పాల్గొన్నారు.

యువకుడి అనుమానాస్పద మృతి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: జాతీయ రహదారి-44లోని మదార్‌పురం గ్రామ సమీపంలోని కోళ్ల ఫారం షెడ్డులో సురేష్(25) అనుమానస్పదంగా మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ పట్టణానికి చెందిన సురేష్ స్నేహితులు అల్లాబకాష్, అమ్రేష్ నాయక్‌తో కలిసి వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామ సమీపంలో మిత్రుడు అల్లాబకాష్ నిర్వహిస్తున్న కోళ్ల ఫారానికి వెళ్లారు. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగారు. గురువారం ఉదయం నిద్ర లేవకపోవడంతో తోటి మిత్రులు వెల్దుర్తి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదే క్రమంలో అమ్రేష్ నాయక్ ఘటనా స్థలం నుంచి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు.

మిత్ర బృందం.. చదువుకు సాయం

◆ స్నేహితుల కుటుంబాలకు అండగా నిలుస్తూ..
◆ పూర్వ విద్యార్థుల చేయూత

మద్దికెర, న్యూస్‌టుడే: ఎప్పుడో 27 ఏళ్ల కిందట కలిసి చదువుకున్న విద్యార్థులు. వివిధ హోదాల్లో స్థిరపడినా.. పాఠాలు చదివిన పాఠశాలను, ఉపాధ్యాయులను మరవలేదు. తోటి స్నేహితులనూ వీడలేదు. నిరుద్యోగ యువతీ, యువకులకు, విద్యార్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నారు. 1998లో తరగతి పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల బృందం కలిసికట్టుగా సాగుతూ.. వారికి తోచిన సాయం అందిస్తున్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న మిత్ర బృందం

యువతకు విజ్ఞానం

మద్దికెర ఉన్నత పాఠశాలలో 1998లో పదో తరగతి పూర్తి చేసిన 20 మంది పూర్వ విద్యార్థులు తమ బృందంగా ఏర్పడ్డారు. గ్రామంలోని నిరుద్యోగ యువతీ యువకులకు చేయూతను అందిస్తున్నారు. ఉచితంగా పుస్తకాలను అందిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పోటీ పరీక్షల గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. మద్దికెరలో 12 ఏళ్లుగా విజ్ఞాన సమూపార్జనకు తోడుగా నిలుస్తున్నారు. గ్రంథాలయ నిర్వహణకు ఓ ఉద్యోగిని నియమించారు. ఇక్కడికే వచ్చి చదువుకునే వారు కొందరైతే, ఇళ్ల వద్దకే తీసుకువెళ్లి సాధన చేసేందుకూ వెసులు బాటు కల్పిస్తున్నారు. ఏటా 100 మందికి ఇంటి వద్దకే వెళ్లి పుస్తకాలు అందిస్తున్నారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి వెయ్యికి పైగా పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు.

ఆర్థికంగా చేదోడు..

తోటి మిత్రులకు ఏదైనా కష్టం వస్తే.. అండగా నిలుస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా, పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇటీవల మద్దికెరకు చెందిన వలి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులకు రూ.1.30 లక్షలు ఆర్థిక సాయం అందించారు. తోటి స్నేహితురాలు హసీనా బాను అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. ఇలా వీరి బృందంలో ఆపదలో ఉన్న పూర్వ విద్యార్థుల కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వం చాటుతున్నారు.

అభివృద్ధి పనులకు భూమి పూజ

భూమిపూజలో పాల్గొన్న వైకుంఠం జ్యోతి

దేవనకొండ, న్యూస్‌టుడే: సంత మార్కెట్ దగ్గర పీఎం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నిధుల నుంచి రూ.42 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, నాబార్డు సహకారంతో రూ.15 లక్షలతో సంత మార్కెట్ అభివృద్ధి పనులకు గురువారం ఆలూరు తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నాబార్డు ప్రతినిధి వెంకటరామిరెడ్డి, ఎంపీడీవో జ్యోతి, తెదేపా కన్వీనర్ విజయ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఐదుగురి బైండోవర్

తుగ్గలి, న్యూస్‌టుడే: గ్రామంలో అన్నదమ్ములు కుటుంబాలు పొలం విషయంలో తరచూ గొడవ చేసుకుంటుండటంతో ఐదుగురిపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు తుగ్గలి ఎస్సై నరేష్ తెలిపారు. రమేష్, రామాంజి, అజయ్ మరో ఇద్దరిపై బైండోవర్ కేసు నమోదు చేసి తహసీల్దారు ఎదుట హాజరు పరుస్తామన్నారు.

పెరవలిలో మహిళ ఆత్మహత్య

పెరవలి (మద్దికెర), న్యూస్‌టుడే: గ్రామానికి చెందిన లీలావతి(40) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కడుపునొప్పి భరించలేక గురువారం పురుగు మందు తాగినట్లు భర్త బసవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భర్త తెలిపారు.

బస్సు, కారు ఢీ

హుళేబీడు(ఆలూరు గ్రామీణం), న్యూస్‌టుడే: గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి సమయంలో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మంత్రాలయం నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు, చిత్రదుర్గ నుంచి మంత్రాలయం వెళుతున్న కారును హుళేబీడు గ్రామం సమీపంలోని మలుపు వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న విజయ్‌కుమార్ కాళ్లకు స్వల్పగాయాలయ్యాయి.

ఇరుకు కూడలి.. కష్టాల కడలి

ఆలూరు పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ మార్గం మీదుగా ఆదోని, కర్నూలు, బళ్లారి, గుంతకల్లు, హొళగుందకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కూడలి ఇరుకుగా ఉండటంతో.. కొన్నిసార్లు వాహనాలు ఎదురు పడితే ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిందే. అధికారులు స్పందించి కూడలి వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆలూరు

మితిమీరితే.. ముప్పు తప్పదంతే!

వాహనాల్లో సామర్థ్యం మించి ప్రయాణిస్తూ.. ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆదోని పట్టణం మీదుగా పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు లెక్కికు మించిన ప్రయాణికులతో ప్రయాణిస్తున్నారు. అధికారుల అవగాహన సదస్సులు ఫలితాన్నివ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు.

శివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలుతున్నారు. ఆదోని నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి శివస్వాములు, భక్తులు ప్రైవేటు రవాణా వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 300 కి.మీ. దూర ప్రయాణంలో ఏమాత్రం అదుపు తప్పినా అంతే సంగతులు.

- న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు, పాతపట్టణం

హెబ్బటం.. పరిసరాలు అపరిశుభ్రం

హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో ప్రధాన రహదారి అంచున ఉన్నత పాఠశాల ఉంది. పాఠశాల ప్రహరీ అంచున చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో పరిసరాలంతా అపరిశుభ్రంగా మారాయి. స్థానికులు వ్యర్థాలు వేస్తుండడంతో, పందుల సంచారం, దుర్వాసనతో విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, హొళగుంద

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

పైపులైన్ పనులు పరిశీలిస్తున్న కమిషనర్ గంగిరెడ్డి

పనులు సకాలంలో పూర్తి చేయాలి

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని తిరుమల నగర్‌లో తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని గుత్తేదారులను కమిషనర్ గంగిరెడ్డి ఆదేశించారు. డీఈఈ నీరజతో కలిసి గురువారం ఆయన పైపులైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పనుల్లో నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.9,020

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 9,020, మధ్యస్థ ధర రూ. 8,551, కనిష్ఠ ధర రూ. 5,490కు వ్యాపారులు కొన్నారు. మార్కెట్‌కు 40మంది రైతులు 1093 వేరుసెనగ బస్తాలు అమ్మకానికి తెచ్చారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ, మధ్యస్థ, కనిష్ఠ ధర రూ. 6,010 పలికింది.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

సి.బెళగల్, న్యూస్‌టుడే: ?: పోలకల్ గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన సచివాలయం భవనం-2 కేంద్రానికి కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిర్మాణం పూర్తయి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. -జి.వెంకటేశ్వర్లు, పోలకల్ గ్రామం ?: తిమ్మందొడ్డి గ్రామంలోని పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. -లక్ష్మన్న, గ్రామస్థుడు

✔: అసంపూర్తి సచివాలయం భవన నిర్మాణం గురించి కోడుమూరు పంచాయతీరాజ్ శాఖ డీఈఈ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన గురించి మండల పంచాయతీరాజ్ శాఖ ఏఈతో చర్చిస్తాం. -రాణెమ్మ, ఎంపీడీవో, సి.బెళగల్

?: కొత్తకోట బస్టాండులో బస్సు షెల్టరు లేక ప్రయాణికులు బస్సుల కోసం రహదారిపై నిలిచి ఎదురు చూడాల్సి వస్తోంది. - ముత్యాలు, కొత్తకోట గ్రామం

✔: కోడుమూరు పంచాయతీరాజ్ శాఖ డీఈఈ కర్రెన్న దృష్టికి తీసుకెళ్లి ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుషెల్టరు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

- రాణెమ్మ, ఎంపీడీవో, సి.బెళగల్

ఆపదలో ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయనిధి

మంత్రాలయం గ్రామీణం(పెద్దకడబూరు), న్యూస్‌టుడే: పెద్దకడబూరు గ్రామానికి చెందిన కుమ్మరి శరవన్న ఆచారికి రూ. 58,200 ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కు మంజూరైంది. దీంతో గురువారం రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఆయనకు చెక్కు అందించారు. తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సూచన మేరకు అందించినట్లు వారు తెలిపారు. ఆపదలో ఉన్న పేదవారికి సీఎం సహాయనిధి ఆపన్నహస్తంలా ఆదుకుంటోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కురువ మల్లికార్జున, సింగిల్‌విండో అధ్యక్షుడు మీసేవ ఆంజనేయులు, వడ్డె పురుషోత్తం, వీరేష్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారుడికి సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న తెదేపా నాయకులు

లీకేజీల పర్వం.. గొంతులోకి గరళం

◆ పైపులైన్లు దెబ్బతిని తాగునీరు కలుషితం

పరిశీలన

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: చేనేతపురిలో పాత పైపులైన్లతో నీరు వృథాగా పోతోంది. అవి కూడా కాలువల్లో ఉండటంతో లీకేజీల సమయంలో నీరు కలుషితమవుతోంది. పాత పట్టణంలో పైపులైన్లు మార్చకపోవడంతో తరచూ దెబ్బతింటున్నాయి. దీనికి తోడు పట్టణంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి నిల్వలు లేకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మరోవైపు వేసవి సమీపిస్తున్నందున నీటి ఎద్దడి తలెత్తకుండా మేల్కోవాల్సిన అవసరముంది.

★ పట్టణంలో శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. కొత్త పైపులైన్లు మంజూరు చేయకపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది. ఉన్న వాటి కోసం అరకొరగా విడుదల చేయడంతో మరమ్మతులు చేపట్టలేదు.

★ పాత పట్టణం మల్లారవీధిలో పాత పైపులైన్‌కు ఏడు చోట్ల నీరు లీకవుతోంది.

★ ముగతి పేటలో మూడు వీధుల్లో నీటి సమస్య నెలకొంది.

★ కమేళా, మూడో వీధిలో రెండు చోట్ల లీకేజీలతో నీరంతా కాల్వల్లో ప్రవహిస్తోంది.

★ ఉప్పర వీధిలోనూ పైపులు కాల్వలో ఉండడంతో కాలుష్య ప్రమాదం పొంచి ఉంది.

మున్సిపాలిటీ:	ఎమ్మిగనూరు
ఎంత నీరు అవసరం:	16 ఎంఎల్‌డీ
నీటి సరఫరా:	10.95 ఎంఎల్‌డీ
పైప్‌లైన్ల పొడవు:	125 కి.మీ
నీటి శుద్ధికి ఏటా చేస్తున్న ఖర్చు:	రూ.12 లక్షలు
లీకేజీలు సరిచేయడానికి ఏటా పెడుతున్న ఖర్చు:	రూ.5 లక్షలు
కుళాయిలు:	14,900
నీటి పన్ను:	రూ.4 కోట్లు

ముగతిపేటలో ఒకటో లైన్‌లో పైపులైన్లు

★ బంగారు బజారు ప్రధాన రహదారిలో రోడ్డుపై పైపు పగిలిపోయింది.

★ చాకలివీధిలో రెండుచోట్ల, పెద్ద పార్కు, గోనెగండ్ల చౌరస్తా, చౌడేశ్వరి వీధుల్లోనూ పైప్ లైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.

వ్యాధులు ప్రబలుతున్నా..

గోనెగండ్ల, న్యూస్‌టుడే: ఈ చిత్రంలో మురుగు కాల్వలో ఏర్పాటు చేసిన కుళాయి పైపులు మేజరు పంచాయతీ గోనెగండ్లలోని కిందగేరి వీధిలోనివి. వీటి ద్వారా సుమారు 50 కుటుంబాలకు తాగునీరు సరఫరా అవుతుంది. పంచాయతీలో సుమారు 22 వేల జనాభా ఉంది. గ్రామానికి ఎస్ఎస్ ట్యాంకు ద్వారా నీరందుతుంది. చాలాచోట్ల పైపుల లీకేజీల సమస్య ఉంది. కలుషిత నీటి కారణంగా ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. తాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

మరమ్మతులు చేయిస్తాం

– గంగిరెడ్డి, పురపాలక కమిషనర్

పైపులైన్లకు మరమ్మతులు చేయించి లీకేజీలను అరికడతాం. తాగునీటిని ఎప్పటికపుడు పరీక్షిస్తున్నాం. ఎక్కడైనా లీకేజీల కారణంగా కాల్వలో నీరు వృథాగా పోతుంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే తగు చర్యలు చేపడతాం.

మెనూ తప్పక పాటించాలి

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని చనుగొండ్ల ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో కృష్ణమోహన శర్మ గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. గ్రామంలో జరుగుతున్న సమీకృత సర్వేను పరిశీలించారు. సర్వేను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

మురుగులో నుంచే రాకపోకలు

మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో పేట బసవన్న గుడి వద్ద ముస్లిం కాలనీలో నడి రోడ్డులో మురుగు నీటి కుంట ఏర్పడింది. దీంతో ప్రజలు రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఇటుగా వెళ్తుంటారు. సమస్య ఏళ్ల తరబడి వేధిస్తున్నా పట్టించుకొనే నాథుడే లేరని స్థానిక మహిళలు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, పెద్దకడబూరు

పగటి వెలుగులు ఎందుకు?

కోడుమూరు పట్టణంలోని వెల్దుర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుద్దీపాలు పగటి పూట కూడా వెలుగుతున్నాయి. దీంతో విద్యుత్తు వృథా అవుతోంది. అయినా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇలా సమయపాలన లేకుండా దీపాలు వెలగడం వల్ల విద్యుత్తు ఛార్జీల భారం ప్రజలపై పడే అవకాశం ఉంది. దీపాలు పగటిపూట వెలగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కోడుమూరు పట్టణం

ఒట్టిపోయిన చేతిపంపు

మండలంలోని కొత్తగొల్లదొడ్డిలో పీర్ల చావిడి సమీపంలో ఉన్న చేతి పంపు పాడైపోయి చాలా రోజులైంది. దీంతో గ్రామంలో నీటి ఎద్దడి నెలకొంది. సమస్యను పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామంలో సుమారు వంద కుటుంబాలు 500 మంది జనాభా నివసిస్తున్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా చేతి పంపునకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.
– న్యూస్‌టుడే, పెద్దకడబూరు

భవనాలు కట్టి.. నిరుపయోగంగా వదిలిపెట్టి

కోసిగి శివారులో గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన ఆర్ఎస్‌కే, సచివాలయ భవనాలు నిరుపయోగంగా మారాయి. ఒక్కో భవనాన్ని రూ. 50 లక్షలు చొప్పున వెచ్చించి నిర్మించగా.. గత నాయకులు ప్రారంభోత్సవాలు చేసి వదిలేశారు. ఊరికి 2 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఇక్కడికి సిబ్బంది రావడానికి ఆసక్తి చూపడం లేదు. అధికారులు వీటి గురించి పట్టించుకోకపోవడంతో సమీపంలో ముళ్ల చెట్లు పెరిగిపోయాయి. త్వరగా భవనాలను వినియోగంలోకి తేవాల్సిన అవసరముంది. – న్యూస్‌టుడే, కోసిగి

అగ్గి.. పచ్చదనం బుగ్గి

కోడుమూరు శివారు ప్రాంతంలోని కోడుమూరు-కర్నూలు ప్రధాన రహదారిలో కొందరు పచ్చని చెట్లకు నిప్పుపెడుతున్నారు. ప్రధాన రహదారుల వెంట వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యం నివారణకు ప్రభుత్వం రోడ్ల వెంట మొక్కలు పెంచుతోంది. చెట్ల పెంపకం కోసం అటవీ సంరక్షణ శాఖ ఉపాధిహామీ పథకం కింద లక్షలు వెచ్చిస్తోంది. కొందరి చర్యల వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కోడుమూరు

లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకు తూట్లు

ఎమ్మిగనూరులో ర్యాలీ చేస్తున్న కార్మిక సంఘం నాయకులు

గూడూరులో కార్మికుల నిరసన

కార్మికులపై పనిభారం పెంచే, ప్రైవేటు సంస్థలకు అనువుగా ఉన్న నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌లను వ్యతిరేకించి చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉద్యమాలు, పోరాటాల ద్వారా కేంద్ర, రాష్ట్ర కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. - న్యూస్‌టుడే, గూడూరు, ఎమ్మిగనూరు గ్రామీణం, మంత్రాలయం గ్రామీణం, పెద్దకడబూరు

పెద్దకడబూరు ప్రధాన కూడలిలో..

కౌతాళంలో అంగన్‌వాడీ కార్యకర్తల ర్యాలీ

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెదేపా మండల కన్వీనర్ తిరుపతయ్య, మహేశ్వర రెడ్డి, బేతాలబడేసాబ్, చంద్రశేఖర్, రమణ, నజీర్ సాహెబ్, రంగముని, సేక్షావలి అన్నారు. గోనెగండ్లలోని చేనేత కాలనీలో ఎమ్మెల్యే సహకారంతో మంజూరైన రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం తెదేపా నాయకులు భూమి పూజ చేసి మాట్లాడారు. గోనెగండ్లలో చదువుల రామయ్య చేనేత కాలనీలో 30 ఏళ్ల తర్వాత సీసీ రోడ్డు నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ముల్లాబాషా, గంగస్వామి నాయుడు, శ్రీధర్, మునిస్వామిగౌడ, మాలిక్ బాషా, మేకల మునెప్ప, గొండ రఫ్తుల్లా, పక్కర్దీన్, మాబు, జిలాని తదితరులు పాల్గొన్నారు.

చేనేత కాలనీలో సీసీ రోడ్డు భూమి పూజలో పాల్గొన్న తెదేపా నాయకులు

మంత్రాలయం గ్రామీణం(పెద్దకడబూరు), న్యూస్‌టుడే: మండలంలోని హనుమాపురం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కామర్తి నాగరాజు ఈ నెల 1న అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని తోటి ఉద్యోగులు సంకల్పించి వారికి రూ. 1,12,750 నగదును అందజేశారు. అసోసియేషన్‌లో ఉన్న సభ్యులంతా సహాయం చేయాలని పిలుపునివ్వడంతో వారు తమకు తోచినంతగా అందజేశారు. ఇలా సమకూరిన నగదును గురువారం అసోసియేషన్ సభ్యులు మృతుడు నాగరాజు కుటుంబీకులకు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు హనుమేష్, నీలకంఠేశ్వర, వెంకటేష్, పరమేష్, రవి, వీరేష్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో అలీసాహెబ్‌స్వామి ఉరుసు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని కైరవాడి గ్రామంలో వెలసిన హజరత్ అలీసాహెబ్ స్వామి ఉరుసు గురువారం నిర్వహించారు. దర్గాలో స్వామి సమాధికి ముజావర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో స్వామి అశ్వంతో ఊరేగింపు చేపట్టి, అనంతరం దర్గాలో స్వామికి గంధం సమర్పించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉరుసుకు తెదేపా, వైకాపా నాయకులతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి.

స్వామి అశ్వాన్ని ఊరేగిస్తున్న దర్గా ముజావర్లు

మంచినీటి పథకాల పరిశీలన

సి.బెళగల్, న్యూస్‌టుడే: మండలంలోని పలుకుదొడ్డి, తిమ్మందొడ్డి, గుండ్రేవుల, సి.బెళగల్ గ్రామాల్లో బుధవారం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ అబ్దుల్ ఖాదర్ పర్యటించి జలజీవన్ పథకంలో భాగంగా నిర్మించిన మంచినీటి ట్యాంకుల నిర్మాణాలను పరిశీలించారు. తిమ్మందొడ్డి, గుండ్రేవుల గ్రామాల్లో తుంగభద్ర నదిలో నిర్మించిన మంచినీటి పథకాల ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. పలుకుదొడ్డిలో తాగునీటి పథకానికి మోటారు అమర్చి త్వరలో ఇంటింటికి కుళాయి సౌకర్యం కల్పిస్తామని ఏఈ గోనెనాయక్ తెలిపారు. వేసవికాలంలో గ్రామాల్లో ఎక్కడ తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

వంద శాతం పన్ను వసూలు పూర్తి చేయాలి

కోసిగి, న్యూస్‌టుడే: పంచాయతీ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆదోని డివిజనల్ అభివృద్ధి అధికారి బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కోసిగి గ్రామ పంచాయతీని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలో పన్నులు, వసూలు శాతం బకాయిల స్థితి తదితర అంశాలపై రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా అన్ని పన్నులు, పన్నేతర చెల్లింపులు జరగాలన్నారు. ఈ నెల 14 లోపు వంద శాతం పన్నులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహమ్మద్ బాషా, డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరయ్య, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగి కుటుంబానికి సహచరుల అండ

నాగరాజు కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్న అసోసియేషన్ సభ్యులు

ఘనంగా బండేగురు స్వామి జాతర

పూలచింత(నందవరం), న్యూస్‌టుడే: మండలంలోని పూలచింత గ్రామంలో వెలసిన సద్గురు బండేగురు దత్త జాతర మహోత్సవాన్ని పీఠాధిపతి వరబండేగురుస్వామి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఎమ్మిగనూరు గ్రామీణ సీఐ చిరంజీవి ఆధ్వర్యంలో ఎస్సై తిమ్మారెడ్డి, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రికి అఖండ భజన నిర్వహించారు. భక్తులకు అన్న వితరణ చేసినట్లు మఠం పెద్దలు శంకరప్ప స్వామి బృందం సభ్యులు తెలిపారు.

ఆలయంలో బండేగురు స్వామి

రమణీయం తోంటదార్య స్వామి రథోత్సవం

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: మండలంలోని నదిచాగి గ్రామంలో వెలసిన తోంటదార్య స్వామి మఠంలో గురువారం సాయంత్రం స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు జాతర సందర్భంగా నిర్వహిస్తున్న పురాణ ప్రవచనానికి మహా మంగళోత్సవం జరిపించారు. సాయంత్రం ఒళబళ్లారి(నదిచాగి) మఠం పీఠాధిపతులు సిద్ధలింగ మహాస్వాములు చేతుల మీదుగా ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మహామంగళోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పీఠాధిపతులు మాట్లాడారు. ఈ సందర్భంగా 6 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు.

నదిచాగిలో సామూహిక వివాహాలు

వైభవంగా అంకురార్పణ పూజలు

సి.బెళగల్, న్యూస్‌టుడే: సి.బెళగల్ అన్నప్ప ఆలయంలో అంకురార్పణ పూజల్లో భాగంగా గురువారం యాగశాలలో హోమం, నవగ్రహ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, వివిధ దేవతామూర్తులను ట్రాక్టరులో పురవీధుల్లో ఊరేగించి అన్నప్ప ఆలయానికి చేర్చారు. సాయంత్రం ధ్వజస్తంభానికి పూజలు చేశారు. శుక్రవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో దేవతామూర్తులను ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

అన్నప్ప ఆలయం ఆవరణలో వరుసక్రమంలో దేవతామూర్తుల విగ్రహాలు

శివయ్య భక్తుల సేవలో..

✦ శ్రీశైలానికి కాలినడకన వెళ్లేవారికి అన్నదానం

కోడుమూరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏటా కాలినడకన వెళ్లే భక్తులకు అడుగడుగునా అన్నదాతల సహకారం అందుతోంది. కోడుమూరు నుంచి మొదలుకొని కర్నూలు చేరే వరకు దాతలకు భోజన సదుపాయం, తాగునీరు, సేదతీరేందుకు ఏర్పాటు, వైద్య సహాయం చేసి తమ వంతు సహకారం అందిస్తున్నారు. కోడుమూరు సమీపంలోని పెట్రోల్‌బంకు, సాయిబాబా గుడి, సల్కాపురం వద్ద శిబిరాలు ఏర్పాటు చేశారు. శిబిరాల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ఫలహారాలు, మజ్జిగ, నీరు అందిస్తున్నారు. శ్రీశైల పాదయాత్రికులకు సేవచేయడం శివుని సేవగా భావించి రూ. లక్షలు వెచ్చించి మరీ అన్నదాన శిబిరాలు కొనసాగిస్తున్నారు.

శ్రీశైలంలో అన్నదానం చేసేందుకు బృందంగా వెళ్తున్న గూడూరు పట్టణ వాసులు

కన్నడ దాతల దాతృత్వం

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా శ్రీధర్‌గడ్డ గ్రామానికి చెందిన ఎస్‌బీ నడియా ఆధ్వర్యంలో ఆరేళ్లుగా శ్రీశైల పాదయాత్ర భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆ ఒక్క గ్రామంలోనే దాదాపుగా 300 మంది వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో వంద వంది వరకు కోడుమూరుకు చేరుకొని 5 రోజుల పాటు అన్న వితరణ చేస్తున్నారు. రాత్రి ఒకటిన్నరకల్లా వంట ప్రారంభించి ఉదయాన్నే భక్తులకు వడ్డిస్తున్నారు. రోజుకు రెండున్నర నుంచి 3 క్వింటాళ్ల భోజనం, రెండు రకాల మిఠాయిలు, పండ్లు, టిఫిన్, రొట్టెలు అందిస్తున్నారు. గ్రామంలో దాదాపుగా 2 నుంచి 3 లక్షలు విరాళాలు సేకరించి అన్నదానం చేపడుతున్నట్లు దాతలు తెలిపారు. ఆదోనికి చెందిన 20 మంది కుటుంబ సమేతంగా తమ సేవలో పాలుపంచుకుంటున్నారని దాతలు చెబుతున్నారు.

కోడుమూరు శివారులో అన్నదానం చేస్తున్న కర్ణాటక భక్తులు

శ్రీగిరిలో 23 ఏళ్లుగా..

గూడూరుకు చెందిన శ్రీనీలకంఠేశ్వర భక్త బృందం గత 23 ఏళ్లుగా శ్రీశైల క్షేత్రంలోని బాలగణేష్ పార్కు దగ్గర పాదయాత్ర భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పట్టణంలో దాతల నుంచి బియ్యం, సొమ్ము పోగుచేసి భక్తులకు అన్నదానం చేస్తూ సేవా భావం చాటుతున్నారు. ఏటా శివరాత్రిని పురస్కరించుకుని ఏడు రోజుల పాటు అన్న వితరణ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.

సంక్షిప్త సమాచారం

సి.బెళగల్, న్యూస్‌టుడే: మండలంలోని సి.బెళగల్, ఇనగండ్ల, సంగాల గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల కోసం స్థలాలు కేటాయించాలని బుధవారం తెదేపా నాయకుడు ధనుంజయ, గుత్తేదారు కృష్ణమూర్తి ఆర్ఐ తరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఒక్కో భవనానికి ప్రభుత్వం రూ. 42 లక్షలు మంజూరు చేసిందని గుత్తేదారు కృష్ణమూర్తి తెలిపారు.

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: వృత్తి విద్యా కోర్సులు భవిష్యత్తులో విద్యార్థులకు స్వయం ఉపాధిని కల్పిస్తాయని జీవీఆర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.రామచంద్రుడు పేర్కొన్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం వృత్తి విద్య కోర్సుల్లో భాగంగా పట్టణంలోని ఒక శుద్ధి నీటి కేంద్రాన్ని సందర్శించారు.

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలోని అయ్యప్పస్వామి గుడి దగ్గర శిల్పా కాలనీలో జమీర్‌ఉసేన్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక అధికారి రామాంజనేయులు తెలిపారు. గురువారం ఆయన ఇంట్లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. అర్పేందుకు యత్నించిన జమీర్ ఉసేన్‌కి స్వల్ప గాయాలయ్యాయి.

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలో ద్విచక్ర వాహనచోదకులు 25 మందికి రూ. 10 వేలు జరిమానా విధించినట్లు పట్టణ సీఐ శ్రీనివాసులు, ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అలాగే రెండు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

(c) eenadu

కర్నూలు

• కర్నూలు • పాణ్యం

నేటి నుంచి రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలు

ఆహ్వాన పత్రికలను ఆవిష్కరిస్తున్న జేసీ నూరుల్ ఖమర్

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గురువారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లా క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పవర్‌లిఫ్టింగ్ సంఘం సంయుక్త కార్యదర్శి రేష్మ, వేణు పాల్గొన్నారు.

కెంగార మోహన్‌కు కొలకలూరి పురస్కారం

కర్నూలు నగరం : కర్నూలుకు చెందిన సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ రాసిన 'చెమట చెక్కిన వాక్యం' పుస్తకం కొలకలూరి రామయ్య స్మారక పురస్కారానికి ఎంపికైనట్లు అవార్డు కమిటీ కన్వీనర్ డాక్టర్ సుమకిరణ్ ప్రకటించారు. ఈనెల 26న హైదరాబాద్‌లో ఆయనకు పురస్కారం, జ్ఞాపికతో పాటు రూ.20 వేల నగదు అందజేయనున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) కర్నూలు : 80085 52632, కర్నూలు గ్రామీణ : 85010 05408, పత్తికొండ : 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ : ?: టీచర్స్‌కాలనీలో మట్టిరోడ్డు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. సీసీ రోడ్డు నిర్మించాలి. - అనిల్

?: నిర్మల్‌నగర్‌లో దోమల బెడద తీవ్రంగా ఉంది. ఫాగింగ్ చేయాలి. - గోవింద్ ✓: సీసీరోడ్డు నిర్మిస్తాం. దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తాం. - నగరపాలక అధికారులు

పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వం

మంత్రి లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గౌరు వెంకటరెడ్డి, నాయకులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక మానవనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు గురువారం ర్యాలీ నిర్వహించారు. అమ్మ ఆసుపత్రి సమీపంలో విద్యార్థులతో కలిసి మంత్రి లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను మంత్రి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఎంతోమంది విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు.

బాలబడి.. నిర్వహణ మొక్కుబడి

■ అంగన్‌వాడీలపై పర్యవేక్షణ శూన్యం ■ పిల్లలు, గర్భిణులకు సక్రమంగా అందని పోషకాహారం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : నగర పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. కేంద్రానికి వచ్చే లబ్ధిదారుల పేర్లు.. వారికి ఏఏ సరకులు ఇస్తున్నారో నమోదు చేయాల్సి ఉంది. నగరంలోని చాలా కేంద్రాల్లో ఇది అమలు కావడం లేదు. ఇష్టానుసారం హాజరు నమోదు చేస్తూ.. పౌష్టికాహారం పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు తనిఖీలపై దృష్టి పెట్టకపోవడంతో నిర్వహణ దారి తప్పింది. చిన్నారుల భద్రతపై కూడా నిర్వాహకులు దృష్టిపెట్టని పరిస్థితి నెలకొంది. ప్రజల సంతృప్త స్థాయిలో కూడా అంగన్‌వాడీల సేవలు వెనుకబడ్డాయి. అధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాలను గాడినపెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇది పాతబస్తీలోని అంగన్‌వాడీ కేంద్రం-1. ఇక్కడికి 27 మంది చిన్నారులు వస్తున్నట్లు చెబుతున్నారు. వీరితో పాటు 25 మంది బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి ఆరుగురు చిన్నారులే ఉన్నారు. ఆ సమయానికి అంగన్‌వాడీ టీచర్ కూడా హాజరుకాలేదు. అంతేకాకుండా చిన్నారులు కూర్చున్న ప్రదేశంలోనే విద్యుత్తు ఇండక్షన్ స్టౌపై ప్రమాదకరంగా భోజనం వండుతుండటం గమనార్హం.

ఇటు వంట.. అటు పాఠాలు

పరిశీలన

పాతబస్తీలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాఠాలు చెబుతున్న గదిలోనే వంట చేస్తున్నారు. బండిమెట్టలోని పొట్టిశ్రీరాములు స్మారక నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న నగరపాలక ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 3వ తరగతి విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఇదే ఆవరణలో అంగన్‌వాడీ- 1, 3, 4 కేంద్రాలు ఉన్నాయి. వీటి గదులు చాలా ఇరుకుగా ఉన్నాయి. చిన్నారులు, బాలింతలకు అన్నం వండేందుకు ప్రత్యేక గది లేదు. దీంతో ఒక పక్క పిల్లలకు పాఠాలు చెబుతూనే.. మరో పక్క వంట చేస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా.. పిల్లల ప్రాణాలకే ప్రమాదమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నామమాత్రంగా హాజరు నమోదు

నగర పరిధిలో సుమారు 154 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడేళ్లలోపు వయసు చిన్నారులు 2,500 మంది ఉన్నారు. వీరితో పాటు ఒక్కో కేంద్రంలో 20- 40 మంది వరకు బాలింతలు, గర్భిణులు లబ్ధిదారులుగా ఉన్నారు. చాలాచోట్ల లబ్ధిదారుల హాజరును సక్రమంగా నమోదు చేయడం లేదు. వారికి ఏమేం పోషకాహారం ఇచ్చారన్న సమాచారం కూడా దస్త్రాల్లో లేకపోవడం గమనార్హం.

● అంగన్‌వాడీ కేంద్రం-3లో 20 మంది చిన్నారులు, 20 బాలింతలు, గర్భిణులు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. ఈనెలలో 6వ తేదీ వరకే హాజరు వేశారు. 7 నుంచి 11వ తేదీ వరకు నమోదు చేయకుండా వదిలేశారు. ఇక్కడ ఎంతమంది చిన్నారులు ఉన్నారనే సంఖ్య కూడా స్పష్టంగా లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

● ఈ విషయాన్ని ఐసీడీఎస్ పీడీ విజయ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రతి లబ్ధిదారు హాజరుతో పాటు వారికి అందించే ఆహార పదార్థాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. నమోదు చేయని వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎస్ఐఆర్ పురోగతిపై దృష్టి సారించాలి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) పురోగతిపై బీఎల్‌వోలు దృష్టి సారించాలని కర్నూలు అర్బన్ తహసీల్దారు, ఏఈఆర్వో రవిశంకర్ ఆదేశించారు. కప్పలనగర్, ఇందిరాగాంధీ నగర్‌లోని వార్డు సచివాలయాలను గురువారం ఆయన సందర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సమీక్షించారు. సర్వేను త్వరగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దారు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

కుళాయికి బిరడా ఏర్పాటు

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : కలెక్టరేట్ సమీపంలోని అన్న క్యాంటీన్ పక్కన కుళాయికి బిరడా లేక నీరు వృథాగా పోయేది. ఈ పరిస్థితిపై 'బిరడా లేక.. వృథా ఆగక' శీర్షికన ఈనెల 8న 'ఈనాడు'లో చిత్ర వార్త ప్రచురితమైంది. నగరపాలక అధికారులు స్పందించి కుళాయికి బిరడా బిగించారు.

స్తంభాలు సరిచేశారు

కర్నూలు వెంకటరమణ కాలనీ: రేడియో స్టేషన్ పక్కన ఉన్న మసుదర హోమ్స్ సమీపంలో ఒరిగిపోయిన విద్యుత్తు స్తంభాలను అధికారులు సరిచేశారు. ఈనెల 9న 'ఈనాడు'లో 'వాలిన స్తంభాలు.. ప్రజలకు గుబులు' శీర్షికతో చిత్రవార్త ప్రచురితమైంది. కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి, బీరోడ్ ఏఈ సంజీవరెడ్డి స్పందించి స్తంభాలను సరిచేయించారు.

గుంత తవ్వి నెల.. మరమ్మతులు కల

నగరంలోని పాత ఈద్గా సమీపంలో మెడికవర్ ఆసుపత్రికి ఎదురుగా ప్రధాన రహదారిపై జనవరి 8వ తేదీన తాగునీటి పైపులైన్ మరమ్మతుల కోసం నగరపాలక సిబ్బంది భారీ గుంత తవ్వారు. పనులు పూర్తయ్యాక దానిని మట్టి, ఇసుకతో కప్పేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఈ గుంత ప్రమాదకరంగా మారింది. నెల రోజులు దాటినా తారు మిశ్రమంతో మరమ్మతులు చేయించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - న్యూస్‌టుడే, కర్నూలు కలెక్టరేట్

కప్పు వేయండి.. ముప్పు తప్పించండి

నగరంలోని ఆర్ఎస్ రోడ్డు కూడలిలో జలమండలి కార్యాలయం సమీపంలో మురుగు కాలువ ప్రమాదకరంగా మారింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న లోతైన ఈ కాలువపై కప్పు లేదు. వాహనాలు అదుపు తప్పితే ఇందులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. నగరపాలక అధికారులు స్పందించి కాలువపై పైకప్పు ఏర్పాటు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు నగరపాలక సంస్థ

దారి ఆక్రమణ.. వాహనదారులకు వేదన

నగరంలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట ఉన్న రహదారిలోని నగరపాలక వాణిజ్య సముదాయంలో పలువురు మెకానిక్‌లు, వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వారు ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ప్రచార బోర్డులు, వస్తువులను ఉంచారు. మెకానిక్‌లు రోడ్ల పైనే వాహనాలకు మరమ్మతులు చేస్తున్నారు. అసలే ఇరుకైన రోడ్డు వీరి కారణంగా మరింతగా కుచించుకుపోతోంది. దీంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు గాయత్రీ ఎస్టేట్

వెలగని దీపాలు.. తొలగని చీకట్లు

నగరంలోని పాత కల్లూరు హోటల్ పక్కన రాజ్ థియేటర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో రెండు వీధిదీపాలు పది రోజులుగా వెలగడం లేదు. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో రాత్రిళ్లు చీకట్లు కమ్మేస్తున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరపాలక అధికారులు వీధి దీపాలకు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు కలెక్టరేట్

కూలిన స్తంభం.. చూడకుంటే అనర్థం

జాతీయ రహదారి 44లో మహావీర్‌నగర్ సర్వీసు రోడ్డులో వీధిదీపపు స్తంభం కూలిపోయింది. వాహనాలు ఢీకొట్టడంతో నేలకూలిన దీన్ని కొన్ని నెలలుగా తొలగించకుండా వదిలేశారు. దీని వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అటుగా వచ్చే వాహనదారులు దీన్ని గమనించకపోతే ప్రమాదాలు జరిగే ఆస్కారముంది. ఎన్‌హెచ్ అధికారులు స్పందించి స్తంభాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. – ఈనాడు, కర్నూలు

కరాటేలో కేవీఆర్ కళాశాల విద్యార్థినుల ప్రతిభ

క్రీడాకారిణులకు ట్రోఫీ అందజేస్తున్న ప్రిన్సిపల్

కర్నూలు, క్రీడలు, న్యూస్‌టుడే : విశాఖపట్నంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు స్వర్ణ జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు పతకాలు సాధించారు. డి.నవీన, శిరిష స్వర్ణాలు, గీత, రాజ్యలక్ష్మి, నందిని రజతాలు, శ్రీలక్ష్మి, ఇందు కాంస్య పతకాలను గెలుపొందారు. ఈసందర్భంగా కళాశాల ఆవరణలో గురువారం వీరిని ప్రిన్సిపల్ డా.వెంకట్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపల్ డా జి.వి.రంగారెడ్డి, వ్యాయామ అధ్యాపకురాలు పావని, ఎ.జయలక్ష్మి, డా. ఆర్తిచక్ర, కరాటే శిక్షకుడు టి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంపూర్ణ ఆరోగ్యంతోనే లక్ష్య సాధన

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : ప్రతిఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు హెడ్ మదన్‌మోహన్ పేర్కొన్నారు. నన్నూరు టోల్‌ప్లాజా వద్ద రహదారి భద్రతలో భాగంగా రిపిల్ ఆధ్వర్యంలో గురువారం డ్రైవర్లకు ఉచితంగా ఆరోగ్య,

డ్రైవర్లకు కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు

కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు అలసటగా అనిపించినప్పుడు వాహనాలను పార్కు చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎంవీఐలు రవీంద్రకుమార్, సుధాకరరెడ్డి పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో అంకురార్పణ పూజలు

సి.బెళగల్, న్యూస్‌టుడే: సి.బెళగల్ అన్నప్ప ఆలయంలో అంకురార్పణ పూజల్లో భాగంగా గురువారం యాగశాలలో హోమం, నవగ్రహ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, వివిధ దేవతామూర్తులను ట్రాక్టరులో పురవీధుల్లో ఊరేగించి అన్నప్ప ఆలయానికి చేర్చారు. సాయంత్రం ధ్వజస్తంభానికి పూజలు చేశారు. శుక్రవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో దేవతామూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

రాముడు.. మంచి క్రీడాకారుడు

☛ బాల్‌బ్యాడ్మింటన్‌లో ఉస్మానియా విద్యార్థి సత్తా

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : నగరంలోని ఉస్మానియా కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న రాముడు బాల్‌బ్యాడ్మింటన్ క్రీడల్లో సత్తా చాటుతున్నాడు. పాఠశాల స్థాయి నుంచే ఆసక్తితో ఆట నేర్చుకున్నాడు. కళాశాలలో వ్యాయామ అధ్యాపకుల వద్ద మెలకువలు నేర్చుకుని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నాడు.

● 2022 సెప్టెంబరులో ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో కర్నూలు జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. ● 2024 ఆగస్టులో నంద్యాలలో జరిగిన పోటీల్లో కర్నూలు జిల్లా తరపున ఆడాడు. ● 2025 సెప్టెంబరులో అనంతపురం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపాడు.

● 2026 జనవరి 7న ఉస్మానియా కళాశాలలో జరిగిన ఆర్‌యూ అనుబంధ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీల్లో

రాణించి ఉస్మానియా కళాశాలకు ట్రోఫీ అందించాడు. బంగారు పతకం గెలుపొందాడు. ● 2026 జనవరి 14 నుంచి 17వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని భారత్‌దాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయస్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడల్లో బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆర్‌యూకు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్‌యూకు ట్రోఫీ అందించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు రాముడు చెబుతున్నాడు.

శ్రామిక వర్గం.. నిరసన గళం

నగరంలో బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ

చెన్నమ్మ సర్కిల్ వద్ద ఆటో యూనియన్ నాయకుల నినాదాలు

కలెక్టరేట్ ముందు ఏపీ ఎన్జీజీవో సంఘం నాయకుల నిరసన

ఓర్వకల్లులో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన

కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లతో పాటు నూతన విత్తన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని కార్మికులు, కర్షకులు నినదించారు. ఈమేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలో గురువారం వివిధ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి సంఘీభావంగా పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనల్లో పాల్గొంచుకున్నారు. కార్మికులు ఎర్రజెండాలు చేతబూని నగరంలో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. – న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంపు, వెంకటరమణ కాలనీ, కల్లూరు గ్రామీణ, ఓర్వకల్లు

కర్నూలు ఆర్టీసీ డిపో-2 వద్ద నినాదాలు చేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు

ఉలిందకొండలో రైతు సంఘం నాయకుల ర్యాలీ

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పరిశీలన

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : మండలంలోని తడకనపల్లె, చిన్నటేకూరు గ్రామాల్లో ప్రకృతి సేద్యం విధానంలో సాగు చేసిన పంటలను ఫ్రాన్స్ దేశానికి చెందిన సీనియర్ ఎకనామిస్ట్ బ్రూనోడోరిన్, పీహెచ్‌డీ విద్యార్థి క్లైర్ లెపాల్ట్ గురువారం సందర్శించారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, కషాయాల తయారీ విధానాల గురించి తెలుసుకున్నారు. తడకనపల్లెలోని రైతు సాధికార సంస్థ కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎ.మాధురి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సందీప్‌కుమార్, డీపీపీ శ్వేత, ఎన్ఎఫ్ఏలు మల్లికార్జున, జగదీష్, సర్పంచి సహేరాబీ, జుబేదాబీ తదితరులు పాల్గొన్నారు.



తడకనపల్లెలో రైతు సాధికార సంస్థ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఫ్రాన్స్ దేశస్థులు

మెడికల్ మాఫియాను కట్టడి చేయాలని డిమాండు

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : రోజురోజుకు పెరిగిపోతున్న మెడికల్ మాఫియా ఆగడాలను కట్టడిచేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు మునెప్ప, లెనిన్‌బాబు డిమాండ్ చేశారు. స్థానిక సీఆర్ భవన్‌లో మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఈనెల 14న నిర్వహించనున్న ఆందోళనలకు సంబంధించిన గోడపత్రాలను గురువారం వారు విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, మందుల దుకాణాల వారు కమీషన్ల దందా నిర్వహిస్తూ పేదలను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ విధానం కారణంగా వైద్య విద్య పేదలకు అందని ద్రాక్షలా మారే ప్రమాదం ఉందన్నారు. ఈనెల 14న నిర్వహించే ఆందోళనలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న సీపీఐ నాయకులు

ఆలయానికి మైక్‌సెట్ విరాళం

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాల్వబుగ్గలోని బుగ్గరామేశ్వరస్వామి ఆలయానికి మేఘా ఇంజినీరింగ్ ప్రాజెక్టు మేనేజరు వెంకటేశ్వరరావు మైక్‌సెట్‌ను అందించారు. రూ.60 వేల విలువైన మైక్ సెట్‌ను తితిదే పాలకమండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఆయన ఆలయ ఈవో మద్దిలేటికి అందజేశారు.

NAME CHANGE

I, **BATCHU RAVINDRA BABU** (Old Name) S/o.BACHU RAMAKRISHNA MURTHY, R/o. H.No. 80/76-J-2, Aditya Nagar, Opp: ITC, Kurnool District - 518002, AP., have Changed my name as BACHU RAVINDRA BABU (New Name) Hereafter my name is known as **BACHU RAVINDRA BABU** (New Name) S/o. BACHU RAMAKRISHNA MURTHY. for all future purpose.

NAME CHANGE

I, **BACHU SHANMUKH** (Old Name) S/o.BATCHU RAVINDRA BABU, R/o. H.No. 80/76-J-2, Aditya Nagar, Opp: ITC, Kurnool District -518002, AP., have Changed my Son name as **BACHU SHANMUKHA** (New Name) Hereafter my name is known as **BACHU SHANMUKHA** (New Name) S/o. BACHU RAVINDRA BABU. for all future purpose.

రూ.కోట్ల వ్యయం.. రైతుసేవకు దూరం

☛ ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోని ఆర్ఎస్‌కేలు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు స్వగ్రామమైన పంచలింగాలలో నిర్మించిన రైతుసేవా కేంద్రం భవనం కూడా ప్రారంభానికి నోచుకోలేదు. ఒక్కడ వ్యవసాయ సిబ్బంది ఒక్కరే ఉన్నారు. దీంతో మూడేళ్లుగా ఆర్ఎస్‌కేని అద్దె భవనంలో నిర్వహించారు. ఇటీవల దానిని ఖాళీ చేశారు. దీంతో సిబ్బందిని సచివాలయంలో కూర్చుంటున్నారు. ఎంపీ చొరవ తీసుకొని నూతన భవనాన్ని ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

కర్నూలు, న్యూస్‌టుడే : అన్నదాతలకు స్థానికంగానే మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో నిర్మించిన రైతుసేవా కేంద్రాల భవనాలు పలు గ్రామాల్లో ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో భవనాన్ని రూ.40 లక్షల వ్యయంతో నిర్మించారు. పనులన్నీ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా కొన్నిచోట్ల వీటిని వినియోగంలోకి తేవడం లేదు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఒకటి, ఈ.తాండ్రపాడు గ్రామంలో రెండు రైతు సేవా కేంద్రాల భవనాలు నిరుపయోగంగా మారాయి. రూ.1.20 కోట్లతో నిర్మించిన ఈ మూడు భవనాలు మూడేళ్లకు పైగా అలంకారప్రాయంగా ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో సరైన సేవలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సిబ్బంది లేకున్నా కట్టేశారు

ఈ.తాండ్రపాడు గ్రామంలో జనాభా ప్రాతిపదిక గత ప్రభుత్వంలో రెండు రైతు సేవా కేంద్రాలను నిర్మించారు. రెండు ఆర్ఎస్‌కేలున్నా ఒక్క సిబ్బంది కూడా నియమించలేదు. వ్యవసాయ సిబ్బంది లేకుండానే రెండు భవనాలను ఎందుకు నిర్మించారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా రెండు కేంద్రాల్లో ఒక్కటే మిగిలింది. ఇక్కడ ఒక్క పోస్టు ఉండగా అదీ ఖాళీగానే ఉంది. గొందిపర్ల ఆర్ఎస్‌కే సిబ్బందిని ఈ.తాండ్రపాడు కేంద్రాలకు ఇన్‌ఛార్జిగా నియమించారు.

వదంతులు నమ్మొద్దు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలులోని బి.క్యాంపులో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తి పట్టుపడ్డాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్ ఒక ప్రకటనలో ప్రజలకు సూచించారు. అతడు ఒడిశాకు చెందిన మతి స్థిమితం లేని వ్యక్తి అని, పోలీసులు అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని చూసి భయపడవద్దన్నారు. ఇలాంటివి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతు జాగృతి సదస్సు జయప్రదం చేయండి

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : నగరంలోని ఎస్టీయూ భవన్‌లో ఈనెల 13న నిర్వహించనున్న రైతు జాగృతి సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు జగన్నాథం పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, డా.స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటూ రైతు సంఘం జాతీయ నాయకులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన యాత్ర కర్నూలుకు చేరుకుంటుందన్నారు. ఈసందర్భంగా రైతు జాగృతి సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

జన్మదిన శుభాకాంక్షలు

ట్రాన్స్‌పోర్ట్ రంగంలో 33 సం.రాలు సుదీర్ఘ అనుభవంతో సేవలు అందిస్తున్న రాజ్‌కిరణ్ రోడ్ లైన్స్ అధినేత

శ్రీ బి.రవీంద్ర గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

శ్రీ బి.రవీంద్ర గారు M.D. రాజ్‌కిరణ్ రోడ్ లైన్స్, కర్నూలు

STAFF, Rajkiran Road Lines
Kurnool, Cell: 94406 23371

(c) eenadu

శ్రీశైలానికి భక్తజన సందోహం



శ్రీశైలం క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళుతుండంతో పెద్దదోర్నాలలో గురువారం వాహనాల రద్దీ నెలకొంది. అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద నుంచి రెండు కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉదయం చెక్‌పోస్టు గేటు ఎత్తిన అనంతరం వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, అటవీశాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు.

రాత్రి వేళల్లోనూ వెళ్లొచ్చు

శ్రీశైలంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వెళ్లే భక్తులకు పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్ రహదారిలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాత్రి వేళల్లోనూ వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి హరి తెలిపారు. ఈ రహదారి పులుల అభయారణ్యం కావడంతో సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపేస్తారు. ప్రస్తుతం స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా నాలుగు రోజులపాటు రాత్రి వేళల్లోనూ రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా వాహనాలు జాగ్రత్తగా నడపాలని, నిబంధనలు అతిక్రమిస్తే చోదకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

నేలకూలుతున్న ఆశలు!

ఉలవపాడు... నాణ్యమైన మామిడి దిగుబడులకు పెట్టింది పేరు. భవిష్యత్తులో ఆ పేరు కనుమరుగు కానుందా.. అన్నట్లు ఇక్కడ మామిడి చెట్లు నేల కూలుతున్నాయి. తెగుళ్లు చుట్టుముట్టడంతో రూ.వేలు వెచ్చించి మందులు చల్లినా ఉపయోగం లేకపోవడంతో రైతులు తోటలు తొలగిస్తున్నారు. తక్షణమే ఉద్యానశాఖ అధికారులు దృష్టిసారించి నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -ఒంగోలు, ఈనాడు, న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం

మామిడి తోటలను వెంటాడుతున్న తెగుళ్లు

భారంగా మారడంతో తొలగిస్తున్న రైతులు

ఉలవపాడు మండలం చినికేవారిపాలెంలో తొలగించిన మామిడి తోటలు

- ఉలవపాడు, గుడ్లూరు మండలాలతో పాటు కందుకూరు మండలం పాలూరు, దొండపాడు, ఓగూరు, పలుకూరు ప్రాంతాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఏటా సీజన్‌లో ఇక్కడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తారు. గత కొన్నేళ్లుగా మామిడికి పండు ఈగ ఉద్ధృతి, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి సగానికి సగం పడిపోయింది. గతంలో ఎకరాకు 4 టన్నులు వచ్చే దిగుబడులు కాస్త టన్నుకే పరిమిత కావడం గమనార్హం. పండు ఈగ తరిమేందుకు, తెగుళ్ల నివారణకు రైతులు ఈ సీజన్లో నాలుగైదుసార్లు మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.

- పండు ఈగ ప్రభావంతో లోపల కాయ అంతా పుచ్చిపోవడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రూ.లక్షలు వెచ్చించినా ఫలితం లేకపోవడంతో ఒక్కొక్కరుగా తోటలు తొలగిస్తున్నారు. ఉలవపాడు మండలం చినిగేవారిపాలెం, వీరేపల్లి, బద్దిపూడి, రాజుపాలెం, గుడ్లూరు మండలం పాజర్ల, చినలాటరిపి, పొట్లూరు గ్రామాల పరిధిలో వేయి ఎకరాల మేర తోటలు తొలగించారు. కందుకూరు మండలం పాలూరు, దొండపాడు గ్రామాల పరిధిలో గతంలో 200 ఎకరాల్లో మామిడి తోటలుండగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ సగం మేర తోటలు తొలగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులు పూర్తిగా చేతులెత్తేశారు. మరోవైపు మామిడి మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారు.

మరింత నష్టం తప్పదు

శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు పండుఈగ, టెంకె పురుగు, తెగుళ్ల నుంచి మామిడికి రక్షణ చర్యలు చేపట్టకుంటే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూత దశలో ఉన్నందున తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టేందుకు ఇదే అనువైన సమయం. ఫ్రూట్ కవర్ల వినియోగం, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

అయిదెకరాల్లో చెట్లు నరికివేత

కందుకూరు మండలం దొండపాడు గ్రామ పరిధిలోని అయిదెకరాల్లో మామిడి తోట ఉంది. పండుఈగ, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి రావడం లేదు. పైకి చూడటానికి కాయ బాగున్నా పండిన తరువాత లోపల పురుగులుండడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. గత రెండేళ్లుగా రూ.అయిదు లక్షల నష్టం వచ్చింది. దీంతో ప్రస్తుతం తోటలు తొలగించేస్తున్నాను. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయబోతున్నాను.

- ఎస్.మాధవరావు, రైతు, కందుకూరు

మార్కాపురం పట్టణంలోని కంభం బస్టాండు కూడలిలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల మానవహారం

కదం తొక్కిన కార్మికలోకం

సార్వత్రిక సమ్మె నేపథ్యంలో జిల్లా కేంద్రం మార్కాపురం పట్టణంలో గురువారం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు ఇతర కార్మిక సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. స్థానిక కోర్టు కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కాపురం-కంభం బస్టాండు మీదుగా సాగింది. అనంతరం పెద్దఎత్తున మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఏఐటీయూసీ, రైతు సంఘం జిల్లా నాయకులు అందె నాసరయ్య, దగ్గుపాటి సోమయ్యలు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో తీసుకొచ్చిన లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండు చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి షేక్‌ఖాసీం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డీకేఎం రఫీ, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, మార్కాపురం

6,480 ఖాతాల్లో రూ.7.50 కోట్లు

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బ్యాంకుల్లో ఏళ్ల తరబడి లావాదేవీలు నిర్వహించని ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాతాలను రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లాలో ఏ శాఖకు చెందిన ఖాతాలో ఎంత నగదు ఉందనే వివరాలు ఇప్పటికే జిల్లా ఖజానాశాఖ అధికారులకు అందజేశారు. డీడీవోల పేరుతో ఉన్న ఖాతాల్లో వారు ఉద్యోగవిరమణ చేయడం, బదిలీ కావడం తదితర కారణాలతో ఆయా బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించకపోవడం వదిలేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాతాలు 6,480 ఉండగా, వాటిల్లో రూ.7.50 కోట్ల నగదు నిల్వలున్నట్లు గుర్తించారు. ఇప్పటికే జిల్లా ఖజానాశాఖ అధికారులు ఉపఖజానాశాఖ అధికారులకు వారి పరిధిలోని లావాదేవీలు జరగని ప్రభుత్వ శాఖల ఖాతాల వివరాలను అందజేశారు. ఆయా ప్రభుత్వ శాఖల ప్రస్తుత డీడీవోలతో ఈకేవైసీ చేయించి వాటిని మనుగడలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఖాతాలను వినియోగంలోకి తీసుకొస్తే ఆయా ఖాతాల్లోని నిధులు అభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి. -న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం

జిల్లా రెవెన్యూ దస్త్రాలు 4,200

ఒంగోలు నుంచి మార్కాపురం తరలింపు

న్యూస్‌టుడే, మార్కాపురం

మార్కాపురం కేంద్రంగా జిల్లా ఆవిర్భావం అనంతరం పరిపాలన గాడిన పడుతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో జేసీ శ్రీనివాసులు నిరంతరం పరిపాలనను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కార్యాలయాలు అందుబాటులోకి రాగా, మిగిలినవి త్వరలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్త్రాలను తరలించడానికి గత 20 రోజులుగా అధికారులు కసరత్తు చేశారు. జేసీ ఇన్‌ఛార్జి డీఆర్వో ఓబులేసు ఆధ్వర్యంలో ప్రకాశం కలెక్టరేట్‌లోని మార్కాపురం జిల్లాకు సంబంధించిన రెవెన్యూ దస్త్రాలను పూర్తిగా విభజన చేశారు. జిల్లాకు సంబంధించిన 21 మండలాల రెవెన్యూ దస్త్రాలను అధికారులు పూర్తిగా సిద్ధం చేసి ప్రత్యేక లారీలో తరలిస్తున్నారు. 1950 నుంచి ఉన్న రెవెన్యూ పాత దస్త్రాలతోపాటు ప్రకాశం జిల్లా ఏర్పడినప్పటి నుంచి (1970) నుంచి ఉన్న పాత దస్త్రాలన్నింటినీ సిద్ధం చేశారు. పాత రెవెన్యూ దస్త్రాలైన ఎఫ్‌ఎంబీ, ఆర్‌ఎస్‌ఆర్, ఎస్ఎంబీ, 22-ఏ తదితర అన్ని రకాలైన 4,200 దస్త్రాలను తరలిస్తున్నారు. వీటిని మార్కాపురం కలెక్టరేట్‌లో సిద్ధం చేసిన ప్రత్యేక దస్త్రాల గదిలో భద్రపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

ఒంగోలులో మార్కాపురం జిల్లాకు చెందిన రెవెన్యూ దస్త్రాలను విభజిస్తున్న అధికారులు

అవాంఛనీయ ఘటనలకు తావీయొద్దు

సింగరాయకొండ గ్రామీణం, ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 14, 15న జిల్లాలో నిర్వహించనున్న పాకల బీచ్ పెద్ద పల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన జేసీ కల్పనాకుమారితో కలిసి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తాగునీరు, ఇతర వసతులపై చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక్కడ ఏర్పాట్లపై తొలుత ఒంగోలు నగరంలోని ప్రకాశం భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నంబరు 1077తోపాటు పాకలలో ఆరు నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ముమ్మరంగా ఏర్పాట్లు: ఉత్సవాలను వీక్షించేందుకు వీలుగా 2 వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలోకి పర్యాటకులు వెళ్లకుండా బారికేడ్లు పెడుతున్నారు. హెలిప్యాడ్ నిర్మాణం పూర్తి చేశారు. చిన్నారులు, మహిళలు, యువత కోసం విశాలమైన మైదానంలో రంగులరాట్నాలు, జెయింట్ వీల్ తదితర వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఫుడ్‌కోర్టు, వాహనాల నిలుపుదలకు స్థలం, పోలీస్ చెక్‌పోస్టులు, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లను మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, జేసీ కల్పనాకుమారి పర్యవేక్షిస్తున్నారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనాకుమారి

ఆకులు కావు పక్షులు



ప్రస్తుతం వివిధ రకాల పక్షులు అంతరించిపోతున్న నేపథ్యంలో కనిగిరి పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలోని చెట్లపై నిత్యం వేలాది పాల పిట్టలు కనువిందు చేస్తున్నాయి. ప్రతిరోజూ వేకువజామున మేతకు వెళ్లి తిరిగి సాయంత్రం వేళ గూటికి చేరుకునే సమయంలో కనిగిరి పట్టణంలో చుట్టూ పది రౌండ్ల వివిధ ఆకారాలతో తిరిగి చెట్లపైకి చేరి సేదతీరుతాయి. వీటికి ఎలాంటి ఆటంకం కలగకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితోపాటు పట్టణవాసులు వివిధ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. -న్యూస్‌టుడే, కనిగిరి

రాష్ట్రస్థాయిలోనే పరీక్షల నిర్వాహకుల నియామకం

ఈ ఏడాది పది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అమలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యాశాఖ చేపట్టిన పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఈ ఏడాది కొత్త విధానం అమలు కానుంది. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూలు సొసైటీ పరీక్షల నిర్వహణకు నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే సిబ్బందికి విధులు అప్పగించనున్నారు. గతంలో ఎంఈవో కార్యాలయాల నుంచి ఉపాధ్యాయుల వివరాలు తీసుకుని జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్ల నియామకాలు జరిపేవారు. విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఇందులో ఉపాధ్యాయులు ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారు? ఎక్కడ పనిచేస్తున్నారు? గతంలో ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? వారి పిల్లలెవరైనా పరీక్షలు రాస్తున్నారా? ఇలా ఏడు అంశాలపై ఎంఈవోల ద్వారా ముందే సమాచారం సేకరించారు. ఉపాధ్యాయుల పిల్లలు పదోతరగతి పరీక్షలు రాస్తున్నట్లయితే వారికి విధులు కేటాయించరు. 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు మినహాయింపునిచ్చారు. మినహాయింపు పొందిన వారి జాబితాలను ఎంఈవో లాగిన్‌కు పంపారు. ఇంటర్మీడియట్ పరీక్షల విధులకు సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులను నియమించవద్దని ఉత్తర్వులిచ్చారు. వీరిని నియమిస్తే 1 నుంచి 7 తరగతుల విద్యార్థుల బోధనకు ఇబ్బంది కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామోపాధ్యాయులను ఇంటర్మీడియట్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారు. ఓపెన్‌స్కూలు సొసైటీ పరిధిలోని పది, ఇంటర్మీడియట్ పరీక్షలకు కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే ఇన్విజిలేటర్లను నియమించనున్నారు.

త్రిపురాంతకేశ్వరుడి బ్రహ్మోత్సవం

శ్రీశైలం ఆలయానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రధానంగా 15న మహాశివరాత్రి, 17న జరిగే రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఈవో డి.అనిల్‌కుమార్ తెలిపారు. వినుకొండ, మార్కాపురం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. -న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

WANTED

HOTEL M.B.N ఫ్యామిలీ రెస్టారెంట్

(గిద్దలూరు - దద్దవాడ National Highway 544D) లో

అనుభవం కలిగిన వంటమనుషులు, సప్లయర్స్, స్వీపర్స్ కావలెను.

Cell: 94948 53902, 63007 25573

వ్యవసాయ కళాశాల సందర్శన

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎంవీ రమణ, అధికారులు జాన్సన్, ఏవీ రమణ, మునిరత్నం... కదిరి బాబూరావు వ్యవసాయ కళాశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు కళాశాలలోని ప్రయోగశాలలు, తరగతి గదులు, క్రీడా ప్రాంగణం, గ్రంథాలయం, వసతిగృహాలను పరిశీలించారు. నిర్వహణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కదిరి పార్థసారథి తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ పి.వీరన్నగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

వసతి గృహం మార్పునకు చర్యలు

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి పట్టణంలోని బీసీ-2 వసతిగృహాన్ని జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి ఎస్.నిర్మలాజ్యోతి గురువారం రాత్రి తనిఖీ చేశారు. ఇన్‌ఛార్జి సంక్షేమాధికారి వెంకటేశ్వర్లుతో మాట్లాడి... బోగస్ రోల్ వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలుపై ఆరా తీశారు. ప్రస్తుతం అద్దె భవనంలో నిర్వహిస్తున్న వసతి గృహాన్ని బీసీ-1 వసతి గృహంలోకి వెంటనే మార్చుతామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యార్థులను చేర్చుకోవడం, బోగస్ రోల్, ఇతరత్రా లోటుపాట్లపై ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై 'బోగస్ రోల్‌తో బొక్కుడు' శీర్షికన 'ఈనాడు'లో గురువారం ప్రచురితమైన కథనానికి స్పందించి ఈ తనిఖీలు చేపట్టారు. ఏబీసీడబ్ల్యూవో రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి నిర్మలాజ్యోతి

కలెక్టరేట్‌లో పనులపై అధికారులకు సూచనలిస్తున్న జేసీ శ్రీనివాసులు

కలెక్టరేట్ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం కలెక్టరేట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను గురువారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. తక్షణమే పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి కార్యాలయం అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆయనవెంట ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీంద్రారెడ్డి, తహసీల్దారు చిరంజీవి తదితరులున్నారు.

పేదల గూడుకు అదనపు భరోసా!

గృహాలు నిర్మించుకునే పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకంలో ప్రస్తుతమున్న యూనిట్ ధర పెంపుదలకు రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఆమోదించారు. దీంతో వేలాది మంది పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలకు గట్టి బీజం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివెరుస్తోంది. -న్యూస్‌టుడే, యర్రగొండపాలెం

జిల్లా వాసులకు ప్రయోజనం...

సొంత గూడు లేని పేదల వివరాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేలో నమోదు చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 47 వేల మంది నుంచి వినతులు వచ్చాయి. వీటిని అధికారులు తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. వీరందరికీ లబ్ధి చేకూరనుంది.

యర్రగొండపాలెంలో నిర్మాణమవుతున్న గృహాలు

రూ.2.39 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం

రూ.1.80 లక్షల నుంచి...

ప్రస్తుతం పీఎంఏవై-గ్రామీణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు (జీరాంజీ, స్వచ్ఛభారత్ నిధులు కలిపి) ఇస్తోంది. ఈ నిధులనూ గత వైకాపా ప్రభుత్వం సక్రమంగా మంజూరు చేయకపోవడంతో గృహ నిర్మాణాలు పడకేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల విడుదల వేగవంతం చేయడంతో నిర్మాణ పనులు ఊపందు కున్నాయి. కొత్తగా మంజూరు చేసే గృహాలకు కేంద్ర ప్రభుత్వం తన వాటాతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల వాటా తప్పనిసరి చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం విస్తృతంగా నిధులిచ్చేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం పీఎంఏవై-గ్రామీణ కింద రూ.1.80 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పటి నుంచి మంజూరు చేసే ఇళ్లకు రూ.95,400 ఇవ్వనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.63,600 ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇవి కాక జీరాంజీ (ఉపాధిహామీ పథకం) నుంచి రూ.27 వేలు వేతన రూపంలో, స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు కలిపింది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మరో రూ.41,000 బ్యాంకు రుణం కింద ఇవ్వనుంది. దీంతో యూనిట్ ధర రూ.2.39 లక్షలుగా నిర్ణయించి ఆమోదించింది. బ్యాంకు రుణంపై వడ్డీని సైతంత రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

(c) eenadu

అవగాహన కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ, న్యాయవాదులు

చైతన్యంతోనే వెట్టిచాకిరికి అడ్డుకట్ట

కనిగిరి, న్యూస్‌టుడే: అవగాహన, సామాజిక చైతన్యంతోనే వెట్టి చాకిరీని సమూలంగా నిర్మూలించవచ్చని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బి.రూపశ్రీ పేర్కొన్నారు. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టానికి యాభై ఏళ్ల పూర్తయిన సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అప్పు పేరుతో బెదిరించి, బలవంతంగా పని చేయించడం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఎక్కడైనా వెట్టి చాకిరీ కొనసాగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు, న్యాయసేవాధికార సంస్థలకు సమాచారం ఇవ్వాలన్నారు. ముందుగా అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

పాకల తీరంలో మహిళలు, విద్యార్థినుల సూర్య నమస్కారాలు

మాట్లాడుతున్న సత్య, పక్కన బాలాజీ, రియాజ్, జేసీ కల్పనాకుమారి

భావితరాలకు గుర్తుండిపోయేలా బీచ్ ఫెస్టివల్

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాకల బీచ్ ఫెస్టివల్‌ను భావితరాలకు గుర్తుండి పోయేలా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టాలని మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య అన్నారు. వేడుకల్లో భాగంగా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో గురువారం సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేశారు. అనంతరం తీరం వెంబడి చేస్తున్న ఏర్పాట్లను సత్య, జేసీ కల్పనాకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీచ్ ఫెస్టివల్‌కు శని, ఆదివారాల్లో ముఖ్య అతిథులు, సందర్శకులు భారీగా తరలి వస్తారని, అందుకు తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఒడా ఛైర్మన్ రియాజ్, మాల కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్‌కుమార్, డీఆర్వో ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

ఇనుప ఖనిజం తవ్వకాలకు భూముల సర్వే

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఇనుప ఖనిజం తవ్వకాల నిమిత్తం జిందాల్ సంస్థకు భూములు కేటాయించడానికి సర్వే చేపట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో గురువారం గనులశాఖ అధికారులు, జిందాల్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదిరెడ్డిపాలెం, లింగసముద్రం మండలాల్లో జిందాల్ సంస్థ ఇనుప ఖనిజం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. అందుకు ఆయా మండలాల్లో 5 వేల ఎకరాల భూములు కావాల్సి ఉందన్నారు. అడ్డంకివారి పాలెం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో 1340 హెక్టార్లలో అటవీ భూములు ఉన్నాయి, వాటిని మార్పిడి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐరన్ ఓర్ బ్లాక్ వద్ద మొక్కలు నాటడానికి మరో 1500 ఎకరాల భూములు అవసరమన్నారు. ఈ సమావేశంలో గనులశాఖ డీడీ రాజశేఖర్, జిల్లా అటవీ అధికారి వినోద్, పీడీసీ ఈఈ విజయమోహన్, జిందాల్ సంస్థ ప్రతినిధులు కిరణ్, తహసీల్దార్లు హుస్సేన్, హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా మహాశివరాత్రి ఏర్పాట్లు

ఉత్సవ ఏర్పాట్లపై సూచనలిస్తున్న డీడీవో శ్రీనివాసరెడ్డి, పక్కన అధికారులు

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మిట్టపాలెం, భైరవకోన క్షేత్రాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కనిగిరి డివిజనల్ అభివృద్ధి అధికారి కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు నారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించి సమావేశంలో మాట్లాడారు. వేలాది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు క్యూలైన్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విభాగాల వారీగా సిబ్బందికి విధుల కేటాయింపుపై చర్చించారు. ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య, ఎస్సై ఎం.వెంకటేశ్వర నాయక్, ఈవోలు ఎస్.నరసింహబాబు, డి.వంశీకృష్ణారెడ్డి, ఆలయాల ఛైర్మన్లు ముప్పాళ్ల శ్యామ్‌సుందర్‌రావు, కె.చిన్నఆదినారాయణ, అధికారులు పాల్గొన్నారు.

నేడు తుమ్మలచెరువులో షర్మిల రచ్చబండ

గ్రామంలో పోలీసులు, నాయకులు

తర్లుపాడు, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువుకు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పుపై రచ్చబండ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ ఛైర్మన్ మహబూబ్ వలీ ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో భాగంగా ఎస్సై బ్రహ్మనాయుడు గురువారం రచ్చబండ నిర్వహించే కాశింస్వామి దర్గా సమీప ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు.

శైవక్షేత్రాలు, పాకలకు ప్రత్యేక బస్సులు

సత్యనారాయణ, జిల్లా ప్రజారవాణాధికారి

ఒంగోలు అంబేడ్కర్‌కూడలి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు, పాకల బీచ్ ఫెస్టివల్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ తెలిపారు. గురువారం ఒంగోలులోని డీపీటీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 140, కోటప్పకొండకు 78, మొగిలిచెర్లకు 25, భైరవకోనకు 23, త్రిపురాంతకం 12, రామతీర్థం 8, సంగమేశ్వరం 5, పునుగోడుకు 2 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కనిగిరి, గిద్దలూరు నుంచి నేరుగా శ్రీశైలానికి, పొదిలి, దర్శి నుంచి కోటప్పకొండకు, పొదిలి, కనిగిరి నుంచి మార్కాపురం జిల్లా త్రిపురాంతకానికి బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. స్త్రీశక్తి పథకాన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50కి పైగా బస్సులను అదనంగా సడుపుటకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పాకల బీచ్ ఫెస్టివల్‌కు ప్రత్యేకంగా 12 బస్సులు (కందుకూరు 4, కనిగిరి 2, పొదిలి 2, అద్దంకి 2, ఒంగోలు 2) నడిపేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

యాత్రలో పాల్గొన్న సత్యసాయి భక్తులు, విద్యార్థులు

వైభవంగా సత్యసాయిబాబా దివ్యజ్యోతి యాత్ర

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయిబాబా దివ్యజ్యోతి యాత్ర గురువారం ఒంగోలు నగరానికి చేరుకుంది. మంగమూరురోడ్డులోని సత్యసాయి సమగ్ర విద్యాకేంద్రంలో యాత్రకు భక్తులు స్వాగతం పలికారు. నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంగమూరు రోడ్డులో జ్యోతితో ర్యాలీ జరిపారు. సేవా సమితి అధ్యక్షుడు టి.రామిరెడ్డి, కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, శిద్దా వెంకటసాయిబాబు, పి.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో జ్యోతిని వెలిగించి భారతదేశ యాత్రకు పంపారన్నారు. దానిలో భాగంగా ఒంగోలుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, కృష్ణగీత, రాజేశ్వరి, బాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

నేడు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే బార్ కౌన్సిల్ ఎన్నికలను రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థాన ప్రాంగణాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం పదిన్నర గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి వచ్చిన తర్వాత ఇదే మొదటి ఎన్నిక. మొత్తం 23 మంది సభ్యులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 39,409 మంది న్యాయవాదులు ప్రాధాన్యత క్రమంలో ఎన్నుకుంటారు. పోటీలో 143 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 1,615 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒంగోలులో 820, చీరాలలో 221, మార్కాపురం 168, కందుకూరు 97, అద్దంకి 68, కనిగిరి 60, గిద్దలూరు 55, దర్శి 49, పొదిలి 49, పర్చూరు 28 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గత నెలలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమ సరిగా ఇవ్వకపోవడంతో పెద్దసంఖ్యలో ఓట్లు చెల్లకుండాపోయాయి. ఈ అనుభవంతో ఓటువేసే విధానాన్ని అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరు కనీసం ఐదుగురు అభ్యర్థులకు ప్రాధాన్యత ఓటు వేయాల్సి ఉంటుంది.

ఏపీపీఎస్సీ పరీక్షల జవాబు పత్రాల తరలింపు

ఒంగోలు గ్రామీణం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాలను గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి విజయవాడకు తరలించారు. మూడు రోజులపాటు అటవీ బీట్ అధికారి, సహాయ బీట్ అధికారి, దేవాదాయశాఖలోని ఈవో (గ్రేడ్-3) పోస్టుల భర్తీ నిమిత్తం పరీక్ష నిర్వహించారు. తేదీల వారీగా 9న 667 (1100), 10న 635 (718), 11న 554 (1668) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జవాబు పత్రాలను ఆర్టీసీ బస్సులో పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. సదరు ప్రక్రియను డీఆర్వో ఓబులేసు, పరీక్షల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు పరిశీలించారు.

జవాబు పత్రాల తరలించే బస్సు వద్ద డీఆర్వో ఓబులేసు, ఇతర అధికారులు

గరుడ వాహనంపై దేవదేవుడు

మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మిట్టపాలెం నారాయణస్వామి క్షేత్రంలో గురువారం నిర్వహించిన గరుడ వాహన సేవ వైభవంగా సాగింది. ముందుగా అర్చకులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ దత్తాత్రేయ మహా సరస్వతి హోమాలు, విశేష పూజలు జరిపారు. పల్లకీ సేవ, రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈవో ఎస్.నరసింహబాబు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కె.చిన్నఆదినారాయణ, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. - న్యూస్‌టుడే, సి.ఎస్.పురం

గరుడ వాహనంపై స్వామివారు

పల్లకీ సేవలో పాల్గొన్న భక్తులు

విద్యుత్తు సంస్థలో కార్మికులదే కీలకపాత్ర

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు హక్కులతో పాటు, బాధ్యతలను గుర్తించాలని ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఏ.మురళీకృష్ణ సూచించారు. 1104 ఏపీ విద్యుత్తు ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని ప్రాంతీయ కార్యాలయంలో గురువారం యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు సంస్థకు కార్మికులే కీలకమన్నారు. వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు. కీలక సమయాల్లో పనితీరు మన సమర్థతకు నిదర్శనంగా నిలుస్తుందని వివరించారు. తొలుత కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తుశాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈ మాకినేని హరిబాబు, సంఘం నాయకులు రాచగర్ల సంజీవరావు, బి.సురేష్, యు.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని పోస్టుకార్డు ఉద్యమం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పీఆర్సీని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. ముఖ్యమంత్రికి రాసిన పోస్టు కార్డులను ప్రదర్శిస్తూ యూనియన్ నాయకులు నినాదాలు చేశారు. గురువారం సాయంత్రం యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి మాట్లాడుతూ.. నూతన ప్రభుత్వ వచ్చాక కూడా ఉద్యోగుల ఆర్థిక పరమైన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. బకాయిలు రూ.25 వేల కోట్లకు పేరుకుపోయాయన్నారు. 2023 జులై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి ఇంతవరకు ఛైర్మన్‌ని నియమించలేదన్నారు. ఐఆర్ 29శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డీఏలు, ఏపీజీఎల్ఐసీ బకాయిలు విడుదల కాలేదన్నారు. చివరికి మెడికల్ రీఎంబర్స్‌మెంట్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించలేక పోతున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌హై, యూనియన్ నాయకులు వై.వెంకట్రావు, చిన్నస్వామి, ప్రభాకరరెడ్డి, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

పోస్టుకార్డులు ప్రదర్శిస్తున్న యూటీఎఫ్ నాయకులు

కల్తీ నెయ్యి విషయం ఇంతటితో ఆపేయడం మంచిది

❖ మాజీ మంత్రి బాలినేని

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం నగరానికి వచ్చిన ఆయన తన ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి గురించి ప్రశ్నించగా.. అప్పటి ఛైర్మన్ నెయ్యిలో కల్తీ జరిగిందని, అయితే తనకు సంబంధం లేదని ప్రకటించారన్నారు. ఎవరు తప్పుచేశారు, ఏమి చేయాలనేది వేంకటేశ్వరస్వామి చూసుకుంటారని అభిప్రాయపడ్డారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపివేయడం మంచిదనేది తన అభిప్రాయమని తెలిపారు. జనసేనలో పదవి గురించి విలేకర్లు అడగగా.. సమయం వచ్చినప్పుడు ఆ విషయం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చూస్తారని చెప్పారు. జిల్లా బాధ్యతలు తాను అడగలేదని స్పష్టం చేశారు.

దుకాణదారులను బెదిరించిన నిందితుడి అరెస్టు

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తిలో సీఎస్ఎన్ బంగారు దుకాణం యజమానులు రూ.1.25 కోట్లు ఇవ్వాలంటూ బెదిరించిన విషయమై చీమకుర్తికి చెందిన కె.ఫణికుమార్‌ను అరెస్టు చేసినట్లు సీఐ డి.ప్రసాద్ తెలిపారు. నగదుతోపాటు, కిలో బంగారం ఇవ్వకుంటే తుపాకీతో కాల్చి వేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరించిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసులో నిందితుడైన ఫణికుమార్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు సీఐ గురువారం తెలిపారు.

కుక్కల దాడిలో దుప్పి మృతి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందింది. మైలుచర్ల అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వి.బైలు గ్రామంలోకి ఇది వచ్చింది. పోలేరమ్మ ఆలయ సమీపంలో కుక్కలు వెంబడించి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. డీజీపేట పశువైద్యాధికారి షేక్ మునీర్‌తో పోస్టుమార్టం చేయించారు. అనంతరం అడవిలో దహనం చేసినట్లు ఎఫ్ఎస్‌వో శేషుబాబు తెలిపారు. సర్పంచి డి.వెంగళరావు, ఎఫ్‌బీవో బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు, గ్రానైట్ లారీ ఢీ

❖ రోడ్డుపై పడిన బండరాయి
❖ నలుగురికి గాయాలు

చీమకుర్తి: ఒంగోలు-కర్నూలు రహదారి చీమకుర్తి మండలం యల్లయ్య నగర్, మర్రిచెట్లపాలెం మధ్య గురువారం ఆర్టీసీ బస్సు, గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు, ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో విజయవాడ వెళ్తుంది. అదే సమయంలో రామతీర్థం వైపు నుంచి గ్రానైట్ రాళ్ల లోడు లారీ మర్రిచెట్లపాలెం వైపు వెళ్తుంది. ముందు ఉన్న ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు, గ్రానైట్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సు డ్రైవర్ ఎం.రోశిబాబు క్యాబిన్లో చిక్కుకుపోగా స్థానికులు స్పందించి క్రేన్ సాయంతో అతడిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో రోశిబాబు, లారీ చోదకుడు వెంకటేశ్వర్లు, మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. వాహనాలు ఢీకొన్న తీవ్రతకు లారీపై ఉన్న గ్రానైట్ రాయి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ఇతర వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.

గాయపడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోశిబాబు

సంఘటనా స్థలంలో బండరాయి, వాహనాలు

నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: నిరుద్యోగ మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నట్లు ఎండ్లూరుడొంక లోని మహిళా ప్రాంగణం మేనేజర్ మాధవి పేర్కొన్నారు. 15 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగ మహిళలు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 99630 05209 ఫోన్ నంబరును సంప్రదించాలని కోరారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 120, రిటైల్ లైవ్ - 142, చికెన్ విత్ స్కిన్ - 206, చికెన్ స్కిన్‌లెస్- 234

శ్రీ వల్లూరమ్మ దేవస్థానము - వల్లూరు
టంగుటూరు మండలం - ప్రకాశం జిల్లా

ఈ - ప్రొక్యూర్‌మెంట్ - సీల్డు టెండరు - బహిరంగవేలం ప్రకటన

ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, వల్లూరు గ్రామములో వేంచేసియున్న శ్రీ వల్లూరమ్మ దేవస్థానమునకు సంబంధించిన తేది: 01.04.2026 నుండి తేది. 31.03.2027 వరకు వివిధ హక్కులు మరియు షాపులు లీజుకు ఇచ్చుటకు తేది. 23.02.2026 ఉ. 11.00 గం.లకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ సీల్డు టెండరు మరియు బహిరంగ వేలంపాటలు దేవస్థాన కార్యాలయము వద్ద దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు సమక్షమున జరుగును.

వ. నెం.	పాటకు పెట్టబడు ఐటమ్ వివరము	పాటకు ముందు చెల్లించవలసిన ధరావత్తు
1.	భక్తులచే సమర్పించబడు కొబ్బరి చిప్పలు ప్రోగుచేసుకొను హక్కు. (ఈ - ప్రొక్యూర్‌మెంట్ సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	50,000-00
2.	భక్తులచే సమర్పించబడు తలనీలాలు నాయీ బ్రాహ్మణుల ద్వారా క్షుర కర్మ చేసిన తలనీలాలు ప్రోగు చేసుకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
3.	దేవాలయమునకు వచ్చు భక్తుల పాదరక్షలను భద్రపరిచెడి హక్కు మరియు గోరింటాకు ముద్రలు వేయు హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
4.	పార్కింగ్ ఫీజు, టాయిలెట్ ఫీజు వసూలు హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
5.	గ్యాస్ పొయ్యిలు అద్దెకు ఇచ్చుకొను హక్కు. (కాలపరిమితి తేది 1-3-2026 నుండి 28-2-2027 వరకు) (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
6.	షాపు నెం. 1, 2, 3, 4ల యందు (ఒకే షాపుగా) పూజాద్రవ్యములు అమ్ముకొను హక్కు. (ఈ-ప్రొక్యూర్‌మెంట్ సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	1,00,000-00
7.	షాపు నెం. 5లో కూల్‌డ్రింక్స్ మరియు ఐస్‌క్రీమ్ పార్లల్ నడుపుకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
8.	షాపె నెం. 6, 7, 8లలో (ఒకే షాపుగా) సప్లయి సామాగ్రి అద్దెకిచ్చుషాపు నడుపుకొను హక్కు. (ఈ-ప్రొక్యూర్‌మెంట్ సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	50,000-00
9.	షాపు నెం.9లో మండపాలంకరణ మరియు ఎలక్ట్రికల్ డెకరేషన్ ఏర్పాటు చేయు హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
10.	షాపు నెం. 10లో వంట సరకులు అమ్ముకొను షాపు నడుపుకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	10,000-00
11.	షాపు నెం. 12లో ఆటబొమ్మలు అమ్మకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	10,000-00
12.	షాపు నెం. 13, 14, 15లలో (ఒకే షాపుగా) క్యాంటిన్ నడుపుకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	20,000-00
13.	న్యూ షాపింగ్ కాంప్లెక్స్ (బ్రిడ్జి అవతలివైపు) షాపు నెం. 5, 6, 7, 9 మరియు 12 (ఒక్కొక్క షాపుకు విడివిడిగా) తేది 1-4-2026 నుండి 31-3-2029 వరకు అనగా 3 సం॥రాల కాలపరిమితికి నెలబాడుగ అద్దె పద్ధతిన	10,000-00

సీల్డు టెండర్ షెడ్యూలు జారీ చేయు తేదీలు: ది. 13.02.2026 నుండి 22.02.2026సా 5.00లవరకు టెండర్ షెడ్యూలు దాఖలు చేయు ఆఖరి తేదీ 23.02.2026 ఉ. 9.00 వరకు, టెండర్ షెడ్యూలు ఖరీదు రూ. 500/- ఈ- ప్రొక్యూర్‌మెంట్ బిడ్‌డౌన్‌లోడ్ మొదలు తేదీ. 13.02.2026 ఉ. 10.00లకు బిడ్ స్వీకరించు చివరి తేదీ. 22.02.2026 సా. 5.00ల వరకు బిడ్ తెరుచు తేది: 23.02.2026 ఉ.11.00లకు. ఈ- టెండరు వివరములు www.eprocurement.gov.in లో AP Endowments Department Marketing నందు చూడగలరు. మిగిలిన షరతులు దేవస్థానము కార్యాలయము నందు తెలుసుకొనవచ్చును.

వల్లూరు 12.02.2026 | శ్రీ బొజ్జా శ్రీనివాసులు, ఛైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు | ఇట్లు/- బి.రమేష్, కార్యనిర్వహణాధికారి, సెల్ నెం. 7013429148

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్ట్రెస్సడ్ అసెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫ్‌సి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ వై. ముక్తేశ్వరరావు (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం. : 88866 40777
వాహనముల తనిఖీ కొరకు : 92912 32223

ఇ-వేలం ద్వారా వాహనములు అమ్మకం (హైపోథికేషన్)

ఈ దిగువ ఉదహరించిన ఋణగ్రహీత వాహనముల కొనుగోలు కొరకు ఋణసౌకర్యము వినియోగించుకొని ఋణగ్రహీత ఋణము యొక్క వాయిదాలు చెల్లించుటలో విఫలమైనారు. కావున బ్యాంకు వారిచే సదరు వాహనములు జప్తు చేయబడి ఆన్‌లైన్ వేలం ద్వారా వేలం వేయుటకు ఈ దిగువ తేదీన నిర్ణయించటమైనది.

ఋణగ్రహీత(ల) పేరు : శ్రీ అన్నంగి రఘు, తండ్రి : నాగేశ్వరరావు, 4-174, యర్రపాలెం, కొరిశపాడు, ప్రకాశం, గుంటూరు - 523212.

వ.సం.	రిజిస్ట్రేషన్ నెం.	కంపెనీ / ఫ్యూయల్	మోడల్	రిజర్వు ధర	ధరావత్తు
1	AP 39 UL 4872	EICHER PRO/ 6016 N LPO CWC BSVI/ DIESEL/ BUS	AUG - 2022	Rs. 14,45,000/-	Rs. 1,44,500/-
2	AP 39 UL 4873	EICHER PRO/ 6016 N LPO CWC BSVI/ DIESEL/ BUS	AUG - 2022	Rs. 12,75,000/-	Rs. 1,27,500/-

వాహనములు తనిఖీ చేయు ప్రదేశం: శ్రీరామ్ ఆటోమాల్, ఒంగోలు.

ఇ-వేలం తేది మరియు సమయం : 26-02-2026 ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 01.00 గం॥ వరకు
బిడ్ పెంపుదల : బిడ్డర్స్ వారి ఆఫర్ ధరలను రూ.10,000/-లతో గుణింపులో హెచ్చించవలెను.

నియమ నిబంధనలు : 1) వాహనములను "ఎక్కడ ఎలా వున్నది అక్కడ అలానే" మరియు "అక్కడ వున్నదో అదే" అను పద్ధతిలో వేలం వేయబడును. 2) రిజర్వు ధరకన్నా తక్కువ ధరకు వాహనములు అమ్మబడవు. 3) విజయవంతమైన పాటదారుడు అంగీకరించిన అమ్మకపు ధరలో కనీసం (10+15) 25% తక్షణమే చెల్లించవలెను. మిగిలిన సొమ్మును 15 రోజులలోపు చెల్లించని పక్షంలో ఎటువంటి నోటీసు లేకుండా అప్పటి వరకు చెల్లించిన మొత్తమును కోల్పోవుదురు. 4) విజేత బిడ్డరు పేరుపై వాహనములు బదిలీ చేయుటకు సంబంధించి సంబంధిత అన్ని ఖర్చులు విజేత బిడ్డరు మాత్రమే భరించవలెను. తేది: 13-02-2026 నుండి తేదీ: 25-02-2026 వరకు బ్యాంకు పనివేళల యందు వాహనములు తనిఖీ చేసుకొనవచ్చును. 5) ట్యాక్స్ నిబంధనల ప్రకారం జీఎస్‌టీ/టీడీఎస్ వర్తిస్తాయి. 6) ఎటువంటి కారణం చూపకుండానే వేలం వాయిదా వేయుటకు, రద్దు చేయుటకు బ్యాంకు వారికి అధికారం కలదు. 7) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్: www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance యొక్క వెబ్‌పోర్టల్: https://baanknet.com/eauction-psb/bidder-registration, టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 8291220220ను సంప్రదించండి.

గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియ ద్వారా ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలనీ సూచించటమైనది.

తేదీ : 12-02-2026, ప్రదేశం : విజయవాడ | సం/- అధీకృత అధికారి, SBI, SARB, విజయవాడ

EENADU Classifieds

AGRI BUSINESS

సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ ఎర్రచందనం, 25 సెంట్స్, 9 లక్షలు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురంలో కలదు. సంప్ర॥ J. సతీష్‌బాబు.9703753121.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే
వివరాలకు..
97011 12824
ఒంగోలు 80087 09902
మార్కాపురం 80081 11050
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 500 Colour : రూ. 700
ప్రకటనలపై 5% GST వర్తించును

REAL ESTATE

PLOT FOR SALE

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

గుంటూరులోని రియల్ బూమ్ రియల్ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలీకాలర్స్(10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.

సరిపూడి సుజుకి ఒంగోలులో పనిచేయుటకు స్పేర్స్ మేనేజర్ (స్పేర్స్‌నందు అనుభవం) స్పేర్స్ అసిస్టెంట్స్ కావలెను. ✆7799960149, 7799960199, 7799960279.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు. వయస్సు:22 సం॥రాలు నుండి 40 సం॥రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర| 92487 33371.

నలంద CBSE స్కూల్ గాయత్రినగర్ కావలి నందు పనిచేయుటకు ప్రైమరి తెలుగు, మ్యాథ్స్, హయ్యర్ మాథ్స్, సోషల్, సైన్స్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ టీచర్స్ కావలెను. మంచి జీతం + నాన్ లోకల్స్‌కి ఉచిత భోజనం + వసతి కల్పించబడును. ✆ 62653 97498, 91210 24992

అద్దంకిదగ్గర కుంకిపాడు కృపిడైరీ నుండి పాలు, పెరుగు 4వీలర్ ఆటోలో ట్రాన్స్‌పోర్ట్ చేయుటకు 35-45 సం॥ వయస్సు, అనుభవం కల్గి డ్రైవింగ్‌లైసెన్స్ ఉన్న డ్రైవర్‌కావలెను. వసతి&మంచి జీతముకలదు. ✆63059 49353.

అర్హులైన అకౌంటెంట్ కావలెను. ఒంగోలులోని శ్రీమంజునాథ హేచరీ(ALAS GROUP) ఆఫీసులో పని చేయుటకు TALLY & GST తెలిసిన అకౌంటెంట్ (స్త్రీ/పు) కావలెను. అనుభవంలేనివారు కూడా దరఖాస్తుచేసుకోవచ్చు. సం/- సెల్: 79979 97826

ఒంగోలులోని ప్రముఖ విద్యాసంస్థనందు పనిచేయుటకు PROలు కావలెను. Q:డిగ్రీ/పిజీ. జీతం: 20నుండి 25వేలు వరకు. సంప్ర ✆ 63995 52222.

SECURITY GUARDS

నెల్లూరుజిల్లా గూడూరు పరిసర ప్రాంతాలలోకి అనుభవం ఉన్న ASO & సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. 12hrs డ్యూటీ, జీ.+PF, ESI, ఫ్రీ రూమ్, సబ్సిడి ఫుడ్. 96189 71229, 9550214234

కనిగిరి

•కనిగిరి •గిద్దలూరు

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న విద్యార్థులు, తెదేపా నాయకులు

కనిగిరి, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని... తాము అధికారంలోకి వచ్చాక చెల్లిస్తామని ఇచ్చిన హామీని మంత్రి లోకేశ్ నిలబెట్టుకున్నారని తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఆ మొత్తం చెల్లించినందుకు కృతజ్ఞతగా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి విద్యార్థులతో కలిసి గురువారం క్షీరాభిషేకం నిర్వహించారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అని చర్యలు తీసుకుంటుందన్నారు. నాయకులు షరీఫ్, ఫిరోజ్, ఖాదర్, బాలబాబు, లక్ష్మయ్య, నజీముద్దీన్, తులసి, అరుణ, వెంకటేశ్వర్లు, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా వీడ్కోలు వేడుక

కొమరోలు (గ్రామీణం), న్యూస్‌టుడే: విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి కళాశాల విద్యే కీలకమని కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యుడు ఎస్.ప్రభాకరరావు తెలిపారు. సీనియర్ విద్యార్థుల వీడ్కోలు వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటల పోటీల విజేతలకు, ప్రథమ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన కరుణ భూపరెడ్డి, అభిలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అధ్యాపకులు పాల్గొన్నారు.

గీతానికి నృత్యం చేస్తున్న విద్యార్థినులు

వృద్ధులకు వైద్య పరీక్షలు

కనిగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని వాసవీ వృద్ధాశ్రమంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కనిగిరి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు డాక్టర్ వెంకటఅనీష్‌కుమార్ ఆధ్వర్యంలో రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఆరోగ్య జాగ్రత్తలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ పి.శ్రీధర్ మాట్లాడుతూ... వృద్ధులను ఆదరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, ఆశ్రమ నిర్వాహకులు రంగనాయకులు పాల్గొన్నారు.

ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ఆటల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

కంభం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో జరిగిన కుంగ్ ఫూ, వైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కంభం జూనియర్ కళాశాల విద్యార్థి సోదరులు గోన నాగార్జున, కార్తిక్ ప్రతిభ చాటి బంగారు పతకాలు సాధించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన రగ్బీ పోటీల్లో విద్యార్థిని సాక్షి రాష్ట్ర జట్టుకు ప్రతినిధ్యం వహించి సత్తా చాటింది. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ తిరుమలయ్య వారిని సత్కరించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అధ్యాపకులు చంద్రశేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరనారాయణ, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

నేడు దిగువమెట్టలో 'ర్యాలీ ఫర్ బిగ్ క్యాట్స్'

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డివిజన్ పరిధిలోని దిగువమెట్ట వన విహారి వద్ద గురువారం... 'ర్యాలీ ఫర్ బిగ్ క్యాట్స్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ బి.విజయ్‌కుమార్ తెలిపారు. దేశంలోనే తొలిగా గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్‌ను కొత్త దిల్లీలో నిర్వహిస్తున్నారని అందులో భాగంగా నెల రోజుల పాటు జాతీయ పార్కులు, టైగర్ రిజర్వుల మీదుగా ర్యాలీ చేపడుతున్నట్లు వివరించారు. ఎన్జీవోలు, విద్యార్థులు, జంతు ప్రేమికులు, సంరక్షకులు, వన సంరక్షణ సమితి సభ్యులు, ఔత్సాహికులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

గుండ్లబ్రహ్మేశ్వరంలోకి భక్తులను అనుమతించాలి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: అటవీ ప్రాంతంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర దేవస్థానానికి శివరాత్రి రోజున భక్తులు వెళ్లేందుకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గురువారం కలిసి విన్నవించారు. ఏటా శివరాత్రి రోజున ఆ క్షేత్రానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ ఏడాది అనుమతులు ఇవ్వనందున సమస్య నెలకొందని వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించి భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు వివరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా, రహదారుల మెరుగుకు నిధులు కేటాయించాలని కోరారు.

ఇతరుల సమస్యకు చెక్!

- వీఆర్వోల లాగిన్‌కు వివరాలు
- మూడు నెలల్లో పరిష్కారానికి ఆదేశాలు

న్యూస్‌టుడే – గిద్దలూరు పట్టణం

◗ కనిగిరి నియోజకవర్గంలో మొత్తం 21,919 సర్వే నంబర్లలో 29,598 ఎకరాలు; గిద్దలూరు పరిధిలో 15,812 సర్వే నంబర్లలో 16,036 ఎకరాలు ఇతరుల పేరిట నమోదయ్యాయి.

గతంలో భూ రికార్డులు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే సమయంలో రెవెన్యూ సిబ్బంది కొన్ని పట్టా భూములను 'ఇతరులు' విభాగంలో నమోదు చేశారు. వాటికి సంబంధించిన అన్ని రకాల హక్కు పత్రాలు రైతుల వద్ద ఉన్నప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో మార్చేందుకు అవకాశం లేకుండా పోయింది. అప్పటి నుంచి సమస్య పరిష్కరించాలంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ వారు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయమై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం దస్త్రాలు పరిశీలించి వాస్తవ హక్కుదారులైన రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించింది.

దస్త్రాల పరిశీలనపై శిక్షణ

సమస్య పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్లు, వీఆర్వోలకు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రికార్డుల పరిశీలనపై అవగాహన కల్పించారు. తాజాగా రెవెన్యూ గ్రామాల వారీగా ఇతరుల పేరిట నమోదైన సర్వే నంబర్ల వివరాలను వీఆర్వోల లాగిన్‌కు పంపారు. వీటి ఆధారంగా క్షేత్రస్థాయిలో రైతుల వద్ద ఉన్న హక్కు పత్రాలు... ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎల్ఆర్‌లను పరిశీలించనున్నారు. పొలం హద్దులో ఉన్న రైతుల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేయడంతో పాటు రైతు వద్ద అఫిడవిట్ తీసుకొని వివరాలు అప్‌లోడ్ చేస్తారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రీసర్వే, తప్పులు లేని పాసుపుస్తకాలు అందజేసే పనిలో సిబ్బంది ఉన్నందున అర్జీల నమోదు ప్రక్రియ కొంత మందకొండిగా సాగుతోంది.

మండలాల వారీగా ఇతరుల పేరిట నమోదైన సర్వే నంబర్ల వివరాలు

మండలం	మొత్తం స.నం.లు	విస్తీర్ణం (ఎకరాల్లో)
కనిగిరి నియోజకవర్గం...		
సి.ఎస్.పురం	2,013	1,766
హెచ్.ఎం.పాడు	2,542	4,521
కనిగిరి	4,473	5,718
పి.సి.పల్లి	3,201	4,396
పామూరు	6,919	8,401
వెలిగండ్ల	2,771	4,794
గిద్దలూరు నియోజకవర్గం...		
అర్ధవీడు	1,960	2,300
బేస్తవారపేట	2,221	2,498
కంభం	1,336	1,086
గిద్దలూరు	3,664	3,025
కొమరోలు	3,456	3,246
రాచర్ల	3,175	3,881

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కనిగిరి : 8008574114
గిద్దలూరు పట్టణం : 8008574135

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: **కొమరోలు గ్రామీణం:** తాతిరెడ్డిపల్లె బీసీ కాలనీలో గత నెల రోజులుగా వీధి దీపాలు వెలగక రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నాం. – నాగేశ్వరరావు

✓: సిబ్బందిని పంపి సమస్య పరిష్కరిస్తాం. – జనార్దన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి

?: **అర్ధవీడు:** పోతురాజుటూరులో ఇళ్ల సమీపంలో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి.– వెంకటేశ్వర్లు

✓: పరిశీలించి.. తీగలు సరి చేయిస్తాం. – వెంకట నరసయ్య, విద్యుత్తు ఏఈ

?: **అర్ధవీడు:** ఈస్ట్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ పక్కనే వ్యర్థాలు పారబోస్తున్నారు. దుర్వాసన కారణంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. – రజాక్

✓: పంచాయతీ సిబ్బందితో మాట్లాడి సమస్య లేకుండా చూస్తాం. – లక్ష్మీనాయక్, ఎంఈవో

?: **కంభం:** హజరత్‌గూడెం పంచాయతీలోని రెస్టారెంట్ వెనుక వైపు దారులు నిండా గుంతలతో అధ్వానంగా తయారయ్యాయి. – శ్రీనివాసులు

✓: మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. – ఉమామహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి

?: **హనుమంతునిపాడు:** హాజీపురం పంచాయతీ కొత్తూరులో ఇంటింటి కుళాయిల ఏర్పాటులో భాగంగా వేసిన పైపులైను గుంతలు సరిగా పూడ్చక దారంతా గుంతలమయమైంది. – పి.పిచ్చిరెడ్డి

✓: సర్పంచి, పనులు చేసిన గుత్తేదారుతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ

లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీరని నష్టం

కార్మిక హక్కులు హరించేలా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణం రద్దు చేయాలని వామపక్ష, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా కనిగిరి, గిద్దలూరుతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. కొత్త చట్టాలతో కార్మికులు కట్టు బానిసలుగా మిగులుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి వీబీ జీ రామ్ జీగా మార్చడం తగదన్నారు. 2025 విత్తన చట్టం రద్దు చేయాలని నినాదాలు చేశారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో సంఘాల నాయకులు జి.వి.కొండారెడ్డి, టి.ఆవులయ్య, కేశవరావు, బాలిరెడ్డి, రామారావు, నరేంద్ర, జోసెఫ్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే బృందం

రాచర్లలో నిరసన ప్రదర్శన

గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

కనిగిరిలో సీఐటీయూ నాయకుల ర్యాలీ

పంచాయతీలకు చెత్త సేకరణ రిక్షాలు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గిద్దలూరు మండలంలోని 19 పంచాయతీలకు 35 చెత్త సేకరణ రిక్షాలు, ఒక్కో పంచాయతీకి ఆరు డబ్బాలు చొప్పున వచ్చాయి. వీటిని మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు. త్వరలోనే వీటిని పంచాయతీలకు పంపిణీ చేయనున్నారు.

పాఠశాల... రక్షణ లేక!

రాచర్ల మండలం ఆకవీడు ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణం అసంపూర్తిగా వదిలేశారు. రద్దీగా ఉండే గిద్దలూరు ప్రధాన రహదారి పక్కనే బడి ఉండడంతో పిల్లలకు రక్షణ కొరవడింది. కుక్కలు, పశువులు ప్రాంగణంలోకి చేరుతుండడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పిల్లల కోసం వేసిన ఇనుప చువ్వలూ ప్రమాదకరంగా ఉన్నాయి. సమస్యపై ఎంఈవో గిరిధరశర్మ స్పందిస్తూ... పనుల పూర్తికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. – న్యూస్‌టుడే, రాచర్ల

దారంతా మురుగు... వేసేదెలా అడుగు

కనిగిరి పట్టణం బీసీకాలనీలోని పరిస్థితి ఇది. కాలువలు లేక రోడ్డుపైనే మురుగు పారుతుండడంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కాలువలు నిర్మించాలని విన్నవించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కనిగిరి

రోడ్డుపైనే ఆవులు... తప్పని చిక్కులు

కనిగిరి పట్టణ ప్రధాన రహదారుల్లో ఆవులు గుంపుగా తిష్ఠ వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. యజమానులు మేత కోసం వాటిని వదిలేస్తుండడంతో సమస్య నెలకొంటోంది. ప్రధానంగా రాత్రివేళ అవి సరిగా కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, కనిగిరి

హైవే మలుపు... ఇసుక మేటతో ముప్పు

నిత్యం వందలాది వాహనాలు తిరిగే జాతీయ రహదారి-565పై పామూరు సమీపంలోని మలుపు వద్ద పరిస్థితి ఇది. కనీస రక్షణ లేకుండా తరలిస్తున్న వాహనాల నుంచి ఇసుక రాలి ఇలా పేరుకుపోతోంది. మలుపు కావడం, దగ్గరగా వచ్చే వరకు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. – న్యూస్‌టుడే, పామూరు

నిర్మించి.. నిరుపయోగంగా వదిలేశారు

రహదారులు భవనాల శాఖ అతిథి గృహం సిబ్బంది ఉండేందుకు వీలుగా కంభం కార్యాలయం ఆవరణలో... రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన క్వార్టర్ ఇది. ఏడాది దాటినా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఇతర అవసరాలకైనా దీనిని అందుబాటులోకి తెస్తే ఉపయుక్తంగా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. – న్యూస్‌టుడే, కంభం

ఆందోళన చేస్తున్న కాలనీవాసులు

కాలనీకి దారి చూపాలని నిరసన

కంభం, న్యూస్‌టుడే: రైల్వేస్టేషన్ సమీపంలోని మదర్‌థెరెసా కాలనీకి రహదారి ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానికులు గురువారం నిరసన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు షాలెంరాజు మాట్లాడుతూ పద్దెనిమిదేళ్ల క్రితం కాలనీ ఏర్పాటు చేసి సుమారు 200 మందికి స్థలాలు ఇచ్చారని... యాభై కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని ఇక్కడ ఉంటున్నారని తెలిపారు. అప్పట్లో దారి చూపలేదని... ప్రస్తుతం రాకపోకలకు ఆధారంగా ఉన్న రైల్వే రోడ్డును వారు మూసేస్తుండడంతో సమస్య నెలకొంటోదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా రహదారి ఏర్పాటుతో పాటు కాలనీలో వసతుల మెరుగుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జయరాజ్, మాదయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఇరిగినేనికి నివాళి

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడని తెదేపా ఒంగోలు పార్లమెంటరీ కమిటీ కార్యాలయ కార్యదర్శి షేక్ షరీఫ్ పేర్కొన్నారు. అమరావతి మైదానంలో గురువారం నిర్వహించిన వర్ధంతి సభలో మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఓ తెదేపా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా విశేష సేవలందించారని కొనియాడారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు షేక్ షరీఫ్, పిచ్చాల శ్రీనివాసరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, అచ్చాల రవి, రోషన్ సంధాని, నజీముద్దీన్, లక్ష్మయ్య, బాలబాబు, గౌడ్, అరుణ, తులసి, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తిరుపతినాయుడు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

సంపద కేంద్రాల సద్వినియోగంతో ప్రయోజనం

పామూరు, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డీడీవో కె.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నుచ్చుపొద, లక్ష్మీనరసాపురం, మోపాడు గ్రామాల్లోని కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణపై ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లపై సమీక్షించి... గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని పేర్కొన్నారు. ఎంపీడీవో నారాయణ గుప్తా, డిప్యూటీ ఎంపీడీవో హజరత్ అలీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

లక్ష్మీనరసాపురంలోని సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ప్రజలకు అందుబాటులో ఉండాలి

హనుమంతునిపాడు: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీడీవో రంగసుబ్బారాయుడు పేర్కొన్నారు. కొండారెడ్డిపల్లి సచివాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారంపై ఆరా తీశారు. కుటుంబ సర్వే, పారిశుద్ధ్య నిర్వహణ, అక్షర ఆంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. ఈ నెలాఖరుకల్లా సర్వేలు పూర్తి చేయడంతో పాటు లక్ష్యం మేరకు ఇంటిపన్నులు వసూలు చేయాలన్నారు. పంచయతీ కార్యదర్శి షకీల, సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

పొదిలి: మహా శివరాత్రి సందర్భంగా పొదిలి డిపో నుంచి శ్రీశైల క్షేత్రానికి అయిదు, మార్కాపురం నుంచి మరో పది సర్వీసులు తిప్పుతున్నట్లు డీఎం ఎం.శంకరరావు తెలిపారు. రామతీర్థం పుణ్యక్షేత్రానికి పది నుంచి పన్నెండు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కోటప్పకొండకు అద్దంకి, నరసరావుపేట మీదుగా; త్రిపురాంతకం క్షేత్రానికి దర్శి, దొనకొండ, కురిచేడు మీదుగా సర్వీసులు తిప్పనున్నట్లు వివరించారు. పాకల బీచ్ ఫెస్ట్ నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో పొదిలి నుంచి అక్కడకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నీరివ్వని ఆర్వో ప్లాంట్లు!

❖ బడి విద్యార్థులకు తప్పని అవస్థలు

గత వైకాపా ప్రభుత్వం నాడు - నేడు తొలి దశ పనుల్లో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లన్నీ దాదాపుగా మూలకు చేరాయి. దీంతో విద్యార్థులు గొంతు తడుపుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం 140 పాఠశాలల్లో మొదటి విడత నాడు -నేడు పనులు జరగ్గా... దాదాపు అన్ని చోట్లా వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో 90 శాతానికి పైగా ప్లాంట్లు మూలకు చేరాయి. నాసిరకం పరికరాలు కావడంతో ఆరంభం నుంచే సమస్య నెలకొంది.

● అప్పట్లో విద్యార్థుల సంఖ్యను బట్టి... ఉన్నత పాఠశాలలకు రూ.4 లక్షలు, ప్రాథమికోన్నత బడులకు రూ.1.80 లక్షలు, ప్రాథమిక విద్యాలయాలకు రూ.70 వేలు చొప్పున వెచ్చించి వీటిని కొనుగోలు చేశారు.

కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న ఆర్వోప్లాంట్

పదేళ్ల పాటు వీటి నిర్వహణ చూడాల్సిన గుత్త సంస్థ ఇటుగా కన్నెత్తి చూడడం లేదు. వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన ఉండడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒకటీ అరా సిబ్బంది వచ్చినా వారికి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో శ్రీనివాసులు స్పందిస్తూ... ప్లాంట్ల మరమ్మతుల విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి బాగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

– న్యూస్‌టుడే, కంభం

విద్యా సామగ్రిని అందజేస్తున్న ఎంపీడీవో రంగనాయకులు

'అక్షర ఆంధ్ర' సామగ్రి అందజేత

బేస్తవారపేట, న్యూస్‌టుడే: బేస్తవారపేట-1, 2, నేకునాంబాద్, చెట్టిచర్ల తదితర గ్రామ సచివాలయాల పరిధిలోని 2,270 మంది అక్షర ఆంధ్ర అభ్యాసకులకు అవసరమైన విద్యా సామగ్రి కిట్‌లను బేస్తవారపేట వెలుగు కార్యాలయంలో గురువారం పంపిణీ చేశారు. ఎంపీడీవో రంగనాయకులు మాట్లాడుతూ... సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా వాలంటీర్లు కృషి చేయాలన్నారు. ఏపీఎం రఘునాథబాబు, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.

కంభం, న్యూస్‌టుడే: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో వీరభద్రాచారి పేర్కొన్నారు. అర్బన్ కాలనీలోని వాలంటీర్లకు అవసరమైన సామగ్రిని గురువారం అందజేశారు. వెలుగు ఏపీఎం మాధవి, సీసీ కృష్ణారావు పాల్గొన్నారు.

పాఠశాలకు పుస్తకాల వితరణ

వెలిగండ్ల: పాపాయపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు హైదరాబాద్‌కు చెందిన బ్లూమ్ విత్ లైబ్రరీ రీడ్ అండ్ హెల్ప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10 వేల విలువైన పుస్తకాలను గురువారం అందజేశారు. ఎంఈవో దేవిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయిని వి.కవిత, కాంప్లెక్స్ ఛైర్మన్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య సేవలపై ఆరా

బేస్తవారపేట, న్యూస్‌టుడే: బేస్తవారపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మార్కాపురం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మనీష్ గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రక్త పరీక్షల ల్యాబ్, మందులిచ్చే గది, వార్డులను పరిశీలించారు. మెరుగైన సేవలందించాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యాధికారిణి టి.కావ్య, సిబ్బంది పాల్గొన్నారు.

(c) eenadu

మార్కాపురం
•మార్కాపురం •యర్రగొండపాలెం

శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి ఆర్టీసీ డిపో నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పొదిలి డీఎం ఎం.శంకరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా పొదిలి డిపో నుంచి శ్రీశైలంకు ఐదు సర్వీసులు, మార్కాపురం నుంచి మరో పది సర్వీసులు తిప్పుతున్నట్లు చెప్పారు. రామతీర్థం పుణ్యక్షేత్రానికి పది నుంచి 12 సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోటప్పకొండకు పొదిలి-అద్దంకి-నరసరావుపేట మీదుగా సర్వీసులు తిప్పనున్నట్లు పేర్కొన్నారు. త్రిపురాంతకం క్షేత్రానికి పొదిలి నుంచి దర్శి, దొనకొండ, కురిచేడు మీదుగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాకాల బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో 14, 15వ తేదీల్లో పొదిలి నుంచి ప్రత్యేక సర్వీసులు పెడుతున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు ఆయా మార్గాల్లో సర్వీసులు పెంచుతామన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న పెద్దబొమ్మలాపురం గ్రామస్థులు

అల్పాహారం, పండ్లు తరలిస్తున్న రెడ్డి సేవా సంఘం ప్రతినిధులు

భక్తుల సేవలో పెద్దబొమ్మలాపురం రైతులు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వెళ్లే, వచ్చే భక్తులకు పెద్దబొమ్మలాపురం రైతులు, దాతల సహకారం తొమ్మిదేళ్లుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్దదోర్నాల-శ్రీశైలం రహదారిలోని బోడేనాయక్ తండా సమీపంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద అన్నదాన శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఉదయం అల్పాహారం, మాధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాదం అందజేయనున్నట్లు వారు తెలిపారు. గ్రామంలోని రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి భక్తులకు సేవలందిస్తున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా స్టీల్ ప్లేట్లల్లో భోజనం పెడుతున్నారు. ● పెద్దదోర్నాల: చింతల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యసిబ్బంది వైద్యశిబిరాల ద్వారా మల్లన్న భక్తులకు గురువారం వైద్యసేవలు అందించారు. పెద్దదోర్నాలలోని అయ్యప్పస్వామి దేవాలయం, అటవీశాఖ చెక్‌పోస్టు, పెద్దబొమ్మలాపురం రైతులు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరం వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్యాధికారి యాగ్నిక్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది భక్తులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కాలినడకతో వెళుతూ అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందించారు. 16వ తేదీ వరకు వైద్యశిబిరాలు కొనసాగించనున్నారు.

అల్పాహారం, పండ్లు పంపిణీ

మార్కాపురం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులు, యాత్రికులకు మార్కాపురం రెడ్డి సేవా సంఘం వారు చేయూతనివ్వడం అభినందనీయమని డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ అన్నారు. గురువారం మార్కాపురం నుంచి రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు అల్పాహారంతోపాటు తాగునీరు, పండ్లు అందించేందుకు ప్రత్యేక వాహనాల్లో మార్కాపురం నుంచి బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కనకదుర్గ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి సేవా సంఘం కన్వీనర్ గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శ్రీశైలం నడిచి వెళ్లే భక్తులు, యాత్రికులకు రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో చిన్న సాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి, రామిరెడ్డి, రమణారెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, సుబ్బారెడ్డి, రంగారెడ్డి, ఎస్.రమణారెడ్డి, మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు కమ్యూనికేషన్ టవర్లు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల ఘాట్ రహదారిలో సెల్ టవర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరిగినా, వాహనాల ట్రాఫిక్ స్తంభించినా సకాలంలో పోలీసులకు సమాచారం అందడంలేదు. వారికి సమాచారం అంది వచ్చేసరికి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల వేళ అధిక సంఖ్యలో వాహనాల్లో భక్తులు శ్రీశైలం వెళ్లి వస్తున్నారు. ఆ రహదారిలో జరిగే రహదారి ప్రమాదాలు, భక్తులకు కలిగి ఇతర ఇబ్బందుల సమాచారం తక్షణమే అందేలా పోలీసుశాఖ రెండు కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేసింది. పెద్దదోర్నాలలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఫంక్షన్‌హాల్‌పై ఒకటి, మరొకటి చింతల చెంచు గిరిజన గూడెంలో ఏర్పాటు చేశారు. దీంతో అవి 20 కి.మీల దూరం వరకు పనిచేస్తాయి. పోలీసుల వద్ద ఉన్న వాకీ-టాకీలు, పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేసిన సమాచార పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని సీఐ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ సౌకర్యం 16వ తేదీ వరకు ఉంటుందన్నారు.

పెద్దదోర్నాలలో ఏర్పాటు చేసిన టవర్

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

తర్లుపాడు: మండలంలోని మేకలవారిపల్లి విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని గ్రామాలకు శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ హనుమాన్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్డీఎస్ఎస్ పనుల్లో భాగంగా ఉదయం 8.00 నుంచి 11.00 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఆయన తెలిపారు. ఆయా పరిధిలోని కలుజువ్వలపాడు, మేకలవారిపల్లి, కొండారెడ్డిపల్లి, లక్ష్మక్కపల్లి, రాగసముద్రం, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోనుందని ఏఈ తెలిపారు.

అదరగొడుతున్న మిర్చి!

☛ క్వింటా రూ.18 వేల నుంచి రూ.20 వేలు

☛ తెగుళ్లతో తగ్గిన దిగుబడులు

న్యూస్‌టుడే, మార్కాపురం

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల మాదిరిగా ఎర్రబంగారం (మిర్చి) ధరలు కూడా గుంటూరు మిర్చి యార్డులో రికార్డు స్థాయిలో ఉన్నాయి. గతేడాది ఇదే ఫిబ్రవరిలో క్వింటా ధర రూ.9 వేల నుంచి రూ.10 వేలు ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతులు గుంటూరు మిర్చి యార్డు వద్ద ఆందోళనలు సైతం చేశారు. ప్రస్తుతం క్వింటా రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతోందని ఉద్యాన శాఖ అధికారులతో పాటు రైతులు చెబుతున్నారు.

● జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో గతేడాది ఖరీఫ్, రబీలలో 53,391 ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు. ఈ ఏడాది 36,553 ఎకరాల్లో సాగైనట్లు అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. సాగు తగ్గడంతో పాటు రెండు సార్లు తుపాన్లు రావడంతో తెగుళ్లు, వాతావరణంలో మార్పులతో పంట పూర్తిగా దెబ్బతింది. ఈ కారణాలతో 30 శాతం దిగుబడి తగ్గిపోయింది. బాగా పండితే ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం 16 క్వింటాళ్ల నుంచి 17 క్వింటాళ్ల వరకు మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గుంటూరు మిర్చి యార్డులో రికార్డు స్థాయిలో ధరలున్నా రైతులకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రైతులు మిరప పొలాల్లో తక్షణమే నీలం, పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకోవడంతో తెల్ల, నల్ల దోమలతో పాటు తామర పురుగుల ఉద్ధృతి కొంతవరకు తగ్గుతుందని జిల్లా ఇన్‌ఛార్జి ఉద్యానశాఖ అధికారి దాసు రమేష్ తెలిపారు. మరో మూడు కాపులు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే రైతులు జిగురు అట్టలు పొలంలో ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

మిరప పంటకు వచ్చిన వైరస్‌ను పరిశీలిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి ఉద్యానశాఖ అధికారి రమేష్

ఈ ఏడాది 65.79 లక్షల క్వింటాళ్ల దిగుబడి

జిల్లాలోని 21 మండలాల్లో మిరప పంట 36,553.76 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది తుపాన్లు, తెగుళ్లు, వాతావరణంలో మార్పులతో దిగుబడి తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వేడి వాతావరణంలో కొంత వరకు ఆశా జనకంగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 65.79 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కాపురం జిల్లా నుంచే ఎక్కువగా గుంటూరు మిర్చి యార్డుకు మిరప వెళ్తుందని అధికారులు తెలిపారు. రైతులు బయట దళారుల వద్ద విక్రయించవద్దని, మిర్చి యార్డులోనే అమ్మకాలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచిస్తున్నారు.

రంగనాయకుడి దర్శనాలకు అనుమతించాలని వినతి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: అటవీ ప్రాంతంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర దేవస్థానానికి శివరాత్రి రోజున భక్తులు వెళ్లేందుకు అటవీశాఖ అధికారులు అనమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గురువారం కలిసి విన్నవించారు. ఏటా శివరాత్రి రోజున ఆ క్షేత్రానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ ఏడాది అనుమతులు ఇవ్వనందున సమస్య నెలకొందని వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించి భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు వివరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా, రహదారుల మెరుగుకు నిధులు కేటాయించాలని కోరారు.

అక్షరాస్యులుగా తీర్చిదిద్దండి

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లాలో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్ష రాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉల్లాస్- అక్షరాంధ్ర పోస్టర్‌ను జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని వయోజన విద్య అధికారులతో పాటు డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 66,972 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు అధికారులు జేసీకి వివరించారు. పది మంది నిరక్షరాస్యులకు ఒక్కరు చొప్పున వాలంటీరును నియమించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య నోడల్ అధికారి వి.ప్రభాకర్, పర్యవేక్షకుడు చెన్నయ్యపాల్గొన్నారు.

అక్షరాంధ్ర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జేసీ శ్రీనివాసులు, వయోజన విద్య అధికారులు

మురుగు సమస్యకు మోక్షం

ఈనాడు కథనానికి స్పందన

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం పట్టణంలోని పెద్దనాగులవరం రోడ్డు, పాశంవారి వీధిలో మురుగు కాలువలోని నీరు రహదారులపై పారుతుంది. దీంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మసీదుకు వెళ్లేందుకు ముస్లిం సోదరులు మరీంతగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యను ఈ నెల 12న ఈనాడులో 'రహదారిపై మురుగు.. పెట్టిస్తోంది పరుగు' అనే శీర్షికన ప్రచురితమైన వార్తకు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు స్పందించారు. పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
యర్రగొండపాలెం : 8008552658

త్రిపురాంతకం, న్యూస్‌టుడే:

?: గొల్లపల్లి నుంచి మండల కేంద్రానికి సరఫరా అయ్యే సాగర్ పైపులైన్ వెల్లంపల్లి వద్ద పగిలిపోవడంతో నీరు వృథాగా పోతున్నాయి. సమస్యను పరిష్కరించాలి. - స్థానికులు, వెల్లంపల్లి, త్రిపురాంతకం మండలం.
✓: మరమ్మతులు చేపిస్తాం. - శ్రీకాంత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, త్రిపురాంతకం.

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే:

?: పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ పరిధిలోని అయినముక్కల ప్రధాన రహదారిలో మురుగు కాలువలు లేకపోవడంతో మురుగు నీరు రహదారిపై ప్రవహిస్తోంది. దీంతో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - గాలెయ్య, అయినముక్కల
✓: మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం. - శివకోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి, పెద్దదోర్నాల.

పొదిలి, న్యూస్‌టుడే:

?: పొదిలిలోని త్యాగరాజస్వామి నగర్‌లో సిమెంటురోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలి - స్థానిక ప్రజలు.
✓: పరిశీలించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారుచేస్తాం. ఎ.మారుతీరావు, కమిషనరు, పొదిలి.

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:

?: పుల్లలచెరువు మండలం రాచకొండ పంచాయతీ 3 గ్రామాల్లో మురికి కాలువల్లో పూడిక తీత, రోడ్ల వెంట వ్యర్థాలు ఎత్తివేయాలి. ఈగలు, దోమల నివారణకు బ్లీచింగ్ చల్లాలి. - రామిరెడ్డి, స్థానికుడు
✓: పంచాయతీ సిబ్బందిచే పారిశుద్ధ్య పనులు చేపిస్తాం. - అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి.

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని ఇజ్రాయేల్ పేటలో కొన్నిచోట్ల వీధిదీపాలు వెలగడంలేదు. - యోహాను, స్థానికుడు.
✓: మరమ్మతులు చేయిస్తాం. - రామసుబ్బయ్య, పీఎస్.

రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య సమోదు తప్పనిసరి

మార్కాపురం గ్రామీణం: ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం నమోదు చేసుకోవాలని మండల ఏవో బుజ్జిబాయి తెలిపారు. గురువారం మండలంలోని గజ్జలకొండ గ్రామంలోని రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీఎం కిసాన్ నిధులు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఏఏలు సాయిదీక్షిత్, అరుణాదేవి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు

వైభవంగా 16 రోజుల పండుగ

మార్కాపురం గ్రామీణం: పట్టణ శివారులో గుండికానదీ తీరాన వెలసిన శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా గురువారం 16 రోజుల పండుగ నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షుడు చక్కా మాలకొండ నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది మహిళా భక్తులు పాల్గొని అరిసెలు పంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భోజన వసతి ఏర్పాటుచేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించేందుకు కలసికట్టుగా కృషిచేసిన శ్రీవారి భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి ఎస్సైగా ఎస్.రాజేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కొత్తపట్నం మెరైన్ స్టేషన్‌లో పనిచేస్తూ బదిలీపై పొదిలి వచ్చారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఈయన కురిచేడు, కారంచేడు, చిలకలూరిపేట, బెల్లంకొండవారిపాలెం ప్రాంతాల్లో ఎస్సైగా పనిచేశారు. పొదిలి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని చెప్పారు.

ఉపాధ్యాయుడి కుటుంబానికి సంక్షేమ నిధి చెక్కు అందజేత

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూతలపాటి వెంకట సురేష్‌కుమార్ కుటుంబసభ్యులకు యూటీఎఫ్ నాయకులు యూటీఎఫ్ సంక్షేమ పథకం నుండి రెండు లక్షల చెక్కును అందజేశారు. గురువారం వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందక ముందే యూటీఎఫ్ కార్యకర్తలు మరణించినప్పుడు తోటి ఉపాధ్యాయులుగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నట్లు జిల్లా సహాధ్యక్షుడు బాలవెంకటేశ్వర్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మార్కాపురం జిల్లా కార్యదర్శి పోలు శ్రీనివాసరెడ్డి, ఆడిట్ కమిటీ సభ్యులు బి.బుజ్జిబాబు, నాయకులు సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, ఖాశీంషా, టి.శ్రీనివాస్, జి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబసభ్యులకు చెక్కు అందజేస్తున్న యూటీఎఫ్ నాయకులు

పురం... త్రివర్ణ శోభితం

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా ఆవిర్భావం తర్వాత పలు మార్పులు ఇప్పుడే జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం రూపు మార్పుల కోసం అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మార్కాపురం మున్సిపల్ అధికారులు మార్కాపురం- కళాశాల రహదారిలోని ఆర్టీసీ డిపో నుంచి వ్యవసాయ మార్కెట్‌యార్డు వరకు ఉన్న సెంట్రల్ లైటింగ్‌లో త్రివర్ణ వెలుగుల దీపాలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ లైటింగ్‌లకు ఉండే దీపాలకు, స్తంభాలకు త్రివర్ణ రంగులతో ఉన్న దీపాలు పుర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

అసంపూర్తి భవనానికి మోక్షమెప్పుడో?

గ్రామాల్లో మెరుగైన సేవలు అందించేందుకు గత ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ప్రతి పంచాయతీలో రూ.40లక్షల నిధులు కేటాయించింది. వై.పాలెం పట్టణాన్ని నాలుగు సచివాలయాలుగా విభజించింది. కోనేరు పక్కన భవన నిర్మాణానికి నరేగా నిధులు కేటాయించింది. వీటిలో కోనేరు పక్కన చేపట్టిన భవన నిర్మాణానికి సరిగ్గా నిధులివ్వకపోవడంతో వైకాపా హయాంలోనే గుత్తేదారు పనులు నిలిపివేశారు. మూడేళ్లుగా ఎలాంటి పురోగతి లేదు. ఇంకో రూ.5లక్షల దాకా ఖర్చు చేస్తే ఈ భవనం వినియోగంలోకి వస్తుందని ప్రజలు చెప్తున్నారు.- న్యూస్‌టుడే, యర్రగొండపాలెం

బస్సు షెల్టర్ లేక ప్రయాణికుల ఇక్కట్లు

పొదిలి చిన్నబస్టాండ్‌లో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నబస్టాండ్ ప్రాంతం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులు ఒంగోలు, గుంటూరు, కొండపి, మర్రిపూడి, కందుకూరు వెళ్లేందుకు ఇక్కడ రోడ్డుపక్కనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండైనా, వాన అయినా రోడ్డుపైనే, దుకాణాల ముందు నిలబడాల్సి వస్తుంది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఆర్టీసి బస్సుల కోసం వేచి ఉంటారు. చిన్నబస్టాండ్ ప్రాంతంలో బస్సు షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పొదిలి

సాధనతో శారీరక దృఢత్వం

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: లెజిమ్స్ సాధనతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమన్వయం, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం లభిస్తాయని వ్యాయామోపాధ్యాయుడు పి.రామానాయక్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాత అయూబ్ గురువారం లెజిమ్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరచేలా శిక్షణనిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వీడీ హెచ్.రామానాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

లెజిమ్స్‌తో విద్యార్థులు

నిర్మమహేశ్వరునికి శేషవాహన సేవ

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని శ్రీపార్వతీ దేవి సమేత నిర్మమహేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి స్వామివారు శేషవాహనంపై అర్ధనారీశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయదాతలు, బంధువులతో ఆగమ నిర్వాహకులు దరిశి సుధాకర్, ఎం.సుబ్బనరసయ్య, కె.బాలకృష్ణ, మంత్రపుష్పార్చన, పూజలు జరిపించారు. అనంతరం స్వామివారిని భక్తుల దర్శనం కోసం గ్రామంలో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య, ఈవో ఎన్.నారాయణరెడ్డి, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

● **కోనేరులో తెప్పోత్సవానికి ఏర్పాట్లు..:** పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి తెప్పోత్సవానికి కోనేరు పరిశుభ్రత కార్యక్రమాన్ని గురువారం దేవస్థానం ఛైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య, ఉభయదాతలు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన తెప్పోత్సవం 21న రాత్రి ఏడుగంటలకు జరుగుతుందని చెప్పారు. అందుకోసం కోనేరు పరిశుభ్రత కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉభయదాతలు జి.సి.సుబ్బారావు, జి.భాస్కర్, మధుసూదనరావు, పేర్ల శ్రీనివాసులు కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సహకారంతో తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఉభయదాతలు తెలిపారు.

నేడు దిగువమెట్టలో 'ర్యాలీ ఫర్ బిగ్ క్యాట్స్'

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డివిజన్ పరిధిలోని దిగువమెట్ట వన విహారి వద్ద గురువారం.. 'ర్యాలీ ఫర్ బిగ్ క్యాట్స్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ బి.విజయ్‌కుమార్ తెలిపారు. దేశంలోనే తొలిగా గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్‌ను కొత్త దిల్లీలో నిర్వహిస్తున్నారని అందులో భాగంగా నెల రోజుల పాటు జాతీయ పార్కులు, టైగర్ రిజర్వుల మీదుగా ర్యాలీ చేపడుతున్నట్లు వివరించారు. ఎన్‌జీవోలు, విద్యార్థులు, జంతు ప్రేమికులు, సంరక్షకులు, వన సంరక్షణ సమితి సభ్యులు, ఔత్సాహికులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

పసిడి పతక విజేతకు అభినందన

ఒంగోలు గ్రామీణం: ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు న్యూదిల్లీలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ స్పెషల్ భారత్ ఒలింపిక్స్‌లో సీనియర్ షాట్‌పుట్ విభాగంలో కొండపి మండలం వెన్నూరుకు చెందిన విద్యార్థి వి.మారుతి ప్రసన్నకుమార్ బంగారు పతకం సాధించాడు. సదరు విద్యార్థిని ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో గురువారం జేసీ కల్పనాకుమారి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

మారుతిని అభినందిస్తున్న జేసీ కల్పనాకుమారి

బీమాను సద్వినియోగం చేసుకోండి

మార్కాపురం, న్యూస్‌టుడే: భారతీయ స్టేట్‌బ్యాంకులో గృహ రుణం తీసుకునే ఖాతాదారులు అందరూ తప్పనిసరిగా ఎస్‌బీఐ రిన్ రక్షణ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజరు అప్పలరాజు అన్నారు. గురువారం స్థానిక మార్కాపురం- తర్లుపాడు రోడ్డులోని ప్రధాన బ్యాంకులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణానికి చెందిన ఐలూరి శ్రీనివాసులు అనే వ్యక్తి గృహ రుణం తీసుకున్నారు. రుణం తీసుకున్న వ్యక్తి ఆకస్మికంగా మరణించారు. ఆయన చేసిన రిన్ రక్ష బీమా సొమ్ము రూ.52 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యుడు నిరంజన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ గృహ రుణం తీసుకున్న ఖాతాదారులకు రిన్ రక్ష బీమా ఎంతోగాను ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా కుటుంబానికి రక్షణ వలయంగా పని చేస్తుందన్నారు. బ్యాంకు నందు తీసుకునే ప్రతి రుణానికి తప్పనిసరిగా బీమా చేయించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజరు ఎన్.హరి, బీమా ఏరియా మేనేజరు దేవి చంద్రశేఖర్, సీనియర్ మేనేజరు శ్యాంకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి రూ.52 లక్షల చెక్కును అందజేస్తున్న ఎస్‌బీఐ రీజనల్ మేనేజరు అప్పలరాజు, ఇతర అధికారులు

లేబర్ కోడ్‌లు రద్దు చేసేంతవరకు పోరాటం

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు యర్రగొండపాలెంలో కార్మికులతో కలిసి సీపీఐ నాయకులు సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ● పెద్దదోర్నాల: లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కనీసవేతనం, ఉద్యోగ భద్రత కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు గురువారం సమ్మెలో పాల్గొన్నారు. ● త్రిపురాంతకం: కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా నాయకులు రఘురామ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆంజనేయులు, అంగన్‌వాడీ, ఆశా, సీఐటీయూ, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ● తర్లుపాడు: నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రాష్ట్రంలోని కార్మికుల కనీసవేతం పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ కార్యాలయం ముందు కార్మికులు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ● మార్కాపురం గ్రామీణం: కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు వ్యతిరేకంగా గురువారం మార్కాపురంలో నిర్వహించిన సమ్మెకు ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐపీఈయూ) మద్దతు తెలిపింది. ● పొదిలి: కార్మికసంఘాల పిలుపు మేరకు గురువారం చేపట్టిన సమ్మె పొదిలిలో పాక్షికంగా జరిగింది. ముందుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు, ఎన్జీవో సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి, సంధానిబాషా, నాగేంద్ర, ఎన్.వెంకటేశ్వరరెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

యర్రగొండపాలెంలో నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

పొదిలిలో మాట్లాడుతున్న కార్మికసంఘం ప్రతినిధులు

త్రిపురాంతకంలో మాట్లాడుతున్న సీఐటీయూ నాయకుడు రఘురామ్

PUBLIC NOTICE

Under the instructions of my client Shriram Finance Ltd. Rep by it's Branch Manager, **Markapur** Branch, Prakasam District, I issue the following **PUBLIC NOTICE** to general public.

One **Danda Srinivasa Reddy,** S/o Ranga Reddy, Door No. 2-51, VEERABHADRAPURAM Village and Post, Yerragondapalem Mandal, Markapur District **intends to** create Equitable Mortgage over the following schedule property of **him.** As such if any one have any claims, charges, mortgages, sale agreements, Court attachments, Court disputes etc should be informed by them to me within **Seven** days from the date of this public notice. Otherwise later objection will not bind my client in this regard.

SCHEDULE
(As per Documents No. 8684/2023)

Prakasam District, Ongole Registration District, Markapur Sub District, Tripuranthakam Mandal, Dupadu Grama Panchayty, Dupadu Village Limits, in Sy.No. 190/A2, **Vacant site** measuring East to West: 24 feet, North to South: 59 feet to the extent of **157.3 sq.yards** or 132.13 sq.meters, Bounded by East: Site of Bayasani Subba Rao and others, West: Site of Shaik Hassan Peera, North: Site of Tiruveedhi Mohan Rao, South: Road.

Sd/- SHAIK YUSUF ALI, B.Com, LL.B.,
Advocate & Legal Adviser for Shriram Finance Ltd.,
MARKAPUR
Date:12.02.2026
10th Ward, Markapur 533 316
Prakasam District (Cell No. 94405 65787)

(c) eenadu

ఈనాడు నంద్యాల
శుక్రవారం ఫిబ్రవరి 13, 2026

రేపు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

కర్నూలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగువారి ప్రియ పత్రిక 'ఈనాడు' దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 'ఈటీవీ.. మీటీవీ' అంటూ మూడు దశాబ్దాలుగా ఈటీవీని తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు @ 50, ఈటీవీ @ 30 వసంతాల వేడుకలకు కర్నూలు వేదిక కాబోతోంది. ఈ నెల 14న కర్నూలులో ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్‌లో ఈ వేడుకలు సాయంత్రం 6 నుంచి జరగనున్నాయి. సినీ గీతాలు, డ్యాన్స్ ఫర్మార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. ప్రముఖ గాయనీగాయకులు యాజిన్ నిజార్, ధనుంజయ్, ఆదిత్య, మాళవిక, ఉష, కౌశల్య, కల్పనలు పాటలతో అలరించనున్నారు. వీరితోపాటు వందేమాతరం శ్రీనివాస్ తమ గానంతో ఉర్రూతలూగించనున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్ డైలాగులతో కడుపుబ్బ నవ్వించనున్నారు. ఢీ ఫేమ్ జాను లైరి, రాజు మాస్టర్, ఈటీవీ అమ్మోరు సీరియల్ నటీనటులు నృత్యాలతో హోరెత్తించనున్నారు. బుల్లితెర ప్రయోక్త, సినీనటుడు నందు యాంకర్‌గా వ్యవహరిస్తారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాసులు తప్పనిసరి.

నేడు పాసుల పంపిణీ

ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్ వద్ద పరిమిత సంఖ్యలో పాసులు పంపిణీ చేస్తారు. అంతేకాదు పాసుతో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చే రిస్ట్ బ్యాండులను ధరించిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

ఇల కైలాసంలో డిజిడల్ సేవలు

☛ శ్రీశైలంలో వేధిస్తున్న సిగ్నల్ సమస్యలు

ఈనాడు, నంద్యాల : మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతోంది.. హరహర మహాదేవ అంటూ భక్తజనం ఇల కైలాసంలోని మల్లన్న క్షేత్రానికి చేరుకుంటోంది..కొండంత లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది. చరవాణులకు సిగ్నళ్లు అందక డిజిటల్ చెల్లింపుల్లో అంతులేని జాప్యం జరుగుతోంది. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, టీబంకుల వద్ద యూపీఐ చెల్లింపులకు అనుగుణంగా స్కానర్లు ఏర్పాటు చేసుకున్నారు. చెల్లింపులు సులువుగా ఉండటంతో యాత్రికులు దీనికి అలవాటు పడ్డారు. ఎక్కడైనా యూపీఐ చెల్లింపులు చేయొచ్చన్న ధీమాతో ఉన్నవారికి శ్రీశైలంలో చుక్కెదురవుతోంది. చాలా ప్రాంతాల్లో లావాదేవీలు సరిగా జరగకపోవడంతో కొనుగోలుదారుల అవస్థలు అన్నీఇన్నీకావు.

టెలికాం కంపెనీల నిర్లక్ష్యం

● సెల్‌టవర్ సామర్థ్యం కన్నా ఒకేసారి అధిక సంఖ్యలో ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తే నెట్‌వర్క్ నెమ్మదించడంగానీ.. పూర్తిగా ఆగిపోతుంటుంది. శ్రీశైలంలో బీఎస్ఎన్ఎల్‌కు తొమ్మిది టవర్లు ఉండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా మరో నాలుగు అదనపు టవర్లు మాత్రమే వారు ఏర్పాటుచేశారు. ఆయా అన్ని టవర్ల నుంచి నిమిషానికి 25 వేల ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌కు అవకాశం ఉంటోంది. ఫలితంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఒకింత సమస్యలు తక్కువగానే ఉన్నప్పటికీ నాణ్యత తక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి.

● జియోకు శ్రీశైలంలో తొమ్మిది టవర్లున్నాయి. వాటిలో ఐదు మాత్రమే ఆలయానికి సమీపంలో ఉన్నాయి. దీంతో జియో వినియోగదారులకు తిప్పలు తప్పడంలేదు. ఆ సంస్థ అదనంగా రెండు తాత్కాలిక టవర్లు ఏర్పాటుచేసింది. ఆయా అన్ని టవర్ల నుంచి నిమిషానికి 25 వేల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్‌కు అవకాశం ఉన్నా సిగ్నళ్లలో నాణ్యత లేదన్న విమర్శలున్నాయి.

● ఎయిర్‌టెల్ సంస్థ ప్రతినిధులు ఒక్క టవర్ కూడా అదనంగా ఏర్పాటు చేయలేదు. ఆయా సంస్థలకు ఎన్ని టవర్లు ఉన్నాయి.. నిమిషానికి ఎన్ని కాల్స్‌కు అవకాశం ఉందన్న సమాచారం కూడా చెప్పకపోవడంతో సదరు సంస్థ ప్రతినిధులపై కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి టవర్ల సామర్థ్యాన్ని పెంచుతామని వారు హామీ ఇచ్చారు.

స్తంభించిన చెల్లింపులు

బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్ తదితర టెలికాం కంపెనీల సిగ్నళ్లు పూర్తిస్థాయిలో ఉన్నట్లు చరవాణుల్లో కనపడుతున్నా.. అవి అందించే సేవలు మాత్రం నాసిరకంగా ఉంటున్నాయి. వాయిస్ కాల్స్‌తోపాటు డేటా సేవలు అధ్వానంగానే మారాయి. ఇంటర్‌నెట్ సేవలు సరిగా లేకపోవడంతో వాట్సప్, ఈ మెయిల్స్ పంపేందుకు భక్తులు అవస్థలు పడాల్సి వస్తోంది. శివరాత్రికి భక్తులు భారీగా తరలిరానున్నారు. తగిన చర్యలు తీసుకోకుంటే డిజిటల్ చెల్లింపులు స్తంభించిపోయే పరిస్థితి ఉంది.

చిన్నారి తల్లడిల్లుతోంది

▸▸ 18 ఏళ్లు నిండకుండానే గర్భం ▸▸ రాష్ట్రంలో కర్నూలు రెండోస్థానం

బడికెళ్లాల్సిన చిన్నారికి మూడు ముళ్లతో బంధం వేస్తున్నారు. తెలిసీతెలియని వయసులోనే గర్భం దాల్చి చిన్నారి'తల్లి' డిల్లుతోంది. ఈ అంశంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉండటం కలవర పెడుతోంది. రాష్ట్ర సగటు 8.8 ఉండగా కర్నూలు జిల్లా సగటు 13.60 శాతం ఉండటం గమనార్హం. బాల్య వివాహాలు, టీనేజీ గర్భిణుల సంఖ్యపై ఈ నెల 9వ తేదీన జరిగిన కలెక్టర్ల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మార్పు తీసుకురావాలని ఆదేశించారు.

– న్యూస్‌టుడే, కర్నూలు, నంద్యాల వైద్యం, కర్నూలు విద్య

● కర్నూలు సర్వజన వైద్యశాలలో గతేడాది నవంబరులో 536 ప్రసవాలు జరిగాయి. వీటిలో టీనేజీలోనే తల్లులైన వారు 236 మంది వరకు ఉన్నారు. డిసెంబరులో ప్రసవించిన 563 మందిలో 127 మంది, 2026 జనవరిలో పిల్లలకు జన్మనిచ్చిన 536 మందిలో 260 మంది బాలికలే.

● కృష్ణగిరి పీహెచ్‌సీలో 2025లో 862 మంది గర్భిణులకు ప్రసవాలు చేశారు. వీరిలో 18 ఏళ్లకంటే తక్కువ వయసున్న 216 మంది పిల్లలకు జన్మనిచ్చారు. దేవనకొండ పీహెచ్‌సీలో 1147 ప్రసవాలు జరిగాయి. ఇక్కడ 270 మంది గర్భిణులు 18 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.

2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు

ప్రసవాలు	కర్నూలు	నంద్యాల
మొత్తం	41,917	24,000
టీనేజీ	5,717	2,500
శాతం	13.60	11

కళ్లప్పగించి చూస్తున్న కమిటీలు

బాల్య వివాహాలను అడ్డుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో అంగన్‌వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖల సమన్వయంతో పనిచేయాలి. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. ఈ కమిటీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది.

తీవ్ర అనారోగ్య సమస్యలు

● టీనేజీ వయసులో గర్భం దాల్చే వారికి పిల్లలకు జన్మనిచ్చే కనే సామర్థ్యం ఉండదు. గర్భస్థ శిశువులో అవయవాల పెరుగుదల సరిగా ఉండదు. దీంతో నెలలు నిండక ముందే ప్రసవాలు జరగడం.. బరువు తక్కువ శిశువులు జన్మించడం.. గర్భస్రావాలు చోటుచేసుకుంటున్నాయి.

● ప్రధానంగా ప్రసవ సమయంలో అధిక రక్తపోటుతో మాతృ మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. జిల్లాలో హైరిస్కు గర్భిణుల్లో 30 శాతం మంది వీరే ఉంటున్నారు. పురిటినొప్పులను భరించే శక్తి శరీరానికి ఉండదు. రక్తహీనత వెంటాడుతుంది.

● చిన్న వయసులో గర్భం దాల్చిన వారికి సిజేరియన్ శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తుండటంతో భవిష్యత్తులో పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

- డాక్టర్ సావిత్రి, గైనిక్ హెచ్‌వోడీ, కర్నూలు జీజీహెచ్

అవగాహనా లోపం

■ తల్లిదండ్రులు నిరక్షరాస్యులవడం.. ఆడపిల్లకు పెళ్లి చేసేస్తే తమ భారం దిగిపోతుందని భావిస్తుండటంతో చిన్న వయస్సులోనే పెళ్లి పీటలపై కూర్చోబెడుతున్నారు.

■ ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వారు అమ్మాయిలను ఇంటి వద్ద వదిలి వెళ్తే సమస్యలొస్తాయని చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు. ఈ కారణంగానే పశ్చిమ ప్రాంతంలో ఎక్కువమంది బాలికలు తల్లులవుతున్నారు.

బాల్యవివాహాలకు కారణాలు(శాతాల్లో)

- ☛ ఆర్థిక కష్టాలు 36.6
- ☛ అవగాహన లేకపోవడం 44
- ☛ సామాజిక రుగ్మతలు 4.7
- ☛ తల్లిదండ్రుల ఒత్తిడి 6.3
- ☛ ప్రేమ వివాహం 8.4

■ ఉమ్మడి జిల్లాలో హొళగుంద, హాలహర్వి, కౌతాళం, కోసిగి, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆస్పరి, సి.బెళగల్, చిప్పగిరి, ఆత్మకూరు, వెలుగోడు, చాగలమర్రి, కొలిమిగుండ్ల, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

దశకంఠుడిపై నీలకంఠుడు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : ఇల కైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారు గురువారం రావణ వాహనంపై ఊరేగారు. గంగాధర మండపం వద్దకు రాగానే వేలాది మంది భక్తజనం పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ.. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆధ్యాత్మికానందం పొందారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, సభ్యులు నారికేళ కర్పూర హారతులు సమర్పించారు.

రావణ వాహనంపై స్వామి, అమ్మవార్లు

గ్రామోత్సవాన్ని తిలకిస్తున్న భక్తజనం

నేడు పుష్పపల్లకీసేవ

శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు పుష్పపల్లకీసేవ జరగనుంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామోత్సవానికి తీసుకొస్తారు.

నందికోల ఉత్సవం

శ్రీగిరిలో సకల సౌకర్యాలు

- మంత్రి ఆనం

పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మహాశివుని ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు నిత్యం సమీక్షిస్తున్నారని అన్నారు. మరో ఐదు రోజులు భక్తులు అధికంగా వస్తారని.. జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు.

భక్తుల భద్రతకు ప్రాధాన్యం

- శ్రీగిరిలో కలెక్టర్, ఎస్పీ విస్తృత పర్యటన

శ్రీశైలం ఆలయం, నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ రాజకుమారి పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి గురువారం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్ల పరిశుభ్రత తదితరాలను తనిఖీ చేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నియమించిన గజ ఈతగాళ్లు ఎంతమంది ఉన్నారు? వారు విధుల్లో నిరంతరం అందుబాటులో ఉన్నారా? లేదా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు అవసరమైన వైద్య సేవలతోపాటు ఆహారం, నీళ్ల తదితరాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను ఆపాలని ఉన్నతాధికారుల కోరారు.

● శ్రీశైలంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సునీల్ షొరాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లడ్డూ కౌంటర్, శివాజీ గోపురం, అమ్మవారి దేవాలయం, గుడి లోపలి ప్రదేశంలోని వివిధ ప్రాంతాలు, చంద్రావతి కల్యాణ మండపం, వీఐపీ ప్రవేశ మార్గం, హరిహరరాయ గోపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

పాతాళగంగ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ రాజకుమారి

కార్మికా.. పింఛను అందుకో

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికుల సాంఘిక భద్రత చట్టం కింద శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పింఛను పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకానికి తోపుడు బండ్లపై విక్రయించే వారు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, బీడీలు చుట్టేవారు, ఇటుక బట్టీల్లోని పనివారు, చేనేతలు, చర్మకారులు, ఇళ్లలో పని చేసే కార్మికులు అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

> "అర్హులైన ప్రతి కార్మికుడు ప్రభుత్వాలు అందించే పథకాలపై అవగాహన పెంచుకోవాలని, శ్రమ యోగి మాన్‌ధన్ పథకంతో 60 ఏళ్ల తర్వాత పింఛను పొందే అవకాశం ఉందని" కర్నూలు జిల్లా ఉప కార్మిక కమిషనర్ కె. వెంకటేశ్వర్లు తెలిపారు.

పథకంలో చేరే విధానం

● మీసేవ లేదా సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, చరవాణి నంబరు వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.

● లబ్ధిదారుల ప్రీమియం నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు వారి వయస్సును బట్టి చెల్లించాల్సి ఉంటుంది.

● ఈ పథకం ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెల ప్రీమియం చెల్లించే సదుపాయం ఉంది.

● లబ్ధిదారులు ప్రతి నెలా చెల్లించే ప్రీమియం వివరాలు, ఖాతాలో జయ చేసిన వివరాలు ఎప్పటికప్పుడు చరవాణిలో ప్రత్యేక యాప్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం ఏర్పాటు చేశారు.

ప్రయోజనాలివే..

● కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పింఛను రూ.3 వేలు లభిస్తుంది.

● మరణానంతరం జీవిత భాగస్వామికి 50 శాతం చెల్లిస్తారు.

● పదేళ్లలోపు వైదొలగాలనుకుంటే మీరు చెల్లించిన మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాకు మార్చి వడ్డీరేటుతో సహా తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఆ తర్వాత వైదొలిగితే పింఛను నిధిలో పొందిన వడ్డీతో సహా చెల్లిస్తారు.

● జీవిత భాగస్వామి ఇందులో సభ్యులుగా కొనసాగుతారు. వారు కూడా పింఛను పొందవచ్చు.

● జీవిత భాగస్వామి మృతి చెందాక చందా మొత్తాన్ని వడ్డీతో సహా తమ కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.

భవన, ఇతర రంగాల కార్మికులు: 1,73,659

పీఎంఎస్‌వైఎంలో నమోదైన వారు: 388

నివేదికలు మట్టిదాఖలు

☛ చెరువుల్లో ఆగని మన్ను తవ్వకాలు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు రెచ్చిపోయారు. ఏడాదిన్నర కిందట విజిలెన్స్ అధికారులు మహానంది మండలం తమడపల్లె, బొల్లవరం, గోపవరం చెరువుల్లో తనిఖీలు చేశారు. అంకిరెడ్డిపల్లె చెరువులో రైతుల పేరుతో దందా సాగుతోందంటూ నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు, పెద్ద చెరువు, కానాల, చాపిరేవుల చెరువులు, ఆళ్లగడ్డ మండలంలోని పెద్ద చింతకుంట చెరువుల్లో జరిగిన అక్రమాలపై రికవరీకి ఆదేశించినా చర్యలు కానరావడం లేదు. ఆయా చెరువు చెరువు ప్రాంతాల్లోనూ యథావిధిగా మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. శిరివెళ్ల మండలంలోని మహదేవపురం, యల్లావత్తుల సమీపంలోని చెరువు, రుద్రవరం మండలంలోని తిప్పల్లో జరిగే తవ్వకాలకు అడ్డే లేకుండా పోతోంది.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

రైతుల పేరుతో దగా

మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువులో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తవ్వేశారు. రైతుల పేరుతో అప్పటి కొందరు నాయకులు ఎన్‌వోసీలు ఇప్పించారు. ఈ నేపథ్యంలో చెరువులో అడ్డదిడ్డంగా తవ్వకాలు చేపట్టారు. క్యూబిక్ మీటరుకు రూపాయి చొప్పున చెల్లించి అనుమతులు పొంది యంత్రాలు పెట్టి మరీ తవ్వకాలు చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి అడ్డుకట్ట వేసింది. కొద్దికాలం కిందట తిరిగి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. చెరువుతోపాటు రాత్రివేళలో బయట కూడా తవ్వి మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారు.

అంకిరెడ్డిపల్లె చెరువులో జరిగిన తవ్వకాలు

ఇటుక బట్టీలకు తరలింపు

అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తామని అధికారులు చెబుతున్నా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇదే అవకాశంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకించి రాత్రివేళల్లో తవ్వకాలు చేపట్టి నంద్యాలలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చాలా బట్టీల్లో నెలల తరబడి ఉపయోగించుకునేలా మట్టి కుప్పలు కనిపిస్తున్నాయి.

డి.పట్టా భూములు కొనుగోలు చేసి..

మహానంది, శిరివెళ్ల మండలాల్లో డి.పట్టా భూములను అనధికారికంగా కొనుగోలు చేయడం.. లీజుకు తీసుకోవడం ద్వారా అక్రమాలు ప్రారంభమవుతున్నాయి. నిబంధనల మేరకు డి.పట్టా భూముల్లో లబ్ధిదారులు మాత్రమే సాగు చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో మట్టి అమ్మకూడదు. కానీ వీటిల్లో ఎర్రమట్టి తవ్వకాలు సాగుతున్నాయి. క్యూబిక్ మీటరు మట్టికి గనుల శాఖకు రూ.40 చొప్పున చెల్లించాలి. దీంతోపాటు ఒక శాతం ఐటీ, ఒక శాతం కార్మిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన టిప్పరుకు రూ.220 వరకు గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా ఎన్‌వోసీలు మాత్రమే తీసుకుని ఒక్క శిరివెళ్ల మండలంలోనే 300 ఎకరాల్లో ఎర్రమట్టి కోసం గత వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా తవ్వేశారు. మహానంది మండలంలో మరో 400 ఎకరాలు, రుద్రవరం మండలంలో వంద ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరిగాయి.

పంచాయతీ నిధులు పక్కదారి

☛ ఆరుగురికి తాఖీదులు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: రుద్రవరం పంచాయతీ పరిధిలో రూ.1.50 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగమయ్యాయి. పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక అధికారులు విచారణ జరిపి వాస్తవమని తేల్చారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీరాజ్ కమిషనర్‌కు జిల్లా పంచాయతీ అధికారి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో ఆరుగురితో కూడిన కమిటీని పంచాయతీరాజ్ కమిషనర్ ఏర్పాటుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారు మరోసారి విచారించి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా సర్పంచి విజయలక్ష్మి, ఎంపీడీవో భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు సుబ్బారావు, సుబ్బరాయుడు, మహమ్మద్ రఫీ, పట్నం చెన్నయ్యలను బాధ్యులుగా చేసి 15 రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని తాఖీదులు జారీ చేశారు. గతంలో సర్పంచి చెక్‌పవర్ రద్దు చేశారు. పంచాయతీ కార్యదర్శి సుబ్బారావును సస్పెండ్ చేశారు.

పెళ్లి పెద్దగా బ్రహ్మానందీశ్వరుడు

☛ మహానందికి పయనం

నంద్యాల పట్టణంలో గ్రామోత్సవం

మహానంది క్షేత్రంలోని శివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల పట్టణంలోని కోటవీధిలో ఉన్న బ్రహ్మానందీశ్వర స్వామివారు గురువారం తరలివెళ్లారు. మహానంది నుంచి బుధవారం రాత్రి వచ్చిన కామేశ్వరి సహిత మహానందీశ్వరస్వామితో కలిసి పెళ్లి పెద్దగా మహానందికి పయనమయ్యారు. మహానందిలో జరిగే కల్యాణోత్సవానికి బ్రహ్మానందీశ్వరుడు పెద్దగా వ్యవహరించడం ఆనవాయితీ. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. కోటావీధిలోని ఆలయం నుంచి గాంధీచౌక్, కల్పన సెంటర్, బైర్మల్‌వీధి మీదుగా బయలుదేరి వెళ్లారు.

– న్యూస్‌టుడే, నంద్యాల గాంధీచౌక్

పేద విద్యార్థులకు ఉచిత విద్య

☛ ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు ☛ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు, నంద్యాల విద్య, డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 కింద పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ బడుల్లో ఉచిత విద్య అందించనున్నారు. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏ పాఠశాల అన్న విషయం చరవాణికి సందేశం వస్తుంది. ఇది వచ్చిన వారం రోజుల్లో పాఠశాలను సందర్శించడం తోపాటు పత్రాలు సమర్పించాలి.

ఏడాది	నంద్యాల	కర్నూలు
2023-24	392	1,004
2024-25	705	1,743
2025-26	985	1,964

పెరిగిన పోటీ

ప్రైవేటు బడులకు సంబంధించి కర్నూలు జిల్లాలో 620, నంద్యాల జిల్లాలో 390 ప్రైవేటు పాఠశాలలు నమోదు చేసుకున్నాయి. 12-1సీ కింద నమోదు చేసుకున్న పాఠశాలల వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో కన్పిస్తాయి. ఒక్కో ప్రైవేటు బడిలో 25 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే.. 12-1సీ కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు గత మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులు వస్తే పేద విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు వీలుంటుందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నారు.

స్పష్టతలేక ఇబ్బందులు

గత మూడేళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల్లో పలువురికి స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం, బడి, డీఈవో కార్యాలయంలో లేకపోవడంతో గమనార్హం. ఉచిత విద్య కింద చదువుకుంటున్నప్పటికీ అందరితోపాటు వీరు కూడా ఫీజులు చెల్లిస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్‌లో పలువురు తల్లిదండ్రులు ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు.

అర్హులెవరు

- వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు ఉన్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. స్టేట్ సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి 2 జూన్ 2020 నుంచి 31 మే 2021 మధ్య, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ బడిలో చేరే విద్యార్థి 2 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చి 2021 మధ్య జన్మించి ఉండాలి.
- రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, విద్యుత్తు బిల్లు, గ్యాస్ కనెక్షన్ పత్రాన్ని చిరునామా ధ్రువీకరణకు పరిగణలోనికి తీసుకుంటారు.
- ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీలోపు www.cse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు సమయంలో విద్యార్థి జనన, కుల, వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
- సందేహాలు ఉంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో 1800-4258-599 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించొచ్చు.

(c) eenadu

ఇల కైలాసం.. కదిలొస్తున్న భక్తజనం

జ్యోతిర్ముడులతో శ్రీగిరి చేరుతున్న శివస్వాములు

ఓం నమః శివాయ.. నామస్మరణతో నల్లమల గిరులు మారుమోగుతున్నాయి. జ్యోతిరుముడులు శిరస్సుపై ధరించి.. రాళ్లురప్పలు దాటుతూ.. అడుగులన్నీ శ్రీశైలం వైపే సాగుతున్నాయి.. శివయ్యను దర్శించుకోవాలని అలుపెరగని పాదయాత్ర సాగిస్తున్నారు. శివభక్తుల సేవకులు అన్నదానంతో ఆకలి తీరుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది చికిత్సలు అందిస్తున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం గిరులన్నీ భక్త ఝరులుగా మారాయి.
- న్యూస్‌టుడే, శ్రీశైలం నంది సర్కిల్

శ్రీశైల మాడవీధిలో భక్తులు

శివమాలాధారుల ధ్యానముద్ర

పాదయాత్ర భక్తులకు వైద్యసేవలు

ఓం నమః శివాయ

చరవాణి దీపాల వెలుగులో ముందుకు సాగుతూ..

ఢమరుకం మోగిస్తూ..

శ్రీగిరిలో కళా వైభవం

శ్రీశైలం, నంది సర్కిల్, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో కళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నిత్య కళారాధన వేదిక వద్ద తెనాలికి చెందిన శ్రీమతి నేరెళ్ల వరలక్ష్మి కల్యాణి బృందం వారు భక్తిరంజని, అనంతపురానికి చెందిన శ్రీవాసవి నృత్యాలయం వారు కూచిపూడి, పుష్కరిణి వద్ద ఏలూరుకు చెందిన శ్రీ కె.వి.సత్యనారాయణ బృందం.. కూచిపూడి, విజయనగరానికి చెందిన బి.పవన్‌కుమార్, ఎస్.వి.ఆర్.చరణ్, శ్రీగురునారాయణ సంగీత కళాపీఠం వారు భక్తి సంగీత విభావరి నిర్వహించారు. శివదీక్షా శిబిరాల వద్ద సైతం నాటక ప్రదర్శనలు జరిపారు. కళాకారులకు దేవస్థానం అధికారులు స్వామి, అమ్మవార్ల ప్రసాదాలు అందించి సత్కరించారు.

కళాకారిణుల ప్రదర్శన

భక్తులు మెచ్చేలా శివరాత్రి ఏర్పాట్లు

◆ స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత ◆ మహానంది ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి

మహానంది, న్యూస్‌టుడే: మహానంది పుణ్యక్షేత్రంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఉత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం' అని మహానంది దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి చెప్పారు. వాహనాల పార్కింగ్‌కు సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో అవసరమైన ఏర్పాట్లు చేశాం. వాహనదారులు తగిన ప్రదేశంలోనే వాహనాలు ఆపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి

ఉత్సవాలు ముగిశాకే గర్భాలయ ప్రవేశం

ఉత్సవాల నేపథ్యంలో పండితులు కంకణధారణ చేస్తారు. ఈ నేపథ్యంలో గర్భగుడిలో స్వామివారి స్పర్శ దర్శనం ఉండదు. ఒకవేళ అభిషేకాలు చేసుకోవాలనుకుంటే వినాయక నందీశ్వరాలయంలో ఏర్పాట్లు ఉంటాయి. రుద్రగుండం పుష్కరిణిలోనూ పుణ్యస్నానాలు ఉండవు. ఉత్సవాలు ముగిశాకే గర్భాలయ ప్రవేశం ఉంటుంది. అంతవరకు భక్తులకు నిజరూప అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది.

1.50 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తాం

సుమారు 1.50 లక్షల లడ్డూల తయారీకి అవసరమైన పదార్థాలు సిద్ధంగా ఉంచుతున్నాం. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని చేయిస్తాం. ఉత్సవాల రోజులన్నీ కలిపి 1.20 లక్షల మంది రావొచ్చని అంచనా. క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లను దాతల సహకారంతో పంపిణీ చేస్తాం. భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకొని ఉత్సవాల విజయవంతానికి చేయూతనివ్వాలి.

వైద్య శిబిరాల ఏర్పాటు

- ➤ క్షేత్రంలో మూడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. తిమ్మాపురం, గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు నంద్యాల రెడ్‌క్రాస్, జిందాల్ సిమెంట్ కర్మాగారం తరఫున భక్తుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నాం. అత్యవసర వైద్యం నిమిత్తం 108 వాహనం సిద్ధంగా ఉంటుంది.
- ➤ నంద్యాల ఆర్టీసీ బస్సు డిపో నుంచి 20 బస్సులు నడుపుతున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ➤ మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛమైన నీటితో ఆహార పదార్థాలు తయారు చేయాలని వ్యాపారులకు సూచించాం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో తనిఖీలు చేయిస్తాం.
- ➤ మహాశివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి సమయంలో రూ.100 టికెట్‌తో భక్తులకు నిజరూప దర్శనం అందుబాటులో ఉంటుంది.
- ➤ భక్తులను ఆకర్షించేలా విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నాం. 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా ఉండేలా ఆశాఖ అధికారులతో చర్చించాం. అవసరమైనచోట్ల జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నాం.

సాగని నడక.. తీరని వేదన

▸ ఐదుగురు కుటుంబ సభ్యుల దీనావస్థ
▸ ఇద్దరు చిన్నారులదీ అదే పరిస్థితి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ ఇంట్లో ఒకరు అవయవవైకల్యంతో బాధపడుతుంటేనే ఆ కుటుంబం వేదనతో తల్లడిల్లుతుంది. వారి అవస్థలు చూసి కళ్లు చెమర్చుతాయి. సపర్యలు చేసేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే ఇంట్లో ఐదుగురు దివ్యాంగులు ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తుంది. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలి.. మనవలు, మనవరాళ్లతో ఆనందంగా గడపాలి.. మలిసంధ్యవేళ అండగా ఉంటారని ఆశిస్తున్న ఆ తండ్రికి ముగ్గురు పెద్దవాళ్లతో పాటు ఇద్దరు చిన్నారులూ దివ్యాంగులుగా మారి బతుకు అగమ్యగోచరంగా మారింది. పత్తికొండ మండల పరిధిలోని చక్రాళ్ల పంచాయతీ పరిధిలోని కురువలదొడ్డి గ్రామంలో ఓ కుటుంబ దయనీయ స్థితి ఇది.

30 ఏళ్లు దాటినా..

కురువలదొడ్డి గ్రామానికి చెందిన పెద్ద అంజనయ్య తన మేనమామ కుమార్తె అయ్యమ్మను వివాహం చేసుకున్నారు. వారికి ఏడుగురు సంతానం. నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుమారుల్లో శేషన్న, హనుమంతు, కుమార్తెల్లో చంద్రమ్మ, లక్ష్మీదేవి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా మిగతా ఇద్దరు కుమారులు రామాంజనేయులు, వెంకన్న, కుమార్తె హనుమంతమ్మ అవయవలోపంతో జన్మించారు. అవయవ లోపంతో పుట్టిన వారి ముగ్గురికి 30-40 ఏళ్ల వయసు ఉంటుంది. కాళ్లు, వెన్నెముక వచ్చుకుపోయి వారు కూర్చున్న చోటు నుంచి కదలలేని పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో కదలాలంటే.. ఒకరి సాయం ఉండాల్సిందే.

చిన్నారులకూ తప్పని మేనరికం

అంజనయ్య కుమారుడు రామాంజనేయులు తన అక్క కూతురు రంగమ్మను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఏడేళ్ల అస్మిత, ఆరేళ్ల శ్రీవాణి పుట్టినప్పుడు బాగానే ఉన్నా.. వయసు పెరిగేకొద్దీ వారిలో ఎదుగుదల కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పలు ఆసుపత్రులను సంప్రదించారు. మేనరిక వివాహం వల్ల పిల్లల శరీరక ఎదుగుదలలో లోపాలున్నట్లు తేల్చారు. వారిలో అస్మిత గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతుండగా.. శ్రీవాణి జనన ధ్రువపత్రం లేకపోవటంతో ఆధార్ కార్డు తీసుకొనేందుకు ఆటంకంగా మారింది. దీంతో పాఠశాలలో చేరలేని పరిస్థితి నెలకొంది. చిన్నారులిద్దరికీ దివ్యాంగుల పింఛను కూడా రావటంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల్లో అనారోగ్య సమస్యలు

- కల్పన, వైద్యాధికారిణి, పత్తికొండ

మేనరిక వివాహాల వల్ల పిల్లల్లో అవయవలోపంతో పాటు మానసిక పరిస్థితి, శాశ్వత అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉంది. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వంశపారంపర్య వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. గ్రామాల్లో నిరక్షరాస్యత కారణంగా ఎక్కువగా మేనరిక వివాహాలు చేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మేనరిక వివాహాలు చేసుకోవాల్సి వస్తే.. జన్యుపరమైన లోపాలను సరిచేసుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. ఈ వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలి.

పాదబాటలో పెద్ద పులి సంచారం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీశైలానికి నడిచి వెళ్లే దారిలో పెచ్చెర్వు సమీపంలో మరో పెద్ద పులి భక్తుల కంట పడింది. పొదల్లో ఉండి చూస్తున్న పెద్ద పులిని భక్తులు గమనించి చరవాణుల్లో చిత్రీకరించారు. అడవిలో పులుల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు ఒంటరిగా వెళ్లకూడదని.. గుంపులుగా మాత్రమే వెళ్లాలని అటవీ సిబ్బంది సూచిస్తున్నారు.

నాయినిచెరువు శివారులో చిరుత

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే : బండిఆత్మకూరు మండల పరిధిలోని ఓంకారం శివారులో ఉన్న నాయినిచెరువు గిరిజన గూడెం శివారులో చిరుత గురువారం సంచరించింది. గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ గూడెంలోని కుక్కలను ఎత్తుకెళ్తున్నట్లు గిరిజనులు తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంచాయతీ, అటవీ శాఖ అధికారులు గూడెం వద్ద విద్యుత్తు దీపాలు ఏర్పాటుచేసి గిరిజనులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఓంకార క్షేత్రానికి అధిక సంఖ్యలో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

గూడెం శివారులో సంచరిస్తున్న చిరుత

ధర్మాచరణే మనిషికి ఆభరణం

మహానంది, న్యూస్‌టుడే: పరమేశ్వరుడే స్వయంభువుగా వెలిసిన క్షేత్రం మహానంది అని ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ధర్మాచరణే మనిషికి ఆభరణమని అన్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో శివతత్వం, నందీశ్వర వైభవంపై గురువారం రాత్రి ప్రవచనం వినిపించారు. ధర్మసంస్థాపన కోసం పరమేశ్వరుడు గోవుపాద లింగేశ్వరుని రూపంలో స్వయంభువుగా వెలిశారన్నారు. లోకంలో ప్రతిఒక్కరూ ధర్మాచరణను ఆచరించడమే పరమేశ్వరునికి ప్రీతికరమన్నారు. ఆంగ్లంలో రచించిన మహానందీశుని చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు. దేవస్థానం వద్ద కర్నూలుకు చెందిన పోగుల మహేశ్వరరెడ్డి, చంద్రశేఖరమ్మ దంపతులు రూ.30 లక్షలతో నిర్మించిన కళావేదికతోపాటు మైదానం, తాండూరు బండలతో వేసిన ప్లాట్‌ఫామ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, వేద పండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారామ్‌భట్, ప్రధానార్చకులు అర్జునశర్మ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు

నమో వరప్రదాయ.. విశ్వంభరాయ

చిలకలూరు(రుద్రవరం), న్యూస్‌టుడే: అహోబిలం పార్వేటోత్సవంలో భాగంగా స్వామివార్ల ఉత్సవ పల్లకి గురువారం చిలకలూరు గ్రామంలో పూజలందుకుంది. పల్లకిలో కొలువైన ప్రహ్లాదవరద, జ్వాలానృసింహ స్వాములకు భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. గ్రామంలో సందడి నెలకొంది. అనంతరం రాత్రి తిప్పారెడ్డిపల్లె గ్రామానికి పల్లకి చేరుకుంది.

14, 15 తేదీల్లో తైక్వాండో పోటీలు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : పట్టణ శివారులోని ఎన్ఎస్ ఫంక్షన్ హాలులో రాయలసీమ స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలను 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు తైక్వాండో సంఘం జిల్లా కార్యదర్శి అబ్దుల్ మజీద్ గురువారం తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

గంగాధర మండపం వద్ద తోపులాట

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలోని గంగాధర మండపం వద్ద గురువారం రాత్రి తోపులాట జరిగింది. రాత్రి 8 దాటిన తర్వాత రావణ వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో శివదీక్షతోపాటు సాధారణ భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు గంగాధర మండపం వద్దకు భారీగా చేరుకున్నారు. ఉత్సవమూర్తులు గంగాధర మండపం వద్దకు వస్తున్న క్రమంలో గుంపులుగా ఉన్న భక్తులు ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు కింద పడిపోయారు. అక్కడ ఐరన్ బారికేడ్లు ఉండటంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఉత్సవం వద్ద పోలీసులు, దేవస్థానం ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం, గంగాధర మండపం ముందు ఆలయ గేటు వద్ద భక్తుల రద్దీని నియంత్రించలేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

కిందపడిపోతున్న భక్తులు

ఉద్యోగ ప్రకటన

S.L.N PARTLY AIDED HIGH SCHOOL
Mandaloor(V), Rudravaram(M), Nandyal(Dist)
Rc.No.: 8841/B4/2024 Date: 13.02.2026

కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి వారు మా పాఠశాలకు క్రింద పేర్కొనబడిన ఖాళీగా ఉన్న ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయుటకు అనుమతి ఇచ్చి ఉన్నారు. కావున అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. దరఖాస్తు నకలుతో పాటు ఉపాధి నమోదు పత్రం జత పరచవలెను.
https://cse.ap.gov.in/aided Recruitment Notification

ఖాళీ పోస్టుల వివరాలు

క్రమ సంఖ్య	పోస్ట్ వివరాలు	ఖాళీల సంఖ్య	రోస్టర్ పాయింట్ నెంబర్
1	S.A.(Social)	1	1-OC (GENERAL)

ఎంపిక విధానం:
1. డిపార్టుమెంటు నామినీచే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడును.
2. వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
3. ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్హతలు కలిగి ఉండవలెను.
4. TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22-02-2026
ఇట్లు: కరస్పాండెంట్

గండికోట కాలువకు నీటి విడుదల

అవుకు, న్యూస్‌టుడే: అవుకు జలాశయం నుంచి గండికోట కాలువకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. పలు ప్రాంతాల్లో పెరిగిన నీటి అవసరాల దృష్ట్యా స్థానిక అధికారులు గాలేరు గేట్లు తెరిచి కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం గోరుకల్లు నుంచి గాలేరు- నగరి కాలువ ద్వారా అవుకు జలాశయానికి 5 వేల క్యూసెక్కుల నీరు చేరుతున్నాయని, అవుకు నుంచి గండికోట కాలువకు 300 క్యూసెక్కులు నీటిని వదిలినట్లు డీఈ సాయికిరణ్ తెలిపారు. జలాశయంలో నీటి మట్టం పెరిగిన అనంతరం గండికోట కాలువకు వెయ్యి క్యూసెక్కుల మేర నీటి ప్రవాహాన్ని పెంచుతామన్నారు. గండికోట కాలువకు నీటి విడుదలతో అవుకు, కొలిమిగుండ్ల, సంజామల మండలాలతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని మైలవరం, జమ్మలమడుగు మండలాల్లో సాగు, తాగు నీరు అందుతుంది. ప్రస్తుతం అవుకు జలాశయంలో 2 టీఎంసీల నీరు నిల్వ ఉందని, మరో వారం రోజుల్లో 2.5 టీఎంసీలకు పెరిగే అవకాశం ఉందని డీఈ వివరించారు.

APSRTC
TENDER NOTICE
పల్లె వెలుగు

Applications are invited for civil work **"Reconstruction of collapsed compound wall portions in Bus Depot at Allagadda, Nandyal District"**. Last date of receipt of applications is **23.02.2026**. Tender Schedules issued between 10.30 AM to 5.00 PM on **24.02.2026** and on **25.02.2026** up to 12.00 Hours only. Filled and sealed tenders will be received on **25.02.2026** up to 14.00 Hours at Executive Engineer (Civil)'s Office, APSRTC, Kadapa and will be opened on the same day at 15.00 Hours. For full Tender Notice please visit website http://www.apsrtc.ap.gov.in. APSRTC reserves the right to cancel / postpone /reject any or all the tenders in part or full without assigning any reason what so ever.

NO.22/EE-KDP/2025-26, Dt.12-02-2026 Executive Engineer, KADAPA

కెనరా బ్యాంక్ Canara Bank
భారత ప్రభుత్వ రంగ సంస్థ A Government of India Undertaking

స్పెషలైజ్డ్ ఎ.ఆర్.ఎమ్. బ్రాంచ్
కెవిసి ఆర్కేడ్, 3వ అంతస్తు, 13-1 ఆర్‌సి రోడ్డు, వాణి నగర్, అవిలాల, తిరుపతి-517501.
ఫోన్ : 7901626759, 9901574353

వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగించాలని కోరుతూ చివరి బహిరంగ ప్రకటన

నంద్యాల జిల్లా, శిరివెళ్ల మండలం, కోటపాడు గ్రామం నందు గల M/s PPS రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగింపుకు సంబంధించి తేది.09.02.2026తో జారీచేసిన బహిరంగ ప్రకటనను ఈనాడు దినపత్రికలో తేది.10.02.2026 న ప్రచురించబడినది. ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా

O.A. నెం.312/2021 లో RP నెం. 328/2024 కేసులో DRT హైదరాబాద్ II జారీ చేసిన ఆదేశాల ప్రకారం వారెంట్‌ను అమలు చేయడం ద్వారా M/s PPS రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్ గోడౌన్‌ను బ్యాంక్ వారు తేది.07.02.2026 న భౌతికంగా స్వాధీనం చేసుకోవడమైనది. గోడౌన్ లోపల పరి నిల్వలు నిల్వ చేయబడ్డాయి. గోడౌన్‌లో నిల్వ ఉంచినవారు ఎవరైనా ఒరిజినల్ వేర్‌హౌస్ రసీదు లేదా స్టాక్‌పై తన యాజమాన్యాన్ని చూపించే ఏదైనా ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్‌తో వెంటనే కెనరా బ్యాంక్, యల్లూరు బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచిస్తూ, ఆ ప్రాంతంలోని దప్పులు వాయిస్తూ మరియు పత్రికా ప్రకటన ద్వారా బ్యాంకు ఇప్పటికే తేది.09.02.2026 న ప్రజలకు బహిరంగ ప్రకటన చేయబడినది. ఈ ప్రకటనను తేది.10.02.2026 న ఈనాడు దినపత్రికలో ప్రచురించబడినది. ఇప్పటివరకు ఎవరూ కెనరా బ్యాంక్ యల్లూరు బ్రాంచ్ ను సంప్రదించలేదు.

పైన పేర్కొన్న గోడౌన్‌లో వెంటిలేషన్ సౌకర్యం లేదని ప్రజలకు తెలియజేయబడింది. ఆస్తి భౌతిక స్వాధీనంలో ఉన్నందున మరియు వెంటిలేషన్ కొరకు బ్యాంకు కాలానుగుణంగా షట్టర్‌లను తెరవడం సాధ్యం కానందున, అటువంటి సందర్భంలో స్టాక్ చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా చేసే ఎటువంటి క్లెయిమ్‌లకు బ్యాంక్ బాధ్యత వహించదు.

సదరు గోడౌన్‌లో స్టాక్ ఉన్న ఎవరైనా వెంటనే చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ డాక్యుమెంట్లతో కెనరా బ్యాంక్, యల్లూరు బ్రాంచ్‌ను సంప్రదించి వెంటనే వారి స్టాక్‌ను తీసివేయాలని కోరుతూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. విఫలమైన పక్షంలో బ్యాంకు ఎవరికీ ఎటువంటి బాధ్యత వహించదని తెలియజేయడమైనది.

తేది : 12.02.2026 సం/- అధీకృత అధికారి
ప్రదేశం: తిరుపతి కెనరా బ్యాంక్

ఇంట్లో గొడవపడి.. పిల్లలను తీసుకెళ్లి

❑ ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నానని మెసేజ్
❑ చరవాణి సిగ్నల్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : కుటుంబ కలహాల నేపథ్యంలో బడికి వెళ్లిన పిల్లలను తన వెంట తీసుకుని వారితో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులకు సంక్షిప్త సమాచారం పెట్టిన శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. నంద్యాల పట్టణం గిరినాథ్ సెంటరుకు చెందిన శివకుమార్ బుధవారం భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో పిల్లలు చదివే బడి వద్దకెళ్లి ఊరికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులకు సంక్షిప్త సమాచారం పంపాడు. ఆందోళనకు గురైన అతని భార్య వెంటనే నంద్యాల రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. చరవాణి సిగ్నళ్ల ఆధారంగా పిల్లలతో కలిసి అతను గుత్తిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను క్షేమంగా భార్యకు అప్పగించారు. వెంటనే స్పందించిన సీఐ అస్రర్‌బాషా, ఎస్సై సురేష్‌లకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పాలకుల వైఫల్యంతోనే సాగునీటి రంగం అస్తవ్యస్తం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : రాయలసీమ అభివృద్ధి కోసం నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పలు ప్రాజెక్టులను వారి వారసులైన చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించకపోవడంతోనే రాయలసీమలో సాగునీటి రంగం అస్తవ్యస్తంగా తయారైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల కిందట ప్రారంభమైన తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమతోపాటు సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడేలా రూపొందించిన ఆడియోను ఆ సాధన సమితి ఆధ్వర్యంలో గురురాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత దస్తగిరిరెడ్డి, ఈఎన్‌టీ వైద్యులు మధుసూదనరావు, విశ్రాంత ఎస్‌బీఐ మేనేజర్ సిద్ధిఖీలు ఆవిష్కరించారు.

విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయిని

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినిని ఉపాధ్యాయిని చితకబాదారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని అపస్మారక స్థితికి చేరడంతో వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన కోసం నంద్యాలకు తరలించారు. పరీక్షలు సరిగా రాయకపోవడంతో కొట్టినట్లు సమాచారం. దీనిపై ప్రధానోపాధ్యాయురాలు కవితను చరవాణిలో సంప్రదించగా స్పందించలేదు. ఘటన తన దృష్టికి రాలేదని ఎంఈవో శోభావివేకవతి తెలిపారు.

విద్యుదాఘాతంతో టిప్పర్ డ్రైవర్ మృతి

బత్తలూరు(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలంలోని నందింపల్లె గ్రామ సమీపంలో గురువారం టిప్పర్ డ్రైవర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డారు. బనగానపల్లి మండలం యాగంటిపల్లె గ్రామానికి చెందిన హరికృష్ణ(25) టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నందింపల్లె నుంచి అర్జునాపురం గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులకు బనగానపల్లి నుంచి టిప్పర్‌లో కంకర లోడుతో తీసుకువచ్చాడు. ఈ క్రమంలో కంకరను అన్‌లోడ్ చేస్తుండగా ప్రధాన విద్యుత్తు తీగలకు వాహనం తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై హరికృష్ణ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

కోటవురట్ల, న్యూస్‌టుడే: గంజాయి తరలిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరిని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం యండపల్లి వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... అవుకు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన కుమ్మరి దస్తగిరి, తలారి సుబ్బరామయ్యలు ఒడిశాలో రూ.30 వేల విలువచేసే ఆరు కేజీల గంజాయి కొనుగోలుచేశారు. నర్సీపట్నం మీదుగా అడ్డురోడ్డు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. యండపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి దిగిపోయారు. గమనించిన పోలీసులు వారి వద్ద బ్యాగ్ తనిఖీచేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి గంజాయి, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై చెప్పారు.

EENADU Classifieds

FINANCIAL SERVICES
బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్ ట్రేడింగ్ కం. ✆ 73821 14647.

REAL ESTATE
LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥ గ॥ లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

JOBS
WANTED
TECHNICAL SUPERVISOR
Experience: ITI with 3-4 years hands on experience of HCV repair & maintenance. Good communication & basic computer knowledge.
MECHANIC
ITI Motor, Diesel Mechanic. Experience: 3 years plus hands on experience. OR non-ITI 4 years plus hands on industry experience of HCV, Tipper repair & maintenance.
ELECTRICIAN
Experience: ITI, DM, Diploma - 3 years OR non-ITI hands on 3 years plus experience of HCV, Tipper repair & maintenance.
CONTACT 9833781266
hohrd3@svenskagroup.com

కర్నూలులోని R&M సుజుకి షోరూం నందు పని చేయుటకు మార్కెటింగ్ & డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం కలదు. ✆ 76609 04772, 87126 13140.

SECURITY GUARDS
ఉలిందకొండలోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు కావలెను. 12 గం॥ డ్యూటీ, 15 వేలు జీతం + ESI, PF, అర్హత: 10th P/F, రూమ్ వసతి కలదు. సంప్ర. ✆ 79937 56772.

EENADU THE Ec WAY CLASSIFIEDS
అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నంద్యాల

• నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

వివరాలు తెలుసుకుంటున్న ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్

గడివేముల, న్యూస్‌టుడే: భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్ పేర్కొన్నారు. శ్రీ రత్నాభోగేశ్వర ఆలయాన్ని ఏఎస్పీ గురువారం సందర్శించారు. మహాశివ రాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌రెడ్డితో చర్చించారు. రాత్రివేళల్లో పోలీసులు అధికంగా ఉండాలని, బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని పోలీసులకు సూచించారు. సీఐ శివశంకర్‌నాయక్, ఎస్సై నాగార్జునరెడ్డి, ఆలయ చైర్మన్ కంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మోటారు తీగల చోరీ

గడివేముల, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ గ్రామంలో కుందూ నది వెంబడి ఉన్న వ్యవసాయ విద్యుత్తు మోటార్ల తీగలు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. 15 మోటార్లకు సంబంధించిన తీగలను దొంగలు అపహరించారని.. రూ.30 వేల వరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు మూడుసార్లు చోరీ చేశారని పేర్కొన్నారు. దొంగలను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) నందికొట్కూరు: 94403 61729, ఆత్మకూరు: 90149 09024, నంద్యాల: 98853 28120

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ?: నంద్యాల పట్టణంలోని అరుణ్ రోడ్డులో కోతుల బెడద, విశ్వనగర్‌లో వీధికుక్కల బెడద అధికమైంది. - విజయ, నవీన్, స్థానికులు ✓: త్వరలో కోతులను, కుక్కలను పట్టించి సమస్య పరిష్కరిస్తాం. ?: పట్టణంలోని గోపాల్‌నగర్‌లో మురుగు కాలువలు శుభ్రం చేయక, దోమల బెడద అధికమైంది. - మురళి, స్థానికుడు ✓: కాలువలను శుభ్రం చేయిస్తాం. - లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. పట్టణంలోని సంజీవనగర్, రైతునగర్, క్రాంతినగర్, అరవింద్‌నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి అధికారులు, యజమానులకు సూచనలు చేశారు. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, కాల్వలు, రహదారులు ఆక్రమించుకుని నిర్మించుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట పట్టణ ప్రణాళిక విభాగం అధికారి నరసింహమూర్తి, రిజ్వాన్, ఆర్‌ఐలు శంకర్, విక్రమ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కమిషనర్ శేషన్న

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: పట్టణంలో ప్రత్యేక సర్వేలను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ బండి శేషన్న ఆదేశించారు. టౌన్‌హాల్లో సచివాలయ సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. మెప్మా పీడీ వెంకటదాసు, డీఎంఈవో శివారెడ్డి, సీఎంఎం భాస్కర్‌రెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.

దరఖాస్తు చేసుకోండి

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన సంయుక్త ఆధ్వర్యంలో సెక్యూరిటీ అనలిస్టు కంప్యూటర్ కోర్సుపై శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు రంగముని తెలిపారు. ఆయన తన ఛాంబరులో గురువారం కరపత్రాలు ఆవిష్కరించారు. డిగ్రీ, ఇంజినీరింగ్, కంప్యూటర్ చేసిన యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ పూర్తైన తర్వాత ధ్రువపత్రం అందజేస్తామని.. ఉద్యోగావకాశాలు చూపుతామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు వెంకటేశ్వర్లు (91548 30286) నంబరును సంప్రదించాలని కోరారు.

ప్రగతి రథం కదలక.. గమ్యం చేరక

★ మధ్యలోనే ఆగిపోతున్న బస్సులు ★ ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు శాపంగా మారాయి. ఏ బస్సు.. ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు త్వరలో పది తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇలాంటి కీలక సమయాల్లో బస్సులు మొరాయిస్తే భక్తులు, విద్యార్థులకు నరకయాతనే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.

బండి ఆత్మకూరులో బస్సు ఆగిపోవడంతో తోస్తున్న విద్యార్థులు

● గతేడాది అక్టోబరు 3వ తేదీన గడివేముల బస్టాండులో పల్లెవెలుగు బస్సు మొరాయించింది. నందికొట్కూరుకు బయలుదేరిన.. గేరు సమస్యతో ముందుకు కదలలేదు. చివరికి ప్రయాణికులు బస్సును వెనక్కి నెట్టి బస్టాండులో నిలిపారు.

● నంద్యాల డిపో బస్సు ఈనెల 6వ తేదీన మహానంది వెళ్తూ శ్రీనివాస సెంటరులో ఆగిపోయింది. 9వ తేదీన గాజులపల్లె నుంచి నంద్యాల వస్తున్న బస్సు చాపిరేవుల వద్ద రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

పరిశీలన

ఎక్కువ దూరం నడుపుతూ..

● నంద్యాల ఆర్టీసీ డిపో పరిధిలోని వివిధ రూట్లలో పెద్దఎత్తున బస్సులు తిరుగుతున్నాయి. 15 లక్షల కి.మీ.లు.. అంతకంటే ఎక్కువ దూరంపాటు 21 బస్సులు తిరిగినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఒక్కో బస్సును 15 ఏళ్ల లేదా 15 లక్షల కి.మీ. మాత్రమే నడపాలి. ఆ తర్వాత వాటిని తుక్కుకు పంపాలి.

● 10 లక్షల కి.మీ. దాటిన తర్వాత ఎక్స్‌ప్రెస్ బస్సులను పల్లె వెలుగు కింద మార్చి నడుపుతున్నారు. ఫలితంగా మార్గమధ్యలో బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

నంద్యాల డిపో పరిధిలో బస్సులు : 108
బస్టాండుకు రోజూ వచ్చే ప్రయాణికులు: 15 వేలు
రోజూ తిరిగే కిలోమీటర్లు : సుమారు 40 వేలు

ఎప్పుడు.. ఎక్కడ నిలిచిపోతాయో

నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి కోవెలకుంట్ల, ఆత్మకూరు, గడివేముల, రుద్రవరం, బేతంచెర్ల, నందికొట్కూరు తదితర మార్గాల్లో తిరిగే బస్సుల్లో కాలం చెల్లినవే. చాలావరకు పాతవి కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. నంద్యాలలో నడుపుతున్న విద్యార్థి బస్సులన్నీ కాలం చెల్లినవే. ఇవి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. కొన్నిచోట్ల ఆగిపోతున్నాయి. మరోవైపు అరిగిపోయిన టైర్లతోనే పల్లె వెలుగు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. బ్రేకులు వేసినప్పుడు పెద్ద శబ్దం వస్తోందని.. బస్సుల్లో కిటికీలు సైతం అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ● "నంద్యాల డిపోలో బస్సులు కండిషన్‌లో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు బస్సులకు మరమ్మతులు చేయిస్తున్నాం. కాలం చెల్లిన 2 బస్సులను తుక్కుకు పంపాం. త్వరలో మరో రెండింటిని స్క్రాబ్‌కు పంపుతాం" అని ఆర్టీసీ డీఎం మాధవీలత చెప్పారు.

మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్

మధ్యంతర భృతి ప్రకటించాలి

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని.. 29 శాతం మధ్యంతర భృతి తక్షణమే మంజూరు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు వీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. పట్టణంలోని బొమ్మలసత్రం వద్ద గురువారం జీపు జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 17న తేదీన నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుధాకర్, రామకృష్ణుడు, మల్లికార్జునుడు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నీటి సమస్య రాకుండా చూస్తాం

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నందికొట్కూరు పట్టణంలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. మల్యాల నుంచి పురపాలక సంఘానికి సరఫరా అయ్యే నీటి పైపులైను మరమ్మతులకు గురైంది. ఈ నేపథ్యంలో కమిషనర్ గురువారం పనులను పర్యవేక్షిస్తూ పూర్తి చేయించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

కూలితే.. బతుకులు శిథిలమే

మండల పరిధిలోని పగిడ్యాల, కొత్త ముచ్చుమర్రి, పాత ముచ్చుమర్రి తదితర గ్రామాలకు వెళ్లేలా కేసీ కాలువపై ప్రారంభించిన వంతెన పనులు ముందుకు సాగకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.కోటి వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారుడు మధ్యలోనే ఆపేశారు. ఫలితంగా జనం పాత వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. - న్యూస్‌టుడే, పగిడ్యాల

చెత్తకు నిప్పు... ప్రాణాలకు ముప్పు

నంద్యాల పట్టణం పరిధి.. బొమ్మలసత్రంలోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇష్టానుసారంగా వ్యర్థాలు వేస్తున్నారు. దీనికితోడు నిప్పు పెడుతుండటంతో సమీపంలోని విద్యుత్తు నియంత్రిక వద్దకు మంటలు చేరుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోతే పెను ప్రమాదం జరిగే అవకాశముందని జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- న్యూస్‌టుడే, నంద్యాల పాత పట్టణం

మురుగులో నడకయాతన

శ్రీశైలంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. భక్తులు భారీగా రావడంతో సత్రాలన్నీ నిండిపోయాయి. మరోవైపు మురుగు సరిగా ప్రవహించక రోడ్లపైకి చేరుతోంది. ఫలితంగా భక్తులు ఈ మురుగులోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఇబ్బందులు తొలగించాలని పలువురు విన్నవిస్తున్నారు. - ఈనాడు, కర్నూలు

పల్లకిలో శివయ్య పయనం

శ్రీగిరిపై వెలసిన శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు కన్నడిగులు వందల కిలో మీటర్ల నుంచి తరలివస్తున్నారు. పల్లకిలో శివయ్య, వీరభద్రుని ఉత్సవ విగ్రహాలను ఉంచి నల్లమలలో డప్పుల మోత నడుమ ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. పలువురు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అడవిలో గురువారం కి.మీ.ల పాటు పయనమయ్యారు. - న్యూస్‌టుడే, ఆత్మకూరు

మహానంది చేరుకున్న ఉత్సవమూర్తులు

మహానంది, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నంద్యాలలోని గంగా పార్వతీదేవి సమేత బ్రహ్మనందీశ్వరస్వామివార్లను ఆహ్వానించిన గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివారు.. గురువారం రాత్రి దేవరులతో కలిసి మహానంది చేరుకున్నారు. ఉత్సవమూర్తులకు బిల్లలాపురం, సుగాలిమెట్ట, బొల్లవరం, తమ్మడపల్లెతోపాటు పలు గ్రామాల్లో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. మహానందిలోని భూగృహ మండపం వద్దకు చేరుకోగానే ఆలయాధికారులు, పండితులు, అర్చకులు, భక్తులు ఆలయ మర్యాదలతో తీసుకెళ్లారు.

బొల్లవరంలో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం

తలనీలాల టెండరుపై ఉత్కంఠ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలోని దేవస్థానం కల్యాణకట్టల్లో భక్తులు సమర్పించే తలనీలాలకు గురువారం ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండరు నిర్వహించారు. రూ.4.50 కోట్లకు తలనీలాల టెండర్ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ విభాగం అధికారి ఒకరు తెలిపారు. దేవస్థానం నిర్దేశించిన ధరకు టెండరు బిడ్లు వస్తే ఆమోదించే అవకాశం ఉందన్నారు. గత డిసెంబరులో తలనీలాలకు టెండరు నిర్వహించగా గుత్తేదారులను తక్కువ ధరకు పాడించేందుకు కొందరు ప్రయత్నాలు చేయడంతో దేవాదాయశాఖ తొలిసారిగా ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండరుకు ప్రాధాన్యమిచ్చింది.

వైద్య శిబిరాల నిర్వహణకు ఆటంకం

శ్రీశైలం ఆలయం, సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే : శ్రీశైలం సమీపంలోని కైలాస ద్వారం వద్ద రెడ్‌క్రాస్ సంస్థ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని అటవీశాఖ సిబ్బంది ఒకరు అడ్డుకుంటున్నారని ఆ సంస్థ శ్రీశైలం ఉప విభాగం సభ్యులు గురువారం ఆరోపించారు. గత 20 ఏళ్లుగా రెడ్‌క్రాస్ తరపున ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వేలాదిగా పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు ఎంతగానో ఉపయోగపడే వైద్య శిబిరాన్ని అడ్డుకోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

నియామకాలు చేపట్టాలి

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఎల్ఐసీలో నూతన నియామకాలు చేపట్టాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఆత్మకూరు బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ గురువారం డిమాండ్ చేశారు. పాత పింఛను విధానం అమలు చేయాలన్నారు. లేబర్ కోడ్ల కారణంగా ఉన్న హక్కులు హరించుకుపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే : కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వీబీ-జీ-రామ్‌జీ పథకం పేరు మార్చేదాకా పోరాడుతామని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగరాజు,

నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న నేతలు

సుంకయ్య అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం నంద్యాలలో వామపక్ష పార్టీల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీచౌక్‌లో బహిరంగ సభ జరిపారు. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు రంగనాయుడు, రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కొనసాగించి రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.

నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

మహానంది, న్యూస్‌టుడే: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో శుక్రవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, రవిశంకరఅవధాని పండితులు గురువారం పేర్కొన్నారు. 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు.

కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తాం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సజావుగా జరుగుతున్నాయని ధర్మకర్తలమండలి సభ్యులు ఆలా అనిల్ కుమార్ తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఏదో జరిగిపోతోందని వైకాపా నేతలు అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

మంచి పనులతో పుణ్యఫలం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: రంజాన్ మాసంలో చేసే మంచి పనులతో పుణ్యం లభిస్తుందని ఇమామ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంజద్ బాషా సిద్దిఖీ అన్నారు. పట్టణంలోని కుబ్రా మసీదులో గురువారం సంఘం నాయకులు రంజాన్ ఉపవాస క్యాలెండరను ఆవిష్కరించారు. నంద్యాల అంజుమన్ సంస్థ అధ్యక్షులు ఖుద్దూస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అబ్దుల్ సలాం, ఇంతియాజ్,

ఉపవాస క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న సంఘం నాయకులు

మౌలానా అబ్దుల్ రవూఫ్, మన్సూర్‌బాషా, రజాక్, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

నూనె గింజల సాగు విస్తీర్ణం పెరగాలి

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: నూనె గింజల సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందని ఇన్‌ఛార్జి ఏడీఆర్ అశోక్‌కుమార్, ప్రధాన శాస్త్రవేత్త వెంకటరమణమ్మ అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయం పరిశోధన స్థానంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. అఖిల భారత పొద్దుతిరుగుడు సమన్వయ పథకం ఆధ్వర్యంలో నూనె గింజల సాగు, అందులో సమస్యలు, నివారణపై శాస్త్రవేత్తలు చర్చించారు. ఈ సందర్భంగా 26 మంది ఎస్సీ రైతులకు వేపనూనె, రసాయన మందులు తదితరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నసీరుద్దీన్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు అన్నప్రసాద వితరణ

శ్రీశైలం, నంది సర్కిల్, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలోని హటకేశ్వరం వద్ద మహాశివరాత్రి మహోత్సవాలకు పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు గత 40 ఏళ్లుగా ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. 40

అన్నదానం చేస్తున్న నిర్వాహకులు

ఏళ్ల కిందట స్థానిక మునిదాసు అనే వ్యక్తి 50 కిలోల బియ్యంతో అన్నప్రసాద వితరణను నిర్వహించారు. వారితోపాటు ఆయన మిత్రులు, కర్నూలుకు చెందిన దశరథరామయ్య, రామమోహన్, నాగరాజు, కృష్ణ సహకారంతో నిత్యం అన్నదానం చేస్తున్నారు.

పన్నుల చెల్లింపుతోనే ప్రగతి

పగిడ్యాల, న్యూస్‌టుడే: ఇంటిపన్ను సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంపీడీవో సుమిత్రమ్మ, డిప్యూటీ ఎంపీడీవో అబ్దుల్ రహీం తెలిపారు. ఇంటిపన్ను వసూలు, స్వర్ణగ్రామాలు, కుటుంబ సర్వేలు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిందని స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ పస్పిల్‌మున్నా అన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మంత్రి లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రిన్సిపల్ శంకర్, ప్రధానోపాధ్యాయులు దేవానంద్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

నంద్యాల పాత పట్టణం, న్యూస్‌టుడే: దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని భాజపా నేత డా. ఇంటి ఆదినారాయణ అన్నారు. స్థానిక స్వామి వివేకానంద ఆడిటోరియంలో కేంద్ర బడ్జెట్‌పై యువతకు అవగాహన కల్పించారు.

మహానంది, న్యూస్‌టుడే: బుక్కాపురం గ్రామంలోని ఎస్సీలకు శ్మశాన స్థలం చూపాలని.. అయ్యన్ననగర్ గ్రామంలో మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని జనసేన నాయకులు కోరారు. ఈ మేరకు వారు గురువారం మహానందిలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు రమాదేవికి వినతి పత్రాలను అందజేశారు. నాయకులు రామకృష్ణ, మిద్దె నాగేష్, కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

గడివేముల, న్యూస్‌టుడే: పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని వంద రోజుల ప్రణాళిక ప్రత్యేకాధికారి, తహసీల్దారు వెంకటరమణ సూచించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆయన గురువారం తనిఖీ చేశారు.

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో కాటమరాజు జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 22వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కాటమరాజు విగ్రహం వద్ద పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. సమితి సభ్యులు మోహన్‌రావు యాదవ్, పెద్దన్న నాగన్న యాదవ్, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

గాజులపల్లె, (మహానంది), న్యూస్‌టుడే: మహానంది మండలం గాజులపల్లె దళిత కాలనీలోని రమేష్‌కు చెందిన పూరిపాక గురువారం కాలిపోయింది. ఆదుకోవాలని బాధితుడు విన్నవించారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పాణ్యంలో తాగునీటి అవసరాల నిమిత్తం నూతన బోరు వేసినట్లు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. బోరు పూడిపోవడంతో ఎస్‌బీఐ కాలనీ, బోయపేట, ప్రధాన వీధి తదితర ప్రాంతాల ప్రజలు గత పది రోజులుగా నీటికి ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలో కొత్త బోరు వేసినట్లు చెప్పారు.

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఓంకార పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లను ఏఎస్పీ జావళి గురువారం పరిశీలించారు. శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు.

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని రైతు బజార్లలో కిలో టమాట రూ.10కే అమ్ముతున్నట్లు జిల్లా అగ్రిటెక్, మార్కెటింగ్ శాఖ అధికారి రెహమాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస నగర్, టెక్కె రైతు బజార్లలో టమాటాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

పరమ పవిత్రం.. ప్రథమ నందీశ్వరాలయం

★ శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న షెడ్డు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే : జిల్లాలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. అందులో నంద్యాల మండల పరిధిలోని చామకాల్వ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రథమనంది ఆలయం ఒకటి. నంద్యాల చుట్టూ నవ నందులు ఉండటంతో ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు నంద్యాల మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంతో నంది మండలంగా పేరు వచ్చింది. . కాలక్రమేణా నంద్యాలగా రూపాంతరం చెందింది.

రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు

● నవ నందుల్లో ప్రధానమైన ప్రథమ నందీశ్వర ఆలయం.. పట్టణంలోని చామకాల్వ గట్టున ఉంది. విజయనగర రాజుల కాలంలో ఆ ఆలయంలో నిత్యం విశేష పూజలు జరిగాయి. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువుదీరిన కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ శివలింగాన్ని దర్శించుకోవడం ద్వారా కేదార్‌నాథ్‌లోని కేదారేశ్వర లింగ దర్శన ఫలం లభిస్తుందని ప్రధానంగా నమ్ముతారు. మరోపక్క కేదారేశ్వరీమాత కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.

● ప్రస్తుతం పలువురి సహకారంతో ఆలయం అభివృద్ధి చెందుతోంది. ఆలయ కమిటీ ప్రతినిధులతోపాటు దాతల సహకారంతో రూ.60 లక్షలతో వివిధ పనులు చేపట్టారు. ఇటీవలే అన్నవితరణకు ప్రత్యేకంగా షెడ్డు నిర్మాణం చేపట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ● "వివిధ పర్వదినాల్లో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆలయ అభివృద్ధికి పలువురు తమవంతు చేయూతనిందిస్తున్నారు. శివరాత్రి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం" అని ఆలయ ఛైర్మన్ చలంబాబు పేర్కొన్నారు.

నందికొట్కూరు: పటేల్ కూడలిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

సున్నిపెంట సర్కిల్ : శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై బైఠాయింపు

కార్మికులకు అన్యాయం చేయొద్దు

కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లతో కార్మికులకు అన్యాయం జరుగుతుందని వామపక్ష, కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు. దేశవ్యాప సమ్మెలో భాగంగా నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం ర్యాలీలు నిర్వహించారు. కార్మికులకు అన్యాయం చేయొద్దని కోరారు. - న్యూస్‌టుడే, నంద్యాల బృందం

ఆత్మకూరు పట్టణం : నినాదాలు చేస్తున్న నాయకులు, కార్మికులు

మిడుతూరులో వామపక్ష, కార్మిక సంఘం నేతల ఆందోళన

బండిఆత్మకూరు: ర్యాలీగా వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

పాఠశాలలను పరిరక్షించుకుందాం

నందికొట్కూరు, న్యూస్‌టుడే: బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని యూటీఎఫ్ నాయకుడు ముర్తుజావలి కోరారు. ఏపీ ఐక్య ఉపాధ్యాయుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పట్టణంలోని శ్రీ నంది

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నేతలు

జూనియర్ కళాశాలలో 'పాఠశాలలను పరిరక్షించుకుందాం.. మన బడిని రక్షించుకుందాం' గోడపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేదవ్యాస్, తిరుమలయ్య, సుదర్శన్, జగదీష్, మధుకుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ఆళ్లగడ్డ
• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

డోన్, న్యూస్‌టుడే: కేసుల రాజీ కోసం మెగా లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకునేలా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి పి.వినోద్, అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి ఎస్.జ్యోతి న్యాయవాదులకు సూచించారు. గురువారం స్థానిక కోర్టు ఆవరణలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 14వ తేదీన జాతీయ మెగా లోక్‌అదాలత్ ఉంటుందని, ఏదైనా సమస్యలతో ఇరువర్గాలు కేసులు నమోదై ఉంటే పరస్పర అంగీకారంతో రాజీ కావచ్చన్నారు. ఈ మెగా లోక్‌అదాలత్‌పై న్యాయవాదులు ఇరువర్గాల వారికి సర్దిచెప్పి కేసుల వల్ల కలిగే ఇబ్బందులు తెలియజేసి రాజీ అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రాయుడు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న న్యాయమూర్తి పి.వినోద్

పంట మార్పిడితో అధిక దిగుబడులు

హరివరం(ఉయ్యాలవాడ), న్యూస్‌టుడే: పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని నంద్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉయ్యాలవాడ మండలంలోని హరివరం గ్రామంలో గురువారం రైతు శేఖర్‌రెడ్డి శనగ పొలంలో చేపట్టిన పంట కోత ప్రయోగాన్ని ఆయన పరిశీలించారు. హరివరంలో పొలాలు ఖాళీగా ఉంచకుండా సజ్జ, కొర్ర, జొన్న వంటి పంటలను సాగు చేయాలన్నారు. ఏళ్లుగా ఒకే రకం పైరు సాగు చేయటంతో ఎండుతెగులు సోకుతుందన్నారు. సాగు చేసే పొలాల్లో పశువుల ఎరువు వేసే దుక్కిదున్నాలన్నారు. ఇలా చేయటంతో శనగ పంటకు ఎండుతెగులు సోకదన్నారు. వ్యవసాయ అధికారులు శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఏఈవో రాజీ, రెవెన్యూ వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పంట కోత ప్రయోగాన్ని పరిశీలిస్తున్న వెంకటేశ్వర్లు

నైపుణ్యం సాధిస్తేనే భవిష్యత్తు

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఎంఈవో అబ్దుల్ కలామ్ తెలిపారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సభను ప్రిన్సిపల్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉన్నతంగా రాణించేందుకు వివిధ కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సంజీవరెడ్డి, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు రాఘవయ్య, వెంకటేశ్వరరెడ్డి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఖాళీ స్థలాలు.. వ్యాధులకు కారకాలు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఖాళీ స్థలాల విషయంలో మున్సిపల్ యంత్రాంగం చూపిస్తున్న నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. ఆళ్లగడ్డ పురపాలికలో వీఎల్‌టీ(ఖాళీ స్థలాలకు పన్ను) పేరిట పన్నులు వసూలు చేస్తున్న అందుకను గుణంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం పట్టణంలో ఈగలు, దోమలు ఉద్ధృతి పెరిగిపోతోంది. ఖాళీ స్థలాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆళ్లగడ్డలో దాదాపు 20 చోట్ల ఖాళీ స్థలాల నిర్వహణ లోపాలతో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది.

పాలసాగరం రోడ్డులోని ఖాళీ స్థలంలో నిలిచిన మురుగు

☛ ఇందులో మురుగు నీరు నిల్వ ఉండి, ముళ్లచెట్లు పెరిగి అపరిశుభ్రత, ఈగలు, దోమలు, పందులకు ఆవాసంగా మారుతున్నాయి. చుట్టుపక్కల వాళ్లు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పురపాలిక సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. ఖాళీ స్థలాలకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ఈ స్థలాల పారిశుద్ధ్యంపై లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పన్ను వసూలు చేస్తున్నా...

పురపాలికలో ఖాళీ స్థలాలకు సైతం పన్నులు విధిస్తుంటారు. ఆళ్లగడ్డలో 935 ఖాళీ స్థలాలను గుర్తించారు. ఇప్పటివరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలుకు ఇప్పటి వరకు రూ.11 లక్షలకుపైగా పన్నులు వసూలు చేశారు. ఏటా అందులో 70 శాతం పన్ను రూపేణా వసూలు చేస్తున్నారు. అయితే స్థలాల నిర్వహణ బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలేదు. సదరు ఖాళీ స్థల యజమానికి సమస్యను వివరించాలి. సూచనను పట్టించుకోకుంటే తాఖీదులు ఇవ్వాలి. అప్పటికీ పట్టించుకోకుంటే పురపాలిక సిబ్బందే ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి ఇతరులకు అద్దెకు ఇవ్వాలి.

పట్టించుకోని సిబ్బంది

☛ ఆళ్లగడ్డలో పాలసాగరం రోడ్డు, శోభానాగిరెడ్డి కాలనీ మీదుగా పాలసాగరం వెళ్లే రోడ్డు, కొత్తబస్టాండు సమీపంలోని ఆళ్లగడ్డ, నల్లగట్ల కాలనీ, ఏసునాథపురం, రామాలయం వీధి, చెన్నపురెడ్డి వీధి, రామలక్ష్మికొట్టాల, ఎంవీ నగరం, కోవెలకుంట్ల రోడ్డు ఇలా పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఖాళీ స్థలాలు ఉన్నాయి.

చర్యలు తీసుకోవాలి

–కరీముల్లా, పాలసాగరం రోడ్డు

పాలసాగరం రోడ్డు, శోభానాగిరెడ్డి కాలనీలో పదుల సంఖ్యలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ మురుగుమయంగా మారిపోయాయి. ముళ్లపొదలు పెరిగిపోవడం సమస్యను మరింత తీవ్రంగా మారుస్తున్నాయి. మా ప్రాంతంలో 200 నుంచి 250 ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఖాళీ స్థలాలన్నీ అపరిశుభ్రతకు నెలవుగా మారాయి. ఖాళీ స్థలాల నిర్వహణ బాధ్యతను పురపాలిక సిబ్బంది చూడాలి.

నేడు మండల ప్రత్యేక సమావేశం

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు అన్నారు. సమావేశానికి నంద్యాల డివిజనల్ పంచాయతీ అధికారి హాజరవుతారని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, సంక్షేమ సహాయకులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

జనగానపల్లె (గ్రామీణం), న్యూస్‌టుడే: ?: పాతపాడు గ్రామ సమీపంలో విద్యుత్తు సబ్‌స్టేషన్ సమీపంలో స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. - మద్దిలేటి, జోలాపురం. ✔: సమస్యను గుర్తించి చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాసులు, ఏఈ, బనగానపల్లి.

కోవెలకుంట్ల (గ్రామీణం), న్యూస్‌టుడే: ?: పట్టణంలో తగ్గు బజారులో దోమల ఉద్ధృతి పెరిగి అనారోగ్యం పాలవుతున్నాం. -పాండు, స్థానికుడు. ✔: పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. -ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి, ఈవో.

ఆళ్లగడ్డ (గ్రామీణం), న్యూస్‌టుడే: ?: చింతకొమ్మదిన్నె గ్రామంలో కాల్వలు పూడికకు గురయ్యాయి. - నరసింహ, చింతకొమ్మదిన్నె. ✔: పూడిక తొలగింపు చర్యలు చేపడతాం. - నూర్జహాన్, ఎంపీడీవో.

దొర్నిపాడు, న్యూస్‌టుడే: ?: దొర్నిపాడు గ్రామంలోని అంకాళమ్మ గుడి నుంచి తపాలా కార్యాలయం వరకు వెళ్లే రహదారి పక్కన ఉన్న మురుగు కాల్వలో చెత్త చేరి అధ్వానంగా మారింది. - శ్రీను, దొర్నిపాడు. ✔: చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటాం. - సావిత్రి, ఎంపీడీవో, దొర్నిపాడు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: కొత్తబస్టాండు ఎదురుగా ప్రధాన రహదారి పక్కనే కుండీలో చెత్త పేరుకుపోయింది. - పుల్లయ్య, కొత్తబస్టాండు ఏరియా. ✔: సిబ్బందితో వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. - రంగన్న, శానిటరీ ఇన్‌ఛార్జి అధికారి.

?: తారకరామానగర్ శివారులో కాకతీయ ట్యాంకు సమీపంలో మురుగు కాల్వ గోడలు దెబ్బతిన్నాయి. - మధు, తారకరామానగర్. ✔: పరిశీలించి మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేస్తాం. - సురేష్, మున్సిపల్ ఏఈ.

తపాలా పథకాలతో ప్రయోజనం

విజేతలతో నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్ అప్పలస్వామి

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: తపాలా సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలని నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్ అప్పలస్వామి ఉద్యోగులకు సూచించారు. గురువారం ఆళ్లగడ్డ ప్రధాన తపాలా కార్యాలయంలో ఆయన ఉద్యోగులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ తపాలా ఖాతా ఉండటం, పొదుపు, బీమా పథకాల్లో చేరడంతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సులభంగా సేవలు అందుతున్న విధానాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ పోస్టల్ సూపరింటెండెంట్ రామనాథం, పోస్టుమాస్టర్ గురువయ్య, జనార్దన్, భాస్కర్‌రావు, పెద్దరాజు పాల్గొన్నారు.

బడిలో అత్యవసరమైతే అవస్థలే..

డోన్ పట్టణంలో కొండపేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో 73 మంది చిన్నారులు అభ్యసిస్తున్నారు. ఇక్కడ నాడు-నేడు కింద నిర్మిస్తున్న మరుగుదొడ్డి పనులు నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. బేసిన్ ఏర్పాటు, బండ పరుపు పనులు చేపట్టాల్సి ఉంది. పాఠశాలలోని విద్యార్థులు అత్యవసరమైతే ఉగ్గబట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, డోన్ పట్టణం

సంకాలపురంలో ట్యాంకు నిర్మాణం

బనగానపల్లి మండలం సంకాలపురం గ్రామంలో ఓహెచ్‌ఆర్ ట్యాంకు నిర్మాణం పనులు జోరుగా కొనసాగుతున్నాయి. దాదాపుగా రూ.25.90 లక్షలతో పనులు చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో తాగునీరు సరిగా లేక గ్రామస్థులు అవస్థలు పడేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాభివృద్ధికి చర్యలు చేపట్టింది. ట్యాంకు నిర్మాణం పూర్తి అయితే గ్రామంలో నీటి సమస్య ఉండదని స్థానికులు తెలిపారు.
–న్యూస్‌టుడే, సంకాలపురం (బనగానపల్లి గ్రామీణం)

ముళ్ల పొద కాదు.. కేసీ కాల్వ

కేసీ కాల్వల నిర్వహణ దారుణంగా మారింది. ఆళ్లగడ్డ రైతులకు కేసీ కాల్వ ఒక వరం. పంట కాల్వలు పూడిక లేకుండా ఉంటే నీటి విడుదల తగ్గిన సమయంలో కూడా చివరి వరకు నీరు అందేందుకు అవకాశం ఉంటుంది. అయితే పి.చింతకుంటలోని కేసీ పంట కాల్వ పూర్తిగా ముళ్ల చెట్లు, పూడికతో నిండిపోయింది. కాల్వలు ఇలా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరు అందని స్థితి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

సంపద సృష్టి కేంద్రం.. నిర్వహణ దైన్యం

సంజామల మండలంలోని గిద్దలూరు గ్రామంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన సంపద సృష్టి కేంద్రం నిరుపయోగంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారాన్ని పారబోస్తున్నారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను కేంద్రాలకు తరలించి సంపద సృష్టి చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడి, పొడిచెత్తను కేంద్రాలకు తరలించి సంపద సృష్టి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సంజామల

పాలిటెక్నిక్ పరీక్ష కేంద్రాల పరిశీలన

పరీక్ష వివరాలు వెల్లడిస్తున్న పరిశీలకులు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: పట్టణంలోని పాలిటెక్నిక్ వార్షిక పరీక్ష కేంద్రాలను శుక్రవారం హెడ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ రాజేష్, అబ్బర్వర్ వరప్రసాదు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పరీక్ష కేంద్రాలుగా ఉన్న వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రజ్ఞ కళాశాల, విద్యానికేతన్‌లను పరిశీలించారు. అక్కడున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ ఏడాది నంద్యాల, కర్నూలులోనే కాకుండా ఆళ్లగడ్డ, బేతంచెర్ల ప్రాంతాల్లోనూ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వీర రాఘవయ్య, సహాయ పరిశీలకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న భక్తులు

బేతంచెర్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ దేవస్థానంలో గురువారం సామూహిక సత్యనారాయణ వ్రతం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా గోపాల్, కార్యదర్శి బచ్చు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అమ్మవారికి మహామంగళ హారతి, కుంకుమార్చన జరిపారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రమణ, సురేంద్రబాబు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

చాగలమర్రి, డోన్, న్యూస్‌టుడే: పట్టణంలోని ఏకశిల పదునెట్టాంబడి అయ్యప్ప ఆలయ ఆవరణలోని సాయినాథ మందిరంలో గురువారం ప్రత్యేక హారతుల కార్యక్రమం నిర్వహించారు. సాయి సేవా సమాజం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సాయిసేవా సమాజం సభ్యులు నాగభూషణం, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డోన్ పట్టణంలో అయ్యప్ప మాలధారులు గురువారం అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించి ఇరుముడులతో శబరిమలకు బయలుదేరి వెళ్లారు.

సిబ్బందికి సమయపాలన తప్పనిసరి

కోటకందుకూరు(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి విధులకు హాజరు కావాలని ఎంపీడీవో నూర్జహాన్ ఆదేశించారు. కోటకందుకూరు, ఆర్.కృష్ణాపురం స్వర్ణ పంచాయతీని ఆమె గురువారం తనిఖీ చేశారు. కుటుంబ ఏకీకృత సర్వే, అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు. విధులకు హాజరై అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.

సంక్షిప్త సమాచారం

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని మెయిన్ బజార్‌కు చెందిన తెదేపా సీనియర్ నాయకులు కేఆర్‌కే రాము(78) అనారోగ్యంతో మృతి చెందారు. తెదేపా నాయకులు సల్లా నాగరాజు, మౌలాలి, కొలిమి షరీఫ్, జెట్టినాగరాజు తదితరులు నివాళి అర్పించారు.

డోన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణ సమీపంలోని కొత్త బుగ్గ నుంచి గంగమ్మ బావి వద్ద ఉన్న గంగాధరేశ్వరస్వామి ఆలయం వరకు రహదారి ఏర్పాటు పనులను ఆలయ నిర్వాహకులు చేపట్టారు. పనులను ఆలయ ధర్మకర్త కిరణ్‌యాదవ్ తదితరులు పర్యవేక్షించారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: చాగలమర్రి పట్టణంలోని వాసవీ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గురువారం శ్రమదానం చేశారు. స్థానిక కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రామలింగేశ్వరాలయంలో పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మహేశ్వరయ్య ఆధ్వర్యంలో దాదాపు 40 మంది విద్యార్థులు శ్రమదానం చేశారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవాలయంలో నరసింహ మాలధారులకు గురువారం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి, గుత్తినరసింహుడు పాల్గొన్నారు.

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: ఉయ్యాలవాడ గ్రామంలో గురువారం ప్రధాన వీధుల్లో అవసరమైన చోట విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచి ఓబులేసు తెలిపారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రసన్నకుమార్ అనే దివ్యాంగుడి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్ఫూర్తి దివ్యాంగుల సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శి మద్దిలేటి, రాముడు పేర్కొన్నారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: భీమునిపాడు గ్రామంలో చౌడేశ్వరీదేవి ఆలయ సమీపంలో రహదారి దెబ్బతిని మురుగు రోడ్డుపైనే నిలుస్తోంది. రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వాహనదారులు వాపోతున్నారు.

కదం తొక్కిన కార్మిక లోకం

బేతంచెర్ల: సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో..

కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లేబర్ కోడ్‌లతో కార్మికులకు అన్యాయం జరుగుతుందని వామపక్ష నాయకులు పేర్కొన్నారు. గురువారం సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లో సమ్మెను నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గంటల పనిదినాలను అమలు చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించక పోతే ఉద్యమాలు మరింత ఉద్ధృతంగా చేపడతామని హెచ్చరించారు. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ గ్రామీణం, కోవెలకుంట్ల, బనగానపల్లి, బనగానపల్లి గ్రామీణం, చాగలమర్రి, డోన్. డోన్ పట్టణం, అవుకు.

కోవెలకుంట్ల పట్టణం ప్రధాన కూడలిలో..

డోన్: ఏఐటీయూసీ నాయకుల ఆందోళన

డోన్ పట్టణం: నినాదాలు చేస్తున్న ఆర్టీసీ ఈయూ నాయకులు

బనగానపల్లి: అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరుల నిరసన

ఆళ్లగడ్డ: ర్యాలీ చేస్తున్న కార్మిక సంఘాలు

అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడైన సంజామలకు చెందిన దూదేకుల దస్తగిరికి జీవితఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం గురువారం తీర్పు ఇచ్చారు. మానసిక స్థితి సరిగాలేని బాధితురాలికి (65) పెళ్లికాలేదు. కోవెలకుంట్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. 2023 సెప్టెంబరు 23న రాత్రి బాధితురాలు కోవెలకుంట్ల బస్టాండు సమీపంలో దుకాణం ముందు నిద్రించారు. రాత్రి 2 గంటల సమయంలో దస్తగిరి ఆమెను నిద్రలేపి మీ తమ్ముడు నిన్ను తీసుకురమ్మన్నాడని చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని రైల్వేస్టేషన్ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. బాధితురాలిని గుర్తించిన స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కోవెలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధించారు.

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు వద్దు

డోన్ పట్టణం: ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

బనగానపల్లి, డోన్ పట్టణం, న్యూస్‌టుడే: బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు నిరోధించాలని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్ డిమాండు చేశారు. బనగానపల్లి ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట గురువారం నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం ఎఫ్‌డీ చట్టం అమలు ఆపాలని అన్నారు. ఎల్ఐసీలో నూతన నియామకాలకు సంబంధించి యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. పాత పింఛను విధానం అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్‌బీఐ ఉద్యోగులకు అమలు చేసినట్లుగా వృత్తిపరమైన సౌలభ్యాలు ఎల్‌ఐసీ ఉద్యోగులకు అమలు చేయాలన్నారు. తమ న్యాయమైన కోర్కెలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో నాయకులు నిత్యానందరెడ్డి, ఖాసీం, జయకర్, భూషణ్, గోకుల్‌కృష్ణ, తేజేశ్ తదితరులు పాల్గొన్నారు. బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీ చట్టం అమలును ఆపాలని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం డోన్ బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రహంతుల్లా, స్వరూప్‌కుమార్‌లు డిమాండు చేశారు.

సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం

ఆళ్లగడ్డ: సమావేశంలో మాట్లాడుతున్న రామానంద కిశోర్

ఆళ్లగడ్డ, డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటానికి సిద్ధంగా ఉన్నామని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రామానంద కిశోర్ అన్నారు. గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగే రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఆయన ఉపాధ్యాయులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయాలని చూస్తోందన్నారు. డిమాండ్లను సాధించుకునేందుకు ఈ నెల 17న తేదీన 'చలో విజయవాడ' నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, రాష్ట్ర కౌన్సిలర్ ఐజయ్య, ప్రసాదు, అబ్దుల్‌రహీం పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రణభేరి 2.0ను జయప్రదం చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల జీపు జాతా గురువారం డోన్ పట్టణం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చేరుకుంది. యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు.

పది ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఫలితాల ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని డీఈవో జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులు రాస్తున్న పరీక్షలు పరిశీలించారు.

ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

సంజామల, న్యూస్‌టుడే: కొలిమిగుండ్ల మండలంలోని కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన జె.అశోక్, జె.బాబు వ్యక్తిగత పనిమీద సంజామల మండలంలోని గిద్దలూరుకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. అక్కడ పనులు ముగించుకున్న అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా గిద్దలూరు దాటిన తర్వాత మలుపు వద్ద ఎదురుగా టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి.

శివపార్వతుల కల్యాణం చూతము రారండి

◆ శైవక్షేత్రాల్లో ఉత్సవ ఏర్పాట్లు

యాగంటి(బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రముఖ శైవక్షేత్రాల్లో యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయం ఒకటి. అర్ధనారీశ్వరుడిగా శంకరుడు వెలసిన యాగంటి క్షేత్రం శివరాత్రి పూజలకు ముస్తాబవుతోంది. ఎర్రమల కొండల్లో నెలకొన్న ఈ శైవతీర్థాన్ని దర్శించేందుకు భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. బనగానపల్లి పట్టణానికి 12 కి.మీ. దూరంలో ప్రకృతి ఒడిలో పచ్చటి కొండల మధ్య ఆలయం నిర్మితమైంది. ఇక్కడ ఉమామహేశ్వరులు లింగాకృతిలో కాకుండా విగ్రహరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

ఫిబ్రవరి 14న మొదలు

★ యాగంటిలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజారోహణం, మహాశివరాత్రి జాగారణ, కల్యాణోత్సవం, రథోత్సవం, శివదీక్ష విరమణ కార్యక్రమం, పూర్ణాహుతి, నాగవల్లి, వసంతోత్సవం, తెప్పోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయి.

యాగంటి ఆలయంలో క్యూలైన్ ఏర్పాట్లు

★ యాగంటి క్షేత్రంలో ప్రతి సోమవారం ఉమామహేశ్వరునికి పల్లకి ఉత్సవం, నెలలో ప్రతి మాస శివరాత్రి రోజున స్వామి కల్యాణం నిర్వహిస్తారు. క్షేత్రం పైభాగాన మహా ఆకాశ దీపం భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయంలో వెంకటేశ్వరస్వామి, అగస్త్యముని గుహలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. పెద్ద పుష్కరిణి, చిన్న పుష్కరిణిలో స్నానం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఏటా పెరుగుతోంది.

ముచ్చట్ల ఆలయంలో..

బేతంచెర్ల, న్యూస్‌టుడే: హెచ్‌కొట్టాల గ్రామ శివారులో ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయంలో, ఎంబాయి గ్రామ శివారులో భోగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 15న మహాశివరాత్రి, 16న కల్యాణం, 17న రథోత్సవం, 18న వసంతోత్సవం ఉంటుంది. భోగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాల సందర్భంగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మంత్రి చొరవతో సౌకర్యాలు

– మౌళీశ్వరరెడ్డి, ఆలయ ఛైర్మన్, యాగంటి

యాగంటిలో ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చొరవతో ఏర్పాట్లు చేస్తున్నాం. తాగునీటి, వసతికి ఏర్పాట్లు చేశాం. నూతనంగా పార్కింగ్ స్థలంతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా మంత్రి సొంత నిధులతో ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తున్నాం. అలాగే శివరాత్రి రోజున టోల్‌గేట్ రుసుము రద్దు చేశాం. వృషభాల బండలాగుడు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.

(c) eenadu

ఈనాడు ఒడిశా

'తాళం చెవి మాయం' నివేదిక సభలో ప్రవేశపెట్టాలి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం రహస్య గది తాళం చెవి కనిపించకుండా పోయిన ఘటనపై దర్యాప్తు చేసిన జస్టిస్ రఘువీర్‌దాస్ కమిషన్ నివేదికను రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రత్నభాండాగారంలోని జగన్నాథుని సంపద 3 నెలల్లోగా లెక్కింపు పూర్తి చేయాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తాళం చెవి మాయంపై దర్యాప్తు నివేదిక ప్రజలకు తెలియజేయాలని, స్వామి ఆభరణాల లెక్కింపులో తీవ్ర జాప్యంపై కోర్టు దృష్టి సారించాలని కోరుతూ రెండు వ్యాజ్యాలు ఇటీవల దాఖలయ్యాయి. వీటిపై విచారించిన న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 2018లో రహస్యగది తలుపులు తెరవడానికి వెళ్లిన నిపుణుల బృందం తాళం చెవి లేక తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నాటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసింది. నివేదిక అందినా బహిర్గతం చేయలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన మోహన్‌చరణ్ మాఝి సర్కారు కూడా ఆసక్తి చూపలేదు.

పూరీ శ్రీక్షేత్రం

గుంజీలు తీయించిన ఉపాధ్యాయుడు... నడవలేకపోతున్న విద్యార్థి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లోని చింతామణి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హృదయవిదారక ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థితో క్లాసు టీచరు 100 గుంజీలు తీయించారు. ఈ ఘటన ఈ నెల 2న జరిగింది. జనవరిలో ఆ విద్యార్థి పాఠశాలకు కొద్దిరోజులు రాకపోవడంతో ఈ శిక్ష విధించారు. దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. విషయం చిన్నారి తల్లిదండ్రులకు చెప్పలేదు. మరోవైపు సరిగా నడవలేక ఇబ్బంది పడ్డాడు. తండ్రి అభిరామ్ పాఢి బుధవారం గమనించి కారణం అడిగారు. దీంతో తండ్రికి విషయం చెప్పాడు. దీనిపై అభిరామ్ వెంటనే విద్యాశాఖాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఉపాధ్యాయునిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన గురువారం విలేకరులకు తెలిపారు.

రాష్ట్రంలో బంద్ ప్రశాంతం

భువనేశ్వర్‌లో ర్యాలీలో సీపీఎం, కాంగ్రెస్ నేతలు

కదం తొక్కిన కార్మిక సంఘాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంస్థలు గురువారం రాష్ట్రంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. దీనికి బిజద, కాంగ్రెస్ మద్దతు తెలపడంతో భువనేశ్వర్, కటక్, సంబల్‌పూర్, రవుర్కెలా, పూరీ తదితర నగరాలు, పట్టణాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆయాచోట్ల పికెటింగ్ చేసిన సంఘాల ప్రతినిధులు దుకాణాలు మూయించారు. ప్రభుత్వ కార్యాలయాలు కొన్నిచోట్ల మూతపడ్డాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భువనేశ్వర్‌లో అవస్థలు

రాజధాని నగరం భువనేశ్వర్ బంద్ వల్ల వెలవెలబోయింది. కార్మిక సంఘాలు, నాయకులు బ్యానర్లతో అన్నిచోట్లా ర్యాలీలు నిర్వహించారు. ఉదయం రైల్వే స్టేషన్ వద్ద కొద్దిసేపు ఒక ఎక్స్‌ప్రెస్, మరో ప్యాసింజర్ రైలును అడ్డుకున్నారు. తర్వాత రైళ్ల రాకపోకలు యథాతథంగా సాగాయి. ప్రధానమైన బర్ముండా బస్టాండు నుంచి ఇతర జిల్లాల కేంద్రాలకు రాకపోకలు చేసే బస్సులన్నీ నిలిచిపోయాయి. ద్విచక్రవాహనాలు తిరిగాయి. అత్యవసర సేవల వాహనాలకు ఆందోళనకారులు మినహాయింపునిచ్చారు.

9.30 కల్లా కార్యాలయాలకు

బంద్ నేపథ్యంలో ప్రభుత్వాధికారులు, ఇతర సిబ్బంది ఉదయం 9.30 గంటలకల్లా తమ కార్యాలయాలకు చేరుకోవాలని సాధారణ పాలనా విభాగం (జీఏ) అధికార వర్గాలు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశాయి. కొందరు చేరుకోగలిగారు. మరికొంతమంది విధులకు హాజరు కాలేకపోయినట్లు తెలిసింది.

సమ్మె విజయవంతం

సుందర్‌గఢ్ జిల్లా బొణై సీపీఎం ఎమ్మెల్యే లక్ష్మణ ముండ సాయంత్రం రవుర్కెలాలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సమ్మె విజయవంతమైనట్లు తెలిపారు. భువనేశ్వర్‌లో కార్మిక సంఘాలతో కలిసి నడిచిన పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్ మాట్లాడుతూ... ఇది డబుల్ ఇంజిన్ భాజపా పాలకులకు కనువిప్పు కావాలన్నారు. మరోవైపు బంద్ ప్రభావం రాష్ట్రంలో నామమాత్రమని భాజపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే బాబూసింగ్ చెప్పారు.

భువనేశ్వర్‌లో ఆందోళనకారులు... నిలిచిపోయిన లారీలు

బాలేశ్వర్ రైల్వేస్టేషన్ వద్ద ఇలా...

చిక్కుకున్న పెళ్లికొడుకు

బాలేశ్వర్ జిల్లా సొరో ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడు అబ్దుల్‌కు గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కారులో ఖుర్దా వైపునకు వస్తుండగా ఎన్.హెచ్.-16 చేరువలో జయదేవ్ విహార్ వద్ద ఆందోళకారులు అడ్డగించారు. వరునిగా ముస్తాబై వచ్చిన అబ్దుల్ కారును విడిచిపెట్టకపోవడంతో గంటన్నరపాటు అక్కడే చిక్కుకున్నాడు. మూహూర్త సమయం దాటుతోందని ఆయన వేడుకోవడంతో వాహనాన్ని వదిలారు.

గంజాం జిల్లాలో సమ్మె ప్రభావం పాక్షికం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కార్మిక కోడ్ ఉప సంహరించడంతోపాటు పంటల కనీస మద్దతు ధరకు చట్టం అమలు చేయాలని, ధరలు నియంత్రణ, నియామకాలు తదితర డిమాండ్లతో వివిధ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం దేశవ్యాప్త సమ్మె ప్రభావం గంజాం జిల్లాలో పాక్షికంగా కనిపించింది. ఆయా సంఘాల నాయకులు ఉదయం బ్రహ్మపుర రైల్వే స్టేషన్ బయట పికెటింగ్ జరిపారు. అనంతరం స్థానిక పాతబస్టాండు కూడలిలో రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తర్వాత ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా నగరంలోని వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బయట ఆందోళన నిర్వహించారు. సమ్మె కారణంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు మూతపడ్డాయి. పలు కార్యాలయాలు కొంతసేపు మూసి వేసి ఉంచారు. పలు బజార్లలో కొంతసేపు వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ప్రయాణికుల రవాణాపై సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. మొత్తం మీద సమ్మె ప్రశాంతంగా జరిగింది.

బ్రహ్మపురలోని పాతబస్టాండులో రహదారిపై బైఠాయించి ఆందోళన

ఓటీఈటీ ఫలితాలు వెల్లడి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 (ఓటీఈటీ) ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. 68.97 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికార వర్గాలు తెలిపిన వివరాల మేరకు... 1,60,420 మంది పరీక్షలు రాయడానికి రిజిస్టర్ చేయించుకోగా, 1,53,747 మంది రాశారు. 1,06,041 మంది ఉత్తీర్ణత సాధించారు.

గంజాయి సాగులో.. అగ్రస్థానం ఒడిశా

– న్యూస్‌టుడే, రాయగడ పట్టణం

దేశంలో ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి మన రాష్ట్రం నుంచే ఎక్కువగా రవాణా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2020 నుంచి 2025 వరకు దేశవ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో 27 శాతానికి పైగా ఒడిశా నుంచి కావడం గుబులు రేపుతోంది. హోం మంత్రిత్వశాఖ తాజాగా పార్లమెంటులో సమర్పించిన నివేదికలో ఈ అంశాలు వెలుగుచూశాయి. వాటి ప్రకారం 2020 నుంచి 2025 నవంబరు వరకు దేశంలో 38.89 లక్షల కిలోల గంజాయి స్వాధీనం కాగా, ఇందులో మన రాష్ట్రం నుంచి 10.65 లక్షల కిలోలు ఉండటం గమనార్హం. ఈ జాబితాలో ఒడిశా అగ్రస్థానంలో కొనసాగగా, పొరుగు రాష్ట్రం ఏపీ 5.5 లక్షల కిలోలతో తరువాత స్థానంలో ఉంది. ఏపీలో 2020తో పోలిస్తే 2025 నాటికి స్వాధీనం చేసుకున్న గంజాయి తగ్గుముఖం పట్టగా, మన రాష్ట్రంలో పెరగడం గమనార్హం. ఏపీలో 2.01 లక్షల కిలోల నుంచి 44,182 కిలోలకు తగ్గగా, ఒడిశాలో ఈ సంఖ్య పెరుగుతూ ఉంది.

దేశంలో స్వాధీనం చేసుకున్న సరకులో ఒడిశా వాటా 27 శాతం పైనే..

గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది

దేశవ్యాప్తంగా గడిచిన ఆరేళ్లలో స్వాధీనం చేసుకున్న గంజాయి వివరాలను ఓసారి పరిశీలిస్తే..

సం॥	గంజాయి (లక్షల కిలోల్లో)
2020	5.88
2021	8.16
2022	7.24
2023	6.32
2024	5.40
2025	5.89

మారని పరిస్థితి: రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పోలీసు, ఆబ్కారీ శాఖ సంయుక్త దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. మరోవైపు ఏపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు 2020తో పోలిస్తే గతేడాది నాటికి గంజాయి రవాణా, స్మగ్లింగ్‌ను బాగా నియంత్రించినట్లు మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

మన ఆహారం.. జాతీయ స్థాయిలో ఘనం

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: ఆహార భద్రత, నాణ్యత అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తరఫున జాతీయ స్థాయిలో నిర్వహించిన 'ఈట్ రైట్ ఛాలెంజ్' పోటీలో బ్రహ్మపుర పురపాలక సంఘం (బీఈఎంసీ) ఉత్తమ ఫలితాలు సాధించింది. 2024-25 సంవత్సరంలో ఆలిండియా స్థాయిలో బీఈఎంసీ 27వ ర్యాంకు సాధించగా, 2023-24లో 38వ ర్యాంకు పొందినట్లు బీఈఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారి స్మిత ఖడంగా చెప్పారు. ఆమె గురువారం 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో బ్రహ్మపుర మొదటిస్థానంలో ఉందని, కొత్తగా ఫుడ్ లైసెన్సుల మంజూరు, వాటి పునరుద్ధరణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రక్రియ తదితరాల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ తరఫున జాతీయస్థాయిలో మంచి గుర్తింపు పొందినట్లు తెలిపారు. మొత్తం 200 మార్కులకుగాను నిర్వహించిన ఈట్ రైట్ ఛాలెంజ్ పోటీలో బ్రహ్మపుర 174 మార్కులు సాధించినట్లు ఆమె చెప్పారు. 16 ప్రధాన ప్రమాణాలతో నిర్వహించిన పోటీలో ఇక్కడి ఆహార పదార్థాలు నాణ్యత, హైజెనిక్, ఆరోగ్యపరంగా, స్వచ్ఛత రేటింగ్, వీధి ఫుడ్‌లు, కాయగూరల అమ్మకాల సర్టిఫికెట్లు, నో ఫుడ్ వేస్టేజ్ సర్టిఫికేషన్, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల టూల్‌కిట్‌ల వాడకం తదితరాలలో ఆహార భద్రత, నాణ్యత అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆడిట్ బృందం ఈ సర్వే నిర్వహించి బ్రహ్మపురకు ఈ స్థానం కేటాయించినట్లు స్మిత పేర్కొన్నారు. ఒకేసారి 2023-24, 2024-25 సంవత్సరాలకుగాను ఈట్ రైట్ ఛాలెంజ్ పోటీలో బ్రహ్మపుర మొదటిస్థానంలో ఉండటం పట్ల బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, కమిషనర్ ప్రథమేష్ అరవింద్ రాజెషిర్కె, ఇతర అధికారుల సహకారంతోనే ఈ ఫలితాలు పొందినట్లు అధికారి స్మిత చెప్పారు.

బీఈఎంసీ కార్యాలయం

ఆహార పదార్థాలు

సారాతాగి పాఠశాలలో స్పృహ కోల్పోయిన విద్యార్థులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: నయాగఢ్ జిల్లా దసపల్లా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలకు చెందిన ఇద్దరు 7వ తరగతి విద్యార్థులు గురువారం సారా తాగి బడికి వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్రసాహు వారిని ఆసుపత్రికి చికిత్సకు తరలించి తల్లిదండ్రులకు తెలియపర్చారు. దీనిపై సాహు విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు సారా తాగి వచ్చారని చెప్పారు. దీనిపై ఒక విద్యార్థి తల్లి మాట్లాడుతూ తన కుమారుడు మద్యం తాగి వచ్చాడని, కల్తీ సారా తాగలేదని పేర్కొంది.

31 నిర్మాణాలకు స్థలాల కేటాయింపు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం 31 ఎంఎస్ఎంఈ నిర్మాణాలకు స్థలాలు కేటాయించింది. గురువారం భువనేశ్వర్‌లోని ఇడ్కో కార్యక్రమంలో మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఏర్పాటు నేపథ్యంలో స్థలాల కేటాయింపునకు సంబంధించి ఇడ్కో అధ్యక్షురాలు ఉషాపాఢి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఇదివరకే ఏకగవాక్ష సంఘం (సింగిల్ విండో) ఆమోదించిన నిర్మాణాలకు స్థలాలు కేటాయించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ శాఖ కమిషనర్ డి.ప్రశాంతరెడ్డి, ఇపికాల్ సంచాలకుడు భూపేంద్ర సింగ్ పుణియా, పరిశ్రమలశాఖ సంచాలకుడు భూపేంద్ర సింగ్ పుణియా, పరిశ్రమలశాఖ సంచాలకుడు సునీల్ నర్వాణి తదితర అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో ఉషాపాఢి సమీక్షా సమావేశం

విద్యుత్తు రంగంలో రూ.67వేల కోట్ల పెట్టుబడులు

భువనేశ్వర్ ఎనర్జీ సదస్సులో ఒప్పందాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉత్పత్తి రంగంలో తూర్పు భారతదేశంలో ఒడిశా అగ్రగామి కానుందని, పెట్టుబడి దారులంతా రాష్ట్రానికి వస్తున్నారని విద్యుత్తుశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్‌దేవ్ చెప్పారు. గురువారం భువనేశ్వర్‌లోని గ్రిడ్కో భవనంలో 'ఎనర్జీ ఇన్వెస్టర్స్ కాన్‌క్లేవ్-2026' ఏర్పాటైంది. దీన్ని ప్రారంభించిన సింగ్‌దేవ్ మాట్లాడుతూ.. 2030 నాటికి రాష్ట్రంలో 6.8 గిగావాట్ల ఉత్పత్తి జరుగుతుందన్నారు. సౌర విద్యుత్తు ద్వారా 5000, పంప్డ్ స్టోరేజ్ ద్వారా 18,000, బ్యాటరీ స్టోరేజీ ద్వారా 500 మెగావాట్ల ఉత్పత్తి సాధ్యం కానుందన్నారు. రూ.67,000 కోట్ల పెట్టుబడులొచ్చాయని చెప్పారు. ఈ సదస్సు నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ, బీపీసీఎల్, నోప్కో, ఏబీసీ, వసుధ తదితర కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. త్వరలో మరికొన్ని ఒప్పందాలు జరగనున్నాయి. కార్యక్రమంలో విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విశాల్‌కుమార్ దేవ్, ఓపీటీసీఎల్ సంచాలకుడు, భాస్కరజ్యోతి శర్మ, ఇతర అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

దీన్‌దయాళ్ ధన్యజీవి: సీఎం

సంచిక ఆవిష్కరిస్తున్న సీఎం మోహన్, భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు సామల్ తదితర ప్రముఖులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: అట్టడుగు వర్గాల ప్రజల వికాసానికి, అంత్యోదయ కార్యక్రమాలకు జీవిత కాలం సేవలు చేసిన పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ధన్యజీవి అని, నేటి యువతకు ఆయన ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి చెప్పారు. బుధవారం రాత్రి భువనేశ్వర్‌లోని భాజపా కార్యాలయంలో దీన్‌దయాళ్ 58వ వర్ధంతి పురస్కరించుకుని సమర్పణ దివసం కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ...జన్మభూమి గర్వించేలా సేవలు చేసి పునీతమైన మహనీయుల్ని స్మరించుకోవడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని చెప్పారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, పార్టీ కార్యవర్గ సభ్యులు సమీర్ మహంతి, అరవింద ఢాలి, జీవన్‌కుమార్ జైన్, జతీన్ మహంతి, బిష్ణుదాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. దీన్‌దయాల్‌పై సంచిక ఆవిష్కరించారు.

లంచంతో చిక్కిన అదనపు తహసీల్దారు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా బెల్లుగుంత అదనపు తహసీల్దారు కబిరాజ్ సెఠి గురువారం రూ.10 వేలు లంచం తీసుకుని నిఘా (విజిలెన్స్) అధికారులకు చిక్కాడు. ఆయన నుంచి లంచం సొమ్ము, సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్న అధికారులు సెఠికి చెందిన రెండుచోట్ల దాడులు చేసినట్లు నిఘా విభాగం డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. అదనపు తహసీల్దారు సెఠి ఈ నెల 5న ఇసుక లోడు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాన్ని విడిపించేందుకు ఆయనను కలిసిన ట్రాక్టరు యజమానికి లంచం డిమాండు చేశారు. స్వాధీనం చేసుకున్న ఇసుక లోడు ట్రాక్టర్‌కు పన్ను కింద రూ.30 వేలు, జరిమానా, లంచం కింద మరో రూ.10 వేలు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో బాధిత యజమాని నిఘా అధికారుల్ని ఆశ్రయించగా, వారు వల పన్ని సాయంత్రం సెఠి సొమ్ము తీసుకున్న అనంతరం దాడి చేసి పట్టుకున్నారని ఆ ప్రకటనలో వివరించారు.

సెఠి

అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ఇంటి వరండాలో కూర్చుని ఉన్న బాలికను కుర్కురే ప్యాకెట్ కొనిపెడతానని చెప్పి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి బిభుప్రసాద్ పండా గురువారం సాయంత్రం తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ న్యాయవాది రాజేష్ కుమార్ మిశ్ర తెలిపిన వివరాల ప్రకారం.. మోహన ఠాణా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బలరాం నాయక్ (60) బాలికపై అత్యాచారం చేసిన ఘటనపై విచారణ చేపట్టి దోషిగా నిర్ధారించినట్లు తెలిపారు. న్యాయ సేవలు అథారిటీ ఆధ్వర్యంలో బాధితులకు రూ.4 లక్షలు నష్టపరిహారం అందజేస్తారని వివరించారు.

చేప ఆకారంలో మీనకేశ్వరుడు

– న్యూస్‌టుడే, గుణుపురం

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినం రోజున మాత్రమే దర్శన భాగ్యం కలిగే శైవ క్షేత్రం దక్షిణ ఒడిశా త్రివేణి సంగమం మీనకేశ్వరుడు. ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ క్షేత్రానికి ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శన భాగ్యం

చుట్టూ అందమైన కొండలు

క్షేత్రం విశేషాలు

రాయగడ జిల్లా గుడారి, చంద్రపూర్ సమితుల మధ్య మినాజులా మీనకేశ్వరుడి క్షేత్రం ఉంది. ఇది గుణుపురం నుంచి సుమారు 65 కి.మీ, చంద్రపూర్ సమితి నుంచి 25 కి.మీ. ఉంటుంది. చుట్టూ అడవి, కొండల నడుమ చిన్న కుండీలో శివ లింగం చేప ఆకారంలో ఉండటంతో మీనకేశ్వరుడు అని పిలుస్తారు. సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినాన భక్తులు దర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ క్షేత్రం సమీపంలో ఆశ్రమం ఏర్పాటు చేయడంతో మిగతా రోజుల్లో కూడా వస్తున్నారు.

★ ఈ క్షేత్రం వద్ద మూడు నదులు వంశధార, చవులదువా, పొలొపొలియా నదులు కలుస్తాయి. అందువలన త్రివేణి సంగమం అని పిలుస్తారు. నదుల నీరు కొండల మధ్య నుంచి ప్రవహించి శివలింగం మీద పడి ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో చేపలు కూడా ఎగురుతూ కనిపిస్తాయి. పూర్వం శ్రీరాముడు వనవాసంలో సీతాదేవి ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు కొందరి నమ్మకం. పూర్వం మినాజులా వెళ్లాలంటే నాటు బళ్ల మీద వెళ్లేవారు. ఇప్పుడు బస్సులు, ఇతర వాహనాల సౌకర్యం ఉంది.

చేప ఆకారంలో మహాశివుడు

గుర్తింపు ఇవ్వాలి

గతంలో బిజద అధికారంలో ఉన్నప్పుడు మినాజులా అభివృద్ధికి సుమారు రూ.25 లక్షలు నిధులు విడుదల చేసింది. ఆ నిధులు ఖర్చు చేసి భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. మినాజులా పుణ్యక్షేత్రాన్ని ప్రభుత్వం పర్యాటక స్థలంగా గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తగ్గనున్న దూరం.. మెరుపువేగంతో ప్రయాణం

– న్యూస్‌టుడే, సిమిలిగుడ

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వరకు నిర్మిస్తున్న 6 లైన్ల భారత్‌మాల ప్రాజెక్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోడ్డు తాజా స్థితిపై బుధవారం జాతీయ రహదారి విభాగం అధికారులు కొరాపుట్ మీడియా ప్రతినిధులను క్షేత్రపర్యటనకు తీసుకెళ్లారు. సాధారణంగా విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్ వరకు 594 కి.మీ. చేరుకోవడానికి దాదాపు 14 గంటలు పడుతుంది. భారత్‌మాల నిర్మాణం పూర్తయితే 594 కి.మీ దూరం 464 కి.మీ.కు తగ్గి, ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.

2026 జూన్ నాటికి నిర్మాణం పూర్తికానున్న ఆరు లైన్ల రహదారి

కొరాపుట్ సమీపంలో పూర్తయిన నిర్మాణ పనులు

90 శాతం పనులు పూర్తి

ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలను కలుపుతూ భాజపా ప్రభుత్వం భారత్‌మాల పథకం ద్వారా ఈ జాతీయ రహదారి నిర్మిస్తుంది. వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొరాపుట్ జిల్లా అభివృద్ధికి ఈ రహదారి విస్తృతంగా తోడ్పడుతుంది. ఈ నిర్మాణం పూర్తయితే కొరాపుట్ జిల్లా ప్రజలకు అమూల్యమైన వరంగా మారనుంది. దీనిపై ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒడిశాకు సంబంధించిన రోడ్డు పనులను జూన్‌లోగా పూర్తి చేస్తామన్నారు. పనులన్నీ పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి 2027న భారత్‌మాల రహదారి జాతికి అంకితం చేస్తామన్నారు. ఆధునిక సదుపాయాలతో రోడ్డును రూపొందించామని, 2023లో ప్రారంభమైన పనులు సకాలంలో 90 శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు.

విద్యుత్తు కాంతులు

వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు పెరిగే అవకాశాలు

భారత్‌మాల ప్రత్యేకతలు

రాయ్‌పూర్ సమీపంలోని ఔన్‌పూర్ నుంచి విశాఖపట్నం సమీపంలోని సబ్బవరం వరకు దాదాపు రూ.16,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మైదాన ప్రాంతాల్లో గంటకు 100 కి.మీ, కొండ ప్రాంతాల్లో గంటకు 80 కి.మీ వేగంతో నడిచేలా రూపొందించారు. ఈ కారిడార్ ఒడిశాలోని నవరంగపూర్, కొరాపుట్ జిల్లాల గుండా వెళుతుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద ఈ ప్రాజెక్టును 15 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 3, ఒడిశాలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 4 ప్యాకేజీలు ఉన్నాయి. మొత్తం 3 సొరంగాల్లో ఒకటి ఛత్తీస్‌గఢ్, 2 ఒడిశాలో నిర్మించారు. ఒడిశా విభాగం జూన్ 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కొరాపుట్ జిల్లాలో 7 ఇంటర్‌ఛేంజ్‌లు (ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు) ఉన్నాయి.

(c) eenadu

ఎయిర్ డిఫెన్స్, భద్రతపై అంతర్జాతీయ సదస్సు

ముద్రిత పత్రాన్ని ప్రదర్శిస్తున్న అతిథులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా గోపాల్‌పూర్ సమీపాన 'నిస్ట్' విశ్వవిద్యాలయంలో 'ఎయిర్ డిఫెన్స్, భద్రత' (ఐసీఏడీఎస్-2026)పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కళాశాల, నిస్ట్ వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇది ఏర్పాటైంది. స్టీఫెన్ హాకింగ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇందులో డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ బినయ దాస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి గోపాల్ చంద్రపతి, ఐటీఆర్ చాందీపూర్ అదనపు సంచాలకుడు, శాస్త్రవేత్త డాక్టర్ నీలాద్రి రాయ్, ఇండియన్ ఆర్మీ విశ్రాంత బ్రిగేడియర్ డాక్టర్ ఎల్.సి.పట్నాయక్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కళాశాల (గోపాల్‌పూర్) కమాండర్ కల్నల్ మనోజ్ జాదవ్ పాల్గొన్నారు. జాతీయ భద్రత, ఎయిర్ డిఫెన్స్ మరింత బలోపేతం చేయడం, 'పౌరులు-మిలటరీ-విద్యావేత్తలు' సమన్వయంపై వారు మాట్లాడారు. వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత కుమార్ మహాపాత్ర సదస్సును ప్రారంభించగా, వీసీ డాక్టర్ ప్రియదర్శన్ పాత్ర్ స్వాగతోపన్యాసం చేశారు.

వన్య సంపదతో విపత్తులకు అడ్డుకట్ట

భువనేశ్వర్, న్యూస్‌టుడే: వన్య సంపద సమృద్ధిగా ఉంటే విపత్తులు నిలవరించగలమని, చెట్లు మానవజాతి మనుగడకు కీలకమని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి గణేశ్‌రాం సింగ్ ఖుంటియా చెప్పారు. బుధవారం రాత్రి భువనేశ్వర్‌లోని మేఫెయిర్ అతిథి భవనంలో భవిష్యత్తుకు వన్య సంపద అన్న అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. మంత్రి మాట్లాడుతూ.. 'వికసిత్ ఒడిశా-2026' కార్యక్రమంలో వనసంపదకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. పారిశ్రామిక వాడల్లో నిర్మాణాలకు వీలుగా చెట్లు నరికి వేత జరుగుతుందని, దానికి 10 రెట్లు మొక్కలు నాటిస్తున్నాయని చెప్పారు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) భారత్ ప్రాంత చీఫ్ వినీత్ ఎస్.సరిన్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారి కె.బి.సింగ్, రాష్ట్ర పీసీసీఎఫ్ డి.కె.మురుగేశన్, ఇతర అధికారులు, పర్యావరణ శాస్త్ర నిపుణులు పాల్గొన్నారు.

సదస్సు ప్రారంభిస్తున్న మంత్రి ఖుంటియా, ఇతర అధికారులు

గంజాం జిల్లాలో బిజద వైభవం పెంచండి: నవీన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాజకీయ పార్టీలకు ఒత్తిడి ఎదురవుతుంటుంది, పరిస్థితులకు భయపడకూడదని బిజద అధినేత నవీన్ పట్నాయక్ అన్నారు. బుధవారం రాత్రి భువనేశ్వర్‌లోని నవీన్ నివాసంలో గంజాం జిల్లా బిజద నేతల సమావేశం జరిగింది. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు భగవాన్ గంతాయత్ రాజకీయ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సీనియర్ నాయకులతో నవీన్ మాటామంతి

ఘనంగా తురుంగా బాలాజీ ఆలయ వార్షికోత్సవం

బరగడ్, న్యూస్‌టుడే: బరగడ్ జిల్లా తురుంగాలో ఉన్న శ్రీ బాలాజీ ఆలయ వార్షికోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్ర నిర్వహించారు. యాత్ర ఆలయానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించగా, అనంతరం స్వామివారిని ఊరేగించారు. మహిళల కోలాటాలతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.

స్వామివారిని ఊరేగిస్తున్న దృశ్యం

ముందస్తు ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుడారి చంద్రపూర్ సమితి మధ్య ఉన్న మినాజుల శైవ క్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు వస్తారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గుణుపురం సబ్ కలెక్టర్ దిలీప్ అభిషేక్ దుడల్, గుడారి సమితి బీడీవో సుదిప్తా బెహరా, గుడారి తహసీల్దార్ ఏ స్నేహలతో పాటు పోలీసులు పాల్గొన్నారు. భక్తులు దైవ దర్శనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

మినాజుల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ దిలీప్ తదితరులు

ఆరోగ్యంపై మరింత చైతన్యం పెంచే మహోత్సవాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఆధునిక చికిత్సా విధానాలతోపాటు ఆయుర్వేదం, హోమియోపతి విధానాలు, యోగా తదితరాలతో ఆరోగ్యవంతమైన జీవితంపై ప్రజల్లో మరింత చైతన్యం పెంచేందుకు స్వాస్థ్య మహోత్సవాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. దక్షిణ ఒడిశా పార్లమెంటరీ సంఘం (ఎస్‌ఓపీఎస్) ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద, ఇతరత్రా సంస్థల సహకారంతో స్థానిక ఖల్లికోట వర్సిటీ మైదానంలో 5వ గంజాం జిల్లా స్వాస్థ్య మహోత్సవాలు' బుధవారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మపుర ఎమ్మెల్యే కె.అనిల్ కుమార్, గంజాం పాలనాధికారి వి.కీర్తి వాసన్, బ్రహ్మపుర సబ్‌కలెక్టర్ అవినాష్ కుమార్, బాబూరావు, గంజాం జిల్లా అధ్యక్షుడు సరోజ్ సాబత్ తదితరులు అతిథులుగా పాల్గొని మాట్లాడారు. యువతుల ఫ్యాషన్ షో ఆకట్టుకున్నారు.

యువతుల ఫ్యాషన్ షో

స్టాల్‌లో ఔషధాల వివరాలు అడిగి తెలుసుకుంటున్న బ్రహ్మపుర ఎమ్మెల్యే అనిల్ కుమార్, చిత్రంలో గంజాం పాలనాధికారి కీర్తివాసన్, సబ్‌కలెక్టర్ అవినాష్ కుమార్

ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లాలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్‌మాఝి శుక్రవారం పర్యటించనున్నారు. మెడికల్ కళాశాలతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటించనున్న ప్రాంతాలను పాలనాధికారి మహేశ్వర్ స్వయిన్, మంత్రి నిత్యానందగొండ్, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాఝి గురువారం సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

సీఎం పర్యటనకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే

16న అఖిలపక్ష సమావేశం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, శాసనసభ బడ్జెట్ సమావేశాలు 17 నుంచి ప్రారంభం కానుండగా, కార్యక్రమాలు సజావుగా చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని సభాపతి సురమాపాఢి చెప్పారు. గురువారం భువనేశ్వర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... గవర్నరు కంభంపాటి హరిబాబు సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో ప్రసంగిస్తారన్నారు. ఫిబ్రవరి 20న 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పణ, గవర్నరు ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై బడ్జెట్ పద్దులపై కూలంకషంగా చర్చ జరుగుతుందన్నారు.

సురమాపాఢి

చందకలో నేత్ర చికిత్స శిబిరం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: పొట్టంగి సమితి చందక ఆశ్రమ పాఠశాలలో గురువారం నేత్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సురేంద్ర సాయి దివ్యదృష్టి యోజన కింద ఏర్పాటు చేసిన శిబిరాన్ని పొట్టంగి సమితి విద్యాధికారిని చమేలీ మజుందార్ ప్రారంభించారు. నేత్ర నిపుణులు బిజయ కుమార్ ఆచార్య, ప్రశాంత్ కుమార్ పర్యవేక్షణలో 200 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేశారు.

హెచ్.ఎస్. నాలుగో సెమిస్టర్ ప్రారంభం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమబెంగాల్‌లో హయ్యర్ సెకండరీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి! రాష్ట్రంలో 36,000 పరీక్షా కేంద్రాల్లో 7,10,811 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.

భారత్‌పై బెల్జియం గెలుపు

భారత క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న అతిథులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రవుర్కెలాలోని బిర్సాముండా హాకీ మైదానంలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ హాకీ లీగ్ మ్యాచుల్లో భాగంగా బెల్జియం జట్టు గెలుపొందింది. బుధవారం రాత్రి నిర్వహించిన మ్యాచులో బెల్జియం 3-1 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. తొలిపోరులో అర్జెంటీనా జట్టుపై గెలుపొందిన బెల్జియం జట్టు ప్రస్తుతం 16 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. మ్యాచు ప్రారంభ కార్యక్రమంలో అతిథులుగా హాకీ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆర్కే శ్రీవాస్తవ, అధ్యక్షుడు దిలీప్‌టిర్కీ, ఒడిశా హాకీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు బోలనాథ్ సింగ్ పాల్గొన్నారు.

లేజర్ లైట్లు, డీజేలు నిషేధం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్ నగరంలో లేజర్ లైట్లు, డీజేలు నిషేధిస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. నగరంలో లేజర్ దీపాల వల్ల నేత్రాలు, డీజేల వల్ల శబ్దకాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పరిశీలించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కటక్ కార్పొరేషన్ సీడీఏ, జిల్లా యంత్రాంగం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

పేదరిక నిర్మూలనే లక్ష్యం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గుసాని సమితి కార్యాలయంలో సమితి అధ్యక్షుడు ఎన్.వీర్రాజు అధ్యక్షతన సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమితిలోని వెనకబడి ఉన్న గ్రామాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సంక్షేమం లాంటి కార్యక్రమాల్లో చేయూతనిచ్చి అభివృద్ధి చెయాలనే లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను కోరారు. బీడీవో గౌర చంద్ర పట్నాయక్ పాల్గొన్నారు

మాట్లాడుతున్న బీడీవో గౌర చంద్ర పట్నాయక్

బిజద జిల్లా ఉపాధ్యక్షుడి రాజీనామా

రాయగడ, న్యూస్‌టుడే: ఇటీవల బిజద జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన గణేశ్ సావుంతా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. తన రాజీనామా లేఖలను జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సుధీర్‌దాస్‌లకు పంపినట్లు తెలియజేశారు.

నాల్కో విస్తరణ పనుల పరిశీలన

విస్తరణ పనులకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న దృశ్యం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: దమన్‌జోడిలో నాల్కో కర్మాగారంలో జరుగుతున్న 5వ విస్తరణ పనులను ప్రొడక్షన్ డైరెక్టర్ పంకజ్ శర్మ గురువారం పరిశీలించారు. భువనేశ్వర్ నుంచి వచ్చిన డైరెక్టర్ శర్మ ఇక్కడ కర్మాగారంలో జరుగుతున్న పనులను సమీక్షించారు. నాల్కో కార్య నిర్వాహక సంచలకులు అమరేంద్ర మిశ్ర, జనరల్ మేనేజర్లు సంజయ్ కుమార్ పట్నాయక్, ఆనంద్ బాసులు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి సైన్స్ సిటీ ఏర్పాటుకు సహకరించండి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లో ప్రపంచస్థాయి సైన్స్‌సిటీ ఏర్పాటుకు సహకరించాలని, వందెకరాల స్థలం సిద్ధం చేశామని రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్ర్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ను కోరారు. గురువారం దిల్లీలో సింగ్‌ను కలిసిన పాత్ర్ అన్ని రంగాల్లో ముందంజవేస్తున్న ఒడిశాలో సైన్స్ సిటీ ఆవశ్యకత ఉందని, దీనిపై ఇదివరకే చర్చలు జరిగినందున వెంటనే శంకుస్థాపన చేయాలని విన్నవించారు.



జితేంద్ర సింగ్, కృష్ణచంద్ర చర్చలు

ఆత్మరక్షణపై విద్యార్థులకు శిక్షణ

కాశీనగర్, న్యూస్‌టుడే: కాశీనగర్ ఎన్ఏసీలో శ్రీరామ, జగన్నాథ్ మాధ్యమిక పాఠశాలలకు చెందిన 30 మంది విద్యార్థులకు నాలుగు రోజులుగా ఆత్మరక్షణపై శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఒడ్రాఫ్ బృందం, ఛత్రపూర్ ఎనిమిదో బెటాలియన్ జవాన్ల బృందం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఇతరులను రక్షించే పద్ధతులను విద్యార్థులకు నేర్పడమే ముఖ్య ఉద్దేశమని ఒడ్రాఫ్ అధికారి ప్రదీప్ దండపట్ అన్నారు.

చెరువు వద్ద శిక్షణ ఇస్తున్న జవాన్ల బృందం

జాతీయ పింఛను పథకంపై అవగాహన

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: జిల్లా ఖజానా కార్యాలయ ప్రాంగణంలో గురువారం జాతీయ పింఛను పథకంపై అవగాహన శిబిరం జరిగింది. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ ఇన్‌స్పెక్షన్ అకౌంట్స్ అధికారులు వినోద్ సాహు, అరవింద్ సాహులు హాజరై జాతీయ పింఛనుకు సంబంధించిన వివిధ ఆచరణాత్మక అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా కోశాధికారిణి సంగీత కుమారి, జిల్లా సబ్-ట్రెజరీ అధికారులు, ప్రియబ్రత్ షడంగి, ఉద్యోగులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ఖజానాధికారి సంగీత కుమారి

వెయిట్ లిఫ్టింగ్‌లో కన్హుచరణ్‌కు కాంస్యం

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: మోదీనగర్‌లో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఒడిశా లిఫ్టరు కన్హుచరణ్ సాహు ప్రతిభచాటి పతకం గెలుచుకున్నాడు. ఇందులో బుధవారం నిర్వహించిన పురుషుల 88 కిలోల శరీరబరువు సీనియరు కేటగిరీలో కన్హుచరణ్ స్నాచ్, క్లీన్‌జర్క్‌లో మొత్తం 310 కిలోల బరువులెత్తి తృతీయస్థానంలో నిలిచి కాంస్యపతకం కైవసం చేసుకున్నట్లు రాష్ట్ర సీనియర్ కోచ్ కె.రవికుమార్ గురువారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

పతకంతో కన్హుచరణ్ సాహు

బంద్ విజయవంతం

పర్లాఖెముండి: నిరసనలో పాల్గొన్న వామపక్షాల నాయకులు

జయపురం ప్రధాన రహదారిపై..

కార్మిక సంఘాల సంయుక్త ఫోరం పిలుపు మేరకు చేపట్టిన బందు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. వామపక్షాల నాయకులు ర్యాలీ చేపట్టి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలని అన్నారు. అన్ని ప్రాంతాల్లోని రహదారులను ఆందోళన కారులు నిర్బంధించి రాక పోకలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకులు, విద్యాసంస్థలు, దుకాణ సముదాయాలు మూతపడ్డాయి. – న్యూస్‌టుడే బృందం

రాయగడలో..

కాశీనగర్‌లో..

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఒకరి మృతి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఓ ట్రక్కు అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో చోదకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. జాజ్‌పూర్ జిల్లా తొమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. కళింగనగర్‌లోని జిందాల్ పరిశ్రమలో లోడును దించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తొమ్కా- మంగల్‌పూర్ రహదారిలో తుంగేయిషని గ్రామం సమీపంలో రాయిఘాట్ వద్ద ట్రక్కు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. విద్యుదాఘాతానికి గురై చోదకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు ఢెంకనాల్ జిల్లా భుబాన్ పోలీస్‌స్టేషన్ పరిధి కనేయిపాల్ గ్రామానికి చెందిన అంతర్యామి సాహు(46)గా గుర్తించారు.

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణంలో నాలుగు రోజుల కిందట అదృశ్యమైన వ్యక్తి మృతదేహం గురువారం కొలాబ్ కాలువలో గుర్తించారు. ఐఐసీ ఉల్లాస్‌చంద్ర రైత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌కేటీ రోడ్డులో లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఆర్.వీరభద్రరావు(54) నాలుగు రోజుల కిందట అమ్మవారి గుడికి వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. దాంతో పోలీసు స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పురుణాగడ్ వంతెన వద్ద మృతదేహం తేలుతూ కనిపించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు.

హత్య కేసులో నిందితుడి అరెస్టు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌కు చెందిన హిజ్రా అంజలి హత్యకేసులో ప్రధాన నిందితుడు కృష్ణకాండిని అరెస్ట్ చేసినట్లు పూరీ జిల్లా పిపిలి పోలీసులు గురువారం విలేకరులకు తెలిపారు. పిపిలి పరిధిలో కృష్ణ ఉన్నట్లు తెలిసిన పోలీసులు ఆయన ఉన్న నివాసం చుట్టుముట్టారు. వారిపై నిందితుడు కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఎడమకాలికి గాయం కావడంతో పడిపోయాడు. ఆయనను భువనేశ్వర్ కేపిటల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అంజలి హత్య కేసులో మరో ఇద్దరు నిందితులున్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా విలేకరులకు చెప్పారు.

రహస్య ఛాంబర్‌లో అభ్యంతరకర చిత్రాలు లభ్యం!

● పితబాస పండా హత్య ఘటనలో..

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన న్యాయవాది పితబాస పండా హత్య కేసులో వెలుగు చూసిన మరో ట్విస్ట్ గురువారం చర్చనీయాంశంగా మారింది. పితబాస పండా ఇంట్లో అతడి అల్మీరాలోని రహస్య ఛాంబర్‌లో ప్రముఖ వ్యక్తికి (నిందితుల్లో ఒకరు) చెందిన అభ్యంతరకరమైన చిత్రాలు, పెన్‌డ్రైవ్ లభించినట్లు వార్తలు వచ్చాయి. బహుశా ఈ చిత్రాలు బహిర్గతం చేస్తానని పితబాస బెదిరింపుల కారణంగా అతడి హత్యకు కుట్ర చేసి ఉంటారంటూ పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన ఛార్జిషీటులో పేర్కొన్నట్లు ఓ న్యాయవాది పేర్కొన్నారు. పితబాస పండా వేసుకున్న జంధ్యంలో లభించిన ఓ చిన్న తాళం చెవిను పోలీసులు అతడి భార్యకు ఇచ్చారు. అది వారి ఇంట్లోని పండా అల్మీరాలోని రహస్య ఛాంబర్‌దని, అందులో ఆయా ఫొటోలు, పెన్‌డ్రైవ్ లభించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం.

రూ.46 లక్షలు దుర్వినియోగం ఆరోపణలు, ఒకరి అరెస్టు..

హైదరాబాదుకు చెందిన బ్లూమ్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో గంజాం జిల్లాలో ఆధార్ ఆపరేషన్స్‌లో పనిచేసిన మాజీ జిల్లా సమన్వయకర్త సత్యనారాయణ శీల అలియాస్ శివ (40) రూ.46 లక్షలు సంస్థ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనితోపాటు ఇతర ఆరోపణలపై సంబంధిత సంస్థ ప్రాజెక్టు మేనేజరు స్థానిక టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక సూరజ్ విహార్‌కు చెందిన నిందితుడు శివను అరెస్టు చేశారు. అతడ్ని బుధవారం న్యాయస్థానానికి తరలించి, దర్యాప్తు కొనసాగిస్తున్నామని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

తప్పిన ప్రమాదం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: కల్వర్టు రక్షణ గోడను ఢీకొని 25 అడుగుల లోతుకు ఓ వ్యాను జారిపోయింది. ఈ ఘటన గజపతి జిల్లా అడవా ఠాణా పరిధిలోని అడపోంక మలుపు వద్ద గురువారం చోటుచేసుకుంది. ఠాణా అధికారిణి నలిని ఖోరో తెలిపిన వివరాల మేరకు.. గంజాం జిల్లా పోత్రో కోహిల ప్రాంతం నుంచి వస్తున్న వ్యాన్ అడపోంక వద్ద ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి రక్షణ గోడను ఢీకొని లోయలో పడిపోయింది. అందులో ఉన్న పంచానన్ గౌడ్, తన కుమారుడు సుజిత్ గౌడకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: పోలీస్‌స్టేషన్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కటక్ జిల్లా జగత్‌పూర్‌లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం మేరకు.. రామేశ్వర్ చహపాడ గ్రామానికి చెందిన చక్రధర్ పాత్ర్ అనే రైతు పాగ పోలీస్ అవుట్ పోస్టులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఓ విషయమై చక్రధర్, గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన చక్రధర్ కుమారుడిని తరచూ స్టేషన్‌కు విచారణ పేరుతో రప్పించి వేధిస్తున్నారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీనిని సహించలేని చక్రధర్ బుధవారం రాత్రి స్టేషన్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ విషయమై జగత్‌పూర్ ఐఐసీ ప్రశాంత్ సామల్ మాట్లాడుతూ.. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై అవుట్‌పోస్టు అధికారి ఇరువర్గాలతో చర్చిస్తున్న సమయంలో చక్రధర్ పురుగు మందును తాగినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, దర్యాప్తు చేస్తున్నామని సామల్ పేర్కొన్నారు.

గంజాయి మొక్కల ధ్వంసం

జయపురం, న్యూస్‌టుడే: ఆపరేషన్ గ్రీన్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా కొరాపుట్ జిల్లా బొయిపరిగూడ సమితి మాతపడ పంచాయతీ డురుకగూడ గ్రామంలో ఆబ్కారీ, పోలీసు శాఖ సంయుక్తంగా గురువారం దాడులు నిర్వహించారు. అక్రమంగా 24 ఎకరాల్లో సాగుచేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఠాణాధికారి డంబురుధర్ పాల్గొన్నారు.

దాడుల్లో పాల్గొన్న ఆబ్కారీ, పోలీసు శాఖ సిబ్బంది

సారా తయారీ కేంద్రాలపై దాడులు

జయపురం: జయపురం ఆబ్కారీ ఓఐసీ సుబ్రత్‌కేశరి హిరణ్ నేతృత్వంలో గురువారం గొడపాదర ప్రాంతంలో సారా బట్టీలపై దాడులు జరిగాయి. నాలుగు బట్టీలను ధ్వంసం చేయగా, దాదాపు 2,440 లీటర్ల సారాను నేలపాలు చేసి, సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అదుపుతప్పిన పోలీసుల వాహనం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడలో గురువారం కొనసాగిన భారత్‌బంద్‌ను సమీక్షించేందుకు పోలీసు సిబ్బందితో వెళ్తున్న వాహనానికి బ్రేకులు ఫెయిల్ కావడంతో భయానక వాతావరణం సృష్టించింది. పట్టణ శివారులోని సెరిగూడ కూడలి వద్ద నిరసనకారులు రాస్తారోకో చేస్తుండగా, ఓ పోలీసు వాహనం వారిపైకి వస్తుండటాన్ని గమనించి పరుగులు తీశారు. బ్రేకులు పాడైపోయిన ఆ వాహనం అక్కడున్న కుర్చీలు, ఇతరత్రా సామగ్రిపైన దూసుకెళ్లడంతో నష్టం వాటిల్లింది. దీంతో నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎస్డీపీవో గౌరహరి సాహు, ఐఐసీ ప్రసన్నకుమార్ బెహరా చేరుకొని మాట్లాడటంతో వారు శాంతించారు.

ఛాంపియన్‌గా ఒడిశా నావల్ టాటా జట్టు

విన్నర్ బహుమతితో నావల్ టాటా జట్టు క్రీడాకారులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: లక్నోలో జరిగిన 36వ ఆలిండియా అండర్-14 కేడీ సింగ్ బాబు హాకీ పోటీలు-2026లో ఒడిశా నావల్ టాటా హాకీ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇందులో బుధవారం నిర్వహించిన తుదిపోరులో ఒడిశా 2-0 గోల్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన మ్యాచుల్లో రాష్ట్ర జట్టు త్రిపుర, తమిళనాడు, పంజాబ్‌లను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

ప్రశంసలు అందుకున్న ట్రాఫిక్ పోలీస్

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: మిడ్నాపూర్ పట్టణ బాదుతలా వివేకానంద పాఠశాలకు చెందిన ఓ ఉన్నత మాధ్యమిక పరీక్ష రాసే విద్యార్థిని తన పరీక్షా కేంద్రం కుయ్ కోటా శంకర్ విద్యానికేతన్‌కు వచ్చిన తర్వాత తాను హాల్‌టికెట్ మర్చిపోయానని ఆందోళన చెందింది. ట్రాఫిక్ పోలీస్ వెంటనే స్పందించి విద్యార్థిని ఇంటికి తన బైక్‌పై తీసుకువెళ్లి హాల్ టికెట్ తెచ్చుకునేలా సాయం చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్పందనకు పలువురు ప్రశంసించారు.

అట్టహాసంగా బహుమతుల ప్రదానోత్సవం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ మలంచా ప్రాంతంలో ఉన్న తెలుగు విద్యాపీఠం ఉన్నత పాఠశాల వార్షిక క్రీడల బహుమతి ప్రదానోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.సాయి శ్రీధర్ స్వాగత ప్రసంగం చేశారు. క్రీడా పోటీల్లో విజేతలకు ఉత్తమ్ కుమార్ మాఝి, మహాపాత్ర. పోలీస్ స్టేషన్ మహిళా అధికారిని ప్రతిభాహల్దార్ పాల్గొన్నారు.

శిశువును దత్తత తీసుకున్న పశ్చిమ బెంగాల్ మహిళ

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లా శిశు సంరక్షణ పర్యవేక్షణలో ఉన్న నాలుగు నెలల శిశువుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవివాహిత రెవెన్యూ ఏడీఎం మునీంద్రా హన్సగా చేతుల మీదుగా గురువారం సాయంత్రం దత్తత తీసుకున్నారు. అనంతరం ఆమె జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.

మంటల నియంత్రణపై శిక్షణ

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: వేసవిలో వివిధ కారణాలతో అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. పలు సందర్భాల్లో మంటల్లో విలువైన వృక్ష సంపద దగ్ధమవుతోంది. దీంతో అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగితే వాటి నియంత్రణకు గంజాం జిల్లా ఉత్తర ఘుముసుర అటవీ డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం శిక్షణ శిబిరం నిర్వహించారు.

పారిశుద్ధ్య కార్మికులకు చరవాణుల పంపిణీ

కొరాపుట్, న్యూస్‌టుడే: కొరాపుట్ పురపాలిక పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చరవాణులు పంపిణీ చేశారు. అనంతరం గురువారం పురపాలక ఛైర్మన్ లలాట రంజన్ సేథీ మాట్లాడుతూ పురపాలిక పరిధిలో పారిశుద్ధ్య నిర్మూలనలో సేవలు అందిస్తున్న సిబ్బందికి అభినందించారు.

సహీద్ బాగ పూజారి శ్రద్ధ దివాస్

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి బగబరండి గ్రామానికి చెందిన తొలి అమరవీరుడు బాగపూజారి 84వ శ్రద్ధ దివాస్ గురువారం జరిగింది. మాజీ మంత్రి పరమపూజారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాగపూజారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి నిత్యానందగొండ్, జొరిగావ్ ఎమ్మెల్యే నరసింగ్ బొత్ర, మాజీ ఎంపీ రమేష్‌చంద్ర మాఝి, భగవాన్ మాఝి తదితరులు పాల్గొన్నారు.

EENADU Classifieds
REAL ESTATE
LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rM/dEV
ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

(c) eenadu

పరదాలతో బాలికల భద్రతెంత..?

కిల్లోయిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల చుట్టూ సుమారు 200 మీటర్ల ప్రహరీ లేదు. అటవీ ప్రాంతం కావడంతో క్రూర మృగాలు మైదానంలో సంచరిస్తుంటాయి. బాలుర పాఠశాలగా ఉండే దీన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి బాలికోన్నత పాఠశాలగా మార్పు చేశారు. దీంతో బాలికల రక్షణ కోసం ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేసి ప్రహరీ లేని భాగంలో కర్రలు పాతి పరదాలు కట్టించారు. బాలికల రక్షణ కోసం ప్రహరీ నిర్మిస్తామని సీతంపేట ఐటీడీఏ డీడీ అన్నాదొర తెలిపారు. – న్యూస్‌టుడే, మందస

ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టవా

వేదికపై టకిరి, పక్కన గంగాధర్, జిత్తు, జగం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలో ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారికి ప్రజా సమస్యలు పట్టడం లేదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్ర టకిరి ఆరోపించారు. ఓ హోటల్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక జిల్లాగా పేరొందిన రాయగడలో స్థానిక యువతకు ఉపాధి దక్కడం లేదన్నారు. జిల్లాకు మంజూరవుతున్న డీఎంఎఫ్ నిధులు సక్రమంగా వినియోగించడం లేదన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, తాగునీరు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయని టకిరి ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ పువ్వుల, జిత్తు జకసిక, రామదాస్ టకిరి పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, పాతబస్టాండ్

అడుగులు ముందుకు.. వయసు వెనక్కి..!

● రేస్ వాక్ పోటీల్లో సత్తా చాటుతున్న సుధాకర్

రోజూ కాసేపు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఆ మాటలు ముమ్మాటికీ నిజమేనని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం నగరంలోని హోమియో కాలనీకి చెందిన నళిని సుధాకర్. ప్రస్తుతం ఈయన వయసు 61 సంవత్సరాలు. లావేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూ.. మరో వైపు క్రమం తప్పకుండా వ్యాయామ సాధనతో ముందుకు సాగుతున్నారు. రేస్ వాక్ పోటీల్లోనూ సత్తా చాటుతూ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 30 ఏళ్ల కిందట మొదలైన ఈయన నడక ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఉపయోగం ఏంటంటే..

రేస్ వాక్ పోటీలో క్రీడాకారులు చేతులు వెనక్కి.. ముందుకు ఊపుతూ వేగంగా నడవాలి. నియమాలను ఉల్లంఘిస్తే రిఫరీ ముందు పసుపు కార్డు, సరి చేసుకోకుంటే ఎరుపు కార్డు చూపించి.. పోటీ నుంచి తప్పిస్తారు. ఒలింపిక్ క్రీడల్లో భాగంగా ఈ రేస్ వాక్ పోటీలు జరుగుతుంటాయి. కఠిన నియమాలతో క్లిష్టంగా సాగే క్రీడ గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, ఎముకల కండరాల బలం, రక్తప్రసరణ సమతుల్యత, జీర్ణక్రియ మెరుగుదలకు దోహదపడుతుంది.

సాధించిన విజయాలిలా..

● మలేషియా వేదికగా 2011లో అంతర్జాతీయ స్థాయి జరిగిన పోటీల్లో ఆరో స్థానం సాధించారు. శ్రీలంక(2023)లో రజతం, నేపాల్(2024)లో స్వర్ణం, గతేడాది మంగుళూరులో 5 కి.మీ. విభాగంలో రజతం, భూటాన్‌లో రెండు బంగారు, రజత పతకాలు అందుకున్నారు. థాయ్‌లాండ్, చెన్నైలలో జరిగిన పోటీల్లోనూ ప్రతిభ చూపారు.

● 2021లో మహారాష్ట్ర, తెలంగాణ, 2022, 2023లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించారు.

గత మూడేళ్లలో వివిధ రాష్ట్రాల్లో నాలుగు పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు అందుకున్నారు. రాష్ట్రస్థాయిలోనూ 2012 నుంచి సత్తా చూపుతున్నారు. జిల్లాలో ఈ క్రీడపై తర్ఫీదు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, మరిన్ని పతకాలు సాధిస్తానని చెబుతున్నారు సుధాకర్.

– న్యూస్‌టుడే, సోంపేట

సోంపేట పట్టణంలో పంచాయతీ, రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించిన విలువైన స్థలాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న వీటిని వినియోగిస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దుకాణ సముదాయాలు, వాణిజ్య భవనాలు నిర్మిస్తే నెలవారీ ఆదాయం సమకూరడంతోపాటు కొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించొచ్చు. వాటిని అలా వదిలేయడంతో ఆక్రమణలు చోటు చేసుకోవడంతోపాటు పరిసరాలు అధ్వానంగా తయారవుతున్నాయి.

✤ ఈ ప్రాంతంలో గ్రంథాలయానికి, మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు కొంతస్థలం కేటాయించాల్సి వచ్చింది. తర్వాత విశ్రాంత ఉద్యోగుల భవనం, సులభ్ కాంప్లెక్స్‌కు మరికొంత స్థలం ఇచ్చారు. మిగిలిన స్థలం నిరుపయోగంగా పడి ఉంది. ఇక్కడ నిర్మాణాలు తొలగించి పంచాయతీ కార్యాలయం, దుకాణ సముదాయం నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు ఆచరణలోకి రాలేదు.

✤ సోంపేట టౌన్ హాలుకు సంబంధించిన స్థలం దశాబ్ద కాలంగా నిరుపయోగంగా పడి ఉంది. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లే మార్గంలో ప్రధాన రోడ్డుకు దగ్గరలోని ఈ వీధిలో

✤ సోంపేటలో మూడు దశాబ్దాల కిందట పంచాయతీ పార్కు తొలగించి ఆర్టీసీ బస్టాండు నిర్మించారు. దానికి బదులుగా బాలికోన్నత పాఠశాల వద్ద డంపింగుయార్డును పార్కుగా మార్చారు. ఇక్కడున్న 1.30 ఎకరాల స్థలంలో ప్రహరీ, ఇతర నిర్మాణాల కోసం అంచెలంచెలుగా రూ.50 లక్షలకు పైగానే వ్యయం చేశారు. ఉత్తర భాగంలో కాలువ నిర్మించకపోవడంతో పట్టణంలో సగానికి పైగా వీధులకు సంబంధించిన మురుగు నిలుస్తోంది.

ప్రధాన రోడ్డు పక్కనే నిరుపయోగం

✤ స్థానిక రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో శిథిల గదులు తొలగించకపోవడంతో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిని తొలగించి ప్రధానరోడ్డు, వన్‌వే మార్గంలో చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సు నిర్మించేందుకు పలుమార్లు పరిశీలించారే తప్ప కార్యాచరణ చేపట్టలేదు.

విలువైన స్థలం.. వినియోగిస్తే ఆదాయం

షాపింగ్ కాంప్లెక్స్‌కు కేటాయించిన పంచాయతీ పార్కు స్థలం

బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, ఇతర దుకాణాలు ఉండటంతో దీన్ని సద్వినియోగపర్చితే ఆదాయంతోపాటు ప్రజలకు కొన్ని సేవలు అందించే అవకాశం ఉంది. ఈ ప్రాంతం ఖాళీగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికలా మారింది.

✤ రెవెన్యూ ప్రాంగణంలోని శిథిల భవనాలను తొలగించాలని అధికారులకు తెలియజేశామని తహసీల్దార్ బి.అప్పలస్వామి తెలిపారు. దక్షిణం వైపు షాపింగ్ కాంప్లెక్స్, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై గతంలో ఉన్నతాధికారులు పరిశీలన చేశారని కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

✤ పంచాయతీ పార్కు స్థలంలో దుకాణ సముదాయాలకు పరిశీలనలో ఉందని, రహదారి పక్కనే ఉన్న స్థలాల్లో వీటిని ఏర్పాటు చేసి లోపల అంగన్‌వాడీ భవనం, ఇతర అవసరాలకు వినియోగించాలని భావిస్తున్నామని పంచాయతీ ఈవో ఎం.శాంతికుమారి తెలిపారు.

రహదారి పనులు ప్రారంభం

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం, మెళియాపుట్టి మండలాలను అనుసంధానం చేసే ఆల్‌ఆంధ్ర రహదారి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. శిథిలమైన రహదారిపై ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సుమారు 7 కిలోమీటర్ల రహదారి పనులకు రూ.3.4 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.

మహాశివరాత్రి ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అదనపు కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష అన్నారు. అధికారులతో బుధవారం వారు సమీక్ష నిర్వహించారు. ఆలయ వెనక భాగంలో మూడు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనంతరం వంశధార నదిలో స్వామి చక్రతీర్థ స్నానం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈవో ఏడుకొండలు, తహసీల్దారు జె.రామారావు ఉన్నారు. – న్యూస్‌టుడే, జలుమూరు

లక్ష్యంతో చదివి ఫలితాలు సాధించాలి

ఇచ్ఛాపురం/గ్రామీణం, కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత, అత్యధిక మార్కుల సాధన కోసం సమష్టిగా పనిచేద్దామని జిల్లా విద్యా శాఖాధికారి కె.రవిబాబు అన్నారు. పదోతరగతి విద్యార్థులతో నిర్వహించే స్టడీ అవర్లను పరిశీలించేందుకు బుధవారం ఇచ్ఛాపురం వచ్చిన ఆయన ప్రభుత్వ, పుర బాలిక, కొళిగాం జడ్పీ ఉన్నత, హరిపురం, బిర్లంగి ఏపీయూపీఎస్ పాఠశాలలతోపాటు ఇచ్ఛాపురంలోని బీసీ, కంచిలి మండలం ఎంఎస్‌పల్లి బాలుర వసతి గృహాలను సందర్శించారు. ప్రత్యేక తర్ఫీదు పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. పుర బాలికోన్నత పాఠశాలలో వందరోజుల ప్రణాళిక అమలుపై సమీక్షించారు. వెనకబడిన విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం అందించి, పరీక్షల్లో చురుగ్గా రాసేలా చేయాలని మార్గనిర్దేశం చేశారు. వసతి గృహాల్లో చదువుతున్న వారితో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈవోలు కె.అప్పారావు, ఎస్.విశ్వనాథం, ప్రధానోపాధ్యాయులు కె.సూర్యారావు, బి.శ్రీనివాసరావు, విద్యాశాఖ సిబ్బంది రాయపూడి దేవరాజు, ఆశి రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



ఇచ్ఛాపురం బీసీ వసతిగృహంలో విద్యార్థి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న డీఈవో రవిబాబు

పాఠాలే కాదు... కంట్లో వెలుగు నింపారు

● పేదవిద్యార్థిని కంటిచూపునకు ఉపాధ్యాయురాలి తోడ్పాటు

న్యూస్‌టుడే, పలాస, కాశీబుగ్గ

సంధ్యారాణిని సత్కరిస్తున్న స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

విద్యార్థులకు తరగతి గదిలో పాఠాలు చెప్పడమే తన వృత్తిగా భావించలేదా ఉపాధ్యాయురాలు.. విద్యార్థుల ఆరోగ్యంపైనా దృష్టి పెట్టారు. అలా ఓ చిన్నారికి కంటిచూపు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో కుడి కంటికి శస్త్రచికిత్స చేయించారు. ఈ నేపథ్యంలో ఆమెను స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సత్కరించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని అభినందించారు. అసోసియేషన్ ప్రతినిధులు టి.చందనరావు, ఎన్.విష్ణుమూర్తి, ప్రధానోపాధ్యాయుడు ఎల్.డిల్లీశ్వరరావు, రేణుక, పద్మకుమారి, హేమలత, ఆశా రాణి పాల్గొన్నారు.

ఏం జరిగిందంటే?

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం సూదికొండ మోడల్ ప్రైమరీ పాఠశాలలో తమ్మినాన సంధ్యారాణి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఐదో తరగతికి క్లాస్ టీచర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో కోరాడ సమీరా అనే విద్యార్థిని పాఠాలు బోధించే సమయంలో రాయకుండా ముభావంగా కూర్చొనేది. ఎందుకిలా ఉంటున్నావని, ఎందుకు రాయడం, చదవడం లేదని ప్రశ్నించారు. దీనికి నా కళ్లు కనిపించవు కదా... అందుకే అలా ఉంటున్నాని చిన్నారి సమాధానమిచ్చింది.

● విద్యార్థినికి కంటి వెలుగు ఇవ్వాలనే తపనతో సంధ్యారాణి పలాస మండలం టెక్కలిపట్నంలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న తన భర్త కె.వి.వి.ఎస్.ప్రసాదరావుతో సంప్రదించి ప్రయత్నం ప్రారంభించారు. టెక్కలికి చెందిన నేత్ర వైద్యురాలు కపిల కేశవరావు, శ్రీరాములు వద్ద ప్రాథమిక పరీక్షలు చేయించగా హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయిస్తే కంటి చూపు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థిని అంతదూరం వెళ్లలేని పరిస్థితుల్లో వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి విశాఖలో శస్త్రచికిత్స జరిగేలా చేసిన ప్రయత్నం ఫలించింది.

● చిన్నారి కుటుంబీకులకు ఆరోగ్య కార్డులు లేకపోవడంతో వారి, విద్యా శాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని విద్యార్థిని విశాఖ తీసుకుని వెళ్లి పరీక్షలు, చికిత్సకయ్యే ఖర్చు తానే భరించేలా ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఈ నెల 9న కుడి కంటికి శస్త్రచికిత్స చేయించారు.

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

పాలిథిన్ ముచ్చు.. ఆరోగ్యానికి ముప్పు!

సులువుగా పని అయిపోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాల నిర్వాహకులు పాలిథిన్‌తో తయారు చేసిన ఉత్పత్తులకు వేడుకల్లో వినియోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా టీ కప్పు నుంచి భోజన పళ్లెం వరకు ఇవే కనిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా నెలకు రూ.20 లక్షల మేర వ్యాపారం సాగుతోంది. నిషేధం ఉన్నా తయారీదారులు వెనకడుగు వేయడం లేదు. అవి పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తెస్తున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

పాలిథిన్ రేపర్ అతికించిన ప్లేట్లు

చైతన్యం అవసరం

జిల్లా వ్యాప్తంగా 200కు పైగా ప్లాస్టిక్ వస్తువులు, సంచులు తయారు చేసే సంస్థలు ఉన్నాయని సమాచారం. పర్యావరణానికి హాని కలిగించే ఉత్పత్తుల స్థానంలో స్టీలు ప్లేట్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం, విస్తరాకుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించాలి. కొన్ని ఐసీడీఎస్ కేంద్రాల్లో స్టీలు ప్లేట్లు వినియోగిస్తున్నారు. క్రీమ్‌తో పాటు గోల్డెన్ పేపర్ కప్పులు వినియోగంలోకి వచ్చాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఎక్కువ మందికి విషయం చేరుతుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

ఇష్టానుసారం వినియోగం

● ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా రకాల ప్లేట్లు పాలిథిన్ రేపర్ అతికించి ఉంటున్నాయి. వాటిపై వేడి పదార్థాలు వడ్డించడంతో హానికరమైన మూలకాలు ఆహారంలో కలుస్తున్నాయి. తక్కువ ధరకు అవి అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది వాటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఒక స్టీలు వస్తువును వంద సార్లు వాడుకోవచ్చనే విషయాన్ని విస్మరించి ఇష్టానుసారం ప్లాస్టిక్ ఉత్పత్తులను పెద్దఎత్తున వినియోగిస్తున్నారని ఓ పురపాలక సంఘ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే వివాహాలు, ఇతర వేడుకలు మొదలుకానున్న నేపథ్యంలో పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని సూచించారు.

● ఒకప్పుడు విస్తరాకులు, అడ్డాకులు సేకరించి వీటిని పుల్లలతో విస్తర్లు కుట్టి విక్రయించేవారు. అవి పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. ప్రస్తుతం అవి అందుబాటులో ఉన్నప్పటికీ కొంచెం ధర ఎక్కువగా ఉండటంతో వీటిని కార్యక్రమాల్లో వినియోగించేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

● పాలిథిన్ రేపర్, ప్లాస్టిక్ ఉత్పత్తులతో తయారు చేసిన ప్లేట్లను వినియోగించి పడేసిన చోట మూగజీవాలు ఆహారం కోసం అన్వేషిస్తూ వాటినీ తినేస్తున్నాయి. ఈ కారణంగా చాలా నష్టం జరుగుతోందని పశు వైద్య నిపుణుడు అప్పలస్వామి తెలిపారు.

పురపాలక సంఘం	రోజూ ఉత్పత్తి అవుతున్న చెత్త (టన్నుల్లో)	అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు
పలాస-కాశీబుగ్గ	28	2
ఇచ్ఛాపురం	18	2
ఆమదాలవలస	26	2
శ్రీకాకుళం నగరపాలక సంస్థ	70	6

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం..

ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే అన్ని పురపాలక సంఘాలలో ప్రచార సామగ్రి చేరవేశాం. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతి సంచి, గ్లాసు, స్టీలు సీసా వెంట తీసుకెళ్లే అలవాటు పెరిగితే పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారవుతారు. ఈ విషయమై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

– రవీంద్ర, పురపాలక సంఘాల ప్రాంతీయ అధికారి, విశాఖపట్నం

పెద్ద మనసు చాటుకున్న పూర్వ విద్యార్థి

● పాఠశాల అభివృద్ధికి రూ.కోటి విరాళం ప్రకటన

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1966లో పదో తరగతి చదివిన డా.లమ్మత విశ్వనాథం పెద్ద మనసు చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడిన ఆయన బుధవారం పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. తన జీవిత చరిత్రపై మిత్రుడు చింతాడ కృష్ణారావు రాసిన 'నా జీవనయానం కాశీపురంలో మొదలై' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విశ్వనాథం మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆ మొత్తంతో విద్యాలయంలో ఆడిటోరియం, డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలో అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో నగదు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పిట్ట గంగన్న, గ్రామ పెద్దలు ఎల్.ఎల్.నాయుడు, కోత మధుసూదనరావు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతున్న డా.లమ్మత విశ్వనాథం

ఆనవాలు కోల్పోయి.. అడవిలా తయారై..

పెద్దబొడ్డపాడు పంచాయతీ రామసాగరం (పెద్ద చెరువు) కొంత కాలంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు నోచుకోవడం లేదు. దట్టంగా పెరిగిన గడ్డి మొక్కలతో అధ్వానంగా మారింది. ఆనవాలు కోల్పోయి అడవిని తలపిస్తోంది. దీని కింద సుమారు వంద ఎకరాలకు పైగా ఆయకట్టు భూములున్నాయి. వాటికి సాగునీటి కష్టాలు తప్పడం లేదు. పరిశీలించి ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులు చేపడతామని ఏపీవో అరుణ్ కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

రహదారి.. ఇబ్బందికరంగా మారి

ఇచ్ఛాపురం పురపాలక సంఘం జీఐసీ కాలనీ ప్రధాన రహదారి దుస్థితి ఇది. పాతరోడ్డు శిథిలాలు ఇబ్బందికరంగా మారాయని, వర్షం పడితే పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈ మార్గంలో 8 వీధుల ప్రజలు రాకపోకలు సాగిస్తారు. ఇలాంటి రహదారికి కనీసం మరమ్మతులు చేయకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. దీనిపై పుర కమిషనర్ నల్లి రమేష్ స్పందిస్తూ రోడ్లను ప్రణాళికగా అభివృద్ధి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

కట్టారు.. వదిలేశారు..

కపాసుకుద్దిలో నిర్మించిన రైతు సేవా కేంద్రం పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో సిబ్బంది శిథిలావస్థకు చేరిన తుపాను షెల్టర్‌లో సేవలు నిర్వహిస్తున్నారు. భవనాన్ని త్వరగా ప్రారంభించి ఇక్కడే సేవలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ ఏడీఏ భవానీ శంకర్‌ను వివరణ కోరగా గుత్తేదారుకు బిల్లులు బకాయిలు ఉన్నాయని, బకాయిలు వచ్చిన వెంటనే చెల్లించి వినియోగంలోకి తెస్తామన్నారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

చెత్తకుండీ కాదండి.. మంచినీటి బావి

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో తాగునీరందించే బావులు చెత్తకుండీలుగా మారుతున్నాయి. వీధుల్లో బోర్ల తవ్వకాలతో బావుల్లో నీటిలభ్యత లేకపోవడంతో స్థానికులంతా వాటిలో చెత్త వేస్తున్నారు. సమీపంలో ఉండే నివాసితులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి బావుల్లో చెత్త వేయకుండా పూడికలు తొలగించి నీటిని అందించాలని స్థానికులు కోరుతున్నారు. చెత్త వేయకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తామని పారిశుద్ధ్య విభాగ ఇన్‌ఛార్జి వెంకటేశ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

గంజాయితో నలుగురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరావు

నరసన్నపేట, న్యూస్‌టుడే: మడపాం టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 24 కిలోల గంజాయితో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ ఎం.శ్రీనివాసరావు బుధవారం వివరాలను వెల్లడించారు. రెండు వేరు వేరు కేసుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్‌ఖాన్, అస్దిల్‌ఖాన్, ఒడిశా వాసులైన ఈసాకో రైతా, సాగర్ పహాన్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సరకుతో పాటు నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎస్సై గణేష్ ఉన్నారు.

వ్యక్తిగత స్థలాల్లో ఆరోగ్య కేంద్రం నిర్మించొద్దు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం సమితి హడియా పంచాయతీ బొత్ర గ్రామంలో ఆరోగ్య కేంద్రం నిర్మించేందుకు యంత్రాంగం యోచిస్తోంది. అందుకు నిధులు మంజూరు కావడంతో స్థలాన్ని కూడా గుర్తించారు. ఆ స్థలం స్థానికులకు సంబంధించిందని, ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అక్కడ కేంద్రం నిర్మించాలని రబీంద్ర మహాపాత్ర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పాలనాధికారిని ఉద్దేశిస్తూ బీడీవో శక్తి మహాపాత్ర్‌కు గురువారం లేఖ అందజేశారు.

బాబా పీఠం వద్ద ముస్లింలు

నందపూర్‌లో వైభవంగా ఉర్సు పండుగ

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నందపూర్‌లోని పీర్ బాబా మందిరం, ముస్లిం మత నాయకుడు బాబా హజ్రత్ సయ్యద్ సలార్ సమాధి పీఠంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉర్సు పండుగ జరిగింది. పీర్ బాబా జన్మదినోత్సవం సందర్భంగా ఉర్సు పండుగ జరుపుకోవడం సంప్రదాయం. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ యాత్ర జరిగింది. మందిరం వద్ద పెద్ద ఎత్తున జనసమూహం కనిపించింది. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు షేక్ రాజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

మెలకువలు పాటిస్తేనే అధిక దిగుబడి

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖ అధికారులు

హరిపురం (మందస), పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: జీడిమామిడి తోటల యాజమాన్యంలో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని హెచ్‌వో శంకర్‌దాస్ పేర్కొన్నారు. మందస మండలం కొండలోగాం, పలాస మండలం బొడ్డపాడు గ్రామాల్లో జీడిమామిడిపై బుధవారం పొలంబడి నిర్వహించారు. పూత, పిందె దశలో పిచికారీ చేయాల్సిన మందుల గురించి చెప్పారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఏవో పోలారావు, ఉద్యాన శాఖాధికారి శంకర్ దాస్, డిల్లీరావు పాల్గొన్నారు.

వ్యాన్ బోల్తాపడి ఒకరి మృతి.. అయిదుగురికి గాయాలు

మక్కువ, న్యూస్‌టుడే: వ్యాన్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని పనసభద్ర పంచాయతీలో చోటుచేసుకుంది. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ జిల్లా తెంతులఖుంటి స్టేషన్ పరిధికి చెందిన ఆరుగురు కొండచీపుర్లు కొనడానికి వ్యాన్‌లో కొరాపుట్ జిల్లా గుమ్మటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మక్కువ, సాలూరు మండలాల మీదుగా వస్తుండగా చిలకమెండంగి నుంచి కొండ దిగుతుండగా బాగుజోల సమీపంలో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాసీరాం (50) అక్కడికక్కడే మృతి చెందాడు. సుత్తాంతోపాటు మరొకరికి కాలు, చేయి విరిగాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. సుత్తాంను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.వెంకటరమణ తెలిపారు.

లోయలో పడిన సుత్తాంను బయటకు తెస్తున్న స్థానికులు

జ్ఞాపకాల మదిలో...
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాద పరిహార్యేర్థే న త్వం శోచితు మర్హసి
మీరు చూపిన ఆత్మీయత.. అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట.. మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.. ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని భావాలను అక్షరరూపంలో నివేదించడం తప్ప..

ప్రకటనలపై జీఎస్టీ 5% శాతం అదనం
నిర్యాణం, వర్ధంతి, జయంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ఈనాడు ప్రకటనల విభాగం
80085 97609

(c) eenadu

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర భట్రాజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ సరికొండ వెంకటేశ్వరరాజు అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ గురువారం పట్టణంలో మంత్రి లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

భక్తులకు అసౌకర్యం కలగనీయొద్దు

కోటప్పకొండపై ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రికి త్రికోటేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కోటప్పకొండపై తిరునాళ్ల ఏర్పాట్లను ఎస్పీ కృష్ణారావుతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. క్యూలైన్లు, భక్తులకు కల్పించనున్న వసతుల గురించి ఆరా తీశారు. శివరాత్రి రోజు భక్తుల దర్శనాలకు ఆటంకం కలగరాదన్నారు. తాగునీరు, నీడ వసతి విషయంలో రాజీ పడకూడదన్నారు. ఆలయ పరిసరాలు, కొండమార్గం, క్యూలైన్లలో నిరంతరాయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని, విద్యుత్తు సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ పోలీస్‌శాఖ సమన్వయంతో ప్రజలకు సేవలందిస్తుందన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూస్తామని తెలిపారు.

అధికారులతో చర్చిస్తున్న కృతికాశుక్లా, కృష్ణారావు

14న అర్ధరాత్రి నుంచే దర్శనాలు

దేవస్థానంలో శనివారం (14వ తేదీ) అర్ధరాత్రి ఒంటి గంట నుంచే దర్శనాలు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. వీపీఐ, ప్రత్యేక, శీఘ్ర దర్శనం, అభిషేకం టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచామన్నారు.

ఇసుమంతైనా ఇనుము వాడరు!

వండర్ బుక్ ఆఫ్ రికార్డులో కమ్మవారిపాలెం ప్రభకు చోటు

ప్రభను సిద్ధం చేస్తున్న గ్రామస్థులు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: కేవలం తాటి పెండలు, యూకలిప్టస్ బాదులు, కొబ్బరి కొసలతో అత్యంత అద్భుతంగా నిర్మించడం కమ్మవారిపాలెం ప్రభ ప్రత్యేకం. గ్రామస్థులు 1953 నుంచి తడిక ప్రభను నిర్మించి కోటప్పకొండకు తరలించేవారు. 1967 నుంచి విద్యుత్తు ప్రభ నిర్మాణం చేపట్టారు. మధ్యలో కొన్ని అవాంతరాలు రావడంతో మూడేళ్లపాటు గ్రామం నుంచి ప్రభ వెళ్లలేదు. గత పద్దెనిమిదేళ్లుగా క్రమం తప్పకుండా కొండకు తరలిస్తున్నారు. ఈ ప్రభ తయారీలో ఎక్కడా ఇనుప క్లాంపులు, బోల్టులు వినియోగించరు. కేవలం కొబ్బరి కొసతోనే మొత్తం గట్టిగా కడతారు. ప్రభకు ఉపయోగించే కొబ్బరికొస నాలుగు కి.మీ. దూరం ఉంటుంది. వీటితో పాటు ప్రభ వెనుక, ముందు 54 పంబ తాళ్లు ఏర్పాటు చేసుకుని 150 మంది వాటిని పట్టుకుని ఉండగా 'చేదుకో కోటయ్య' అంటూ కొండకు బయల్దేరతారు. ఎత్తు విషయంలోనూ రాజీ పడరు. తిరునాళ్ల రోజు గ్రామస్థులు అయిదు వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు 2021 మార్చి 11న శివరాత్రి రోజు ధ్రువపత్రం అందించారు.

ఎంత కష్టమొచ్చింది చిట్టితల్లీ

✦ బాల్య దశలోనే గర్భధారణ ✦ రెడ్‌జోన్‌లో పల్నాడు జిల్లా

గత వారం నరసరావుపేట మండలం యలమందలో జరిగిన స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని కార్యక్రమానికి కలెక్టర్ కృతికా శుక్లా హాజరయ్యారు. ఓ ముగ్గురు బాలికలు గర్భం దాల్చి ఆరోగ్య శిబిరానికి హాజరయ్యారు. చిన్న వయసులో పెళ్లి, ఆపై ప్రెగ్నెన్సీపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో చాలామంది బాలికలకు 18లోపే పెళ్లిళ్లు చేస్తున్నారు.

ఈనాడు, నరసరావుపేట

సామాజిక, కుటుంబ, ఆర్థిక కారణాలతో చిన్నవయసులోనే బాలికలకు పెళ్లిళ్లు కావడం, ఆపై గర్భం దాల్చుతున్న ఘటనలు పల్నాడు జిల్లాలో ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బాలికల గర్భధారణ శాతంలో జిల్లా రెడ్ జోన్‌లో ఉందని ఇటీవల సీఎంతో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో వెల్లడైంది. 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో సుమారు మూడు వేల మంది 18 ఏళ్లలోపే గర్భం దాల్చారని డీఎంహెచ్‌వో రవి తెలిపారు. 15 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కారణాలు ఏమంటే..

☛ తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతో బాలబాలికలు చాలామంది పది, ఇంటర్‌లోనే ప్రేమలో పడుతున్నారు. ఇంట్లో తెలిశాక, ఇబ్బందులు ఎందుకని చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ☛ ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత వంటి కారణాలు కూడా బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. ☛ విడిపోయిన జంటల వల్ల సమస్యలు వస్తున్నాయి. బాలికల సంరక్షణ విషయంలో భయపడి 15 ఏళ్ల దాటగానే పెళ్లిళ్లు చేస్తున్నారు. సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి దగ్గర పెరుగుతున్న పెద్దకుమార్తె ఇంటర్ చదువుతోంది. తనకు చదువుపై ఆసక్తి లేదని చెప్పడంతో పెళ్లి కుదిర్చారు. ఐసీడీఎస్ అధికారులకు విషయం తెలియడంతో వివాహం నిలుపుదల చేశారు. ☛ సామాజిక మాధ్యమాల ప్రభావంతో కొందరు బాలికలు పెడదోవ పడుతున్నారు.

గర్భం దాల్చిన బాలికలు (ఐసీడీఎస్ గణాంకాల ప్రకారం)

ప్రాజెక్టు	2024-25	2025-26
మాచర్ల	184	205
సత్తెనపల్లి	110	143
క్రోసూరు	147	127
పిడుగురాళ్ల	107	124
నరసరావుపేట	77	124
వినుకొండ	96	111
గురజాల	96	107
ఈపూరు	82	106
నాదెండ్ల	86	95

కమిటీలతో అవగాహన

బాల్య వివాహాలు అరికట్టడానికి గ్రామ, మండల స్థాయిలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులతో కమిటీలు వేశారు. వీరు ప్రతి మొదటి, మూడో శుక్రవారం తమ పరిధిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ కొందరు సుదూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ పెళ్లిళ్లు చేసేసి వస్తున్నారు. పైగా గ్రామాల్లో పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీలు చేస్తూ బాల్య వివాహాలకు అండగా ఉండడంతో కమిటీలు ఏం చేయలేకపోతున్నాయి.

మైనర్లకు ఏదైనా జరిగితే శిశుగృహాలకు తరలించి సంరక్షిస్తున్నాం. కానీ వారి తల్లి లేదా తండ్రి వచ్చి ఒత్తిడి చేసి తీసుకెళ్లిపోతున్నారు. బాల్య వివాహాలతో కలిగే నష్టాలపై అన్ని ప్రాజెక్టుల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం' అని సీడీపీవో పీడీ ఉమాదేవి తెలిపారు.

నాలుగునెలల కిందట నరసరావుపేట మండలానికి చెందిన ఇంటర్ చదువుతున్న అక్కాచెల్లెళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం నెల్లూరు వెళ్లి మోసపోయి వచ్చారు.

ఎర్ర జెండా పోరు

వినుకొండలో భారీ ప్రదర్శన

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను పునరుద్ధరించాలన్న డిమాండ్లతో జిల్లా వ్యాప్తంగా గురువారం సార్వత్రిక సమ్మె నిర్వహించారు. సీపీఎం, సీపీఐ, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు. ఎర్రజెండాలతో అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు చేశారు. డిమాండ్ల సాధనకు కార్మికులు నినదించారు. ఏపీ ఎన్జీవోస్, పెన్షనర్స్ అసోసియేషన్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. **- న్యూస్‌టుడే, బృందం**

ఖాతాల్లో నిధులు.. ఖర్చు చేస్తే మేలు

పల్నాడు, బాపట్ల జిల్లాల్లో రూ.4.76 కోట్లు

రఘురామ్‌నగర్ (సత్తెనపల్లి), న్యూస్‌టుడే: కొన్ని ప్రభుత్వశాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు మూలుగుతున్నాయి. దశాబ్దాలుగా నిర్వహించని ఖాతాలు వందల్లో ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, పౌరసేవల మెరుగుకు ప్రభుత్వాలు నిధులు కేటాయించినా.. సంబంధిత అధికారులు ఖర్చు చేయలేదు. వాటిని వినియోగించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఖజానాశాఖ కసరత్తు ఆరంభించింది. ఖాతా ఏ అధికారి పేరున ఉంటే వారితో ఈకేవైసీ చేయించాలని మార్గదర్శకాలందాయి. డీడీవోలు ఈకేవైసీ చేసిన వెంటనే నిధులు ఖర్చు చేసే వీలుంటుంది.

❖ పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉప ఖజానా కార్యాలయాల వారీగా నిర్వహణ లేని ఖాతాలు, వాటిలోని నిధులను గుర్తించారు. వాటి వినియోగానికి కొన్ని రోజులుగా ఈకేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు. ఖాతాల్లోని సొమ్ము ఎందుకు వినియోగం కాలేదో తెలియని పరిస్థితి ఉంది.

❖ పల్నాడు జిల్లాలో 3,138 ఖాతాల్లో రూ.2.42 కోట్లు ప్రజాధనం మూలుగుతోంది. ఈకేవైసీ ద్వారా 1,701 ఖాతాల్ని నిర్వహణలోకి తెచ్చారు. వాటిలో రూ.95 లక్షలు ఉన్నాయి.

❖ బాపట్ల జిల్లాలో నిర్వహణ లేని ఖాతాలు 2,139 ఉండగా.. వాటిలో రూ. 2.34 కోట్లు ఉన్నాయి. 166 ఖాతాలు ఈకేవైసీ చేసి రూ.60 లక్షలు పునర్వినియోగానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన వాటిపైనా దృష్టి సారించారు.

రండి.. బడి అవసరాలు తీర్చండి

ఎన్జీవో కాలనీ (నరసరావుపేట వ్యవసాయం), రొంపిచర్ల, న్యూస్‌టుడే: సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల్లో అవసరాలను మెరుగుపర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం విద్యాంజలి 2.0 పథకాన్ని తీసుకొచ్చింది. దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో విద్యాలయాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. 2022 లోనే దీన్ని ప్రారంభించినా ముందుకెళ్లలేదు. ఇకపై దాతలు, సంస్థలను ఒక వేదికపై తీసుకొచ్చేలా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాంజలి 2.0 కార్యక్రమాన్ని తెచ్చింది. ఈ విధానంలో దాతలు తమకు కావాల్సిన వస్తువులు, సేవల రూపంలో పాఠశాలలు, విద్యార్థులకు సహకారం అందించవచ్చు.

సేవలు ఇలా.. విద్యా సహాయం, క్రీడలు, కళలు, నైపుణ్యాలు, ఆరోగ్యం, యోగా, మార్గ నిర్దేశం, కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్, ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం, ఫర్నిచర్, విద్యా సామగ్రి, వైద్య శిబిరాలు, కథలు రాయడంలో నైపుణ్యం, వృత్తి విద్యాశిక్షణ, సామాజిక బాధ్యతను గుర్తు చేసే అవగాహన సదస్సులు.

నాడు-నేడుతో ఊదరగొట్టినా.. జిల్లాలో 2,034 పాఠశాలల్లో సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. చాలా బడుల్లో అసౌకర్యాలు పలకరిస్తున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాంజలి కార్యక్రమాన్ని వైకాపా పాలకులు పక్కన పెట్టారు. గత ప్రభుత్వం నాడు-నేడు పేరుతో ప్రభుత్వ విద్యాలయాల్ని బలోపేతం చేస్తామంటూ గొప్పలు చెప్పింది. అప్పట్లో చేపట్టిన పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణం చాలా చోట్ల నేటికీ పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం విద్యాంజలి 2.0 ద్వారా దాతలను ఆహ్వానిస్తోంది. దాతలు, ప్రవాస భారతీయులు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు విద్యాంజలి 2.0 ద్వారా పిల్లలకు ఉపయోగపడే ఏ సహకారం అయినా అందించవచ్చు. వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంటే అందులో కనిపించే వివిధ రకాల సేవల్లో ఒకటి ఎంచుకోవచ్చు.

దాతలు చొరవ చూపాలి

విద్యాంజలి 2.0 వెబ్‌సైట్‌లో దాతలు తమ వివరాలు నమోదు చేసుకుని పాఠశాలలను ఎంపిక చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు తెలిపారు. అక్కడ ఏ సేవలను వారు సమకూర్చగలరో తెలియజేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలకు కావాల్సిన సేవలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆయన సూచించారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో..

జిల్లా స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నేడు

గుంటూరు: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి పాఠశాల-కళాశాలల ప్రతిభా పాటవ పోటీలు శుక్రవారం జరగనున్నాయి. గుంటూరు జడ్పీ ఆవరణలోని శ్రీసత్యసాయి విద్యా విహార్‌లో ఉ.9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వివిధ కేంద్రాల్లో నాలుగు నెలలుగా 120 పాఠశాలలు, 23 కళాశాలల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు జరిగాయి. ప్రాంతీయ స్థాయిలో 1,003 మంది విద్యార్థులు హాజరుకాగా.. 120 మంది బహుమతులు అందుకుని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరు నగరంలోని పలు కేంద్రాలతో పాటు తెనాలి, బాపట్ల, చీరాల, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో పాఠశాల స్థాయిలో 120 మంది, 23 కళాశాలల నుంచి నాలుగు విభాగాల్లో ముగ్గురు వంతున 276 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులందరూ శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీసత్యసాయి విద్యా విహార్‌కు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.

సాధారణ భక్తులకు ప్రాధాన్యం

అమరేశ్వరాలయం ఈవో రేఖ

అమరావతి, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం అమరావతిలోని అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, సాధారణ భక్తుల దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆలయ ఈవో కె.రేఖ తెలిపారు. ఈనెల 15న జరిగే మహాశివరాత్రితో పాటు 17న రథోత్సవానికి పెద్దసంఖ్యలో తరలి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో వెల్లడించారు.

బృందాలుగా అభిషేకాలు.. అమరేశ్వరాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శివాలయానికి ఎక్కువ మంది అభిషేకాల కోసం వస్తుంటారు. సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా బృందాలుగా అభిషేకాలు చేయించుకునేలా చూస్తాం. 15న ఉదయం 3 గంటలకు స్వామి తొలి అభిషేకం ప్రారంభమవుతుంది. భక్తులు 4 నుంచి సాయంత్రం 4 వరకు అభిషేకాలు చేయించుకోవచ్చు. సాధారణ భక్తులు వేగంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. ఉదయం 5 నుంచి 8 గంటలలోపు వీఐపీల దర్శనానికి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశాం.

రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

17న జరిగే దివ్య రథోత్సవానికి సుమారు లక్ష మంది పైగా వస్తారనే అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే రథానికి రంగులు వేసి అలంకరణ చేయిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల కోసం నెల్లూరుకు చెందిన కళాకారుల్ని రప్పిస్తున్నాం. రథం లాగే తాడు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

క్యూలైన్లలో నీరు, మజ్జిగ పంపిణీ.. ఎండలు ముదురుతున్న కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం షామియానాలు ఏర్పాటు చేశాం. క్యూలైన్‌లో ఉన్న భక్తుల దాహార్తి తీర్చేందుకు దాతల సహకారంతో 60 వేల నీళ్ల బాటిళ్లు, 25 వేల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నాం.

కల్యాణ క్రతువు తిలకించేలా ఎల్‌ఈడీ తెరలు

ఉత్సవాల్లో స్వామి కల్యాణం కీలక ఘట్టం. వేదికను పూలతో అలంకరించి చలువ పందిరి వేశాం. కల్యాణ క్రతువు తిలకించేలా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నాం. జాగారం చేసే భక్తులకు అందజేసేందుకు పాలు సిద్ధంగా ఉంచుతాం. రాత్రి 9 గంటల నుంచి మహాన్యాసపూర్వక లింగోద్భవ కాల అభిషేకాలకు ఏర్పాట్లు చేశాం.

బయోటాయిలెట్లు, జల్లు స్నానాలు

కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండటంతో భక్తులకు జల్లు స్నానాలు ఏర్పాటు చేశాం. నదిలో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను పెట్టాం. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తాత్కాలిక బయోటాయిలెట్లు సిద్ధం చేశాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించాం.

జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశం 21న

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశం ఈనెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు.

WATER TANKER VAN REQUIRED
REQUIRED 6000 KL CAPACITY WATER TANKER VAN FOR PURCHASE
Contact 9866617197

మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వరస్వామి దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. శుక్రవారం నుంచి తిరునాళ్ల ప్రారంభం కానుండటంతో కోటప్పకొండపై ఆలయానికి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. దీప కాంతుల్లో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభ సంతరించుకుంది. కొండ పైభాగంతో పాటు దిగువన వినాయక దేవాలయం, నాలుగు రోడ్ల కూడలిలోని శివుడి విగ్రహాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. తొలిరోజు భక్తులు అధిక సంఖ్యలో కొండకు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు పశువులతో గిరి ప్రదక్షిణ చేస్తారు. నూతన వధూవరులు పెద్ద సంఖ్యలో మెట్ల పూజల్లో పాల్గొంటారు. **- న్యూస్‌టుడే, నరసరావుపేట సెంట్రల్**

పెళ్లి కుమారుడిగా అమరేశ్వరుడు

పూజలు చేస్తున్న అర్చకులు

అమరావతి, న్యూస్‌టుడే: అమరావతి అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం అమరేశ్వరుడిని ఆలయ అర్చకులు పెళ్లి కుమారుడిగా చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మహాశివరాత్రి పర్వదినాన బాలచాముండికాదేవిని వరించనున్న అమరేశ్వరుడిని వేద మంత్రాల నడుమ పెళ్లి కుమారుడిని చేశారు. ఆలయ స్థానాచార్యులు చంద్రశేఖరశాస్త్రి ఆధ్వర్యంలో క్రతువు నిర్వహించారు. ఈవో రేఖ తదితరులు పాల్గొన్నారు.

సహాయ కమిషనర్ (రాష్ట్రపన్నులు) వారి కార్యాలయం, పిడుగురాళ్ల సర్కిల్, గుంటూరు-2 డివిజన్

బహిరంగ వేలం ప్రకటన (రీఆక్షన్)

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా శ్రీ కొమ్మారెడ్డి లక్ష్మారెడ్డి ప్రొప్రైటర్ అఫ్ శ్రీ బాలాజీ కార్పొరేషన్, జి.ఎస్.టి నెంబర్: 37BJSPK6998R2ZJ వారు జి.ఎస్.టి చట్టం, 2017 క్రింద ప్రభుత్వం వారికి రూ.1,31,18,280/- బకాయి పడ్డారు. సదరు బకాయిదారు నుంచి జి.ఎస్.టి చట్టం క్రింద పైన పేర్కొన్న బకాయిలను వసూలు చేయడానికి సదరు సంస్థ యజమాని పేరు మీద గల ఆస్థి అనగా ఫ్లాట్ నెంబర్ 110 (1470 చ.అ), డాక్యుమెంట్‌లోని హద్దులుతో, హేమశ్రీ ప్రైడ్ అపార్ట్‌మెంట్ సొసైటీకాలనీ, కిడ్స్ పాఠశాల దగ్గర, మాచర్ల గ్రామం, మాచర్ల మండలం వద్ద గల ఆస్థిని జి.ఎస్.టి చట్టం క్రింద వేలం వేయబడును. వేలం తేదీ: 19-02-2026 అనగా గురువారం ఉదయం 10:30 గంటలకు. వేలం జరుగు ప్రదేశం: ఫ్లాట్ నెంబర్ 110, డోర్ నెంబర్ 14-2-617, హేమశ్రీ ప్రైడ్ అపార్ట్‌మెంట్ సొసైటీ కాలనీ, కిడ్స్ పాఠశాల దగ్గర, మాచర్ల గ్రామం. మాచర్ల మండలం. ఇందు నిమిత్తం వేలంలో పాల్గొన దలిచిన వారు E.M.D క్రింద రూ.2,06,145/- (రిజర్వ్ ధర మీద 5%) మొత్తాన్ని డి.డి రూపంలో డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్, పిడుగురాళ్లసర్కిల్ వారి పేరు మీద వేలం జరిగే ముందు తప్పనిసరిగా దాఖలు చేసి వేలంలో పాల్గొనగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ✆ 99499 92615, 94944 67354 & 98493 05282. ఈ వేలంను కొనసాగింపడానికి గాని తాత్కాలికంగా నిలిపివేయడానికి గాని లేదా రద్దుచేయడానికి గాని పూర్తి అధికారం వేలం వేసే అధికారి వారికి గలవు అని తెలియచేస్తున్నాము.

ఇట్లు : డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్, పిడుగురాళ్ళ సర్కిల్

పండగకు రెండు లక్షల లడ్డూలు

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. రెండు లక్షల లడ్డూలు, 80 వేల అరిసెలు సిద్ధం చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికి 1.25 లక్షల లడ్డూలు, 50 వేల అరిసెలు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో ప్రసాదాల తయారీ పూర్తి చేసి తిరునాళ్ల రోజుకు సిద్ధంగా ఉంచుతామన్నారు. **- న్యూస్‌టుడే, నరసరావుపేట సెంట్రల్**

మామూళ్ల పీడ.. బోగస్ సంఘాల చీడ!

రుణం అందాలంటే చెయ్యి తడపాల్సిందే

మెప్మాలో వేళ్లూనుకున్న అవినీతి

నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లో బోగస్ స్వయం సహాయక సంఘాలను సృష్టించి వాటి పేరుతో రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకుని తమ జేబుల్లో వేసుకున్న పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు ఎనిమిది మందిని కలెక్టర్ కృతికా శుక్లా తాజాగా సస్పెండ్ చేశారు. అధికారుల బృందం నిర్వహించిన విచారణలో రూ.4 కోట్ల మేర అవినీతి బయటపడింది. తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. మెప్మాను నడిపించే ముగ్గురు సీఎంఎంలు ఒకేసారి సస్పెండ్ అవడం.. అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో తేటతెల్లం చేసింది.

సత్తెనపల్లి, పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

సత్తెనపల్లి పట్టణంలో ఓ కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో) అవినీతి తారస్థాయికి చేరింది. పొదుపు సంఘంలో సభ్యులుగా చేరాలన్నా.. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్నా రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఆమె డిమాండ్ చేస్తున్నారు. అలా వసూళ్లు చేయలేం.. పాపం మూటకట్టుకోలేం అని 12 మంది ఆర్పీలు పర్యవేక్షకురాలికి వినతి పత్రం ఇచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్వాక్రా రుణం తీసుకునేందుకు రూ.1 లక్షకు రూ.5 వేలు ఇవ్వాల్సి వస్తోందని తెదేపా కౌన్సిలర్ ఒకరు మున్సిపల్ సమావేశంలో చెప్పడం గమనార్హం. ఒక్క సత్తెనపల్లిలోనే కాదు అన్ని మున్సిపాలిటీల్లోనూ మామూళ్ల పీడ ఉంది.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)ను అటు బోగస్ సంఘాల చీడ.. ఇటు అక్రమార్కుల పీడ పట్టిపీడిస్తోంది. పైసాపైసా కూడబెట్టుకుని తమ జీవితాల్ని బాగు చేసుకోవాలని పొదుపు మహిళలు తలస్తుంటే బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీతో సమానంగా సీఎంఎంలు, సీవోలు, ఆర్పీలు ముందుగానే మామూళ్లు తీసుకుంటున్నారు. రుణాన్నిబట్టి 5 నుంచి 7 శాతం కొందరు వసూలుచేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే కార్యాలయం నుంచి బ్యాంకుకు రుణ మంజూరు దరఖాస్తు పత్రాలు పంపకుండా.. తీర్మానాలు ఆమోదించకుండా ఇబ్బందులు పెడుతున్నారు.

☛ నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల పట్టణాలు, దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల్లో 10,423 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. 1.04 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఏటా రూ.500 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. బ్యాంకులు ఇచ్చే రుణాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా ఇచ్చే ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.కోట్లలో ముడుపులు వసూలు చేస్తున్నారు. రాజకీయ సిఫార్సులతో కొందరు అవినీతిలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మెప్మాలో అవినీతిని ప్రక్షాళన చేసేవిధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పొదుపు మహిళలు కోరుకుంటున్నారు. అవినీతి, అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మెప్మా పీడీ మురళీకృష్ణ తెలిపారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

జి.ఎస్.టి. 5% అదనం

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80085 10541

(c) eenadu

నాగార్జునతండాలో సంయుక్త కలెక్టర్ విచారణ

బెల్లంకొండ: సమస్యలు తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, ఆర్డీవో రమణకాంత్

ఈపూరు, న్యూస్‌టుడే: మండలంలోని నాగార్జున తండాను జిల్లా సంయుక్త కలెక్టరు సంజనాసింహా గురువారం సందర్శించారు. ఈ తండాకు చెందిన బాణావతు చెన్నానాయక్ తమ తండావాసులకు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నాగార్జునసాగర్ డ్యాం ముంపు బాధితులమైన తమకు ప్రభుత్వం ఇక్కడ భూములు ఇవ్వగా వాటిని కొందరు లాక్కున్నారని, కొంతమందికి భూములకు, నివాస గృహాలకు ఇంతవరకు పట్టాలివ్వలేదని తమకు న్యాయం చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు జేసీ సంజనాసింహా తండాకు వచ్చి విచారణ చేశారు. భూములకు సంబంధించి పట్టాలు ఎంతమందికి ఇచ్చారు..ఇచ్చిన భూముల్లో ఎవరు ఉంటున్నారు అని వాకబు చేశారు. తండాలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి, వాటిలో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయని తెలుసుకున్నారు. నివేదికను జాతీయ ఎస్టీ కమిషన్‌కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు నళిని, ఆర్ఐ రామారావు పాల్గొన్నారు.

పునరావాస కాలనీలో వసతులు కల్పిస్తాం

బెల్లంకొండ: పులిచింతల ముంపు గ్రామం కేతవరంలో మౌలిక వసతులపై సంయుక్త కలెక్టర్ సంజనాసింహా, ఆర్డీవో రమణకాంత్ గురువారం ఆరా తీశారు. గ్రామంలోని ప్రజలతో వారు మాట్లాడుతూ పులిచింతల ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించినా ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు. తమకు వ్యవసాయం, చేపల వేట, జీవాల పోషణ తప్ప ఇతర పనులు రావని కాలనీవాసులు తెలిపారు. ఉపాధి లేమితో పాటు కాలనీకి రోడ్లు, ప్రాథమిక వైద్యశాల, చిన్నారులకు పాఠశాల, కరెంటు తదితర మౌలిక వసతులు కల్పించాలని జిల్లా అధికారులకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ కేతవరం గ్రామ ప్రజల సమస్యలను ఎస్టీ కమిషన్‌కు నివేదిస్తామని, గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో బెల్లంకొండ తహసీల్దారు ప్రవీణ్, ఆర్ఐ ఆనంద శేఖర్, మండల సర్వేయర్ షఫీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు డబ్బులు అవసరం.. చెప్పిన పనిచేయండి

మెప్మా సిబ్బంది సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్

ఈనాడు, నరసరావుపేట: 'ఎమ్మెల్యేకు డబ్బులు అవసరం.. పార్టీ కోసం మిమ్మల్ని ఆర్పీగా తీసుకున్నాం.. నకిలీ ఖాతాలు సృష్టించి రుణాలు తీసుకుని ఇవ్వండి' అని తెదేపా నేత వాసిరెడ్డి రవి, సింధూ చెప్పారని ఓ ఇద్దరు మహిళల సంభాషణ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నరసరావుపేట 5వ వార్డు ఆర్పీ స్మైలీ, మెప్మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ప్రకాశి మధ్య జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్ ఆపేశారు.. సమస్య అవుతుందని చెప్పినా వినిపించుకోలేదు. పీడీ చెప్పినని వాసిరెడ్డి రవి తనతో చెప్పినట్లు వారిద్దరు మాట్లాడుకున్నారు. 'పదిహేను రోజుల్లో అన్ని పనులు పూర్తయిపోవాలి. సెంట్రల్ బ్యాంకు వారు మెప్మా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో పీడీ కూడా మాట్లాడారు. నువ్వు ఆర్పీగా ఉంటే చాలు మొత్తం మేం చూసుకుంటాం' అని వాసిరెడ్డి రవి అన్నట్లు సంభాషణలో ఉంది.

పల్నాడు సంస్కృతికి ప్రతీక..

ప్రభ

కోటప్పకొండ తిరునాళ్లకు ప్రత్యేకం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే

పల్నాడు సంస్కృతికి ప్రభ ప్రతీకగా నిలుస్తుంది. వందల ఏళ్ల నుంచి ప్రభ నిర్మాణం ఇక్కడి పల్లె ప్రజలకు వారసత్వ సంపదగా వస్తోంది. మహాశివరాత్రికి కోటప్పకొండ జాతరకు వచ్చే ప్రభలు రాష్ట్రంలోనే ప్రసిద్ధి. చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోని కావూరు, అప్పాపురం, కమ్మవారిపాలెం, అమీన్ సాహెబ్‌పాలెం, కోమటినేనివారిపాలెం, గంగన్నపాలెం, గోవిందపురం, మద్దిరాల, యడవల్లి, బొప్పూడి, పురుషోత్తమ పట్నం, గురవాయపాలెం, కాకాని గ్రామాల వారు ఏటా ప్రభలు నిర్మిస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి అన్ని పండగలు ఒకేసారి వస్తే ఆ సంబరం ఎలా ఉంటుందో.. శివరాత్రికి ఈ గ్రామాల ప్రజలు నిర్వహించే ప్రభల ఉత్సవం అంతకు రెట్టింపుగా ఉంటుంది. అసలు ఈ ప్రభలను ఎలా నిర్మిస్తారు. ఎన్ని రోజులు శ్రమిస్తారు, నిర్మాణంలో ఏమేం సామగ్రి వాడతారు. ఎక్కడ నుంచి తీసుకొస్తారు అనే వివరాలు తెలుసుకుందాం.

అత్యంత ప్రధానమైనది బండి

శివరాత్రికి నెల రోజుల ముందే ప్రభను తరలించే బండి పనులు ప్రారంభిస్తారు. దీని కోసం ముందు రాతి చక్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రానైట్ క్వారీల నుంచి రాళ్లను తీసుకొచ్చి పోతవరం వద్ద శిల్పులతో చక్రాలను తయారు చేస్తారు. ప్రభను తరలించే బండికి ఒక్కోవైపు మూడు రాతి చక్రాల చొప్పున రెండువైపులా ఆరు ఉంటాయి. అవి అరిగిపోయే కొద్దీ ఏటా మారుస్తుంటారు.

చింత చెట్టుతో ఇరుసులు

బండిలో ప్రధానపాత్ర పోషించేది ఇరుసులు. వీటికోసం ప్రత్యేకంగా చింతచెట్టు మొద్దును వినియోగిస్తారు. ఈ ఏడాది కావూరు ప్రభకు సంబంధించి రాజుపాలెం మండలం అనుపాలెం నుంచి దాతలు ఉచితంగా ఇరుసుల కోసం చింత చెట్టును ఇచ్చారు. వాటితో మూడు కొత్త ఇరుసులు తయారు చేశారు.

డొలుపులు, కమ్ములు.. వాటి తర్వాత బండిపైన ఆరు డొలుపులు, నాలుగు కమ్ములు ఏర్పాటు చేస్తారు. కావూరు గ్రామస్థులు ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతం నుంచి పాచి కర్ర చెట్టు నుంచి వీటిని తీసుకొచ్చారు. వీటికి ఐదు క్వింటాళ్ల బరువైన ఇనుప రాడ్లు, బార్లు, యాంగ్లర్లు, కంప్లింగ్‌లు, బోల్టులు చిలకలూరిపేట నుంచి తీసుకొచ్చి ప్రభ బండిని సిద్ధం చేశారు.

వెలుగుల మందిరం

ప్రభ నిర్మాణం పూర్తయిన తర్వాత తిరునాళ్లకు రెండ్రోజుల ముందు పైకి లేపి గ్రామంలో నిలిపి ఉంచుతారు. అనంతరం ప్రభకు వెలుగుల మందిరం ఏర్పాటుచేస్తారు. ప్రభ నిర్మాణంలో ఈ మందిరాల ఖర్చు ఎక్కువ. వీటి నిర్వాహకులు కావూరు, అప్పాపురం, బొప్పూడి, పోతవరం, గోవిందపురం, గోనెపూడి, వినుకొండ తదితర ప్రాంతాల్లో 20 మంది వరకు ఉంటారు. తిరునాళ్లకు రెండ్రోజుల ముందు గ్రామంలో జరిగే పండగ, కోటప్పకొండ వద్ద తిరునాళ్లలో, ప్రభ గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత మరోసారి ఊరి పండగ నిర్వహిస్తుంటారు. ఇలా మూడుసార్లు వెలుగుల మందిరం ఏర్పాటు చేస్తారు. దీని కోసం ఈ ఏడాది మందిర నిర్వాహకులు రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 600 వరకు రంగు రంగుల ట్యూబ్‌లైట్లు, 2 వేల విద్యుత్తు బల్బులతో వెలుగుల మందిరం తయారు చేస్తారు. ప్రతి ప్రభ వద్ద మందిర నిర్మాణానికి 50 మంది కార్మికులు పనిచేస్తారు. ప్రభ నిలబెట్టిన తర్వాత దానిపైకి ఎక్కి వెలుగుల మందిరం తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంతో నైపుణ్యం అవసరం. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. వీటితో పాటు ప్రతి విద్యుత్తు ప్రభకు సుమారు 20 వరకు జనరేటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రభ మిరుమిట్లు గొలుపుతూ చూపరులను ఆకట్టుకుంటుంది.

తడిక నిర్మాణం

బండిపై ఏర్పాటు చేసే ప్రభను తడిక అంటారు. దీనికి సంబంధించి ఈ ఏడాది అన్ని ప్రభల వారు రొంపిచర్ల ప్రాంతంలో సరుగుడు తోటల నుంచి 50 అడుగుల పొడవైన కర్రలను తీసుకువచ్చారు. 25 కర్రలు నిలువుగా, వాటితో పాటు 15 నుంచి 20 అడుగుల వెడల్పు కర్రలు, 35 తాటిమెండలు అడ్డంగా కడతారు. వీటిని కొబ్బరిపీచు తాళ్లతో గట్టిగా కడతారు. అనంతరం మండిగానికి అనుసంధానం చేస్తారు. దీన్నే తడిక అంటారు. దీన్ని బండిపై ఉంచి 20 మోకు తాళ్లతో కదలకుండా గట్టిగా కడతారు. దీంతో ప్రభ సిద్ధమవుతుంది. అనంతరం రంగుల కాగితాలు, దేవతా మూర్తుల చిత్రాలతో అందంగా అలంకరిస్తారు. ఒక్కో ప్రభను 85 అడుగుల నుంచి 95 అడుగుల ఎత్తు వరకు నిర్మిస్తుంటారు. ఇందులో కూడా గ్రామస్థులు పోటీ పడతారు. ప్రభ చివరి భాగం నుంచి కింద వరకు ముందు, వెనుక 23 చొప్పున 46 పంబ తాళ్లను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభ కిందకు వాలకుండా ఈ పంబ తాళ్లు బ్యాలెన్స్ చేస్తాయి. వీటిని పట్టుకునేందుకు గ్రామస్థులతో పాటు కార్మికులను కూడా నియమిస్తారు.

పంబ తాళ్లు పట్టుకుని ప్రభను ముందుకు తరలిస్తారిలా..

మండిగానికి కర్రలు అనుసంధానం చేశాక..

స్వదేశాగమన శుభాకాంక్షలు

రిత్విక్ బంగారం,

నీ బుజ్జి చేతులు, బూరె బుగ్గలు, పసి వాసనల ఆలింగనాల కోసం ఎదురు చూస్తూ, నువ్వుండే వారం రోజుల పండుగని తల్చుకుని మురిసిపోతూ, నిన్ను పెద్దలందరికి చూపించాలని...7వ నెలనే, ఇద్దరికీ కష్టమైనా, ఇష్టంగా ఇండియా తీసుకు వస్తున్న నా మనవడు వరుణ్ కి అభినందనలు తెలుపుతూ... మీ ఇద్దరికీ

స్వాగతం... సుస్వాగతం

ఇట్లు

ముత్తాత... జాస్తి. పుల్లయ్య

ముత్తవ్వ.... జాస్తి. దాక్షాయణి

రైతుల భూముల్లో ప్రైవేటు వ్యక్తుల దందా

తిరునాళ్లలో రూ.లక్షల్లో వసూలు

ధర్నా చేస్తున్న కట్టుబడివారిపాలెం రైతులు

ఈనాడు, నరసరావుపేట: కొన్నేళ్లుగా రైతుల భూములు తిరునాళ్లకు అద్దెకిస్తూ పంచాయతీకి పన్ను కూడా చెల్లిస్తున్నారు. అలాంటి భూమిలో ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు ప్రైవేటు వ్యక్తులు పాగా వేసి రూ.లక్షల్లో ఇతరులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతేడాది ఇదేరీతిగా మోసపోయిన రైతులు ఈసారి ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి స్థలం పోకూడదని నిర్ణయించుకున్నారు. కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన కొందరు రైతులకు 80 సెంట్ల భూమి కోటప్పకొండ వద్ద ఉంది. వీరు ఏటా తిరునాళ్ల సందర్భంగా బొమ్మల కొలువులు, రంగుల రాట్నాల వారికి అద్దెకిస్తుంటారు. కానీ గతేడాది ఓ నాయకుడు రైతులతో సంబంధం లేకుండా అద్దెకిచ్చి సొమ్ము చేసుకున్నాడు. ఈసారి కూడా ఆ నాయకుడు రూ.5 లక్షలు కప్పంగా చెల్లించాలని, నగదు ఇవ్వకుండా బొమ్మల కొలువులు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేస్తే తగలబెడతానని హెచ్చరించినట్లు తెలుసుకుని రైతులు ఆందోళనకు దిగారు. కట్టుబడివారిపాలెం చెందిన జనసేన, తెదేపా నాయకులతో కలిసి ధర్నా చేశారు. దీంతో రంగుల రాట్నాల నిర్వాహకులు వెళ్లిపోయారు. డీఎస్పీని కలిసినా, ఎమ్మెల్యేను కలిసినా ఆ నాయకుడినే కలవాలని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

మొదటగా భూములిచ్చిన వారికి ప్రాధాన్యం



రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాజగోపాల్

అమరావతి: రాజధాని అమరావతి రెండో దశ భూ సమీకరణలో భాగంగా ముందుగా భూములు ఇచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని, గ్రామంలో ప్రతి 500 ఎకరాలను యూనిట్‌గా తీసుకొంటామని, ముందు ఇచ్చిన వారికి తొలుత రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. భూ సమీకరణ గ్రామమైన కర్లపూడిలో రైతులతో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా కర్లపూడి రెవెన్యూలో ఉన్న తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన రైతులు భూములు ఇచ్చారు. 35 ఎకరాలకు ఫారం 1 అంగీకార పత్రాలను ఎమ్మెల్యే ద్వారా సీఆర్డీఏకి అప్పగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమీకరణ ఉన్న నాలుగు గ్రామాలలో వీలైనంత త్వరలో గ్రామ కంఠం సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కర్లపూడి రెవెన్యూలో ఉన్న రైతులకు ఆ గ్రామ పరిధిలోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు. భూ సమీకరణ పూర్తి కాగానే అంతర్జాతీయ క్రీడానగరం పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాజగోపాల్, తహసీల్దార్ ఫణీంద్రకుమార్, ఖాదీ బోర్డు డైరెక్టర్ యడ్లపల్లి సాంబశివరావు, మండల తెదేపా అధ్యక్షుడు రాజ, కిషోర్, రాంబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

FOR SALE

LEASE

GENERAL

HEALTH & CARE

JOBS

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

PULLAMSETTY (alias Mstr Adhitya Pullamsetty, S/O P.B.S.SaiKumar, Aged 19 Years, Residing at Parchur, Bapatla Dt., Andhra Pradesh, do hereby declare that both names belong to me and I am one and thsame person. Here forth, I shall be known only as Pullamsetty Surya for all future purposes. (Vide Affidavit Dated 30-1-2026, Notary: Oggisetty Govinda Rajulu, Parchur.

LADY Staff Wanted. B.Tech / Degree Study Abroad Consultancy, Sal. upto 15k, Good Communication skills. Exp / Freshers ✆ 9381985468.

TECHNICAL Skills Nerchukoni Job lo set avvali anukone vallaku sada avakasam. Training period 1 month. If you are ready to join Job after Course. No Interview. More detailes Contact: 8712625322 in between 8 am to 9 am. Limited Seats only.

WANTED

HDFC BANK AXIS BANK కొరకు గుంటూరు నందు పనిచేయుటకు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను.

లలితా ఫైనాన్స్ లింక్స్

9885570278

SECURITY GUARDS

గమనిక

Book your 5 lines Classified Colour Rs.770/-

3Ads Package Rs.1945/-

5 lines Classified B/W Rs.650/-

3Ads Package Rs.1625/-

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..

ఈనాడు లో ప్రకటన ఇవ్వటం

పూర్తి వివరాలకు సంప్రదించండి:

8008510541

పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలు ఆశాజనకం

గతేడాది కన్నా 19 శాతం అధికం

వినుకొండ, న్యూస్‌టుడే

జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను వసూలు ఆశాజనకంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 11 నాటికి జిల్లాలోని ఎనిమిది పట్టణాల్లో రూ.28.50 కోట్లు రాబట్టగా ఈ సంవత్సరం ఇదే సమయానికి రూ.33.89 కోట్లు అంటే సుమారు 19శాతం అధికంగా ఖజానాకు జమ అయింది. మున్సిపాలిటీ కార్యకలాపాలకు ఆస్తి పన్ను ఆయువు పట్టు వంటిది. పౌరుగు సేవల సిబ్బంది వేతనాలకు ఇలా వచ్చిన ఆదాయాన్నే వినియోగిస్తారు. రాష్ట్ర ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు ఇచ్చి ముందుకు నడిపించడంతో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 47 రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఇంకా మిగిలి ఉన్న పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

వివరాలిలా..(రూ.కోట్లలో)

పురపాలక సంఘం పేరు	ఈ ఏడాది ఇప్పటి వరకు	గతేడాది ఇదే సమయానికి
నరసరావుపేట	8.74	7.06
చిలకలూరిపేట	5.91	5.44
సత్తెనపల్లి	3.71	3.13
వినుకొండ	5.30	4.39
పిడుగురాళ్ల	4.29	3.69
మాచర్ల	3.29	2.73
దాచేపల్లి	1.55	1.17
గురజాల	1.09	0.87

మొత్తం అసెస్‌మెంట్లు- 1,35,843

డిమాండ్ రూ.65.41 కోట్లు

అసెంబ్లీలో జేఎన్‌టీయూ విద్యార్థులు

సభాపతి అయ్యన్నపాత్రుడుతో బృంద చిత్రం

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం నరసరావుపేటలోని జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీని సందర్శించారు. మంత్రి నారా లోకేశ్ మార్గదర్శనంలో రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి ఆధ్వర్యంలో అసెంబ్లీ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా 180 మంది విద్యార్థులు, 15 మంది బోధన సిబ్బంది శాసనసభకు వచ్చి సభా కార్యక్రమాలు వీక్షించారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసన ప్రక్రియ, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అవగాహన కలుగుతుందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజును కలిశారు.

రహదారి ప్రమాదంలో యువకుడి మృతి

కోదాడ గ్రామీణం, న్యూస్‌టుడే: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కూచిపూడి శివారులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నంకు చెందిన వేదాదుల మణికంఠ(32) కూచిపూడిలో నివాసం ఉంటూ రెడ్లకుంటలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడు. రోజులాగే పనికి వెళ్లిన అతను విధులు ముగించుకుని కూచిపూడికి బయలుదేరాడు. ఈ క్రమంలో రెడ్లకుంటకు చెందిన ఓ వ్యక్తి ఐస్‌క్రీమ్ వాహనంపై కూచిపూడి వైపే వెళ్తున్నాడు. పాత పరిచయంతో ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు సాగారు. అతివేగం కారణంగా రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న మణికంఠకు ఛాతీ, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు మరణోత్తర పరీక్షలు నిర్వహించారు. బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

91.9FM Vijayawada

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

భార్య పుట్టింటికెళ్లిందని యువకుడి ఆత్మహత్య

మాచర్ల పట్టణం: ప్రేమించి పెళ్లిచేసుకున్నాక మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచర్ల టౌన్ పీఎస్ పరిధిలో గురువారం జరిగింది. పిడుగురాళ్లలోని కొండమోడు ప్రాంతానికి చెందిన పూసా వెంకటేశ్ (22) సమోసాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. సత్తెనపల్లికి చెందిన జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన మూడునెలలకే భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపానికి గురై మాచర్లలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉరేసుకున్నాడు. తాత సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిని చంపిన కుమార్తె!

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: అనుమానాస్పద మృతి కేసు కాస్తా హత్య కేసుగా మారనుంది. కన్నతల్లిని కుమార్తె చంపిందని ప్రాథమిక విచారణలో తేలడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పట్టణంలోని క్రిస్టియన్‌పేటలో ఈ నెల 8న ఒంటరి మహిళ రమాదేవి ఒళ్లంతా కాలిన గాయాలతో సజీవ దహనమైంది. సీసీ కెమెరాల ఫుటేజీతో రమాదేవి చనిపోయిన సమయంలో ఆమె కుమార్తె అక్కడే ఉందని వెల్లడైంది. ఆ విషయం ముందు తెలియని పోలీసులు మరణ సమాచారాన్ని కుమార్తెకు తెలియజేసినా ఆమె సరైన రీతిలో స్పందించలేదు. పైగా కాసేపటికి ఫోన్ స్విచ్ఛాఫ్‌చేసి అదృశ్యమవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారించారు. కుటుంబ గొడవలతో తానే తల్లిని చంపానని కుమార్తె ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తల్లికి టీలో సిట్రజన్ టాబ్లెట్లువేసి ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత చీరలు ఒంటిపైవేసి పెట్రోలుతో నిప్పంటించిన కుమార్తె అక్కడి నుంచి ఉడాయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. తల్లిని చంపేంత పగ కుమార్తెకు ఎందుకు? వారి మధ్య అంతకు ముందు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఒకటి, రెండ్రోజుల్లో రమాదేవి అనుమానాస్పద మృతి గుట్టును రట్టుచేసే అవకాశముంది.

వంద కిలోల గంజాయి పట్టివేత

సీలేరు: గూడెంకొత్తవీధి మండలం సీలేరులో వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశామని ఎస్సై యాసిన్ తెలిపారు. సీలేరు- చిత్రకొండ కూడలి వద్ద గురువారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్ మండలం చేజెర్లకు చెందిన సప్పరాపు గోపీ, ఈపూరు మండలం కొచ్చెర్లకు చెందిన మారిబోయిన వెంకటేశ్వర్లు, కోమడిగుంట అనిల్ ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా చింతలడోలీ వద్ద గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని అంచనా.

రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థులకు గాయాలు

శావల్యాపురం: రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ఇనుప డ్రమ్ములను దాటే క్రమంలో వేగంగా వస్తున్న జీపు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో డ్రైవరుతో పాటు ఏడుగురు వైద్య విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం విశాఖపట్నం జిల్లా మధురవాడ నుంచి వైద్య విద్యార్థులు నంద్యాల జిల్లా శ్రీశైలం పక్కనే ఉన్న సున్నిపెంటలో నిర్వహించే వైద్య శిబిరంలో సేవలందించేందుకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం పల్నాడు జిల్లా శావల్యాపురం సొసైటీ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవరు జగదీష్ తలకు గాయాలు కాగా, వైద్య విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని ఎస్సై మోర్ల వెంకటేష్‌బాబు తెలిపారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు 20 తుది గడువు

సాతులూరు(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 20 తుదిగడువని ఆలోగా పెండింగ్ ఉన్న 48,687 మంది రైతుల వివరాల నమోదు పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు వీఏఏలను ఆదేశించారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఒక్క నాదెండ్ల మండలంలో 2వేలకు పైగా పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని పూర్తిచేయాలని వ్యవసాయ సహాయకులకు సూచించారు. పీఎం కిసాన్ అందుకుంటున్న రైతులు స్వయంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. మండల వ్యవసాయాధికారి శ్రీలత, జిల్లా కార్యాలయ ఏవో కోటయ్య, వీఏఏ రమేష్ ఉన్నారు.

సాతులూరులో నమోదు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు

బ్రాయిలర్ ధరలు (కిలో / కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 147, చికెన్ విత్‌స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 130, 139, 150 చికెన్ విత్ స్కిన్ - 248 చికెన్ స్కిన్‌లెస్ - 258.

(c) eenadu

నరసరావుపేట

• నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

దుకాణాలకు స్థలాల కేటాయింపు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని, ప్రభల జాతర తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా బొమ్మ రైలు, గుర్రాల బొమ్మలు, రంగుల రాట్నాలపై తిరిగి, ఆటలాడి ఆనందంలో మునిగి తేలుతారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు చెందిన బొమ్మల వ్యాపారులు కొండకు చేరుకొని తిరునాళ్ల నాటికి దుకాణాలు సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులు దుకాణాలు పెట్టుకునేందుకు అవసరమైన స్థలాల కేటాయింపుతో పాటు వారి నుంచి అద్దెలు వసూలు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు.

కోటప్పకొండ తిరునాళ్లకు వేళాయె

పూజలు చేస్తున్న అధికారులు

నరసరావుపేట అర్బన్, సెంట్రల్, న్యూస్‌టుడే: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకునేందుకు తగిన వసతులు కల్పించారు. రద్దీ నివారించేందుకు చర్యలు చేపట్టారు. ఏకాదశి నుంచి తిరునాళ్ల ప్రారంభించడం ఆనవాయితీ. ఆనవాయితీ ప్రకారం శివరాత్రికి మూడ్రోజుల ముందు పురపాలక సంఘం ప్రభ కొండకు బయల్దేరుతుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పురపాలక సంఘ కార్యాలయ ఇన్‌ఛార్జి కమిషనర్ రవి కుమార్, డీఈ రఫీ, ఆర్వో శ్రీనివాసరావు ప్రభకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం పురపాలక సంఘ ప్రభను కొండకు తరలించనున్నారు. దీంతో లాంఛనంగా తిరునాళ్ల ప్రారంభం అవుతుంది. మొక్కుబడి ప్రభలు, బాలప్రభలతో భక్తులు కోటప్పకొండకు వస్తారు. రైతులు పశువులతో గిరిప్రదక్షిణ చేసి, పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లిస్తారు. దేవస్థానంలో పిల్లలకు పాలు, బిస్కెట్లు, పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు అందించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాట్లు చేసింది. సేవాసంఘాలు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? చిలకలూరిపేట పట్టణంలో ఎన్నార్టీ కూడలి వద్ద ఏటీ ఇంటర్నేషన్ లాడ్జి పక్కన పండరీపురానికి వెళ్లే దారిలో రోడ్డుపైనే ఆటోలు నిలుపుతున్నారు. దీంతో వాహనాల రాకపోకలు, పాదచారులకు అసౌకర్యంగా ఉంటోంది. - వేణు ✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆటోలు రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకుంటాం.
- చెన్నకేశవులు, ఎస్సై - న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

? మండలంలో ఊడిజర్ల ఎస్సీ కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. తరచూ ఎవరో ఒకరిని కరుస్తున్నాయి. పిల్లలు, మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. - రమేష్, స్థానికుడు ✔ పంచాయతీలో నిధులు తక్కువగా ఉన్నాయి. నిధులు సమకూరితే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
- సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, ఈపూరు

? వినుకొండ నుంచి నూజండ్ల, ఉల్లగల్లు మీదుగా దర్శికి ఒక్క బస్సు మాత్రమే రాకపోకలు సాగిస్తోంది. సాయంత్రం 5 గంటలు తరువాత బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - వెంకట్రావు, నూజండ్ల, నాగేశ్వరరావు, రవ్వవరం ✔ వెంటనే సిబ్బందిని పంపి పరిశీలన చేయిస్తాం. అవసరమైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో బస్సు ఏర్పాటు చేస్తాం. - నాగేశ్వరరావు, మేనేజర్, ఆర్టీసీ, వినుకొండ డిపో
- న్యూస్‌టుడే, వినుకొండ రూరల్

? యడ్లపాడులో ఎర్రకొండపై కొందరు క్వారీ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. వారు చేస్తున్న బ్లాస్టింగ్ పనులతో అధిక శబ్దాలు వస్తున్నాయి. గ్రామంలోని ఇళ్లలో ప్రకంపనలు వస్తున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. - గ్రామస్థులు ✔ నిబంధనలు పాటించని క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
- విజయశ్రీ, తహసీల్దార్, యడ్లపాడు - న్యూస్‌టుడే, యడ్లపాడు

? మండలంలో కారుమంచి చెరువు కట్ట సమీపం, వయ్యకల్లు మార్గంలో చెత్తాచెదారం పారబోస్తున్నారు. - కుమార్ కారుమంచి ✔ చెత్త వేయకుండా ప్రత్యేక చర్యలు చేపడతాం. - జ్యోత్స్న రాణి, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, శావల్యాపురం

పురుషోత్తమపట్నంలో మహిళల పూజలు

అమీన్‌సాహెబ్‌పాలెంలో తుదిమెరుగులు దిద్దుతూ..

సందడిగా ప్రభల పండగ

పల్లెల్లో ఉత్సాహపూరిత వాతావరణం
రేపు కొండకు తరలింపునకు ఏర్పాట్లు

న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ

తరతరాలుగా ప్రభ కట్టి కోటప్పకొండకు తరలించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న చిలకలూరిపేట ప్రాంతంలో గ్రామాల ప్రజలు మదినిండుగా కోటయ్యను నింపుకొని ప్రభల పండగకు సిద్ధమయ్యారు. చిలకలూరిపేట ప్రాంతం నుంచి 20 విద్యుత్తు ప్రభలు, మూడు తడిక ప్రభలు కోటప్పకొండకు తరలివెళ్లనున్నాయి. దానికి ముందు ఆయా గ్రామాల్లో మహిళలు చేదుకో కోటయ్య.. మమ్ము ఆదుకోవయ్యా అంటూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుషోత్తమపట్నంలో 8 విద్యుత్తు ప్రభలు, మూడు తడిక ప్రభల నిర్మాణం పూర్తయింది. తోట పుల్లప్పగారి తాతగారి ప్రభ, చిన్నతోటవారి ప్రభల పండగను గురువారం కనుల పండువగా నిర్వహించారు. సొగసైన యడవల్లి ప్రభ, బొప్పూడి గ్రామప్రభ, గంగన్నపాలెంలో తెలుగు యువత ప్రభ పండగలు కూడా సందడిగా సాగాయి. బొప్పూడిలో రెండు విద్యుత్తు ప్రభల్లో ఓ ప్రభ పండగ బుధవారం రాత్రి పూర్తయింది. మద్దిరాల ప్రభను భారీ క్రేన్ సహాయంతో బండికి అనుసంధానం చేశారు. మొత్తం ఇనుప జింకు పైపులతో తయారు చేయడం దీని ప్రత్యేకత. పురుషోత్తపట్నం గ్రామప్రభ, విడదలవారి ప్రభ, బైరావారి ప్రభ, యాదవరాజుల రెండు ప్రభలు, మండలనేనివారి ప్రభలు, మద్దిరాల, కావూరు, కోమటినేనివారిపాలెం, కమ్మవారిపాలెం, గోవిందపురం, అమీన్‌సాహెబ్‌పాలెం, అప్పాపురం, గంగన్నపాలెం గ్రామాల్లో ప్రభలు శుక్రవారం రీవిగా నిలబడటంతో పాటు రాత్రికి పండగ జరపనున్నారు. వీటన్నింటితో పాటు పురుషోత్తపట్నంలో తడికతో రూపొందించిన బ్రహ్మంగారి గుడి ప్రభ, కృష్టారావు ప్రభ, మండలనేని ప్రభలు శనివారం ఉదయం 10గంటల నుంచి కోటప్పకొండకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. విద్య, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు తరలి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.

పురుషోత్తమపట్నంలో వరుసగా నిలబడిన ప్రభలు

స్వచ్ఛత దిశగా నడక

మెట్లను శుభ్రం చేసిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్ల ప్రారంభం కానున్న నేపథ్యంలో చిలకలూరిపేట సీనియర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కొండపై మెట్ల మార్గాన్ని గురువారం శుభ్రం చేసి చెత్త తొలగించారు. ఈ అసోసియేషన్‌లో ఎక్కువ మంది 62 ఏళ్లు పైబడిన విశ్రాంత ఉద్యోగులు, వివిధ పరిశ్రమల యజమానులు, వ్యాపారులు సభ్యులుగా ఉన్నారు. గతేడాది కూడా వీరు శ్రమదానం నిర్వహించారు. భక్తులు మెట్ల పూజ చేసి మొక్కులు చెల్లించేందుకు వీలుగా మెట్ల మార్గం శుభ్రం చేసినట్లు అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పెరవల రామారావు, కార్యదర్శి ఆరికట్ల సుబ్బారావు, కోశాధికారి సీహెచ్ శ్రీనివాసరావు, సభ్యులు కంది నాగిరెడ్డి, బైరా కృష్ణబహదూర్, డాక్టర్ అర్జపల్లి సురేష్ కుమార్, నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, హరిశ్చంద్రనారాయణ తదితరులు తెలిపారు.

కోటప్పకొండ మెట్లు శుభ్రం చేస్తున్న చిలకలూరిపేట సీనియర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు

ఈవోకు విరాళం అందిస్తున్న దాతలు

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలోని ఇస్సప్పాలెంలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన కోలికెల్లి శేషగిరి, వినోద దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఈవో మాధవీదేవికి గురువారం అందజేశారు. కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు శ్రీమయి, ఈశ్వర్, ఆలయ ఛైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్, అర్చకులు పాల్గొన్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనా ప్రదర్శన

శివలింగాలకు నమస్కరిస్తూ..

వినుకొండ, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పురస్కరించుకుని పట్టణంలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో గురువారం ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలు ప్రదర్శించారు. ఎన్నెస్పీ కాలనీ మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సహస్ర లింగాలతో పాటు కలశాలతో కూడిన 108 శివలింగాలను భక్తులు దర్శించుకున్నారు. ఆరుబయట రంగుల ముగ్గులతో వేసిన శివలింగాకారం చుట్టూ ప్రమిదలతో దీపాలు వెలిగించారు. తొలుత చిన్నారుల నృత్యప్రదర్శనలు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మకుమారీ సీనియర్ సభ్యురాలు భారతి మాట్లాడుతూ శివుని కృపాకటాక్షాలు పొందాలని కోరారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.

ఉమామహేశ్వరుడికి 15న ప్రత్యేక పూజలు

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని చిలకలూరిపేట చౌత్రా సెంటర్‌లోని శ్రీ గంగాపార్వతి సమేత ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మహారుద్రాభిషేకం, అర్చనలు, అభిషేక పూజలు మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగుతాయన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి స్వామికి 21 రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, 51 లీటర్ల పంచామృతంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శాంతి కల్యాణం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

వైభవంగా అభయాంజనేయుడి నగరోత్సవం

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: పట్టణ శివారు వినుకొండ రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ తిరునాళ్ల గురువారం ఘనంగా జరిగింది. స్వామికి తలపాగా, మెడలో ముత్యాల హారాలతో అలంకరించారు. పూజారి కిషోర్ ఆధ్వర్యంలో పంచామృత స్నపన, సహస్ర తమలపాకుల పూజ నిర్వహించారు. మహిళలు పొంగళ్లు పొంగించి స్వామికి నైవేద్యం సమర్పించారు. పట్టణం, మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. రాత్రి సమయ శ్రీనివాస నిలయ కాలనీలో స్వామి వారి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు విద్యుత్తు ప్రభ నిర్మించి దేవాలయం వద్దకు తీసుకొచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామీణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రత్యేక అలంకరణలో శ్రీ అభయాంజనేయస్వామి

ఆకర్షణీయంగా విద్యుత్తు ప్రభ

అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా తిరునాళ్లకు వచ్చిన భక్తులకు గిరిప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో మూడ్రోజులు పాటు కమ్మసత్రం ఎదురుగా అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు కమిటీ సభ్యుడు అనుమోలు వెంకయ్యచౌదరి తెలిపారు. గిరిప్రదక్షిణ చేసే భక్తులకు ప్రదక్షిణ మార్గంలో మంచినీటి ప్యాకెట్లు అందించటంతో పాటు వినాయకుని దేవాలయం వద్ద అల్పాహారం అందిస్తామన్నారు. భక్తులు గమనించి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన కోరారు.

మూడు దశాబ్దాలకు పైగా సేవలు..

చిలకలూరిపేట గ్రామీణ: శివరాత్రి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల ఆకలి తీర్చాలనే ఆలోచనతో కోటప్పకొండ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో 1992లో జీడీసీసీబీ మాజీ ఛైర్మన్ మానం వెంకటేశ్వర్లు అన్నదానం ప్రారంభించారు. త్రికోటేశ్వరుని ఆశీస్సులతో 34 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆయన శివరాత్రి సమయంలో అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ సుమారు 15వేల మంది అన్నప్రసాదం స్వీకరిస్తారని అంచనా.

కొండవీడుకు బస్సు సౌకర్యం కల్పించరూ!

యడ్లపాడు, న్యూస్‌టుడే: చారిత్రక పర్యాటక కేంద్రమైన కొండవీడు కోటకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి గురువారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఇటీవల నిర్వహించిన కొండవీడు ఉత్సవాలు అంచనాలకు మించి విజయవంతమయ్యాయని, ఎన్నడూ లేని విధంగా పర్యాటకులు పోటెత్తారని హర్షం వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు నుంచి వారాంతాలు, పండగ సమయాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక్కో ట్రిప్ చొప్పున అయినా కొండవీడుకు బస్సు నడపాలని కోరారు. సొంత వాహనాలు లేని పర్యాటకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజా రవాణాతో ట్రాఫిక్ సమస్యలు, వాహనాల రద్దీ తగ్గటంతో పాటు కాలుష్య నివారణకు దోహదపడుతుందన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చొరవ తీసుకుని కొండవీడుకు బస్సు సౌకర్యం కల్పించటానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

17న నులిపురుగుల నివారణ దినోత్సవం

శావల్యాపురం, న్యూస్‌టుడే : కడుపులో నులి పురుగులు ఉంటే రక్తహీనత, విరోచనాలు, వాంతులు, నీరసం, కళ్లు తిరగడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయని శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి రమ్య అన్నారు. ఈనెల 17న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరికీ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. మండలంలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు మధ్యాహ్న భోజనం తరువాత మాత్రలు మింగిస్తారన్నారు. ఆరోజు అందుబాటులో లేనివారికి 24వ తేదీన అందజేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షురాలు వి.పద్మజరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు నారాయణమ్మ, ఇతర సిబ్బంది ఉన్నారు.

తీరనున్న ప్రయాణ కష్టాలు

రూ.5 కోట్లతో కేబీడీ రహదారి నిర్మాణం

వినుకొండ, బొల్లాపల్లి, న్యూస్‌టుడే: దెబ్బతిన్న కొండ్రముట్ల-బండ్లమోటు-దుర్గి రాష్ట్ర రహదారి మరమ్మతులకు ఎస్‌హెచ్ ప్లాన్ నిధులు రూ.5కోట్లు మంజూరయ్యాయి. దీంతో సుమారు 15 సంవత్సరాల తర్వాత ఈ రహదారి మరమ్మతులకు మార్గం సుగమమైంది. రేమిడిచర్ల నుంచి దుర్గి మండలం సరిహద్దు వరకు సుమారు 15 కి.మీ.లలో 14.1 కి.మీ పొడవున దెబ్బతిన్న చోట సింగిల్ లేయర్ తారు వేస్తారు. మధ్యలో రెండు గ్రామాలు గండిగనుమలలో 5.5 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు, రావులాపురంలో 4 మీటర్ల వెడల్పు, 500 మీటర్ల పొడవున సీసీ రోడ్డు నిర్మిస్తారు. వినుకొండ నుంచి దుర్గి మీదుగా మాచర్లకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. చాలా కాలంగా ఈ మార్గంలో గుంతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ పనులు పూర్తయితే ప్రయాణం సాఫీగా సాగనుంది. ఇందుకు సంబంధించిన టెండర్ పూర్తయిందని శివరాత్రి తర్వాత పనులు మొదలవుతున్నాయని రహదారులు, భవనాల శాఖ ఉపకార్యనిర్వాహక శాఖ ఇంజినీరు బి.వెంకటేశ్వరరావు తెలిపారు.

వినుకొండ: స్తూపం సెంటర్లో వామపక్ష నాయకుల నినాదాలు

చిలకలూరిపేట: ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు

కార్మికులకు నష్టం కలిగించే విధానాలు తగదు

నరసరావుపేట అర్బన్, చిలకలూరిపేట పట్టణం, వినుకొండ, యడ్లపాడు, న్యూస్‌టుడే: వామపక్ష, ప్రజాసంఘాలు నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని ఆ సంఘ నాయకులు ప్రకటించారు. మున్సిపల్ కార్మికులు, అంగన్‌వాడీలు, వామపక్ష వివిధ అనుబంధ సంఘాలు గురువారం విధులు బహిష్కరించి నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, యడ్లపాడులో ర్యాలీ నిర్వహించారు. కేంద్రప్రభుత్వం నూతనంగా తెచ్చిన లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలని, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

నరసరావుపేట: ర్యాలీలో నేతలు

పిచ్చి మొక్కల తొలగింపు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని నాగులవరంలో వినుకొండ-అద్దంకి రోడ్డు పక్కన విద్యుత్తు స్తంభానికి పిచ్చి మొక్కలు, గడ్డిజాతి తీగలు అల్లుకున్నాయి. స్తంభంతో పాటు రెండు వైపులా తీగలకు పాకుతూ పొదరిల్లులా మారింది. దీని కారణంగా అప్పుడప్పుడు స్తంభం వద్ద నిప్పురవ్వలు వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయమై 'తీగలు అల్లుకుని.. పొదరిల్లులా చేసుకుని' శీర్షికన ఈనెల 12న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి విద్యుత్తు శాఖ రూరల్ ఏఈ స్పందించారు. స్తంభానికి అల్లుకున్న పిచ్చి మొక్కలు, గడ్డిజాతి తీగలను తొలగించారు.

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : విద్యుత్తు శాఖ ఉద్యోగుల యూనియన్ వార్షికోత్సవాన్ని బస్టాండ్ సమీపంలోని విద్యుత్తు కార్యాలయం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.కోటేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1104 యూనియన్ వేలాది మంది విద్యుత్తు కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి దశాబ్దాలుగా పోరాడుతూ కార్మికులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా కార్మికుల శ్రేయస్సు కోసం సంఘం ఏర్పడిందన్నారు. యూనియన్ నాయకులు, విద్యుత్తుశాఖ కార్మికులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన

అమీన్‌సాహెబ్‌పాలెం (చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామంలో 12, 14 పోలింగ్ కేంద్రాలను వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. 2024లో పోలింగ్‌బూత్ నెం.14లో తెదేపాకు భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేసిన పార్టీ నాయకులు, శ్రేణులను అభినందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పూనాటి కోటేశ్వరరావు, బూత్ కన్వీనర్ పూనాటి హనుమంతరావు, మండల తెదేపా కార్యదర్శి గుర్రం రామారావు, పూనాటి శ్రీనివాసరావు, క్రిష్ణయ్య ఘనంగా సత్కరించారు.

ప్రజారోగ్యానికి పెద్దపీట

వినుకొండ, న్యూస్‌టుడే: ప్రజారోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని శ్రద్ధతో నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ కె.శివరామ్‌ప్రసాద్ కోరారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రీసోర్స్‌పర్సన్స్, సచివాలయాల సిబ్బందికి మున్సిపల్ కౌన్సిల్ మందిరంలో గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమష్టి కృషితో స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి హరీష్, జిల్లా సమన్వయకర్త శివపార్వతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

బాలకార్మిక రహిత సమాజం సాధిద్దాం

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : బాల కార్మిక రహిత సమాజ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నరసరావుపేట కార్మికశాఖ సహాయ సంచాలకుడు షేక్ సుభాని అన్నారు. బాలకార్మిక, వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగా పట్టణంలో పలు హోటళ్లు, దుకాణాలను గురువారం కార్మికశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ పనిచేస్తున్న వారి వివరాలను సేకరించారు. అనంతరం దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకోవడం వలన కలిగే చట్టపరమైన ఇబ్బందులపై కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో సహాయ కార్మికశాఖ అధికారి విష్ణు, పరిశ్రమల ఇన్‌స్పెక్టర్ సుధాకర్, డీసీపీయూ అధికారి ప్రశాంతి, నీడ్స్ ఎన్‌జీవో ప్రతినిధి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతి

వినుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు వినతి పత్రాలు అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో గురువారం ఓఎస్‌డీ సుబ్బారావుకు వినతిపత్రం అందించి మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపు, వేతన సవరణ, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సంఘ సభ్యుడు సుబ్బారావు తదితరులు ఉన్నారు.

ఇటుగా వెళ్లాలంటే ముక్కుమూయాల్సిందే!

జిల్లా కేంద్రం నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం పక్కన మురుగు కాలువలో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి నీటి ప్రవాహం నిలిచిపోయింది. ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లాలంటే ముక్కు మూయాల్సిందేనని స్థానికులు వాపోతున్నారు. సమీప క్రీడా ప్రాంగణంలో ఆటలాడేందుకు వచ్చే క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై పారిశుద్ధ్య అధికారి రామకోటయ్యను సంప్రదించగా వెంటనే ఆ ప్రాంతానికి సిబ్బందిని పంపి శుభ్రం చేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, నరసరావుపేట టౌన్

విద్యార్థిని చర్యలతో పాఠశాలలో గందరగోళం

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: పట్టణంలో 1వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. వివరాల్లోకెళ్తే.. పాఠశాలలో ఏడోతరగతి చదివే విద్యార్థిని స్థానిక వసతి గృహం నుండి విద్యార్థినులతో కలిసి నడిచి వస్తుండగా ఆ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి చేయి తగిలిందని, ఆ సమయంలో సూదితో గుచ్చినట్లు అనిపించిందని దీంతో తనకు ఇబ్బందిగా ఉందని ఉపాధ్యాయినికి తెలిపింది. వెంటనే ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై ఉదయలక్ష్మి విద్యార్థిని నుంచి వివరాలు సేకరించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థిని పొంతన లేని సమాధానాలు చెబుతోందని, సీసీ కెమెరాలు పరిశీలించగా ఆమె చెప్పిన ఆనవాళ్లు తమకు కనబడలేదన్నారు. వైద్యులు అన్ని పరీక్షలు జరిపి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపి విద్యార్థినిని వసతి గృహానికి పంపారన్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

స్తంభమే ఆసరా!

ఒరలతో ఏర్పాటు చేసిన దిమ్మె కుంగడంతో దానిపై ఉన్న నియంత్రిక ఒరిగి విద్యుత్తు స్తంభం ఆసరాగా నిలిచింది. దాని తీగలు నేలను తాకుతున్నాయి. కమ్మవారిపాలెం వెళ్లే ఆర్ అండ్‌బీ రోడ్డు పక్కన, ఎస్టీ కాలనీకి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లే దారి వద్ద నియంత్రిక పరిస్థితి ఇది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రోడ్డు పక్కనే ఉండడంతో పిల్లలు దగ్గరకు వెళ్తే ప్రమాదం తప్పదు. సమస్యను ఆ శాఖ ఏఈ సుధాకర్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి ఒరిగిన దిమ్మెను సరిచేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, నూజండ్ల

బహిరంగ ప్రకటన

నా క్లయింటు విజయవాడ, కొటక్ మహీంద్రబ్యాంకు వారి యొక్క సంజాయిషి పొంది యావన్మందికి తెలియజేయడమైనది ఏమనగా.

ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తి కాకాని పాండురంగారావు గారి పేరిటకు దస్తావేజు నెం.4230/1985రుగా రిజిష్టరు చేయించుకొని సదరు దిగువ షెడ్యూల దాఖల ఆస్తిని తన భార్య గారైన కాకాని రాజ్యలక్ష్మి గారి పేరిటకు సెటిల్‌మెంట్ దస్తావేజు నెం.13259/2017రుగా చేయించియుంటిరి. సదరు కాకాని రాజ్యలక్ష్మి గారు తన అవిచ్ఛిన్న స్వాధీన అనుభవాలలో అనుభవించు సదరు ఆస్తిని తనఖాపెట్టి ఋణము పొందుటకు నా క్లయింటు ను సంప్రదించి సదరు ఆస్తికి సంబధించిన ఒరిజనల్ దస్తావేజు.నెం.4230/1985 తన వద్ద పోయినదని అయితే సదరు దస్తావేజును ఎక్కడ తనఖా పెట్టలేదని మరియు ఆస్తిపై ఏటువంటి దావా తగాదా పేచీ వగైరాలు ఏమియు లేవని చెప్పి నమ్మించి ధరఖాస్తు వేసుకొనియుంటిరి. కావున యావన్మందికి తెలియజేయడ మేమనగా యీ ప్రకటన వెలువడిన 7 రోజులలోపు ఎవరికైన దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎటువంటి దావా, తగాదా, తనఖా, పేచీ లేదా ఇతరత్రా క్లయిములు వున్న యెడల సదరు విషయమునకు సంబంధించిన పత్రములతో ఈ క్రింది చిరునామాలో సంప్రదించగలరు. ఒకవేళ ఎవరు సంప్రదించని యెడల సదరు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తి నిష్కళంకరితమైన ఆస్తిగా పరిగణించి నా క్లయింటు సదరు ఆస్తి పై ఋణము ఇచ్చుట గురించి తగు నిర్ణయం తీసుకొనగలరు. అటుపిమ్మట వచ్చిన క్లయిములేమియు నా క్లయింటును గాని సదరు ఆస్తిని గాని బైండు చేయజాలవు అని ఈ ప్రకటన ద్వారా తెలియపరచడమైనది.

ఆస్తి షెడ్యూలు

నరసరావుపేట రి.డి॥ డిటో సబ్ డి॥ లోని నరసరావుపేట మున్సిపల్ ఏరియాలోని ప్రకాష్‌నగర్ సతీష్ రోడ్డులోని మున్సిపల్ పాత వార్డు.4, కొత్త వార్డు నెం.10రు, టి.యస్.నెం.1809/5రు, అసిస్‌మెంటు.నెం.10240-09787రు, డోరు.నెం.12-21-95/1రు గల చ.గ.97లు స్థలములో యిల్లు ఆవరణ నకు హద్దులు. తూర్పు: మున్సిపల్ రోడ్డు హద్దు. దక్షిణం: కంకర నరసింహారెడ్డి వగైరాల తాలూకు ఆస్తి హద్దు. పడమర: వెంకటరెడ్డిటవర్స్ అపార్టుమెంట్సు హద్దు. ఉత్తరం: యీ రోజున నేను దఖలు పరిచిన నీ తాలూకు యిల్లు హద్దు.

జి.శాయికృష్ణ శ్రీనివాస్, టి.విజయ్ మోహన్
అడ్వకేట్స్, డోర్ నెం.5-50-88, 5/13, బ్రాడీపేట, గుంటూరు

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

ముగిసిన జాతీయస్థాయి ఎడ్ల పందేలు

బండ లాగుతున్న ఎడ్లు

మాచవరం : శ్రీలక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణం సందర్భంగా మాచవరంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు సబ్-జూనియర్స్ విభాగంలో బండలాగుడు పోటీలు నిర్వహించారు. మొత్తం పది జతలు పాల్గొన్నాయి. గురువారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరి విభాగంలో ఎనిమిది జతలు పాల్గొన్నాయి. ఎంకేఎం బుల్స్ (ఘంటసాల, విజయవాడ) ఎడ్లు మొదటి బహుమతి, పుచ్చకాయల శేషాద్రి నాయుడు (మద్దిరాల, ముప్పాళ్ల, ప్రకాశం జిల్లా) ఎడ్లు రెండో, రామినేని రత్తయ్య చౌదరి (తోటపాలెం, చేబ్రోలు, గుంటూరు) ఎడ్లు మూడో బహుమతిని దక్కించుకున్నాయి.

జాతీయ లోక్ అదాలత్‌కు సహకరించండి

పోలీసులతో మాట్లాడుతున్న న్యాయమూర్తి శ్రీనివాస్ కల్యాణ్

మాచర్ల పట్టణం న్యూస్‌టుడే: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు పోలీసులు సహకరించి విజయవంతం చేయాలని మాచర్ల కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ కల్యాణ్ అన్నారు. గురువారం కోర్టు ప్రాంగణంలో పోలీసు శాఖతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ రానున్న లోక్ అదాలత్‌లో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కువ కేసులు రాజీ చేసుకునేలా సహకరించాలని పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంధ్యారాణి, ఎం.వెంకట్‌రావు, సత్యనారాయణ, సోమయ్యలు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? పట్టణంలోని నాలుగోవార్డులో సాధువమ్మ హాస్టల్ ఎదురుగా నాలుగు రోడ్ల కూడలిలో చెత్త, వ్యర్థాలు పడేస్తున్నారు. చెత్త కుప్పలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దుర్వాసన, దోమల బెడద ఎక్కువగా ఉంది. వ్యర్థాలు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలి. **- స్థానికులు, నాలుగోవార్డు.** ✔ చెత్త, వ్యర్థాలు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తాం. **- విజయసారథి, శానిటరి ఇన్‌స్పెక్టర్.**
-న్యూస్‌టుడే, సత్తెనపల్లి

గ్రామాల అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం

అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

అమరావతి, న్యూస్‌టుడే: వంద రోజులు వంద గ్రామాలు కార్యక్రమం ద్వారా గ్రామాలలో సమస్యలు తెలుసుకొని, వాటి అభివృద్ధి కోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చావపాడులో ప్రజల వద్దకే ప్రవీణ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించి ముందుకు సాగుతున్నామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడి గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత అభివృద్ధి మొదలైందన్నారు. రాజధాని అమరావతిలో నాలుగు గ్రామాలు కలవడం వల్ల అభివృద్ధి మరింతగా జరుగుతుందని, అది ఈ ప్రాంత ప్రజలకు వరమన్నారు. ఏ సమస్య ఉన్నా ఎప్పుడూ అందుబాటులో ఉండి పరిష్కరిస్తానన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జానీసైదా, మండల తెదేపా అధ్యక్షుడు రాజు, జాస్తి వీరాంజనేయులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే : మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని గుంటూరు రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో 11కేవీ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ రామయ్య తెలిపారు.

స్థాయి పెంచారు.. పనులు మరిచారు..!

అందుబాటులోకిరాని క్రీడా వికాస కేంద్రాలు ◆ నిధుల కోసం ఎదురుచూపులు

సత్తెనపల్లి, రఘురామ్‌నగర్, మాచర్ల, న్యూస్‌టుడే

సత్తెనపల్లిలో కళావిహీనంగా మైదానం

యాంత్రిక జీవితం.. ఆహారపు అలవాట్లతో చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అనారోగ్య సమస్యల్ని అధిగమించి, సంపూర్ణ ఆరోగ్యం పొందాలనుకునేవారు క్రీడా మైదానాల బాట పడుతున్నారు. క్రీడా రిజర్వేషన్లు 2 నుంచి 3 శాతానికి కూటమి ప్రభుత్వం పెంచడంతో విద్యార్థుల్లోనూ క్రీడలపట్ల ఆసక్తి పెరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా క్రీడలవైపు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఆమేరకు క్రీడా వసతులు లేక చాలా మంది నిరుత్సాహం చెందుతున్నారు. ఉత్సాహం ఉన్నా ఆటలాడేందుకు క్రీడా మైదానాలు లేకపోవడం సమస్యగా మారింది. సత్తెనపల్లి, మాచర్లలో క్రీడా వికాస కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం ఉత్సాహవంతులకు శాపంగా మారింది.

పనులు ఇలా.. వికాసం ఎలా?

సత్తెనపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో తొలుత ఐదెకరాల చెరువు భూమిలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ.2.10 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించి కొంతవరకు చేశారు. మినీ స్టేడియాన్ని మేజర్ స్టేడియంగా మార్చాలని మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయించారు. ఐదెకరాల భూమిని పదెకరాలకు పెంచడమే కాకుండా స్టేడియం, ఈత కొలను నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ.6.50 కోట్లతో స్టేడియం నిర్మాణ పనులు చేపట్టారు. పనులు చివరిదశలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైకాపా ఐదేళ్లపాటు స్టేడియం నిర్మాణం జోలికి వెళ్లలేదు. దీంతో అప్పటివరకు చేపట్టిన నిర్మాణాలు వృథాగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2.51 కోట్లతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టుల భవనాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వాడుకలోకి తెచ్చారు. గతేడాది జులైలో ఆ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్టేడియం మిగులు పనులకు రూ.2.50 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిని కోరారు. గత డిసెంబరులోపు నిధులు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు మంజూరుకాలేదు. పెవిలియన్ భవనం పనులు అర్ధాంతరంగా ఆగిపోయి, ప్రాంగణంలో ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో స్టేడియం కళావిహీనంగా మారింది.

★ మాచర్లలో రూ.2.10 కోట్లతో క్రీడా వికాస కేంద్రం 18ఏళ్ల క్రితం నిర్మించినా ఇప్పటివరకు వాడుకలోకి రాలేదు. ఇక్కడా మిగులు పనులు పూర్తి చేసేందుకు రూ.కోటి నిధులు కావాలని ప్రతిపాదనలు పంపించారు.

★ సత్తెనపల్లి, మాచర్లలోని క్రీడా వికాస కేంద్రాల మిగులు పనులు పూర్తిచేసి క్రీడాకారులు, అన్నివర్గాల ప్రజలకు వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని డీఎస్‌డీవో నరసింహారెడ్డి తెలిపారు.

ఎడ్ల పోటీలకు సహకారం

పోటీల నిర్వాహక కమిటీకి రూ.లక్ష నగదు అందజేస్తున్న యరపతినేని

మాచవరం, న్యూస్‌టుడే : వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన పల్నాడులో ఎడ్ల పందేలంటే రైతులకు చాలా ఇష్టమని, ఏటా వీటిని నిర్వహిస్తే తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శ్రీలక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణం సందర్భంగా మాచవరంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలకు గురువారం ఆయన హాజరయ్యారు. సబ్-జూనియర్స్ విభాగం పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయలకు ఎడ్ల పందేలు నిదర్శనమన్నారు. అనంతరం పోటీల నిర్వాహక కమిటీకి రూ.లక్ష అందజేశారు.

చలో విజయవాడ విజయవంతానికి వినతి

మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : నూతన పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏల విడుదల కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 17న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన పీఆర్సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని రూపకల్పన చేశాయన్నారు. రాష్ట్రంలోనూ సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఏర్పడిన ఆవేదనను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని లక్షలాది పోస్టుకార్డుల రూపంలో ముఖ్యమంత్రికి పంపించామన్నారు. ఈ సందర్భంగా రణభేరి గోడ పత్రికను ఆవిష్కరించారు. యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ నాగమల్లేశ్వరరావు, ముఖ్య నాయకులు హనుమంతరావు, శేషగిరిరావు, నరసింహారెడ్డి, శ్రీనివాసరావు, కిశోర్‌కుమార్, రమేష్ బాబు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

కదంతొక్కిన కార్మిక సంఘాలు

డిమాండ్ల సాధనకు పురవీధుల్లో ప్రదర్శన

న్యూస్‌టుడే, బృందం: సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో కార్మిక సంఘాలు కదంతొక్కాయి. లేబర్ కోడ్‌లు, నల్లచట్టాల రద్దు, గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005 పునరుద్ధరణ డిమాండ్లతో గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాలు నినదించాయి. సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్, తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ బాధ్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు.

సత్తెనపల్లి: సంఘీభావ ర్యాలీ

రెంటచింతల: నిరసన తెలుపుతున్న కార్మికులు

మాచర్ల: వామపక్ష నాయకులు, కార్యకర్తల ప్రదర్శన

అమరావతి: వామపక్ష నేతల మానవహారం

పిడుగురాళ్ల: నినాదాలు చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

ఇష్టకామేశ్వర ఆలయం ముస్తాబు

గురజాల, న్యూస్‌టుడే: గురజాల పట్టణంలో పురాతనమైన ఇష్టకామేశ్వరస్వామి ఆలయం నూతన శోభ సంతరించుకుంది. ఆలయానికి రంగులు వేయడంతోపాటు విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యులు చల్లగుండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం శుభ్రం చేయించారు. శివరాత్రికి భారీగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

అలరించిన భజన, కోలాటం

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీ సన్నాంజనేయస్వామి తిరునాళ్ల పదవరోజు వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయంలో భక్తుల భజనలు, మహిళల కోలాటాలు అలరించాయి. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

రాష్ట్రస్థాయి పోటీలో విద్యార్థిని ప్రతిభ

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే : పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థిని ఇంగ్లీషు ఆప్టిట్యూడ్ టెస్టులో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచినట్లు డైరెక్టర్ ఎ.రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్ ఈ అబ్యాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో 3వ తరగతి విద్యార్థిని కట్టమూరి సమన్వీ వందకు తొంభైఆరు మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును కైవసం చేసుకున్నట్లు తెలిపారు. సమన్వీని ప్రిన్సిపల్ ఎ.సుప్రియ, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు.

తవ్వకాలు ఆపండి.. పరిశ్రమలు పెట్టండి

గురజాల మండలం మాడుగుల శివారులోని స్తంభాలబోడులో 135 ఎకరాల భూమి ఉంది. అక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు గత తెదేపా హయాంలో అడుగులు పడ్డాయి. అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ భూమిలో మట్టి, రాళ్లు తొలిచి సొమ్ముచేసుకున్నారు. కొందరు భూములు ఆక్రమించుకుని పొలాలుగా తయారుచేసుకున్నారు. స్థానిక అవసరాలకు అయినా మట్టి తవ్వకాలను ఆపాలని స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా మట్టి తవ్వకాలు ఆపి, పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. **- గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే**

ప్రమాదకర మలుపు.. పొంచిన ముప్పు

నమాదానంపేట- మిట్టగుడిపాడు వెళ్లే రహదారిలో మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. అక్కడ చెట్లు గుబురుగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలను గమనించేలోపే ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనచోదకులు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో అదుపుతప్పి పంటపొలాల్లో పడిపోతున్నామని, అధికారులు స్పందించి సూచికలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. **- గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే**

మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ

రాజుపాలెం, న్యూస్‌టుడే: యూనియన్ బ్యాంకు, పద స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాజుపాలెంలో మూడు నెలల పాటు యాభై మంది మహిళలకు కుట్టుపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వారు స్వశక్తితో ఎదిగేందుకు 25 శాతం రాయితీపై కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. బ్యాంకు మేనేజర్ శైలేష్, డిప్యూటీ ఎంపీడీవో శ్యాం, అమెరికా నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థ బాధ్యులు మోరే, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

స్నానాల ఘాట్‌కు చిత్రాల సొగసు

అమరావతి, న్యూస్‌టుడే : అమరేశ్వరఘాట్‌కు ఆలయ అధికారులు నూతన సొగసులు అద్దారు. ఇటీవల మహాశివరాత్రి సమన్వయ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్నానఘాట్‌ను పరిశీలించి గోడలకు రంగులు వేసి ఆకర్షణీయంగా తయారు చేయాలని సూచించారు. దీంతో ఆలయ అధికారులు ఘాట్‌లో ఉన్న గోడలు, రెయిలింగ్‌లకు రంగులు వేసి తీర్చిదిద్దారు. పరిసరాలలో మహాశివుడు, శివలింగం ఇతర చిత్రాలను చిత్రకారులతో గీయించి సుందరంగా తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా ఉండటంతో భక్తులు అభినందిస్తున్నారు. ఆ చిత్రాల వద్ద భక్తులు స్వీయ చిత్రాలు దిగుతూ సందడి చేస్తున్నారు.

అమరావతి మేజర్ పరిశీలన

పెదకూరపాడు, న్యూస్‌టుడే: అమరావతి మేజర్ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులకు అండగా ఉంటామని డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ వడ్లమూడి అప్పారావు అన్నారు. గురువారం ఆ శాఖ ఏఈ పేరం చిరంజీవి రెడ్డితో కలిసి అమరావతి మేజర్‌లో సాగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. 450 క్యూసెక్కుల నీరు మైనర్ కాలువల చివరి భూముల వరకు చేరే విధంగా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. వృథాగా పోతున్న జలాలను లస్కర్‌లతో సమన్వయం చేసుకుని దిగువకు మళ్లించారు. ఎగువున ఉన్న రైతులు చివరి భూముల రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు. రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. బుచ్చయపాలెం, హుస్సేన్‌నగరం రైతులు ఉన్నారు.

దిమ్మెల ఏర్పాటుపై వివాదం

బెల్లంకొండ, న్యూస్‌టుడే: బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాల్లో జనసేన నాయకులు ఆయా గ్రామాల్లో పార్టీ జెండాల ఏర్పాటుకు దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా వెంకటాయపాలెంలో బుధవారం రాత్రి జనసేన పార్టీలోని కొంత మంది జనసైనికులు ఏర్పాటు చేస్తున్న దిమ్మెను, అదే గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల పార్టీలోకి చేరిన వర్గం నిర్మిస్తున్న పార్టీ జెండా దిమ్మె ఇటుకలు తోసివేయడంతో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. వైకాపా నాయకులు జనసేనలో చేరి గ్రామాల్లో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా నాయకుల మధ్య వివాదం తలెత్తిందని, దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని బెల్లంకొండ ఎస్సై పి.గోపి తెలిపారు.

మున్సిపల్ డీఈగా రాఘవ

మాచర్ల పట్టణం: మాచర్ల పట్టణ మున్సిపల్ డీఈగా తాటికొండ రాఘవ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈగా పనిచేసిన షేక్ సుభాని మరణించారు. ఆ స్థానంలో అదే కార్యాలయంలో ఏఈగా ఉన్న రాఘవను ఇన్‌ఛార్జి డీఈగా నియమిస్తూ పురపాలక శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారిచేసారు.

భక్తిశ్రద్ధలతో రామయోగితాత ఆరాధన

దుర్గి, న్యూస్‌టుడే : మండల కేంద్రమైన దుర్గి శివారులోని గుత్తికొండబిళం రామయోగితాత ఆరాధన గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం వరకు దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు. సంతానం లేనివారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి చిత్రపటాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి ప్రధాన వీధుల్లో ఊరేగించారు. తెల్లవార్లు స్వామి సన్నిధిలో భజనలు చేశారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పర్యవేక్షించారు.

ఆదర్శ పాఠశాలలో స్కౌట్స్ యూనిట్ ప్రారంభం

యూనిట్‌లో చేరిన విద్యార్థులతో ప్రిన్సిపల్

దుర్గి, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన దుర్గి ఆదర్శ పాఠశాలలో గురువారం స్కౌట్స్ అండ్‌గైడ్స్ యూనిట్ ప్రారంభం అయినట్లు పాఠశాల ప్రిన్సిపల్ రెహమాన్ తెలిపారు. స్కౌట్‌మాస్టర్‌గా ఎన్.వెంకటశివయ్య, కెప్టెన్‌గా ఎస్‌కే జానీ మరో 8మంది విద్యార్థులు జిల్లాస్థాయిలో ఇప్పటికే శిక్షణ పొందినట్లు ఆయన చెప్పారు.

కేజీబీవీకి రీడింగ్ టేబుళ్లు అందజేత

రవీంద్రనాథ్ ఠాగూర్‌ను సత్కరిస్తున్న పాఠశాల బాధ్యులు, విద్యార్థినులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయానికి(కేజీబీవీ) మూడు రీడింగ్ టేబుళ్లను స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యుడు అవ్వారు రవీంద్రనాథ్ ఠాగూర్ గురువారం బహూకరించారు. ఈ సందర్భంగా ఆయనను కేజీబీవీ బాధ్యులు, విద్యార్థినులు సత్కరించారు. పెన్షనర్స్ అసోసియేషన్ బాధ్యులు లక్ష్మీనారాయణ, ప్రసాద్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే జీవితంలో ఉన్నత స్థితి

దొడ్లేరు, క్రోసూరు(అచ్చంపేట): విద్యతోనే జీవితంలో ఉన్నతస్థితికి చేరుకోవచ్చని సత్తెనపల్లి డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి ఏసుబాబు అన్నారు. గురువారం ఆయన క్రోసూరు మండలం దొడ్లేరులో పదవతరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధన నిరంతర కృషితో అత్యధిక మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులుకావాలని కోరారు. పలు సూచనలుచేశారు. అనంతరం ఆయనను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా శాలువ, పూలమాలలతో సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని జోస్‌మేరి, జ్ఞానేశ్వరరావు, సుబ్రమణ్యం, బాలశౌరెడ్డి, మణికంఠ, రవికుమార్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలు

రెంటచింతల: రెంటచింతల బైపాస్ మలుపు వద్ద గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధుడి తలకు బలమైన గాయాలయ్యాయి. గురజాల మండల చర్లగుడిపాడు నుంచి పాలువాయికి వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టరులో వ్యవసాయ కూలీలతో వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన మల్లవరానికి చెందిన ద్విచక్రవాహనదారుడు సిద్దల ముసలయ్య(53)ను ట్రాక్టరు ఢీకొంది. ముసలయ్య తలకు గాయమైంది. వెంటనే 108లో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు పరిశీలిస్తున్నారు.

15న సెలవు దినంగా ప్రకటించాలి

బెల్లంకొండ, న్యూస్‌టుడే : రాష్ట్రంలో నివసిస్తున్న లంబాడి, బంజారా సమాజం కోట్లాది ప్రజల ఆధ్యాత్మిక మార్గదర్శకుడు, సంస్కృతి పరిరక్షకుడైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజును అధికార సెలవు దినంగా ప్రకటించాలని పల్నాడు జిల్లా లంబాడీల ఐక్య వేదిక అధ్యక్షుడు భూక్యా రామాంజనేయులు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. బంజారా జాతి అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సమాజ చైతన్యం కోసం చేసిన కృషి అపారమైందన్నారు. ఏటా ఫిబ్రవరి 15న ఆయన జయంతిని బంజార, లంబాడీ సమాజ ప్రజలు జరుపుకుంటారని తెలిపారు.

ఆడపిల్లల భద్రతపై అవగాహన

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్సై సంధ్యారాణి

మాచర్ల పట్టణ: ఆడపిల్లలు వేధింపులకు గురైతే తల్లిదండ్రులకు తెలపాలని మాచర్ల రూరల్ ఎస్సై సంధ్యారాణి తెలిపారు. గురువారం మాచర్ల మండలం కంభంపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఆడపిల్లలు సామాజిక మాధ్యమాలు, ఫోనులకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థినులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి విజయకుమారి, ఉపాధ్యాయులు అబ్దుల్ జబ్బార్, జె.సైదమ్మ, లింగమ్మ పాల్గొన్నారు.

గాయపడ్డ విద్యార్థికి పరామర్శ

విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్‌జేసీలో జరిగిన విద్యార్థుల గొడవలో గాయపడ్డ జరపల వెంకటేశ్వర్లు నాయక్‌ను రాష్ట్ర తెదేపా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్ గురువారం పరామర్శించారు. వెంకటేశ్వర్లు నాయక్ కంటికి తీవ్ర గాయమవడంతో గుంటూరు శంకర నేత్రాలయంలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న దారునాయక్ విద్యార్థిని ఆసుపత్రిలో పరామర్శించారు. విద్యార్థి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన కేవలం ప్రిన్సిపల్ సరోజిని, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ మండిపడ్డారు. కళాశాలలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. వీరిపై ఏపీఆర్ఈఐఎస్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సమ్మె విరమించిన కార్మికులు

దాచేపల్లి, న్యూస్‌టుడే: దాచేపల్లి మండలం గామాలపాడు పరిధిలోని ఆంధ్ర సిమెంట్స్ (సాగర్ గ్రూప్) పరిశ్రమలో వేతనాల పెంపు తదితర డిమాండ్లపై నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు గురువారం విరమించారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, తితిదే బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి చొరవతో కార్మికులు శాంతించారు. కార్మికుల వేతనాల పెంపు, గ్రేడ్ మార్పులు, సివిల్ కార్మికులకు క్యాంటీన్ సదుపాయం, ఈఎస్ఐ-పీఎఫ్ అమలు, మెడికల్ సదుపాయం, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రవాణా సౌకర్యం కల్పించాలంటూ పరిశ్రమలో పనిచేసిన కార్మికులు నిరసన చేపట్టారు. విషయం ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి చేరడంతో వారు యాజమాన్యంతో చర్చించారు. యాజమాన్యం నుంచి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రావడంతో కార్మికులు సమ్మెను విరమించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానన్నారు. గతంలో పెదగార్లపాడు, తంగెడ ప్రాంతాల్లో పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేసినట్లు, పరిశ్రమ వల్ల నష్టపోయిన పంటలు, ఇళ్లకు పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.

పూరిల్లు బుగ్గిపాలు

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: విధి కన్నెర్రతో నిరుపేద కుటుంబం కష్టార్జితం బుగ్గిపాలైన ఘటన గురువారం ఉదయం పట్టణంలోని అచ్చంపేట రోడ్డు అంబేడ్కర్‌కాలనీలో చోటుచేసుకుంది. ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే పూరింట్లో అంజయ్య కుటుంబం 15 ఏళ్లుగా నివాసముంటోంది. కూలి పనులకు భార్యాభర్త రాజమండ్రి వెళ్లారు. పిల్లలు బడికి వెళ్లారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు రేగి క్షణాల్లో వ్యాపించాయి. గ్యాస్ సిలెండర్ పగిలిపోవడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బీరువాలో ఉన్న రూ.60 వేలు నగదు, 12 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, దుస్తులు, ఇతర పరికరాలు కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

ఇంటి దస్తావేజులు పోయినవి

పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, నడికుడి గ్రామానికి చెందిన **గార్లపాటి ఇందిర** W/o **నర్సిరెడ్డి** గారికి సంబంధించిన ఒరిజినల్ **ఇంటి దస్తావేజు నెం.272/2010.** ఇంటి నుండి జిరాక్స్ కోసం టూవీలర్ మీద వెళ్తుంటే దారిలో పోయినవి. దొరికినవారు ఈ క్రింది ఫోన్ నెంబరుకు తెలియపరచగలరు.

✆ 9542288456

నోటీసు

మహారాజశ్రీ గుంటూరు 6వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో
ఇ.పి.నెం.238/2024 ఇన్ ఓ.యస్.నెం.623/2014
బిట్వీన్:
అన్నవరపు సరోజినీ దేవి. ...డి.హెచ్.ఆర్.
మరియు
కొత్త శ్రీనివాస రావు వగైరాలు. ...జె.డి.ఆర్స్ లు,
జె.డి.ఆర్.నెం.1:కొత్త శ్రీనివాస రావు, తండ్రి. ఈశ్వరయ్య
జె.డి.ఆర్.నెం-2:కొత్త లావణ్య,తండ్రి.శ్రీనివాస రావు, ఇరువురు నివాసం: డోర్ నెం.2-157/1, పోలీస్ స్టేషన్‌వెనుక,అచ్చంపేట(గ్రామం& మం), గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా.
జె.డి.ఆర్.నెం-3:కొత్త పూజిత,తండ్రి.శ్రీనివాస రావు, అందరి నివాసం: డోర్ నెం.2-157/1, పోలీస్‌స్టేషన్ వెనుక,అచ్చంపేట(గ్రామం& మం), గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా.
పై నెంబరు ఇ.పి.లో 1,2&3వ జె.డి.ఆర్స్ అయిన మీకు నోటీసు నిమిత్తం శ్రీ కోర్టు వారు ది.24-02-2026నకు వాయిదావేసినారు. కావున వాయిదా రోజు ఉ.గం.10-30ని.లకు పై కోర్టు వారియెదుట హాజరై మీకుగల అక్షేపణలు తెలుపుకొనగలరు లేనిచో మీ పరోక్షమందు విచారించ బడును.
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వులు ప్రకారం)
వాయిదా తేది:24-02-2026
జూపూడి రంగరాజు, జూపూడి యజ్ఞదత్,
డి.హెచ్.ఆర్.తరపు అడ్వకేట్స్, రైలు పేట, గుంటూరు, సెల్:98483 91848

ప్చ్... చప్టా!

పాచిపెంట మండలం కుడుమూరు గిరిజన గ్రామ సమీప కొండవాగుపై నిర్మించిన చప్టా దుస్థితి ఇది. మొంథా తుపాను కొండవాగు ప్రవాహంతో దెబ్బతింది. దీంతో దీనికి ఆను సందానంగా నిర్మించిన రక్షణ ప్లాట్‌ఫారమ్ పాడైంది. వేటగానివలస, గొట్టూరు, బొర్ర మామిడి, తంగలాం, మూలకూడు పంచాయతీల పరిధి ప్రజలతో పాటు అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల రాకపోకలకు ఇదే మార్గం. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జేఈ శంకరరావును వివరణ కోరగా రూ.40 లక్షలు మంజూరయ్యాయని, టెండర్ల దశలో ఉందని, త్వరలో పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, పాచిపెంట

శివరాత్రి వస్తోంది.. ఏర్పాట్లు సిద్ధమా?

మహేశ్వరుడి శివరాత్రి వేడుకకు జిల్లాలో చారిత్రక ఆలయాలు ముస్తాబవుతున్నాయి. వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చే ఆలయాలు మన్యంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది వసతుల పరంగా భక్తజనం ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఈ ఏడాది అవి లేకుండా సాఫీగా దర్శనాలు సాగాలంటే యంత్రాంగం పలు చర్యలు చేపట్టాల్సి ఉంది.

– న్యూస్‌టుడే, కొమరాడ, బలిజిపేట, పార్వతీపురం గ్రామీణం

అడ్డాపుశీల శివాలయం

రెండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన దాదాపు 10 వేల మంది భక్తులు పాల్గొంటారు. పార్వతీపురం నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఆటోలు, బస్సులలో చేరుకోవచ్చు.

◆ రవాణా సౌకర్యం మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. క్యూలైన్ల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి.

◆ స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలు అధిక శాతం ఆలయాలకు చేరుకునే అవకాశం ఉంది. చిన్నచిన్న వివాదాలు, రద్దీ, ప్రమాదాలు లేకుండా బస్సు నిలిపే స్థలం వద్ద మహిళా పోలీసులు, ఆర్టీసీ నుంచి మహిళా ఉద్యోగులు పరిస్థితి చక్కదిద్దితే సరిపోతుంది.

గుంప.. సోమేశ్వరాలయం

కొమరాడ మండలం కోటిపాం పంచాయతీ గుంప సోమేశ్వరాలయం బలరాముడు ప్రతిష్ఠించిన ఆలయం కావడంతో ఒడిశా రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి సుమారు 20 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.

గత ఏడాది ఇబ్బందులు: తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి పరదాలు ఏర్పాటు చేసినా సరిపోలేదు.

గళావల్లి కామలింగేశ్వరాలయం

బలిజిపేట మండలం గళావల్లి గ్రామంలోని పురాతన ఉమాసహిత కామలింగేశ్వరాలయాన్ని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని భక్తులు సుమారు మూడు వేల మంది దర్శించుకుంటారు.

◆ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తాయి. రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఏర్పాటుచేస్తే ప్రయోజనం ఉంటుంది. బారికేడ్లు మరింతగా పెంచాలి.

★ కొంతవరకే టెంట్లు ఉండడంతో పలువురు దర్శనానికి ఎండలో నిరీక్షించాల్సి వచ్చింది. ఆలయం నుంచి నదీ తీరం వరకు టెంట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

★ దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

★ దుకాణాలను క్యూలైన్ల పక్కన కాకుండా.. ఇసుక మేటలపై ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.

★ గుంప ఆలయానికి కోటిపాం కాలనీ మీదుగా వెళ్లేది మట్టి రోడ్డు కావడంతో చోదకులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆర్టీసీ సర్వీసులూ ఈ మార్గంలోనే వెళ్తాయి. దర్శనం అనంతరం భక్తులను గుంప నుంచి కళ్లికోట మీదుగా పంపిస్తే కొంతవరకు ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. కోటిపాం నుంచి వచ్చిన వాహనాలను సమీప జీడితోటల్లోకి మళ్లించి పార్కింగ్ వసతి కల్పించాలి

సంగమేశ్వరుడు

వంగర మండలం సంగాం గ్రామంలో సంగమేశ్వరస్వామివారి ఆలయం. వేగావతి, సువర్ణముఖి, నాగావళి నదులు కలిసే చోటు(త్రివేణీ సంగమం)వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు.

వచ్చే భక్తులు: సుమారు వారంపాటు జరిగే ఉత్సవాలకు గత ఏడాది 22 వేల మంది వచ్చారు. ఈసారి సుమారు 30 వేలమంది వస్తారని అంచనా.

గతేడాది ఇబ్బందులు.. చేపట్టాల్సిన చర్యలు

★ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి ఆలయానికి 800 మీటర్ల దూరంలో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నందున సమస్య ఉండదని కమిటీ సభ్యులు చెబుతున్నారు. ★ ప్రత్యేక స్నానపు గదులు, దుస్తులు మార్చుకొనేందుకు గదులు లేక మహిళలు ఇబ్బందులు పడ్డారు.. తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ★ తాగునీటి సదుపాయమూ అంతంత మాత్రంగానే ఉంది. ఆలయ సమీపంలో బోరు వినియోగంలోకి తేవాల్సి ఉంది. ★ రాత్రి వేళల్లో త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు వెళ్తుంటారు. నడిచే దారిలో విద్యుత్తు దీపాలు ఏర్పాటు అవసరం. సంగాం గ్రామం నుంచి ఆలయం వరకు కూడా విద్యుత్తు దీపాలు లేవు.

"చివరిలో" సేకరణ

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరో పదిహేను రోజుల్లో తుది దశకు చేరుకోనుంది.

ఈ ఏడాది 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల సంస్థ లక్ష్యం కాగా 2.48 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇంకా పాలకొండ ప్రాంతంలో వరి నూర్పులు జరుగుతున్నాయని, కొద్దిపాటి ధాన్యం ఆయా రైతుల దగ్గర ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా రైతుల దగ్గర దాదాపు 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈనెలాఖరుకు నిలిపివేత

ఈనెల 28వ తేదీతో కొనుగోలు ప్రక్రియను నిలిపివేస్తామని పౌరసరఫరాల సంస్థ జిల్లా ప్రబంధకుడు శ్రీనివాస్ చెప్పారు. రైతులకు ఎటువంటి జాప్యం లేకుండానే చెల్లింపు పూర్తిచేసినట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.589.81 కోట్ల విలువైన ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. ఈ ధాన్యంలో మిల్లులకు చేరిన తర్వాత యాజమాన్యాలు తమకు చేరినట్లు ధ్రువీకరించాలి. అలా ధ్రువపరచిన ధాన్యం విలువ రూ.586.53 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లో జమైన మొత్తం రూ.571.98 కోట్లు అని డీఎం చెప్పారు. మరో రూ.14.55 కోట్లు మాత్రమే జమ చేయాల్సి ఉందన్నారు. మిల్లర్లు ధ్రువీకరించిన పది నుంచి 12 గంటల్లో రైతుల ఖాతాలకు డబ్బులు జమవుతున్నాయని వెల్లడించారు.

తలో కొంచెం.. తోటపల్లి ఆక్రమణల పాపం!

- చేపల చెరువు పేరుతో చెర
- జలాశయానికి ముప్పు

– న్యూస్‌టుడే, పార్వతీపురం, గరుగుబిల్లి గ్రామీణం

ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని సుమారు 1,82,000 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ.. రైతులకు కల్పవల్లిగా మారిన జలాశయం తోటపల్లి. దీనికి ముప్పు వాటిల్లుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమణల పర్వం సాగుతోంది. అధికారులు చూసీచూడనట్లు ఉండటంతో ఎవరికి నచ్చినట్లువారు జలాశయం గర్భాన్ని ఆక్రమించుకుని భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారు. ఇష్టారాజ్యంగా గట్లు వేసి.. చేపల చెరువులుగా మారుస్తున్నారు. దీనికి కొందరు అధికారులు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావడం గమనార్హం.

గుట్టుగా గట్లు వేసి..

జలాశయం ముంపు గ్రామమైన గరుగుబిల్లి మండలం మార్కొండపుట్టి గర్భంలో మునిగిపోయింది. గ్రామానికి ఆనుకుని ఉన్న భూములు ముంపుగా గుర్తించినప్పటికీ ఇంకా అవి జలాశయం ఒడ్డునే ఉన్నాయి. వందలాది ఎకరాల ముంపు భూములకు సంబంధించి రైతులకు ప్రభుత్వం నగదు చెల్లించింది. ఆ స్థలాల్లోనే రైతులు సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కొందరు అత్యాశకు పోయి, జలాశయంలో చేపల పెంపకానికి వీలుగా చెరువులు తయారు చేస్తున్నారు. దీనికోసం అడ్డంగా గట్టువేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇలా నాలుగైదు చేపల చెరువులు వెలిశాయి. ఇవి కాకుండా కొందరు ముంపులో ఉన్న చెరువులను మడులుగా చేసుకుని వ్యవసాయం చేస్తుండగా.. మరికొందరు చెరువులుగా జలాశయ ప్రాంతాన్ని మార్చి చేపలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల భారీ వర్షాలు, ముంపు సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

జలాశయానికి వరదనీరు వచ్చి చేరితే, నీరు విస్తరించుకునేందుకు "బ్యాక్‌ఫ్లడ్ ఏరియా" ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కూడా వదలకుండా కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. జలాశయానికి మరోవైపు అడ్డుగా గట్టు వేసి చేపల చెరువులుగా మార్చుతున్నారు. దీనివల్ల జలాశయంలో నీరు విస్తరణ ప్రాంతం, నిల్వ తగ్గిపోతాయి. యంత్రాంగానికి తెలిసినా గట్టు తొలగించే ప్రయత్నం చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

సిబ్బందిని పంపిస్తాం: జలాశయం ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం, గట్లు వేయడం వంటివి చేయకూడదు. అటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చర్యలు తీసుకుంటాం. సహాయ ఇంజినీరు, సిబ్బందిని క్షేత్ర పరిశీలనకు పంపించి నివేదిక కోరుతాం.

– టి.రఘునాథనాయుడు, జలాశయం ఉపకార్య నిర్వాహక ఇంజినీరు

విద్యుత్తు స్తంభాలు వేసేందుకు..

ముంపు గ్రామాల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించడానికి వెసులుబాటు లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం అదంతా జలాశయంలో ఉన్న ప్రాంతమే. అందువల్ల ఇక్కడ విద్యుత్తు స్తంభాలు వేయడం కానీ, ఇతరత్రా పనులు చేపట్టడానికి నిబంధనలు అనుమతించవు. చేపల చెరువు తవ్వుతున్న ప్రాంతానికి విద్యుత్తు సదుపాయం కల్పించేందుకు విద్యుత్తు సంస్థ ఉద్యోగులు ప్రత్యేకంగా ఒక స్తంభాన్ని కూడా వేశారని మార్కొండపుట్టికి చెందిన మురళి 'న్యూస్‌టుడే'కు తెలిపారు. తాము అభ్యంతరం పెట్టిన తర్వాత వెళ్లిపోయారని చెప్పారు. దీనిపై రెవెన్యూ, జలవనరులశాఖ ఉద్యోగులకు ఫిర్యాదు చేయగా.. అయిదు రోజుల్లో గట్టును తొలగించాలని చెప్పారని, కానీ ఇప్పటికీ అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు.

ముస్తాబు పండగ

నృత్యం చేస్తున్న బాలికలు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ముస్తాబు కార్యక్రమాన్ని ఓ పండగలా మార్చడం అభినందనీయమని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. మండలంలోని మారుమూల ప్రాంతమైన నోంద్రుకోనలో తీర్చిదిద్దిన గ్రామాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం వీధుల్లో పర్యటించి.. ఏర్పాటు చేసిన విగ్రహాలు, వెదురు కర్రలతో చేసిన కుర్చీలు, ఊయలలను పరిశీలించి ముగ్ధులయ్యారు. మిగిలిన గ్రామాలు నోంద్రుకోనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా యువత ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముస్తాబుకు సహకరించిన అధికారులు, స్థానికులను కలెక్టర్ సత్కరించారు. జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఏఎంసీ ఛైర్మన్ కళావతి, ఎస్టీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు, సర్పంచి ముసురు తదితరులు పాల్గొన్నారు.

మెప్మా పీడీగా నాగభూషణరావు

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం పట్టణ దారిద్ర్య నిర్మూలన సంస్థ(మెప్మా) పీడీగా బి.వి.నాగభూషణరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్‌శాఖకు చెందిన ఆయన గతంలో పార్వతీపురం ఐటీడీఏ పరిపాలనాధికారిగా పనిచేశారు. కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తూ మెప్మాకు డిప్యుటేషనుపై వచ్చారు. పట్టణంలో మహిళలు ఆర్థికాభివృద్ధి, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం పథకాలను వారికి మరింత చేరువ చేస్తానని ఆయన తెలిపారు.

విత్తు మొలకెత్తి.. విద్యార్థి మోము మురిసి..

వ్యవసాయ క్షేత్రంగా పాఠశాల ప్రాంగణం

న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

తోటలో కలుపు తీస్తున్న విద్యార్థులు

సార్ టమాటా పండింది.. మేడం ఈ రోజు తోట కూర వండుకుందాం.. అదిగో బంతి భలేగా ఉంది.. నిత్యం ఆ విద్యాలయం ఆవరణలో ఈ మాటల సందడి ముచ్చట గొల్పుతుంది. తమ స్వహస్తాలతో పండించిన పంటలు.. పెంచిన మొక్కలను చూస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు మురిసిపోతుంటారు. అందరూ కలిసి అయిదు బృందాలుగా ఏర్పడి ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు.

దేశానికి పట్టెడన్నం పెడుతున్న రైతన్న.. ఆహారం విలువ తెలియాలంటే విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన అవసరం.. ఇదే విషయాన్ని గ్రహించారు కురుపాం మండలం మొండెంఖల్లు ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. బడి ఆవరణలోనే విద్యార్థులతో వ్యవసాయం చేయిస్తున్నారు.

ఏం చేస్తున్నారంటే..

కాయగూరలు, ఫల పుష్పాలను అందించే మొక్కలను ఆవరణలో నాటి.. వాటి సంరక్షణ బాధ్యతలు చిన్నారులకు అప్పగించారు. సహజ సిద్ధంగా పశువుల గత్తాన్ని సేకరించి వేస్తున్నారు. మధ్యాహ్న భోజనం తయారీకి ఇక్కడ పండే కూరగాయలు, ఆకుకూరలను వాడుతున్నారు. బొప్పాయి, అరటి వంటి పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి తింటున్నారు. వివిధ రకాల పూల మొక్కలతో పాఠశాల ఆవరణం ఆహ్లాదంగా మారింది.

పండించిన టమాటాలను చూపుతున్న బాలలు

బృందాలుగా మారి..

పాఠశాలలో మొత్తం 110 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులున్నారు. అబ్దుల్ కలాం, మదర్ థెరెసా, జవహర్‌లాల్ నెహ్రూ, అశోక్ చక్రవర్తి, డొక్కా సీతమ్మ పేర్లతో అయిదు బృందాలను ఏర్పాటు చేశారు. వారంలో రోజుకో బృందం మొక్కల పోషణ, పాఠశాల పరిశుభ్రత బాధ్యతలు చూసుకుంటోంది. 'చిన్నతనం నుంచే మొక్కలను పెంచడం వల్ల బాలలకు శ్రమ విలువ తెలుస్తుంది.' అందుకే ఈ ప్రయత్నం అంటారు ప్రధానోపాధ్యాయురాలు ఎన్.విజయలక్ష్మి.

వైద్యులున్నారా.. రోగుల సౌకర్యాల మాటేంటి?

ఆసుపత్రుల్లో పరిస్థితిపై ప్రభుత్వం ఆరా

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

ఆసుపత్రుల్లో సేవలు.. సౌకర్యాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. క్లిక్ చేయగానే ఆసుపత్రి సమాచారం తెలిసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఓపీ, ఇన్‌పేషెంట్లు, వైద్యులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు.. పరికరాల సంగతేంటి.. తదితర పూర్తి సమాచారంపై నివేదిక కోరింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం వివరాలు పంపించింది.

జిల్లాలో 37 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ప్రాంతీయాసుపత్రులు, మూడు సీహెచ్‌సీలు, అయిదు పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతిరోజూ ఓపీ 4,500 నుంచి అయిదు వేల వరకు ఉంటోంది. ఇన్‌పేషెంట్లు జిల్లా ఆసుపత్రిలో 150 పడకలకు నిత్యం 250 నుంచి 280 వరకు, సీజనల్ వ్యాధుల సమయంలో 380 వరకు ఉంటున్నారు. ప్రాంతీయాసుపత్రుల్లో వంద పడకలకు సాధారణ రోజుల్లో 270 వరకు ఉంటున్నారు. సీజనల్ సమయంలో 400 దాటుతున్నారు. సీహెచ్‌సీల్లో కూడా ఇదే పరిస్థితి. మందుల పరిస్థితి ఏమిటి? పడకలు, ఇతర సౌకర్యాలపై పూర్తి నివేదికలు ప్రభుత్వానికి పంపించారు.

జిల్లా ఆసుపత్రిలోని జనరల్ వార్డులో రోగులు

107 పోస్టులు అవసరం

పదోన్నతులు, ఖాళీల భర్తీలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఇటీవల వైద్యులకు పదోన్నతులు కల్పించింది. మిగతా విభాగాల్లో కూడా ప్రక్రియ కొనసాగుతోంది.

◆ జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ఏడు ఉండగా వైద్యులు, స్టాఫ్‌నర్సులు, డార్క్‌రూమ్ సహాయకులు, జూనియర్ సహాయకులు, అకౌంటెంట్లు, ఫార్మసిస్టులు తదితర ఖాళీలు 70 వరకు ఉన్నాయి.

◆ పీహెచ్‌సీల్లో సీహెచ్‌వోలు, వైద్యులు, ఎంపీహెచ్ఎస్(మేల్), ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టులు 37 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇవి భర్తీ అయితే మెరుగైన వైద్యం అందుతుంది.

నివేదిక పంపాం: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమగ్ర నివేదిక పంపించాం. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిగే అవకాశం ఉంది.

– నాగభూషణరావు, డీసీహెచ్ఎస్

కొండెక్కిన ఆశయం

స్వచ్ఛభారత్‌లో భాగంగా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరలేదు. పాచిపెంట మండలంలో బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు గిరిజన గ్రామంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రీఫ్యాబ్రికేటెడ్ వ్యక్తిగత మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గ్రామస్థులకు అవగాహన కల్పించి, వినియోగించేలా చర్యలు తీసుకుంటామని కార్యదర్శి ఆదినారాయణ తెలిపారు.

– న్యూస్‌టుడే, పాచిపెంట

నయా పంథా.. చూచిరాత లేకుండా

ఇన్విజిలేటర్ల నియామకంలో కొత్త విధానం

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణలకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. మరోపక్క పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల నియామకాల్లో నూతన పద్ధతి పాటించనున్నారు. ఇంతవరకు జిల్లాస్థాయిలోనే ఇన్విజిలేటర్లను నియమించేవారు. ఇక నుంచి రాష్ట్ర విద్యాశాఖ అధికారులే నియమించనున్నారు. పరీక్షలు పక్కాగా, పారదర్శకంగా ఎటువంటి చూచిరాతలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇన్విజిలేటర్లను నియమిస్తే కొంతమంది ఉపాధ్యాయులు ఏవో సాకులు చెబుతూ విధులను రద్దు చేసుకునేవారు. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకుండా చర్యలు తీసుకోనున్నారు.

ఎవరికి మినహాయింపు అంటే?

60 ఏళ్లు నిండిన ఉపాధ్యాయులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి విధుల నుంచి మినహాయింపు ఇస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం పరీక్షలకు సైన్సు, గణితం, సోషల్ ఉపాధ్యాయులను ఇన్విజిలేషన్ విధులకు నియమిస్తారు. గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం పరీక్షకు భాషోపాధ్యాయులను నియమిస్తారు.

షెడ్యూల్ సవరణ

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. రంజాన్ పండగ నేపథ్యంలో మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌ను సవరించారు. ఆ పండగ 20 లేదా 21వ తేదీల్లో జరగనుంది. పండగ రోజు పరీక్షకు సెలవు ఉంటుంది.

సన్నద్ధం అవుతున్నాం: పదో తరగతి పరీక్షలకు సంబంధించి మంచి ఫలితాలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ ఏడాది కొత్తగా ఇన్విజిలేటర్ల నియామకాలు రాష్ట్ర విద్యాశాఖ చేపట్టనుంది. అక్కడికి పంపించిన జాబితా ప్రకారం.. ఎవరికి ఎక్కడ అన్నది వారే నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేస్తారు. పరీక్షల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నాం.

– బ్రహ్మాజీరావు, డీఈవో

జిల్లాలో...

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు	ప్రైవేటు బడులు	పది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు	పరీక్ష కేంద్రాలు
187	36	10,889 మంది	68

టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్)లో ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాల ప్రకారం పరీక్షల ఇన్విజిలేషన్ విధులు కేటాయిస్తారు.



(c) eenadu

రెగ్యులర్ ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థులకు అవస్థలు

దారిమల్లి పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

సీతంపేట ఐటీడీఏలో ఇదీ పరిస్థితి..

జీపీఎస్‌లు	191
విద్యార్థులు	3931
ఉపాధ్యాయ పోస్టులు	236
ఉన్నవారు	138
ఖాళీలు	98
సవర భాషా వాలంటీర్లు	152
సీఆర్టీలు	77

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. బోధన కష్టమవుతుండడంతో కొంతమంది సీఆర్టీలను నియమించి నెట్టుకొస్తున్నారు. కొన్నిచోట్ల డిప్యూటేషన్‌పై కొందరిని పంపి సర్దుబాటు చేస్తున్నారు. కొన్ని బడుల్లో సవర భాషా వాలంటీర్లతో కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు చెబుతున్నారు.

● సీతంపేట మండలం దారిమల్లి జీపీఎస్‌లో 100 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయుడు ఒక్కరే ఉన్నారు. బోధన కష్టంగా మారడంతో ఇద్దరు సీఆర్టీలను అదనంగా నియమించారు. అక్కన్నగూడ, ఈతమానుగూడ, నౌగూడ, అంటికొండలో ఒక్కొక్కరు చొప్పున రెగ్యులర్, మరొకరు సీఆర్టీ ఉన్నారు.

● భామిని మండలం మనుమకొండలో 71 మంది విద్యార్థులకు రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. ఇద్దరు సీఆర్టీలతోనే నడుస్తోంది. నల్లరాయిగూడలో 160 మందికి ఒక్కరే ఉన్నారు. ముగ్గురు సీఆర్టీలను వేశారు. పాలకొండ మండలం బడ్డుమాసింగిలో (52 మంది విద్యార్థులు) ఇదే పరిస్థితి.

ప్రభుత్వం దృష్టిసారించాలి..

గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. మండల పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్, ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా పోస్టులు కేటాయిస్తున్న మాదిరిగా జీపీఎస్‌లకు మంజూరు చేయాలన్నారు. గిరిజన ప్రాంత ప్రత్యేక డీఎస్సీల ద్వారా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇబ్బందులు వివరిస్తాం..

గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం పరంగా అనేక చర్యలు చేపట్టాం. జీపీఎస్‌లలో ఇబ్బందులపై వివరిస్తాం. ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని కోరతాం. – జయకృష్ణ, ఎమ్మెల్యే, పాలకొండ

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం

మాట్లాడుతున్న ఎస్పీ దామోదర్

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ అన్నారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో గురువారం జరిగిన దర్బార్‌లో ఆయన మాట్లాడారు. ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూస్తామన్నారు. అంకితభావం, నిజాయతీతో విధులు నిర్వహించాలన్నారు. ఎస్బీ సీఐలు ఏవీ.లీలారావు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ● మహాశివరాత్రి సందర్భంగా ముఖ్య పుణ్య క్షేత్రాల వద్ద బందోబస్తు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని డీఐజీ గోపీనాథ్ జట్టీ సూచించారు. ఆన్‌లైన్‌లో విశాఖ రేంజ్ పరిధిలోని ఎస్పీలతో మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న చర్యలను దామోదర్ వివరించారు.

రేకులషెడ్డులో విద్యాభ్యాసం

మక్కువ మండలంలోని పనసభద్ర పంచాయతీ చిలకమెండంగి గ్రామంలో రేకుల షెడ్డులోనే పాఠశాల నడుస్తోంది. 24 మంది విద్యార్థులు చదువుతున్నారు. దశాబ్దాల కాలంగా భవనం లేక కొన్నేళ్లు చెట్లకింద తరగతులు బోధించారు. ప్రస్తుతం గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న సామాజిక భవనంలో కొనసాగిస్తున్నారు. సామగ్రి అక్కడే ఉంచాల్సిన పరిస్థితి. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని హెచ్ఎం ఎన్.సురేష్‌కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, మక్కువ

ఏర్పాట్లపై అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి

భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మహా శివరాత్రి రోజున భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. గురువారం దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, పూజలు చేశారు. ఆర్డీవో డి.కీర్తి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష, ఈవో వై.శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.శ్రీకాంత్, ఎంపీడీవో కె.రామకృష్ణరాజు పాల్గొన్నారు. ● శృంగవరపుకోట: పుణ్యగిరి క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించి, ఏర్పాట్లు పరిశీలించారు. పలు అంశాలపై ఈవో నాగేంద్ర, సీఐ వి.నారాయణమూర్తికి సూచనలు చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, పంచాయతీ ఈవో చంద్రశేఖర్, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ రమణి ఉన్నారు.

నత్తనడకన షేడ్ నెట్ యూనిట్లు

టీటీడీసీలో షేడ్ నెట్‌లో పంట

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల్లోని మహిళా రైతులను అధునాతన వ్యవసాయంపై మక్కువ చూపేలా ప్రోత్సహిస్తూ షేడ్ నెట్ల పథకం తీసుకొచ్చారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా గతేడాది చేపట్టారు. కానీ క్షేత్రస్థాయిలో ఫలితం రావడం లేదు. ఇప్పటి వరకు అయిదు మాత్రమే ఏర్పాటు చేశారు. సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పీడీ పాణి శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపట్టినా లక్ష్యం చేరుకోవడం లేదు. ఈ ఆర్థిక ఏడాదిలో వంద ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. మార్చి 31లోపు పూర్తి చేయాల్సి ఉంది.

ముందుకు రాని లబ్ధిదారులు..

ఈ యూనిట్లను 400-500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేసేలా రూపొందించారు. ఇందుకు రూ.2.15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రూ.లక్ష వరకు రాయితీ వర్తిస్తుందని, మిగిలిన మొత్తం సెర్ప్ ద్వారా రుణంగా ఇస్తారని గతంలో తెలిపారు. వీటి ఏర్పాటు కేతి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. అప్పట్లో జిల్లాలో 450 మంది ముందుకు వచ్చారు. 78 మందికి ఇచ్చేందుకు నిర్ణయించారు. వీటికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి రాయితీలు ఉండవని తెలియడంతో ఆగిపోయారు.

రాయితీ లేకపోవడంతో కొరవడిన ఆసక్తి

వ్యయం తగ్గింపుతో...

ఈ ఆర్థిక ఏడాదిలో పీడీ శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యూనిట్ వ్యయం రూ.2.15 లక్షల నుంచి 50 శాతం మేర తగ్గించారు. కొత్తగా 6, 10 సెంట్ల రూపంలో వేస్తున్నారు. ఆరు సెంట్లకు రూ.1,04,000లు, పది సెంట్లకు రూ.1,37,000లుగా నిర్ణయించారు. వెలుగు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, సీఐఎఫ్ ద్వారా వడ్డీకి రుణాలను ఇస్తుంది. ఈ ఏడాదిలో 70 మంది రైతులను గుర్తించారు. వీరిలో అయిదుగురితో టీటీడీసీ, గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, గడసాంలో ఏర్పాటు చేశారు. ఇందులో మూడు చోట్ల ఇప్పటికే పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వంద లక్ష్యంలో నాబార్డు 60 యూనిట్లకు రూ.34,000లు, కేతి సంస్థ రూ.24000లు రాయితీ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది.

త్వరలో మరో 15 ఏర్పాటు చేస్తాం..

టీటీడీసీలో షేడ్‌నెట్ల ద్వారా కీరదోస పంట వేశారు. రెండు సార్లు 400 కిలోల దిగుబడి వచ్చింది. జిల్లాలో కొత్తగా 15 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. యూనిట్ వ్యయం ఎక్కువ కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. దీనిపై మహిళా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. లక్ష్యం చేరుకునేందుకు చర్యలు చేపడతాం. – శ్రీనివాస్, పీడీ, డీఆర్డీఏ

బస్సు బోల్తా ఘటనపై విచారణ

బాలుడిని పరామర్శిస్తున్న డీఈవో మాణిక్యంనాయుడు

బొబ్బిలి, న్యూస్‌టుడే: పాఠశాల బస్సు బోల్తాపడిన ప్రమాదంలో గాయపడిన చిన్నారులను జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, పరీక్షల సహాయక కమిషనర్ రాజు, ఎంఈవో గొట్టాపు వాసు గురువారం సామాజిక ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గారావు, ప్రదీప్, బాలకిరణ్, నాని, రజనీలను కలిసి మాట్లాడారు. బస్సు ఎలా బోల్తా పడిందో తెలుసుకున్నారు. అనంతరం వాహనం పరిశీలించారు. కారాడలోని సన్‌రైజ్ హోంలో గాయపడిన విద్యార్థులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా బాలల రక్షణ అధికారిణి లక్ష్మి, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, స్థానిక పీవో విజయలక్ష్మి హోం నిర్వాహకులతో మాట్లాడారు. వాటికి సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. ఈ ఘటనలో చోదకుడితో సహా 28 మంది గాయపడగా, ఇంకా అయిదుగురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నేడు తెలుగు కార్యశాల

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో మన్యం కళా వేదికపై జిల్లా స్థాయి తెలుగు కార్యశాల శుక్రవారం నిర్వహించనున్నట్లు డీఈవో బ్రహ్మాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. విద్యార్థులకు కవితలు, కథలు, పద్యాల రచన, గానంపై పండితులు అవగాహన కల్పిస్తారన్నారు. తెలుగు భాష వైభవం, ప్రతి మండలంలో మన్యం తెలుగు భాషా వికాస వేదిక స్థాపన, తెలుగు భాషా పండితులు, సాహిత్య అభిరుచి ఉన్న విద్యార్థులతో సమావేశం తదితరాలపై చర్చిస్తామన్నారు.

ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు

అడ్డాపుశీల ఆలయం వద్ద ఏర్పాట్లు చూస్తున్న ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి

పార్వతీపురం పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ ఆదేశించారు. గురువారం రేంజ్ పరిధిలోని ఎస్పీలతో మీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలను సందర్శించి ఇతర శాఖల అధికారుల సమన్వయంతో క్యూలైన్లు, అత్యవసర ద్వారాల ఏర్పాటు, పార్కింగ్ విషయాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రేంజ్ పరిధిలో 52 కేసుల్లో 98 మంది నేరస్థులకు కఠిన కారాగార శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించిన అధికారులకు రివార్డులు ఇచ్చినట్లు చెప్పారు. ● సమావేశం అనంతరం పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల ఆలయాన్ని ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి సందర్శించారు. ఏర్పాట్లు పరిశీలించి, కమిటీ సభ్యులతో మాట్లాడారు. సీఐ రంగనాథం, ఎస్సై రాజేష్ ఉన్నారు.

నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతి



మంత్రి రామానాయుడికి వినతిపత్రం ఇస్తున్న బంగార్రాజు, లోకం మాధవి తదితరులు

భోగాపురం, నెల్లిమర్ల, న్యూస్‌టుడే: నెల్లిమర్లలో నిర్మాణంలో ఉన్న తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టులో భూ నిర్వాసితుల సమస్యలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలులో లోపాలను సరిచేయాలని గురువారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడును రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే లోకం మాధవి అమరావతిలో కలిసి వినతిపత్రం అందజేశారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, పునరావాసం కల్పించడంలో జాప్యం జరుగుతోందని, ప్రాజెక్టు మ్యాప్ మార్పుల వల్ల అన్యాయం జరిగిందని వివరించారు. సమస్యలపై అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు బంగార్రాజు తెలిపారు. జిల్లా టీడీపీ సెల్ అధ్యక్షుడు సారిపల్లి బాబూరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - ఆంధ్రప్రదేశ్ ప్రాంతం
బ్రోకెన్ రైస్ విక్రయం - ఈ-వేలం
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI), ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఆధ్వర్యంలో Valuejunction.in ద్వారా బ్రోకెన్ రైస్ ఈ-వేలం నిర్వహించబడుతోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమను తాము నమోదు చేసుకొని, మిల్లు ప్రాంగణాల నుండి బ్రోకెన్ రైస్ కొనుగోలు చేయడానికి ఈ-వేలంలో పాల్గొనవచ్చు.
వేలం రోజు: ప్రతి బుధవారం
సమయం: ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు
ఈ-వేలం వెబ్‌సైట్: https://valuejunction.in/fci/
మరిన్ని వివరాల కోసం దయచేసి వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
డివిజనల్ మేనేజర్
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డివిజనల్ కార్యాలయం, విశాఖపట్నం

FOOD CORPORATION OF INDIA
Andhra Pradesh Region
SALE OF BROKEN RICE THROUGH E-AUCTION
Sale of Broken Rice is being conducted by Food Corporation of India (FCI), Andhra Pradesh Region through Valuejunction.in. Interested buyers may register themselves and participate in the e-auction to purchase Broken Rice from mill premises.
Auction Day: Every Wednesday
Time: 11:00 AM to 02:00 PM
E-Auction Platform: https://valuejunction.in/fci/
For further details, interested bidders are requested to visit the website.
Divisional Manager
Food Corporation of India, Divisional Office, Visakhapatnam

జీవో రద్దుకు డిమాండు

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: కేంద్రం తీసుకువచ్చిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం సమ్మె చేపట్టారు. పార్వతీపురం కలెక్టరేట్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికులను నష్ట పరిచేలా ఉన్నాయని చెప్పారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, వీవోఏ, ఆర్పీ, సమగ్ర శిక్షా, ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జి.కిషోర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.మోహనరావు, ప్రజా సంఘ నాయకులు మన్మథరావు, స్రవంతి, ఆర్వీఎస్ కుమార్, పి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం పట్టణంలో నాయకుల ర్యాలీ

సమావేశంలో మాట్లాడుతున్న ఆంజనేయులు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిమాండు

విజయనగరం బాబామెట్ట న్యూస్‌టుడే: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషి చేస్తోందని రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండు చేశారు. పింఛను పథకాలను అమలు చేయాలని, తమ పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందేలా చూడాలన్నారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు రమేష్‌నాయుడు, రాష్ట్ర నాయకులు శ్రీనుబాబు, మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు

పురుషుల విభాగంలో విజేతలైన విజయనగరం జట్టు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు అన్నారు. గోపాలపట్నంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 5వ సిట్టింగ్ పారా వాలీబాల్ మీట్ జరిగింది. ఇందులో భాగంగా గురువారం ముగింపు పోటీల్లో మెన్, ఉమెన్ విభాగాల్లో విజయనగరం జట్లు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో అనకాపల్లి జట్టు, మహిళల విభాగంలో విశాఖ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. డీసీసీబీ ఛైర్మన్ తాతారావు, జీవీఎంసీ ఉపమేయర్ డి.గోవిందరెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేశారు. పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శివదత్త, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ డైరెక్టర్ రాజా, కూటమి నాయకులు బెహరా భాస్కరరావు, పి.మౌర్య సింహా, సాదిక్, ఆంజనేయరెడ్డి, రవివర్మ, వర్మ, లత, నరేంద్ర, రామస్వామి, సభ్యులు గణేశ్, స్వరూప్, సంతోశ్, గోవింద్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. పారా వాలీబాల్‌లో ప్రతిభ చూపిన మహిళా క్రీడాకారులను ఈనెల 25న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్న 14వ జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

గెలుపొందిన మహిళల జట్టు

న్యాయస్థానం భవన నిర్మాణానికి స్థల పరిశీలన

పార్వతీపురం గ్రామీణం, బెలగాం, న్యూస్‌టుడే: పార్వతీపురం జిల్లా న్యాయస్థానం భవన సముదాయ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి గురువారం పరిశీలించారు. అడ్డాపుశీల కొండచరియల సమీపంలో ఉన్న భూమి లభ్యత, భౌగోళిక అనుకూలతలు, రవాణా సౌకర్యం తదితరాలు తహసీల్దారు సురేష్, మండల సర్వేయర్‌లను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేవని నిర్ధారించుకున్న తర్వాత తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్ఐ, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

వివరాలు తెలుసుకుంటున్న జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

EENADU
e Classifieds

BUSINESS SERVICES

WANTED

Do You Need a Staff for Business Hire with ease www.mrvijay.in HR Solutions ✆ 8309661801.

REAL ESTATE

FLAT FOR SALE

3 BHK Semi Furnished Flat 1325 Sq. ft. N/E Facing for Sale in 1st floor, Anand Plaza, Siddharthnagar, VZM ✆ 9440255724.

PLOT FOR SALE

విజయనగరం ధర్మపురి నందు గల వసంతవిహార్ ఉడా లే-అవుట్‌లో 167 చ॥గ॥లు N/F లో స్థలం (రెడీ ఫర్ కన్‌స్ట్రక్షన్) అమ్మకం. సంప్ర॥ Mr.K. రఘునాదరావు. 9848122039.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

విజయవాడ ప్లాస్టిక్ పరిశ్రమ నందు పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. అర్హత: 10th, ఇంటర్, ITI, డిప్లొమా. Email: infoampp2016@gmail.com ✆ 62810 45178. అడ్రస్: అమరావతి పాలీప్యాక్, D.No: 25-38, 4వ క్రాస్ రోడ్, కబేళా, VJA-12

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

FACULTY/ TEACHERS

ఆల్ఫా కంప్యూటర్స్, VZM నందు బోధించుటకు టీచర్స్ (ఫ్యాకల్టీ) కావలెను.శాలరీ 20,000/- Sub:M.S.Office, Tally, DTP, C, Java ✆9397031917

SECURITY GUARDS

గరివిడిలో పనిచేయుటకు Security Guards కావలెను.15,000/- Salary. ఉచిత వసతి సదుపాయం కలదు. ✆ 9949826283, 8341732380

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థినుల సత్తా

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఇటీవల చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో చీపురుపల్లి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తాచాటారు. అండర్-17 విభాగంలో సహస్రగౌరి స్వర్ణం, ఐ.ప్రవల్లిక, పి.సౌజన్య రజతాలు సాధించారు. అండర్-15 విభాగంలో జె.యామిని, ఎల్.సత్యశ్రీ కాంస్య పతకాలతో మెరిశారు. బంగారు పతకంతో మెరిసిన సహస్రగౌరి ఒడిశాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. వారిని హెచ్ఎం రెహానా బేగం, వ్యాయామ ఉపాధ్యాయినులు వి.ఉషారాణి, ఎస్.అనురాధ అభినందించారు.

విజేతలతో ఉపాధ్యాయినులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

అదుపుతప్పి లోయలో పడిన వ్యాన్

ఒకరి మృతి.. అయిదుగురికి గాయాలు

ప్రమాదానికి గురైన వాహనం

మక్కువ, న్యూస్‌టుడే: వ్యాన్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పనసభద్ర పంచాయతీలో చోటుచేసుకుంది. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం. . ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ జిల్లా తెంతులఖుంటి స్టేషన్ పరిధికి చెందిన ఆరుగురు కొండచీపుర్లు కొనడానికి వ్యాన్‌లో కొరాపుట్ జిల్లా గుమ్మటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మక్కువ, సాలూరు మండలాల మీదుగా వస్తూ చిలకమెండంగి నుంచి కొండ దిగుతుండగా బాగుజోల సమీపంలో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాసీరాం(50) అక్కడికక్కడే మృతి చెందాడు. సుత్తాంతోపాటు మరొకరికి కాలు, చేయి విరిగాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సుత్తాంను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.

రెండు ద్విచక్ర వాహనాల ఢీ..

వంగర, న్యూస్‌టుడే: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన వంగర మండలం రుషింగి గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఏఎస్సై గణపతిరావు వివరాల ప్రకారం.. లక్ష్మీపేటకు చెందిన కలమట వెంకటేష్ బైకుపై వీరఘట్టం మండలం వెళ్తుండగా, అదే మండలం చిట్టపులివలసకు చెందిన ఏడాకుల వంశీ ద్విచక్ర వాహనంపై భాగెంపేటకు వస్తున్నాడు. వీరిద్దరూ రుషింగి సమీపంలో ఎదురెదురుగా ఢీకొట్టారు. ప్రమాదంలో వెంకటేష్ కుడి చేయి ఎముకలు విరిగిపోగా, వంశీ కాలికి తీవ్ర గాయమైంది. స్థానికుల సమాచారంతో వచ్చిన 108 వాహనంలో సిబ్బంది ఈఎంటీ రాజారావు, పైలట్ తిరుపతిరావు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వంశీని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

నారాయణం శ్రీనివాస్‌పై సైబర్ దాడి

రూ.27.24 లక్షలు దోచేసిన కేటుగాళ్లు

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: ప్రముఖ వ్యాపారవేత్త, నారాయణం గ్రూపు అధినేత నారాయణం శ్రీనివాస్ సైబర్ దాడికి గురయ్యారు. ఒకటో పట్టణ సీఐ చౌదరి వివరాల ప్రకారం.. శ్రీనివాస్ ఆన్‌లైన్‌లో వ్యాపార సంబంధిత వివరాల కోసం వెతికారు. ఈక్రమంలో విజయనగరంలో హల్దీరామ్ బ్రాంచి ఏర్పాటుకు అవకాశం ఉందని ప్రకటన కనిపించింది. ఆసక్తి కనబరిచిన ఆయన విడతల వారీగా రూ.27.24 లక్షల వరకు అవతలి వారి ఖాతాలకు జమ చేశారు. కేటుగాళ్లు మరింత డిమాండు చేయడంతో అనుమానం వచ్చి నేరుగా కంపెనీకి సందేశం పంపించారు. తమకు సంబంధం లేదని, అక్కడ ఫ్రాంఛైజీ ప్రకటన ఇవ్వలేదని ప్రతినిధులు చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

వేలం పాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: గ్రామాల్లో బెల్టు దుకాణాల కోసం వేలం పాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి హెచ్చరించారు. గురువారం నగరంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న శాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో మాట్లాడారు. అనధికార మద్యం దుకాణాలు లేకుండా చూడాలన్నారు. ఎంఆర్‌పీకే అమ్మకం, నిబంధనల అమలుపై దృష్టిపెట్టాలన్నారు. నాటు సారా తయారీ, అమ్మకాలు, రవాణాపై నిఘా ఉంచి, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. బౌడరా చెక్‌పోస్టు మీదుగా గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా సహాయ కమిషనర్ రామచంద్రరావు, జిల్లా అధికారి శ్రీనాథుడు తదితరులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	130	230	240

ఎప్పుడు చూసినా తాళమే..!



మండల కేంద్రమైన భామిని శాఖ గ్రంథాలయం నిత్యం మూతపడి ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రంథాలయానికి వీరితోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు వస్తుంటారు. కానీ నిత్యం తాళాలు వేసి ఉండడం వల్ల నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో ఉన్న గ్రంథాలయ అధికారిణి బదిలీ అయిన తర్వాత ఇన్‌ఛార్జిని నియమించారు. కానీ ఆయన వారంలో ఒక్కరోజు కూడా వచ్చిన పరిస్థితి లేదని స్థానిక పాఠకులు చెబుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, భామిని

పట్టు తప్పితే ప్రమాదమే..

మొండెంఖల్లు నుంచి నీలకంఠాపురం, పాడి గ్రామాల మీదుగా పెదగొత్తిలి, కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్లే మార్గాల్లో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టులకు ఇరువైపులా గోడలు కూలిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగి పలువురు గాయాలపాలయ్యారు. గత వైకాపా పాలనలో పలుమార్లు అధికారులకు విన్నవించినా.. పరిష్కారం చూపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ర.భ.శాఖ జేఈ సుశీల వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నిధులు మంజూరైతే పనులు చేస్తామన్నారు.

– న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

హుషారు లేని.. బోటు షికారు

నవరకోటపాడు సాహస పార్కులోని చెరువు దుస్థితి ఇది. ఏజెన్సీ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నప్పటికీ.. ఉన్న దాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ పర్యాటకుల సందడి కోసం పార్కులో రెండు బోట్లు ఏర్పాటు చేశారు. కొంత కాలం ఆహ్లాదంగానే సాగింది. కొన్ని నెలల కిందట ఒక బోటును తోటపల్లి తీసుకెళ్లగా.. మరొకటి మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది. చెరువంతా నాచు పట్టింది. రెండు నెలల్లో చర్యలు చేపట్టనున్నట్లు పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. – న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం

వినియోగించరు.. విక్రయించరు

సాలూరు పురపాలికలో మరమ్మతులకు గురైన పారిశుద్ధ్య వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి మరుగున పడి మట్టిలో కలుస్తున్నాయి. పాలకులు పట్టించుకుని తుక్కుగా అయినా విక్రయిస్తే వచ్చిన డబ్బులు కొత్త వాహనం కొనుగోలుకు ఉపయోగపడతాయి. అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి తుక్కుగా మారిన వాహనాలు విక్రయించేందుకు చర్యలు చేపడతామని పుర డీఈ ప్రసాద్ తెలిపారు. – న్యూస్‌టుడే, సాలూరు

అసంపూర్తి భవనం.. అవస్థలమయం

పాచిపెంట మండలంలోని కర్రివలస గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో రూ.45.50 లక్షలతో దీని పనులు చేపట్టారు. కొంతవరకు నిర్మించిన తర్వాత బిల్లుల సమస్యతో గుత్తేదారు పనులను ఆపేశారు. నాలుగేళ్లు అవుతున్నా నేటికీ తిరిగి ప్రారంభించలేదు. చేసేది లేక సిబ్బంది అద్దె భవనంలో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని జేఈ ఫరూక్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

– న్యూస్‌టుడే, పాచిపెంట

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	8008566244
పాలకొండ	8008574299
సాలూరు	8008786820
కురుపాం	9849044696

?: మొండెంఖల్లు నుంచి నీలకంఠాపురం వెళ్లే మార్గంలో ఉన్న కైలాసపురం గ్రామ సమీపంలో రోడ్డు అంచున గుంత ఏర్పడింది. - **రామకృష్ణ, స్థానికుడు** ★ గుంతను పూడ్చివేస్తాం. - **ర.భ. శాఖ అధికారులు** – న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

?: గోచెక్క పంచాయతీ గ్రామాలకు జియో సిగ్నల్ పనిచేయడం లేదు. అత్యవసర సమాచారానికి అవస్థలు పడుతున్నాం. - **సూరయ్య** ★ సిగ్నల్ ఇచ్చేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతాం. - **కృష్ణారావు, ఏపీవో** – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

?: వెంగాపురం గ్రామ సమీప పెదంకలాం కాలువపై ఉన్న కల్వర్టు గోడలు విరిగిపోయాయి. - **అసిరినాయుడు** ★ జైకా నిధులతో మరమ్మతులు చేపడతాం. - **గౌరునాయుడు, పెదంకలాం ఛైర్మన్** – న్యూస్‌టుడే, బలిజిపేట

?: పాలకొండ కోమటిపేటలో కుళాయిల ద్వారా రంగుమారిన నీరు సరఫరా అవుతోంది. - **శిల్లా గుప్త** ★ సమస్య పరిష్కరిస్తాం. - **రత్నరాజ్, కమిషనర్** – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

?: వండువ, పాపమ్మపేట కూడళ్ల మధ్య సీఎస్‌పీ రహదారి పక్కన సూచిక వాలిపోయింది. ముందు మలుపు ఉండడంతో ఇబ్బంది ఎదురవుతోంది. - **స్థానికులు** ★ సంబంధిత అధికారులతో మాట్లాడి సరిచేస్తాం. - **బి.వెంకటరమణ, ఎంపీడీవో** – న్యూస్‌టుడే, వీరఘట్టం

?: జోగింపేట సుబ్బమ్మ పేరంటాలు గుడి సమీపంలో చెత్త పేరుకుపోయింది. - **రామినాయుడు** ★ చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. - **కుమారవర్మ, డిప్యూటీ ఎంపీడీవో** – న్యూస్‌టుడే, సీతానగరం

?: అడ్డపుశీల ర.భ. మార్గం నుంచి గ్రామం మీదుగా బీడ్స్ ఇళ్లకు పక్కా రహదారి లేక వాహనాలు తిరిగేటప్పుడు దుమ్ము రేగుతోంది. స్థానికులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. - **శివయ్య** ★ పరిస్థితిని పరిశీలించి చర్యలు ప్రతిపాదిస్తాం. - **సాయి, ఏఈ, పీఆర్ ప్రాజెక్టు** – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

?: పాలకొండలోని రామకళామందిర్ వీధి రోడ్డు రాళ్లు తేలి అధ్వానంగా ఉంది. - **స్థానికులు** ★ పరిశీలించి, నిర్మాణానికి చర్యలు చేపడతాం. - **రత్నరాజ్, కమిషనర్** – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

మా ఊరికి... రోడ్డొచ్చిందోచ్

గత వైకాపా సర్కారు గ్రామీణ రహదారులను పూర్తిగా గాలికొదిలేసింది. గోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరచూ ప్రమాదాల బారినపడేవారు. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడంతో క్రమంగా రోడ్లు మెరుగుపడుతున్నాయి.

– న్యూస్‌టుడే, పాలకొండ, గ్రామీణం, భామిని, వీరఘట్టం, సీతంపేట

ఇటీవల నిర్మించిన బడ్డుమాసింగి రహదారి

మరి వీటి పరిస్థితి?

నియోజకవర్గంలో ఇంకొన్ని గ్రామీణ రహదారులు మరమ్మతులు కోరుతున్నాయి. పాలకొండ మండలం లుంబూరు, ఓని, గుడివాడ, పద్మాపురం, మల్లివీడు, భామిని మండలం జక్కరగూడ, మూలగూడ, ఇసుకగూడ, వీరఘట్టం మండలం కంబర నుంచి రావివలస, దశమంతుపురం నుంచి బుడ్డిడి వరకు రోడ్లు వేయాల్సి ఉంది.

ఏళ్ల నాటి నిరీక్షణ..

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాలకొండ మండలం అరదలి గ్రామానికి కచ్చా రోడ్డే దిక్కు. ఏళ్లుగా ప్రజలు వినతులు ఇస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు 'పల్లె పండగ'లో రూ.80 లక్షలు మంజూరు చేయడంతో తారురోడ్డు నిర్మించారు. ఓని-గుడివాడ నుంచి కొత్తగూడకు వెళ్లేందుకు ఏళ్లుగా పొలాల గట్లే ఆధారం. రూ.80 లక్షలతో రోడ్డేశారు. నాలుగు కి.మీ. మేర రూ.75 లక్షలతో బాగు చేశారు. సీఎస్పీ రోడ్డు నుంచి తంపటాపల్లికి వెళ్లే మూడు కి.మీ. మేర గుంతలమయంగా మారి అవస్థలు పడ్డారు. రూ.60 లక్షలతో మెరుగుపర్చారు. మూడేళ్ల కిందట రూ.3 కోట్లతో ప్రారంభించిన నవగాం కూడలి-బడ్డుమాసింగి రహదారి నిలిచిపోయింది. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి.

కూటమి చొరవతో అభివృద్ధి

★ తొమ్మిదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని భామిని మండలం ఏబీ రోడ్డు నుంచి మనసర మార్గంలో రూ.1.74 కోట్లతో బీటీ రోడ్డు వేశారు. ★ ఏబీ రోడ్డు-లివిరి రహదారి పదేళ్లుగా అధ్వానంగా ఉంది. ఎట్టకేలకు రూ.1.50 కోట్లతో నిర్మించారు. ★ ఏబీ నుంచి నేరడి వరకు రూ.కోటితో మెరుగుపర్చారు. ★ వీరఘట్టంలో రూ.5.5 కోట్లతో రోడ్లు వేశారు. ★ రూ.1.10 కోట్లతో విక్రాంపురం నుంచి కంబరకు, రూ.2.20 కోట్లతో కొట్టుగుమ్మడకు, రూ.కోటితో ఎం.రాజపురం గ్రామానికి, రూ.కోటితో అడారు నుంచి డెప్పివలస, బిటివాడ నుంచి చేబియ్యాలవలసకు రోడ్లు నిర్మించారు. ★ తూడి, అడారు, పాలమెట్ట గ్రామాలకు రూ.రెండు కోట్లతో వేశారు. ★ సీతంపేట మండలం నొగాడకు, మర్రిపాడు సంత నుంచి మూలగూడ వరకు, రంగంవలస, రుక్మిణిగూడ రహదారులు మెరుగుపడ్డాయి.

ప్రత్యేక దృష్టి

నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులు మెరుగుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. పల్లె ప్రగతే ధ్యేయంగా సీఎం, డిప్యూటీ సీఎం పని చేస్తున్నారు. మిగిలిన రహదారులను కూడా అభివృద్ధి చేస్తాం.

- నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్యే

చెరువులను రక్షించండి

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన చెరువులను రక్షించాలని ఎమ్మెల్యే బి.విజయచంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర శాసనసభలో ఉప సభాపతి రఘురామరాజు ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో నియోజకవర్గ సమస్యలు వివరించారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు భారీగా ఆక్రమించారని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు పూర్తిగా కార్యాలయాల్లో లేవని, గత ప్రభుత్వ నాయకుల వద్ద ఉన్నాయని తెలిసిందన్నారు. తక్షణమే విచారణ నిర్వహించాలన్నారు.

స్వామికి ముడుపుల పూజ

సీతానగరం వేణుగోపాలస్వామి సన్నిధిలోని లక్ష్మీనరసింహుడికి గురువారం ముడుపుల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో మూలవిరాట్‌ను పూలమాలలతో అలంకరించారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, సీతానగరం

కలెక్టర్ 'మాస్టారు'

విద్యార్థులకు పాఠం బోధిస్తున్న ప్రభాకరరెడ్డి

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి లోటు రాకూడదని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి, పాఠాలను బోధించారు. పాఠశాల ఆవరణ, వంటశాల, వసతి గృహాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిక, ఇతర పుస్తకలను చూశారు. అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఇది కరిరాజుల క్యూ

కొమరాడ, న్యూస్‌టుడే: అటవీ ఏనుగుల గుంపు అర్తాం కొండల్లో నుంచి గురువారం ఉదయం గంగరేగువలస ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతానికి అక్కడ వరి, జొన్న మొక్క దశలో ఉండడంతో పంటను నాశనం చేస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

108లో ప్రసవం

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మండలం చింతడకు చెందిన సవర విజయలక్ష్మికి బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రసవమైందని ఈఎంటీ రాముడు, పైలట్ రమణ తెలిపారు. మగ బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. అనంతరం ప్రాంతీయాసుపత్రిలో చేర్పించామన్నారు.

గర్భిణులూ.. పోషకాహారం తీసుకోండి

గర్భిణితో మాట్లాడుతున్న గీతిక

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం మండలంలోని బాలగుడబ, అడ్డపుశీల ఆరోగ్య ఉప కేంద్రాలను ఎన్‌సీవో కేంద్ర ప్రతినిధి గీతిక గురువారం పరిశీలించారు. అడ్డపుశీలలో గర్భిణులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మంచి ఆహారం తీసుకోవాలని, రక్తహీనత తలెత్తితే ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. (ఎన్‌సీవో)కు తన పర్యటన నివేదికను అందిస్తామని తెలిపారు. ఆరోగ్య ఉపకేంద్రం ఇన్‌ఛార్జి ప్రవళిక, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాంకు ఏర్పాటు

స్పందనకు వందనం

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మండలంలోని పెదమేరంగి తాగునీటి ట్యాంకు పాడైంది. ఈ సమస్యపై గత నెల 29న 'ఈనాడు'లో చిత్ర వార్త ప్రచురితమైంది. స్పందించిన సర్పంచి ఆర్.అనూరాధ, పంచాయతీ కార్యదర్శి గిదిర రూ.40 వేలతో గురువారం కొత్త ట్యాంకును ఏర్పాటు చేశారు.

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

సాలూరు ప్రధాన రహదారిలో కార్మికుల ర్యాలీ

పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఏపీఎన్జీజీవో సంఘ జిల్లా అధ్యక్షుడు జి.కిషోర్ అన్నారు. జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏపీఎన్జీజీవో సంఘం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. కార్మికుల చట్టాలను రద్దు చేయాలన్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్, పదోన్నతుల విషయంలో స్పష్టత కల్పించాలన్నారు. ★ పాలకొండలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, సాలూరులో సిటు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు అజయ్‌శర్మ, భామినిలో జిల్లా కమిటీ సభ్యుడు అప్పలస్వామి, వీరఘట్టం, సీతంపేట, బలిజిపేటలో నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ★ సీతానగరంలో తహసీల్దారు ప్రసన్నకుమార్‌కు వినతి అందించారు. ★ కురుపాంలో గంగునాయుడు, కొమరాడలో సాంబమూర్తి, గుమ్మలక్ష్మీపురంలో గౌరీశంకరరావు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. – న్యూస్‌టుడే బృందం

సీతంపేట ప్రధాన కూడలిలో రోడ్డుపై బైఠాయించి..

కొమరాడలో అఖిలపక్ష నాయకుల ధర్నా

సమ్మెకు సంఘీభావం

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి జిల్లా ఛైర్మన్ గొట్టాపు శ్రీరామ్మూర్తి అన్నారు. జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా భోజన విరామ సమయంలో పార్వతీపురం కలెక్టరేట్ ముఖద్వారం వద్ద ఆ సంఘ నాయకులు, సభ్యులతో కలిసి సంఘీభావం తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్యదర్శి డీజీ ప్రసాద్, సత్యలక్ష్మీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కురుపాంలో అవగాహన ర్యాలీ

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సభ్యులు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని యస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్ అన్నారు. గురువారం కురుపాంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. బాధితులు ముందుకొస్తే.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన సహకారం అందిస్తామన్నారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి, ఎంఈవోలు సత్యనారాయణ, రాధాకృష్ణ, ఎస్సై పి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ భృతి ఏది?

మక్కువ, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి రాజన్నదొర విమర్శించారు. గురువారం మక్కువలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని, 50 ఏళ్లకే పింఛన్లు అందిస్తామని చెప్పి, ఇంతవరకు ఇవ్వలేదన్నారు. జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసనాయుడు, మండలాధ్యక్షుడు రంగునాయుడు, శ్రీనివాసరావు, సంజీవులునాయుడు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: చినమేరంగి, కుదమ విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో శుక్రవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ మండల ఏఈ శంకరరావు తెలిపారు. ఆర్‌డీఎస్‌ఎస్ స్కీమ్‌లో బ్రేకర్ ఎరెక్షన్ పనుల నిమిత్తం ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సరఫరా ఉండదని చెప్పారు. ★ **పాచిపెంట:** నిర్వహణ పనుల దృష్ట్యా పాచిపెంట మండలంలో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ డీఈ గోపాలరావు నాయుడు, జేఈ సింహాచలం 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

13న ఉచిత మెగా వైద్య శిబిరం

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: పట్టణంలోని వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ చలపతిరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, జెమ్స్ ఆసుపత్రి(శ్రీకాకుళం), కళాశాల సౌజన్యంతో నిర్వహించనున్న వైద్య శిబిరంలో స్త్రీ, పురుషులు, పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. రక్త పరీక్షలు, ఈసీజీ, రక్తపోటు, 2డీ ఎకో పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

యువత ఒక్కటై.. పల్లెకు ఉపకారులై..

ఆహ్లాదంగా తయారైన రావుపల్లి కోనేరు

గరుగుబిల్లి, న్యూస్‌టుడే: తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని రావుపల్లి గ్రామానికి చెందిన 'ఆశయ హెల్పింగ్ హ్యాండ్స్' యువజన సంఘం సభ్యులు నిరూపించారు. 2018 ఆగస్టులో 360 సభ్యులతో సంఘాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి ఆనుకొని ఉన్న బోటువాని చెరువును బాగు చేసి ఆక్రమణకు గురైన గట్టును రెవెన్యూ అధికారుల సాయంతో వెడల్పు చేసి కొబ్బరి మొక్కలు నాటారు. అన్ని వీధులకు పేర్లతో కూడిన పలకలను అమర్చారు. కూడళ్ల వద్ద 20 బెంచీలు ఏర్పాటు చేశారు. జడ్పీ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన జ్ఞానకళా వేదిక నిర్మించారు. ఏటా అన్ని ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.10,000 చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నారు. ప్రతి ఆదివారం ఐఐటీ, 7, 8, 9వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక బోధనలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం ద్వారా 10 మంది రోగులకు మందులు పంపిణీ చేస్తున్నట్లు సంఘం కార్యదర్శులు పల్లెం భార్గవరావు, పొడుగు రామారావు, చప్ప సింహాచలం, ఎస్.హరికుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. అంతేకాదు గ్రంథాలయం ఏర్పాటు చేసి.. ఏటా మండల స్థాయి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విజేతలకు రూ.10 వేలు, రూ. 5 వేలు, రూ. 3 వేలు చొప్పున నగదు పారితోషికం అందజేస్తున్నట్లు అధ్యక్షులు చుక్క జగం, డి.సూర్యనారాయణ వివరించారు. గ్రామానికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు గుల్ల సూర్యప్రకాష్‌రావు, పల్లెం తేజేశ్వరరావు, విదేశాల్లోని యువకులు సహకరిస్తున్నట్లు తెలిపారు.

జడ్పీ పాఠశాలలో నిర్మించిన జ్ఞానవేదిక

70 మందికి వైద్య పరీక్షలు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని మూలిగూడ కూడలి వద్ద రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 70 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి జి.ప్రభాకరరావు, సంఘ అధ్యక్షుడు టి.పాండురంగ, సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

80 లీటర్ల నాటుసారా స్వాధీనం

కొమరాడ, న్యూస్‌టుడే: మండల కేంద్రం కొమరాడ కాలనీ సమీపంలో గురువారం నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై జగదీష్‌నాయుడు చెప్పారు. అతని నుంచి 80 లీటర్ల సరకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.

మహిళ అదృశ్యం

పార్వతీపురం పట్టణం, పురపాలక: ఒడిశాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ పార్వతీపురంలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఈనెల 10న స్వగ్రామానికి బయలుదేరింది. ఇంతవరకు ఇంటికి చేరలేదని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవింద్ చెప్పారు.

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి

మాట్లాడుతున్న రజినీదుర్గ

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కురుపాం సీడీపీవో జి.రజినీ దుర్గ అన్నారు. గురువారం మండల కార్యాలయం ఆవరణలో గ్రామస్థాయిలో బాలల సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో అధికారులు బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలను తెలిపారు. బాలల సంరక్షణ అధికారి ఎ.సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

భవనం తొలగిస్తే మేలు మేడం..

పాచిపెంట, న్యూస్‌టుడే: పాచిపెంటలో శిథిలమైన ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల భవన సముదాయాన్ని ఏటీడబ్ల్యూ కృష్ణవేణి గురువారం పరిశీలించారు. ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో దీనిపై గ్రామస్థులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాల ఖాళీగా ఉన్న వేరొక భవనంలో నిర్వహిస్తున్నారు. పాత శిథిల భవన సముదాయాన్ని తొలగిస్తే మేలని, పిల్లలు తిరుగుతున్నారని స్థానికులు విన్నవించారు. సిబ్బంది పాల్గొన్నారు.

శిథిల భవనాలు పరిశీలిస్తున్న కృష్ణవేణి

పక్కాగా ఈ-పంట నమోదు

సిబ్బందిని ప్రశ్నిస్తున్న వైశాలి

సీతానగరం, న్యూస్‌టుడే: భూముల రీసర్వే పనులు, ఈ-పంట నమోదు పక్కాగా ఉండాలని సబ్ కలెక్టరు వైశాలి సిబ్బందికి సూచించారు. తహసీల్దారు కార్యాలయంలో గురువారం సిబ్బందితో సమీక్షించారు. అనంతరం లక్ష్మీపురంలో రబీ సాగు ఈ-పంట నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దారు ప్రసన్నకుమార్, ఏవో అవినాష్, సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, న్యూస్‌టుడే: విద్యార్థుల చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి సూచించారు. భద్రగిరి పీటీజీ బాలికల పాఠశాలను గురువారం సందర్శించారు. భవన నిర్మాణాన్ని పరిశీలించి, నాణ్యతలో రాజీపడితే సహించేది లేదన్నారు. విద్యార్థుల సామర్థ్యాలు పరీక్షించి పలు సూచనలు అందించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. తహసీల్దారు శేఖర్, ప్రిన్సిపల్ సత్యవతి ఉన్నారు. ★ సీతంపేట హడ్డుబంగి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జి.చిన్నబాబు సందర్శించారు. ఓ విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతుండడంతో వెంటనే సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తరలించాలన్నారు. ప్రధానోపాధ్యాయురాలు బి.ఉమావాణి, ఉపాధ్యాయులు ఉన్నారు.

వసతి గృహం తనిఖీ: సాలూరు: పట్టణంలోని బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాన్ని డీడీ విజయశాంతి తనిఖీ చేశారు. మెనూ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనశాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

క్రమశిక్షణతో చదువుకోవాలి: సీతంపేట: సీతంపేటలోని మినీ గురుకులాన్ని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి అన్నాదొర సందర్శించారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. కాలం చెల్లిన సరకులు వాడరాదన్నారు. క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థుల ప్రతిభ పరీక్షిస్తున్న జేసీ

(c) eenadu

ఈనాడు పోలవరం

పేద చిన్నారులకు.. ఉచిత కార్పొరేట్ విద్య

ఒకటో తరగతిలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: విద్యాహక్కు చట్టం-2009ను అనుసరించి 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా విద్యనందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒకటో తరగతిలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో 25 శాతం సీట్లు కేటాయించనున్నారు.

ఉమ్మడి అల్లూరి జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు: 50

గతేడాది పొందిన ఉచిత ప్రవేశాలు: 72

కావాల్సిన ధ్రువపత్రాలు..

● ఒకటో తరగతిలో తమ పిల్లలకు ఉచిత సీట్లు పొందాలనుకునే వారు గ్రామ సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాలల నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ● చిరునామా ధ్రువీకరణకు ఆధార్, ఓటరు ఐడీ, రేషన్ కార్డు, ఉపాధిహామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల్లో ఏదైనా ఉండాలి. ● వయసు ధ్రువీకరణకు పుట్టిన తేదీ ధ్రువపత్రం. జిల్లాలో వారి నివాస ప్రాంతంలో ఉన్న ఏ ప్రైవేట్ పాఠశాలనైనా ఎంచుకునే అవకాశం.

అర్హతలు: ★ ఐబీ/సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ పాఠశాలల్లో ప్రవేశానికి 02.04.2020 నుంచి 31.03.2021 మధ్య జన్మించి అయిదేళ్లు నిండి ఉండాలి. ★ రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు 02.06.2020 నుంచి 31.05.2021 మధ్య జన్మించి అయిదేళ్లు నిండి ఉండాలి.

రిజర్వేషను ఇలా..

అనాథలు, హెచ్ఐవీ బాధిత చిన్నారులు: 5%

ఎస్సీ: 10% ఎస్టీ: 4%

బీసీ, మైనార్టీ, ఇతరులకు: 6%

ఆన్‌లైన్‌లో..

http:// cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చు. మరింత సమాచారం కోసం 18004258599 టోల్‌ఫ్రీ నంబరుకు సంప్రదించవలెను.

గడువు తేదీలు

ప్రైవేట్ పాఠశాలల నమోదు	ఫిబ్రవరి 16 వరకు
విద్యార్థుల నమోదు	ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు
అర్హత నిర్ధారణ	మార్చి 17
మొదటి విడత లాటరీ	మార్చి 25
ప్రవేశాల ధ్రువీకరణ	మార్చి 26 నుంచి ఏప్రిల్ 7
రెండో విడత లాటరీ	ఏప్రిల్ 12
ప్రవేశాల ధ్రువీకరణ	ఏప్రిల్ 13 నుంచి 23 వరకు

లాటరీ ద్వారా ఎంపికలు

తల్లిదండ్రులు తమ పిల్లలను ఒకటో తరగతిలో చేర్చేందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. లాటరీ ద్వారా ఎంపికలు జరుగుతాయి. అర్హత ఉన్న వారందరూ సద్వినియోగం చేసుకోవాలి.
–వి.ఎ.స్వామినాయుడు, ప్రాజెక్టు అధికారి, సమగ్ర శిక్ష, ఉమ్మడి అల్లూరి జిల్లా

రాజవొమ్మంగిలో ర్యాలీ చేస్తున్న సీఐటీయూ, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు

కార్మిక సంఘాల గర్జన

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, చట్టాలు, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ర.భ.శా అతిథి గృహం నుంచి అల్లూరి కూడలి మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో కలిగే నష్టాన్ని వివరించారు. – న్యూస్‌టుడే, రాజవొమ్మంగి

నిధులు కురిపిస్తేనే.. పోలవరం

రాష్ట్ర పద్దుపై గిరిజనుల ఆశలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి 12 మండలాలతో నూతనంగా పోలవరం జిల్లా ఏర్పడింది. ప్రస్తుత రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యంతో పాటు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపునకు గురవుతున్న గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ, భూములకు సంబంధించి చెల్లింపులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని గిరిజనులు ఆశతో ఎదురు చూస్తున్నారు. బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను కేటాయించాలని జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు.

కొత్త మండలానికి ప్రాముఖ్యత..

పోలవరం జిల్లాలో 11మండలాలుండగా.. కొత్తగా వై.రామవరం మండలంతోపాటు గుర్తేడు ప్రధాన కేంద్రంగా ప్రత్యేక మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మండలంలో గుర్తేడుతో పాటు దారగడ్డ, పాతకోట, కానివాడ, బొడ్డగండి పంచాయతీలు ఉన్నాయి. జిల్లా గుర్తేడులో కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటించి, మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించారు. ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని అధికారులు నివేదికలో తెలిపారు.

నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించాలి..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాలో నాలుగు మండలాలకు చెందిన సుమారుగా 88 గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం పునరావాస కాలనీలు నిర్మించాలి. ముంపునకు గురవుతున్న నిర్వాసితుల భూములతో పాటు ఎటువంటి భూమి లేకున్నా రెండెకరాల భూమిని కేటాయించాల్సి ఉంది. దేవీపట్నం మండలంలో 42 గ్రామాలు, చింతూరు-6, కూనవరం-10, వరరామచంద్రపురంలో సుమారుగా 30 గ్రామాల్లో నిర్వాసితులవుతున్నారు. వీరందరికి పూర్తిస్థాయిలో ప్యాకేజీని చెల్లించాలని నివేదికలో పేర్కొన్నారు.

గుడిసె పర్యాటక ప్రాంతం

పర్యాటకానికి అడుగులు..

జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే భూపతిపాలెం పర్యాటక ప్రాంతంలో బోట్ షికారు ఏర్పాటు చేసేందుకు జాయింట్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ చర్యలు చేపట్టారు. ప్రసిద్ధిగాంచిన గుడిసె పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు.

నిధుల కొరతతో నిలిచిన పెదభీరంపల్లి-గొట్లగూడెం బీటీ రోడ్డు

నిలిచిన రహదారులకు..

గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పలు రహదారులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. ముఖ్యంగా పెదభీరంపల్లి-గొట్లగూడెం, పెదగెద్దాడ-చెరుకుపాలెం, నరసాపురం-కన్నారం, బొలిగొండ-చుప్పరిపాలెం, కాకావాడ-ఆకూరు తదితర రహదారులను గత ప్రభుత్వంలో ప్రారంభించారు. నిర్మాణంలో భాగంగా ఉన్న రోడ్డును తవ్వేసి మెటల్ పరిచారు. అయితే నిధులు కొరతతో ఎక్కడి రోడ్లను అక్కడే వదిలేశారు. వీటిని పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే శిరీషాదేవి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుత బడ్జెట్‌లో వీటికి నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.

నిధులు కేటాయించే అవకాశం..

నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా అభివృద్ధికి ప్రత్యేకించి నిధులు కేటాయించాలని నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాను. ముఖ్యంగా పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన ప్యాకేజీ, జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు భవన సదుపాయాల ఏర్పాటుకు నిధులు, పర్యాటక ప్రాంతాలు, గత ప్రభుత్వంలో నిధుల కొరతతో నిలిచిన రహదారులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని తదితర వాటిపై నివేదికను తయారు చేసి అందించడం జరిగింది. బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. – మిరియాల శిరీషాదేవి, ఎమ్మెల్యే, రంపచోడవరం

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్

భూగర్భ జలాలు వృథా కాకుండా చర్యలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: భూగర్భ జలాలను వృథా కాకుండా వ్యవసాయానికి ఉపయోగపడేవిధంగా చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం పీవో స్మరణ్‌రాజ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని రంప గ్రామం దొరవీధిలో చలమల(స్ప్రింగ్ షెడ్)ను స్మరణ్‌రాజ్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కింద స్ప్రింగ్ షెడ్డు మేనేజ్‌మెంట్‌లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ చలమలపై గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ ద్వారా వీటిని తవ్వేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. డ్వామా ఏపీడీ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్, ఎంపీపీ బందం శ్రీదేవి, ఎంపీడీవో ప్రసాద్, ఏపీవోలు సత్యనారాయణ, శ్రీనివాస్, సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ వీరన్న పాల్గొన్నారు.

అమ్మవారి ఆలయంలోకి గోదావరి

మూడు రోజులుగా తగ్గని నీటి ప్రవాహం

దేవీపట్నం, న్యూస్‌టుడే: ఎగువన పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు ప్రాజెక్టు వెనుక జలాలు కారణంగా పోశమ్మగండి వద్ద గోదావరి ఉద్ధృతంగా పెరుగుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం క్రమంగా గురువారం నాటికి గండిపోశమ్మ అమ్మవారి ఆలయం మండపంలోకి చేరింది. అమ్మవారి ఆలయం వద్ద భక్తుల క్యూలైన్లోకి వరద నీరు మరింత పెరగడంతో ఆలయాధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయానికి వచ్చే భక్తులను గోదావరి నదివైపునకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

రాకపోకలకు అంతరాయం..

దండంగి- డి.రావిలంక మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై వరద నీరు పెరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం నెలకొంది. సీతపల్లి వాగుకు గోదావరి పెరగడంతో సీతారం, కె.వీరవరం, చినరమణయ్యపేట, దండంగి పరిసర ప్రాంతాల మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

గండిపోశమ్మ ఆలయంలోకి చేరిన ప్రవాహం

త్వరలో దర్శనాలు సమీపిస్తుండగా...

గోదావరి వరదలు నేపథ్యంలో గతేడాది జులై మూడో తేదీన అమ్మవారి దర్శనాలను ఆలయాధికారులు నిలిపివేశారు. అప్పటి నుంచి అమ్మవారి ఆలయం ముంపులోనే ఉండటంతో ఆలయానికి వస్తున్న భక్తులు కొండపై నుంచే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం వరద తగ్గడంతో మూడు రోజుల్లో అమ్మవారి దర్శనాలను పునః ప్రారంభించడానికి ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసమయంలో మళ్లీ గోదావరి పెరగడంతో దర్శనాలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో అమ్మవారి ఆలయానికి వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోతుందని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆలయాధికారులు దర్శనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కోరుతున్నారు.

హోం స్టే నిర్వాహకులకు శిక్షణ తరగతులు

మారేడుమిల్లి: పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హోంస్టేల నిర్వాహకులకు నెల రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మారేడుమిల్లి మండలంలో ఇప్పటివరకు ఈ పథకంలో భాగంగా సుమారు 58 మందిని హోంస్టేల నిర్వాహకులుగా ఎంపిక చేశామన్నారు. వారందరికీ ఈ నెల 16 నుంచి నెల రోజుల పాటు స్థానిక గిరిజన యువత శిక్షణ కేంద్రం (వైటీసీ)లో శిక్షణ ఇస్తామన్నారు. ఎంపికైనా నిర్వాహకులంతా విధిగా శిక్షణకు హాజరుకావాలని ఆయన కోరారు.

నేడు మారేడుమిల్లిలో సంపూర్ణత అభియాన్-2 మేళా

మారేడుమిల్లి: కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ పథకంలో భాగంగా సంపూర్ణత అభియాన్-2 మేళాను శుక్రవారం నిర్వహిస్తున్నామని ఎంపీడీవో రవికిశోర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా పోలవరం జిల్లాలో మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం మండలాలు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా మండలాల్లో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, ఇన్‌ఛార్జ్ జేసీ స్మరణ్‌రాజ్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

చోదన.. యాతన

16వ నంబరు జాతీయరహదారిపై ప్రమాద ఘంటికలు

ఈనాడు పరిశీలన

ఈనాడు, రాజమహేంద్రవరం: అస్తవ్యస్త కూడళ్లు.. సాంకేతిక లోపాలు.. అపసవ్య దిశలో ప్రయాణం..కానరాని పైవంతెనలు.. ఇష్టారీతిన వెలిసిన దుకాణాలు.. వెరసి 16వ నంబరు జాతీయరహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన మార్గమిది. రాజానగరం మొదలుకొని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వరకు రానూపోను 220 కి.మీ. 'ఈనాడు' పరిశీలించింది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఏ తరహా సమస్యలున్నాయో గుర్తించి అందిస్తోన్న కథనమిది.

లోవ ఆలయ కూడలి వద్ద ప్రమాదకరంగా రోడ్డు దాటుతూ..

అపసవ్య దిశలో వచ్చేస్తూ..

రాజానగరం-కాకినాడ కూడలి

రాజమహేంద్రవరం నుంచి వెళ్లే వాహనాలు జాతీయరహదారిపై కాకినాడ మార్గానికి మలుపు తిరిగే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కలవచర్ల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు అపసవ్య దిశలో వస్తున్నాయి. ఇలా 15 నిమిషాల్లో 25 వాహనాలు ప్రమాదకరంగా వచ్చాయి. సిగ్నల్ వ్యవస్థతోపాటు కానిస్టేబుల్ అవసరం. పైవంతెన నిర్మిస్తే పరిష్కారం లభిస్తుంది.

గండేపల్లి కూడలి

మల్లేపల్లి వద్ద గ్రామాల నుంచి నేరుగా హైవే పైకి వస్తున్నారు. రోడ్డుకు ఆనుకునే దుకాణాలు, ఇళ్లున్నాయి. రెండు మళ్లింపు స్థానాలు (డైవర్షన్ పాయింట్లు) ఉన్నా దగ్గరగా ఉందని రాంగ్‌రూట్‌లో వస్తున్నారు.

తాళ్లూరు

రెండు గ్రామాల కూడలి ఇది. 8 దాబాలు ఉన్నాయి. గ్రామాల నుంచి నేరుగా అపసవ్య దిశలో హైవేపైకి వస్తున్నారు. శివారులో కాలనీ, పాఠశాల ఉన్నా మళ్లింపు మార్గంలేదు. విభాగిని రెయిలింగ్‌పై నుంచి దాటి పిల్లలు, ఉపాధి కూలీలు రోడ్డుపైకి వస్తున్న క్రమంలో వాహనాలు ఢీకొంటున్నాయి.

రౌతులపూడి నుంచి వచ్చే క్వారీ వాహనాలు హైవేపైకి వచ్చే క్రమంలో మలుపు తిరగక వెనక్కి, ముందుకు తిప్పుతున్నారు. కూడలి వద్ద ఆటోలు, పైవంతెన రోడ్డుపై లారీలు నిలుపుతున్నా నియంత్రణ లేదు.

కత్తిపూడి వద్ద..

సర్వీస్ రోడ్ ఉన్నా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కే.. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీస్ సిబ్బంది ఉండాలి. 216 హైవేకు అనుసంధానం చేసే చోట వాహనాలు మలుపు తిప్పే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.



జగ్గంపేట / నిత్యం రద్దీ

జగ్గంపేట వద్ద పైవంతెన దిగిన వెంటనే డౌన్‌లో మళ్లింపు స్థానం ఉంది. కూడలిలో 5 సినిమా హాళ్లు, కళాశాల ఉండడంతో రద్దీ ఎక్కువ. నిమిషానికి 25 బైకులు రోడ్డు క్రాస్ చేస్తున్నాయి. మళ్లింపు మార్గం కొంత దూరంగా అవసరం. అండర్ పాస్, సిగ్నల్స్, గస్తీ ఏర్పాటు కీలకం.

రహదారులా.. పార్కింగ్ యార్డులా

● అన్నవరం-రాజమహేంద్రవరం వెళ్లే వాహనాలు హైవేను క్రాస్ చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

లోవ జంక్షన్

హైవేపై నాలుగు రోడ్ల కూడలి ఉండడం వల్ల నేరుగా వాహనాలు వచ్చేస్తున్నాయి. సర్వీస్ రోడ్డును వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు అడ్డదిడ్డంగా రోడ్డు దాటేస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, పోలీసు గస్తీ అవసరం.

● తుని నుంచి విశాఖ వెళ్లేందుకు శివారు నుంచి సర్వీస్ రోడ్డు ఉన్నా.. కొందరు వన్‌వే నుంచి వచ్చేస్తున్నారు.

కత్తిపూడి హైవేపై ఇలా రోడ్డుపైనే నిలిపేశారు

రామవరం పరిధిలో

రామవరం కూడలిలో నిత్యం రద్దీనే. ఎడమ వైపు ఇర్రిపాక, మామిడాడ, మర్రిపాక నుంచి 200 మీటర్ల మేర అపసవ్య మార్గంలో వాహనదారులు రోడ్డు దాటుతున్నారు. ఇలా 15 నిమిషాల్లో 50 బైక్‌లు, 8 ఆటోలు వచ్చాయి. అండర్ పాస్ తక్కువ ఎత్తులో ఉండడం, హైవేకి అనుసంధానం లేక ప్రయోజనం లేదు. సోమవరం వద్ద నేరుగా హైవే పైకి వాహనాలొస్తున్నాయి. అండర్ పాస్ నిర్మించాలి.

అండర్ పాస్‌లు నిర్మిస్తేనే..

ప్రత్తిపాడు, రాచపల్లి కూడళ్లు

రాచపల్లి వద్ద 30 గ్రామాల వాహనాలు నేరుగా హైవేపైకి వస్తాయి. సర్వీస్ రోడ్డు లేదా అండర్‌పాస్ నిర్మించాలి.

● కొడవలి కూడలి నాలుగు రోడ్లు కలిసే ప్రాంతం. వన్నెపూడి నుంచి అపసవ్య మార్గంలో బైక్‌లు వచ్చేస్తున్నాయి.

రామవరం వద్ద అనుకూలంగా లేని అండర్‌పాస్

ఏడీబీ రోడ్డు నుంచి రాజానగరం కూడలి వైపు అడ్డదిడ్డంగా వాహనాల రాకపోకలు

23 నుంచి వ్యాయామ ఉపాధ్యాయుల క్రీడోత్సవం

ఎటపాక, న్యూస్‌టుడే: గిరిజన వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా స్థాయి 2వ సెమినార్, స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు విందెల కృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈపోటీలు చింతూరు మండలంలోని నర్సింహపురం ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తామన్నారు. సెమినార్, స్పోర్ట్స్‌మీట్‌లో వాలీబాల్, కబడ్డీ, షటిల్ బాట్మింటన్, ఫుట్‌బాల్, క్రికెట్, త్రోబాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, జావెలిన్‌త్రో పాటు ఇతర పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 11 మండలాల యాజమాన్య పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు సుమారు 176 మంది పాల్గొంటారని తెలిపారు. నిర్వహణ కమిటీలో నాగిరెడ్డి, రమేష్, మురళి, దుర్గారావు, ఇంద్రరెడ్డి, వెంకటేష్, ప్రసాద్, కన్నారావు తదితరులు ఉన్నారు.

లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్

గంగవరం స్టేషన్‌లో అనిశా దాడి

నగదుతో అధికారులకు పట్టుబడిన ఎస్సై వెంకటేష్, రైటర్ వీరబాబు

గంగవరం: గంగవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బి.వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు గురువారం రాత్రి ఏసీబీ వలకు చిక్కారు. గంగవరం మండలం నెల్లిపూడికి చెందిన దాసరి శివకుమార్ అనే వ్యక్తిని కుటుంబ సమస్యల నేపథ్యంలో ఇటీవల భార్య ఫిర్యాదు చేయడంతో గంగవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఎస్సై వెంకటేష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం శివకుమార్ నుంచి ఎస్సై వెంకటేష్ 20 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో శివ రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై గంగవరం పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి 11గంటలకు రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో దాడి నిర్వహించి 15వేలు లంచం తీసుకుంటున్న డబ్బారైటర్ వీరబాబుని పట్టుకున్నారు. అతనిని ఏసీబీ అధికారులు విచారించగా ఎస్సై వెంకటేష్ డబ్బు తీసుకోమనడంతోనే లంచం తీసుకున్నట్లు అంగీకరించారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు భాస్కరరావు, సతీష్, వాసుదేవ్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

యువతకు స్వయం ఉపాధి శిక్షణ

శుభం నొక్వాల్

చింతూరు: గిరిజన యువతకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని వరరామచంద్రపురం మండలంలోని కుందులూరు, కూనవరం మండలం పైడిగూడెంలో ప్రారంభిస్తున్నట్లు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్ గురువారం తెలిపారు. వెల్డింగ్ కోర్సు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, హోటల్ మేనేజ్‌మెంట్, హ్యాండ్లూమ్ వీవింగ్‌లో 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18లోగా తమ దరఖాస్తులను చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో స్వయంగా సమర్పించాలన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

కుస్తీపట్టి.. పతకాలు కొట్టి!

రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో సత్తాచాటుతున్న గిరిజన బాలికలు

న్యూస్‌టుడే – వరరామచంద్రాపురం

విలీన మండలాల్లో ఏకలవ్య, గురుకులాల, గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటుతున్నారు. ఈ నెల మొదటి వారంలో చిత్తూరు జిల్లా డీఎస్ఏ మైదానంలో జరిగిన అసోసియేషన్ కుస్తీ (రెజ్లింగ్) రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మూడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించారు. వీరిలో ముగ్గురు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.



తలపడుతున్న క్రీడాకారులు

అయిదుగురికి పతకాలు

వీఆర్‌పురం మండలం సోములగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులను పీడీ పూరి శివకుమార్ చిత్తూరులో పోటీలకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ విద్యార్థిని అనారోగ్య కారణంతో పోటీలకు దూరంగా ఉన్నారు. మిగిలిన అయిదుగురు అండర్-15, అండర్-17 విభాగాల్లో కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. అండర్ 15 విభాగంలో మడకం సురేఖ, బంధం సరిత (33 కేజీలు) ప్రత్యర్థులను మట్టి కరిపించి స్వర్ణాలు సాధించారు. అండర్ 17 విభాగంలో బీరబోయిన శ్రావణి (40 కేజీలు) స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ ముగ్గురిని జాతీయస్థాయి పోటీలకు నిర్వహణ కమిటీ ఎంపిక చేసింది. వీరు వచ్చేనెల మొదటి వారంలో తమిళనాడులోని సేలంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారు. మడకం సురేఖ గతేడాది స్కూల్‌గేమ్స్‌లో రాష్ట్రస్థాయిలో మెరిసి జాతీయ స్థాయి పోటీలో పాల్గొంది. అండర్ 17 విభాగంలో సోడె అశ్వని (43 కేజీలు), బీరబోయిన నాగస్వరూప (53 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.

వ్యవసాయ కూలి కుటుంబాల నుంచి..

రాష్ట్రస్థాయి పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికైన వీరంతా మారుమూల ఆదివాసి గ్రామాల్లోని పేద వ్యవసాయ కూలీ కుటుంబాల పిల్లలు. కేవలం నాలుగు నెలల శిక్షణతోనే సానపట్టిన వజ్రాలుగా మారారు. సురేఖ, సరితలది చింతూరు మండలంలోని అల్లిగూడెం, కుయిగూరు. శ్రావణి, నాగస్వరూప, అశ్వనిలది వీఆర్‌పురం మండలం పెద్దమట్టపల్లి, ధర్మతాళ్లగూడెం గ్రామాల పేదింటి బిడ్డలు.

పతకాలు సాధించిన క్రీడాకారులతో పీడీ శివకుమార్

దాతల సహకారం అవసరం..

విద్యార్థుల్లో నైపుణ్యం ఉన్నా.. సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన సామగ్రి కొనడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రీడాకారులకు అవసరమైన రెండు జతల క్రీడా దుస్తులు, బూట్లు కొనడానికి ఐటీడీఏ, దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నాం. – పీడీ పూరి శివకుమార్, సోములగూడెం పాఠశాల

క్వాయర్ పరిశ్రమల స్థాపనకు కృషి

అమలాపురం కలెక్టరేట్: కోనసీమలో క్వాయర్ పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కొచ్చి కేంద్ర క్వాయర్ పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్తలు గిరీష్‌కుమార్, సుమీ సబాస్తియన్, జిల్లా పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

(c) eenadu

ముగిసిన ఉత్సవం.. చేరిన రథం

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి రథాన్ని భక్తులు గోవిందనామ స్మరణలతో గురువారం ఆలయం వద్దకు తీసుకొచ్చారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవం నాడు మెరక వీధి నుంచి 16 స్తంభాల మండపం వరకు తీసుకెళ్లి అక్కడ ఉంచారు. ఆనవాయితీ ప్రకారం ఉత్సవాల అనంతరం వాహన సేవకులు, భక్తులు మండపం వద్ద నుంచి ఆలయం వరకు రథాన్ని తీసుకొచ్చి షెడ్‌లో భద్రంగా పెట్టారు. - న్యూస్‌టుడే, అంతర్వేది

శివరాత్రి స్నానం భద్రతకే ప్రాధాన్యం

గోదావరి తీరంలోని స్నానాల రేవుల్లో జరగుతున్న ప్రమాదాలపై 'ఘాట్లు.. పాట్లు' శీర్షికన 'ఈనాడు'లో గురువారం ప్రచురితమైన కథనంపై పోలీసులు స్పందించారు. తాళ్లపూడి మండం బల్లిపాడు, వేగేశ్వరపురం, ప్రక్కిలంక, తాడిపూడి తదితర 10 చోట్ల హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయించారు. అనుమతులు లేకుండా పర్యాటకులను తీసుకెళుతున్న రెండు బోట్లు(చిన్న పడవలు)లను సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు గ్రామీణ సీఐ విజయబాబు తెలిపారు. మండలంలోని ఇసుక ర్యాంపులను 14 నుంచి 16 వరకు మూసివేస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మీలావణ్య తెలిపారు.

- న్యూస్‌టుడే, తాళ్లపూడి, కొవ్వూరు పట్టణం

వందే భారతి.. భారం నీదే మరి..

అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు గురువారం సరస్వతీ పూజలు చేశారు. రానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని స్థానికంగా ఉన్న సరస్వతీదేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ చదళ్ల ఫణిశేఖర్, బీఎస్ఎన్.మూర్తి, కడలి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

మల్లన్న తలపాగా ఊరేగింపు

కె.పెదపూడికి చెందిన గుమ్మడి అమరేశ్వరరావు, పోలమాంబ దంపతులు తయారు చేసిన శ్రీశైలం మల్లన్న తలపాగాను బండారులంకలో గురువారం ఊరేగించారు. తొలుత లక్ష్మీగణపతి హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు వీధుల గుండా ఊరేగించారు. ఈ నెల 13న తలపాగాను స్వామివారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. - న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

మల్లన్న పాగాను ఊరేగిస్తున్న గ్రామస్థులు

వెంకన్నను దర్శించుకున్న పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి

గోకవరం, న్యూస్‌టుడే: తంటికొండ గ్రామంలో వెంకటగిరిపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారిని పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి వి.అభిషేక్ దర్శించుకున్నారు. ఎటపాక యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణరెడ్డితో కలిసి గురువారం ఆయన దేవస్థానం వద్దకు చేరుకున్నారు. ఆయనకు దేవస్థానం ఛైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈవో చల్లా ఉదయబాబునాయుడు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. తహసీల్దార్ రామకృష్ణ, దేవస్థానం కమిటీ సభ్యులు బొట్టా రామకృష్ణ, చింతల నాగు తదితరులు పాల్గొన్నారు.

గంజాయితో ఒకరి అరెస్టు

నిందితుడితో గూడెంకొత్తవీధి పోలీసులు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి మైదాన ప్రాంతానికి ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్న నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు అల్లూరి సీతారామ రాజు జిల్లా గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఎస్సై సురేష్ తెలిపారు. వారు అందించిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పరిధిలోని జల్లివారి వీధికి చెందిన కొగురు రామతేజ.. ఒడిశాలోని చిత్రకొండ ప్లాంట్లో 24 కిలోల గంజాయిని రూ.50 వేలకు కొనుగోలు చేసి స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై సీలేరు, గూడెంకొత్తవీధి మీదుగా మైదాన ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. గూడెంకొత్తవీధిలో వాహన తనిఖీలు చేపడుతున్న పోలీసులకు రామతేజ పట్టుబడ్డాడు. అతని స్నేహితుడు పరారయ్యాడు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడి వద్ద నుంచి ద్విచక్రవాహనంతోపాటు చరవాణి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణాకు వినియోగించిన ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకున్నారని చెప్పారు. తెలియని వ్యక్తులకు వాహనాలు ఇవ్వడం ద్వారా ఇటువంటి కేసుల్లో యజమానులను ఇరుక్కునే అవకాశాలుంటాయని సీఐ హెచ్చరించారు.

క్రీడా తపస్సు.. విజయాల ఉషస్సు

రాజానగరం, కోరుకొండ, న్యూస్‌టుడే: దేశంలో ఇప్పుడిప్పుడే ఆటలకు ఆదరణ పెరుగుతోంది. క్రీడల్లో విజయం వెంటనే రాదని, ఏళ్లుగా సాధన చేయడంతోనే సాధ్యమని క్రీడాకారులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలో సెపక్‌తక్రా ఆడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందులో ఒక్కో జట్టులో రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఉంటారు. నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగిన యూనివర్సిటీ స్థాయి పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో అత్యుత్తమ ప్రదర్శన కనిపించినవారు.. 'న్యూస్‌టుడే'తో తమ అనుభవాలు పంచుకున్నారిలా..

నన్నయలో సెపక్ తక్రా ఆడుతున్న క్రీడాకారులు

రూ.3లక్షలు బహుమతిగా..

సెపక్‌తక్రాలో దేశం తరఫున ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. దాదాపు పదేళ్లుగా ఆడుతున్నా. అండర్- 14, 17 విభాగాల్లో నాలుగుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. జూనియర్ నేషనల్స్‌లో ఆడి రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించాను. సీనియర్ నేషనల్స్‌లో నాలుగుసార్లు ఆడి ఒక బ్రాంజ్‌మెడల్ సాధించాను. దీనికిగాను ప్రభుత్వం నుంచి రూ.3లక్షల నగదు బహుమతి అందుకున్నా. నన్నయ విశ్వవిద్యాలయం తరఫున ఆల్ ఇండియా టోర్నమెంట్‌లో పాల్గొన్నా. - తంగెళ్ల వంశీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది, దేవరపల్లి

12 ఏళ్లుగా సాధన..

క్రీడల్లో గెలుపోటములు, పొగడ్తలు, విమర్శలు సహజం. అవేమీ పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే మనం అనుకున్న విజయాలు వస్తాయి. 12 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నా. పాఠశాల స్థాయిలో రెండుసార్లు స్కూల్స్ గేమ్స్‌లో ఆడాను. రెండు పర్యాయాలు విశ్వవిద్యాలయం తరఫున అండర్-17 విభాగంలో ఆడి బంగారు పతకం సాధించాను. ఇటీవల డామన్ డయ్యూలో నిర్వహించిన ఖేలో ఇండియాలో ఆడి సిల్వర్‌మెడల్ సాధించాను.

- సీహెచ్.మోహన్‌కృష్ణ, ఎంబీఏ మొదటి ఏడాది, అమలాపురం

ఏడుసార్లు జాతీయస్థాయిలో..

ఆటల్లో ఏళ్లుగా సాధన చేస్తేనే ఫలితాలు కనిపిస్తాయి. క్రీడలపై ఇష్టంతో పాఠశాల స్థాయి నుంచే సెపక్‌తక్రాపై దృష్టి పెట్టాను. 12 ఏళ్లుగా ఆడుతున్నా. ఈ ఆటకు పెద్దగా ఆదరణ లేదని ఎవరెన్ని విమర్శలు చేసినా ఆడటం మాత్రం ఆపలేదు. ఇప్పటివరకు ఏడు జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. అందులో రెండు బంగారు పతకాలు, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించాను. దేశం తరఫున ఆడాలనేదే నా లక్ష్యం. - తుపాకుల బాలఏసు, ఎంపీఈ మొదటి ఏడాది, నన్నయ విశ్వవిద్యాలయం

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

అల్లవరం, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి రాజకుమారి తెలిపారు. 6, 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్నవారు https://apgpcet.apcfss.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

'స్వచ్ఛ రథం' నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, ఆత్రేయపురం, అయినవిల్లి, కొత్తపేట, అమలాపురం, ఉప్పలగుప్తం, పి.గన్నవరం మండలాల్లో ఒక్కొక్క యూనిట్‌గా స్వచ్ఛ రథాల నిర్వహణకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీపీవో శాంతలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుడు రూ.10 వేలకు డీడీ తీసి దరఖాస్తుకు జతపరచాలన్నారు.

నులిపురుగుల నివారణకు ప్రత్యేక చర్యలు

అమలాపురం కలెక్టరేట్: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మొత్తం 3,10,500 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండో విడతలో 24న ప్రత్యేకంగా మాత్రలు అందిస్తామన్నారు. ఇప్పటికే వీటిని పీహెచ్‌సీలకు తరలించామని, వైద్యఆరోగ్య సిబ్బంది తమ పరిధిలో ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించనున్నట్లు చెప్పారు.

మహిళల హాకీ విజేతగా సోనిపట్ జట్టు

మసీదు సెంటర్(కాకినాడ): కాకినాడ డీఎస్ఏలోని ఆస్ట్రో హాకీ టర్ఫ్‌పై కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్(సీసీఎస్సీ) ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్-2026 మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో భాగంగా మహిళా విభాగంలో గురువారం తుది పోరు ఉత్కంఠభరితంగా జరిగింది. హాకీ హరియాణా, ఎస్ఏఐ సోనిపట్ మహిళా జట్ల మధ్య ఫైనల్‌లో 2-1 గోల్స్‌తో ఎస్ఏఐ సోనిపట్ జట్టు విజయం సాధించింది. సాయి భోపాల్, యూనియన్ బ్యాంక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 5-1 గోల్స్‌తో సాయి భోపాల్ జట్టు గెలిచి, మూడోస్థానంలో నిలిచింది. విజేత జట్టుకు రూ.3 లక్షలు, రన్నర్స్‌కు రూ.2 లక్షలు, మూడో స్థానంలోని జట్టుకు రూ.లక్ష చెక్కు రూపంలో అందజేశారు. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.రవిచంద్రప్రసాద్, పీడీలు సుధారాణి, సూరిబాబు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

జ్ఞాపికల అందజేత..

ముగింపు కార్యక్రమానికి అతిథులుగా ఆదాయ పన్నువిభాగ జాయింట్ కమిషనర్ ప్రతాప్‌సింగ్ భూక్యా, డీఈవో పి.రమేష్, డీఎస్‌డీవో సతీష్‌కుమార్, నరసింహరాజు, చక్రవర్తి, అంతర్జాతీయ మాజీ హాకీ క్రీడాకారులు డి.మురళీకృష్ణ, ప్రీతమ్ శివాజ్, ఎ.బాబ్జీ, వి.రవిరాజు, అజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు.

మహిళా విభాగంలో రన్నర్స్‌గా నిలిచిన హరియాణా జట్టుకు కప్, చెక్కు అందిస్తున్న ముఖ్యఅతిథులు

నేడు పురుషుల సెమీ ఫైనల్స్..

పురుషుల విభాగంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్ల మధ్య, ఇండియన్ నేవీ, టాటా నేవల్ అకాడమీ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు శుక్రవారం జరగనున్నాయి. సెమీఫైనల్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు శనివారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

మందేశ్వరస్వామి కల్యాణం చూతము రారండి

▲ నేటినుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కొత్తపేట, న్యూస్‌టుడే: కొత్తపేట మండలం మందపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందేశ్వరస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు, దివ్య కల్యాణ మహోత్సవాలకు సిద్ధమైంది. 13 నుంచి 18వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలోని ఉమామందేశ్వరస్వామి, ఉమా బ్రహ్మేశ్వరస్వామి, ఉమానాగేశ్వరస్వామి వార్ల దివ్య కల్యాణ మహోత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. మేళతాళాలు, వేదమంత్రాలు, భక్తి గీతాలు, హారతుల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హరినామ సంకీర్తనలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు దేవస్థానం ప్రధాన మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తాగునీరు, క్యూలైన్లు, ప్రసాద పంపిణీ, వాహనాల పార్కింగ్ సదుపాయాలతోపాటు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

మందేశ్వరస్వామి

అలంకరణలో పార్వతీదేవి

14న శనిత్రయోదశి అభిషేకాలు..

14న శనిత్రయోదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, శనిదేవునికి తైలాభిషేకాలు నిర్వహిస్తారు. అమావాస్యకు ముందు వచ్చే ఈ శనిత్రయోదశి పర్వదినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ తెలిపింది. ● 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో రాత్రంతా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, లింగార్చనలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సంప్రదాయ రుచి.. మనసారా ఆస్వాదించి

కోనసీమ అంటే పల్లె అందాలు మాత్రమే కాదు.. సంప్రదాయ వంటలు కూడా గుర్తొస్తాయి. పిజ్జాలు, బర్గర్లు లాంటి పాశ్చాత్య వంటకాలపై ఇష్టం పెరుగుతున్నా కోనసీమ రుచులకు ఎనలేని ఆదరణ. అందులో ఒకటి దిబ్బరొట్టె.. తేనెపానకం. కోనసీమలోని అన్ని ప్రాంతాల్లో ఈ వంటకం వండినా.. కొత్తపేట మండలం ఖండ్రిగకు చెందిన రాంబాబు చేసే దిబ్బరొట్టే ప్రత్యేకం. ఎన్ని అత్యాధునిక సదుపాయాలు వచ్చినా నేటికీ కట్టెల పొయ్యిపై తయారుచేస్తున్నారు. మంటకోసం కేవలం కొబ్బరిచిప్పలు మాత్రమే వినియోగిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి, ఒకేసారి 11 పొయ్యిలు వెలిగించి తయారీ ప్రారంభిస్తారు. చట్నీలు, కారప్పొడికి భిన్నంగా తేనెపానకంతో కలిపి ఇస్తారు. - న్యూస్‌టుడే, కొత్తపేట

II పొయ్యిలపై వండుతున్న రాంబాబు

ఎస్సీ ఉప ప్రణాళిక పనుల్లో అక్రమాలపై తాఖీదులు

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరం నగర పంచాయతీలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కమిషనర్‌తో సహా ఇంజినీరింగ్ అధికారులకు తాఖీదులు జారీ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2017లో రూ.4 కోట్లతో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం, అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించడం జరిగింది. నివేదిక ఆధారంగా అప్పట్లో మున్సిపల్ డీఈఈగా పనిచేసిన పి.వేణుగోపాల్, కమిషనర్ పి.రవివర్మ, మేనేజర్ బి.శ్రీలక్ష్మి, ఏఈ కె.వెంకట్రావు, అకౌంటెంట్ టి.చిట్టిబాబులు 15 రోజుల్లోగా రాత పూర్వక వాంగ్మూలంతో హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో డీఈఈ పి.వేణుగోపాల్ ఉద్యోగ విరమణ చేయగా.. పి.రవివర్మ ప్రస్తుతం కమిషర్‌గా పనిచేస్తున్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,500
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్: 15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

అనుమతి లేకున్నా దూసుకుపోయిన భారీవాహనం

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరం వద్ద డొక్కా సీతమ్మ అక్విడక్టు రోడ్డు వంతెనపై మరమ్మతులు చేస్తున్న కారణంగా చేరువలో ఉన్న కాటన్ అక్విడక్టు రోడ్డు వంతెనపై నుంచి భారీవాహనాలు మినహా ట్రాఫిక్‌ను మళ్లించారు. టిప్పర్లు, లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలు దీనిపై వెళ్లకుండా జలవనరుల శాఖకు చెందిన లస్కర్లు పి.గన్నవరం, లంకలగన్నవరంవైపు రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక భారీ వాహనం కాటన్ అక్విడక్టు రోడ్డు వంతెన మీదకు వెళ్లుతున్న సమయంలో పి.గన్నవరం వద్ద విధుల్లో ఉన్న లస్కర్లు నిలువరించే ప్రయత్నంచేసినప్పటికీ డ్రైవర్ లక్ష్యపెట్టకుండా దురుసుగా దూసుకుపోయాడు. ఈ విషయాన్ని లంకలగన్నవరం వైపు లస్కర్లకు చరవాణిలో తెలిపారు. అక్కడ భారీ వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ డ్రైవర్ వేగంగా రాజోలువైపు తీసుకెళ్లిపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని జలవనరుల శాఖ ఏఈఈ బెహరా రమేష్‌బాబు తెలిపారు. కాటన్ అక్విడక్టు రోడ్డు వంతెనపై నిబంధనలు అతిక్రమించే వాహన చోదకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

విధుల్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం

● అదనపు బాధ్యతల అప్పగింతే కారణమని ఆవేదన

గొల్లప్రోలు: విధుల్లో ఉన్న వీఆర్వో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం జరిగింది. వివరాలివి.. గొల్లప్రోలులోని వార్డు సచివాలయం-6లో వీఆర్వోగా పనిచేస్తున్న పరమేశ్వరరాజుకు దుర్గాడ వీఆర్వోగా అదనపు బాధ్యతలు అప్పగించేందుకు తహసీల్దార్ రామ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుటే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. గమనించిన ఇతర సిబ్బంది, వీఆర్వోలు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌కు తరలించారు. పరమేశ్వరాజు మాట్లాడుతూ రెండున్నరేళ్లలో పదవీ విరమణ చేయాల్సి ఉందని, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో మరొకరి సాయంతో విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తనని దుర్గాడ ఇన్‌ఛార్జి వీఆర్వోగా చేయాలంటున్నారని, చేయలేనని చెప్పడంతో వేరొక మండలం వెళ్లిపోవాలని తహసీల్దార్ వేధిస్తున్నట్లు చెప్పారు. దీనిపై తహసీల్దార్ వివరణ ఇస్తూ.. దుర్గాడలో వీఆర్వో లేకపోవడంతో ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. అదనపు వీఆర్వోగా చేయలేనని తనకు చెప్పలేదని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అనాథలకు ఇంటి పట్టా

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం మండలం మాధవపురంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన సత్య, చంటిలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండంత భరోసా కల్పిస్తున్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోకి స్పందించి ఇప్పటికే ప్రతి నెలా రూ.5 వేలు వంతున ఇద్దరికీ రూ.10 వేలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. దీంతో పాటు వారికి ఇల్లు కట్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ వారితో మాట్లాడి, ఇంటి పట్టా కోసం స్థానిక తహసీల్దార్ గోపాలకృష్ణకు సూచించారు. ఈ మేరకు తహసీల్దార్ కరణం.. సత్య, చంటిలకు వారి పేరున ఇంటి పట్టాను గురువారం అందజేశారు.

ఇంటి పట్టా అందజేస్తున్న తహసీల్దార్ గోపాలకృష్ణ

ప్రశ్నార్థకంగా భద్రత

అన్నవరం దేవస్థానం వద్ద పరిస్థితి

● అన్నవరం కొండ దిగువున తొలిపావంచాలలోని ప్రసాదం విక్రయ కౌంటర్ వద్ద ఆదివారం కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడికి దిగి భయాందోళన సృష్టించారు. ఈ సమయంలో ఇక్కడ భద్రత పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది.

● కొద్ది నెలల కిందట సత్యగిరిపై కొందరు సినిమా పాటలకు తీసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

● గతంలో టోల్‌గేటు వద్ద వాహనాల్లో మద్యం సీసాలు తీసుకువెళ్తూ చిక్కిన సంఘటనలు భద్రత పర్యవేక్షణ లోపానికి నిదర్శనం.

న్యూస్‌టుడే, అన్నవరం

అన్నవరం ఆలయంలో 93 మంది ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉన్నారు. 35 మంది హోంగార్డులు, 20 మంది దేవస్థానం సిబ్బంది భద్రత విధులు నిర్వర్తిస్తారు. 13 మంది ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఉండగా వీరంతా ప్రధానాలయంలో భద్రతను పర్యవేక్షిస్తారు. ఏటా సుమారు రూ.5 కోట్లు వ్యయం చేస్తున్నారు. అయినా భద్రత పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉందనే విమర్శలున్నాయి. అధికారుల ఆదేశాలు పకడ్బందీగా అమలు కావడం లేదు. డ్యూటీ ఛార్ట్, విధులు కేటాయించడం, తనిఖీలు, సమయానికి అనుగుణంగా విధుల నిర్వహణపై దృష్టి అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. ఆదివారం కొండ దిగువున, జాతీయ రహదారిపై ప్రసాదం విక్రయ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటున్నా అదనపు సిబ్బందిని నియమించక పోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొండపైకి వెళ్లే కార్లు, ఇతర వాహనాల తనిఖీలు పకడ్బందీగా ఉండటం లేదు. దీనిపై ఈవో త్రినాధరావు 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. భద్రతను పకడ్బందీగా పర్యవేక్షిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇటీవల కొండ దిగువున ప్రసాద విక్రయ కౌంటర్ వద్ద బారికేడ్లు దాటుకుని కొట్లాటకు వెళ్తున్న యువకులు

EENADU Classifieds

BUSINESS SERVICES

REAL ESTATE

LAND FOR SALE

JAGGAMPETA

LEASE

GENERAL

JOBS

WANTED
TECHNICAL SUPERVISOR
Experience: ITI with 3-4 years hands on experience of HCV repair & maintenance. Good communication & basic computer knowledge.
MECHANIC
ITI Motor, Diesel Mechanic. Experience: 3 years plus hands on experience. OR non-ITI 4 years plus hands on industry experience of HCV, Tipper repair & maintenance.
ELECTRICIAN
Experience: ITI, DM, Diploma - 3 years OR non-ITI hands on 3 years plus experience of HCV, Tipper repair & maintenance.
CONTACT
9833781266
hohrd3@svenskagroup.com

BR INFRACON ... B.Tech/M.Tech ... info@brinfra-con.com ... 79955 57631.

Service Advisors, Technicians, Sales Executives ... 8008884256

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

(c) eenadu

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: గ్రామస్థాయిలో పార్టీని బలో పేతం చేసేందుకు చర్యలు చేపట్టామని జనసేన పార్టీ నాయకు రాలు పండా వరలక్ష్మి తెలిపారు. గురువారం మండలంలో బోల గొండ గ్రామంలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 150మంది యువత, మహిళలు జనసేన పార్టీలో చేరారు. పండా వరలక్ష్మి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్య ర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మండల అధ్యక్షుడు పాపోలు శ్రీనివాసరావు, నాయకులు కుండ్ల రాజశేఖరరెడ్డి, ముర్ల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీలో చేరిన వారికి కండువాలు వేస్తున్న వరలక్ష్మి

ఉపాధ్యాయులతో కలిసి గోడపత్రికలు చూపిస్తున్న తహసీల్దార్

ఊరి బడిలో పిల్లలను చేర్పించాలి

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: ప్రతి గ్రామంలోని పిల్లలను ఆఊరి బడిలో చేర్పించాలని తహసీల్దార్ సరస్వతి సూచించారు. రేఖ పల్లి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాప్రవేశాల చైతన్యం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కార్పొరేట్ విద్యావ్యవస్థతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, ఇలా ఉపాధ్యాయులు ప్రచారం చేసి, విద్యార్థులను ప్రభుత్వ పాఠశా లల్లో చదివేలా చూడడం మంచి ప్రయత్నమన్నారు. నాగేశ్వరరావు, వెంకట్, జగదీశ్, బాబు, శారద, కుసుమ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలికి తీవ్ర అస్వస్థత..

సకాలంలో ఫీడర్ అంబులెన్సు సేవలు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడు మిల్లి మండలం లోతట్టు గ్రామంలో తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్న గిరిజన వృద్ధురాలిని సకాలంలో తరలించి, వైద్య సేవలు అందించడంతో తిరిగి కోలుకున్నారు. వివరాలిలా.. బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చట్ల వాడ పంచాయతీ బొజ్జలగొంది గ్రామానికి చెందిన సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన సాదల వీరమ్మ గురువారం ఉదయం గ్రామంలో తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. అపస్మారక స్థితికి చేరడంతో విధుల్లో ఉన్న ఆశా కార్యకర్త కోమమణి తక్షణమే సమాచారాన్ని పీహెచ్‌సీకి అందించారు. వెంటనే ఫీడర్ అంబులెన్సు పైలెట్ గొర్లె యమాతిరాజు హుటాహుటిన బొజ్జల గొంది చేరుకుని వృద్ధురాలిని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ మెరుగైన వైద్య సేవలందించడంతో ఆమె కోలుకుంది. పరిస్థితి మెరుగుపడడంతో తిరిగి అదే ఫీడర్ అంబులెన్సులో ఆమెను గ్రామానికి తరలించి, ఇంటి వద్ద అప్పగించారు. సకాలంలో స్పందించిన సిబ్బందిని గ్రామస్థులు అభినందించారు.

ఫీడర్ అంబులెన్సులో తరలిస్తున్న సిబ్బంది

అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారా ?

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారా...? అంటూ విద్యార్థులను చావడికోట సర్పంచి సాదల ప్రేమ్‌కుమార్‌రెడ్డి ఆరా తీశారు. గురువారం పంచాయతీ పరిధిలోని బొడ్లంక, బొడ్డుమానువీధి, తేనెలమామిడి, నిమ్మచెట్ల బంద, చావడికోట, ముంతమామిడి గ్రామాల్లోని పాఠశాలలను పరిశీలించారు. ఆయా పాఠశాలల పనితీరు సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలకు సంబంధిత ఉపాధ్యాయులు చాలా ఆలస్యంగా రావడం, వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనాలు అయిన వెంటనే వెళ్లిపోవడం జరుగుతోందని అన్నారు. ఈ విషయాన్ని సంబంధిత హెచ్‌ఎంకి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సచివాలయ సంక్షేమ సహాయకుడు కె.జయప్రకాశ్‌నారాయణరెడ్డి, డిజిటల్ అసిస్టెంట్ టి.జగదీశ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ విజయ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న సర్పంచి, సచివాలయ సిబ్బంది

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ 10 - మ 1

రంపచోడవరం	9490877172	అడ్డతీగల	9491575045
దేవీపట్నం	7673936638	గంగవరం	9493541083

సమస్య: మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలో ఉత్తలూరు కూడలి సమీపంలో ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయి, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రమాదం జరగకముందే చెట్టును తొలగించాలి. - బాలకృష్ణ, వాలమూరు

పరిష్కారం: ఉత్తలూరు కూడలి సమీపంలో ఎండిపోయి ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించడానికి చర్యలు చేపడతాం.
- ప్రదీప్, ఏఈ, ర.భ.శాఖ, మారేడుమిల్లి
- న్యూస్‌టుడే, మారేడుమిల్లి

అసంపూర్తిగా వెల్‌నెస్ భవనం

సమస్య: యార్లగడ్డ గ్రామంలో నిర్మించిన వెల్‌నెస్ భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి భవనాన్ని నిర్మించాలి. - సామయ్య, యార్లగడ్డ

సమాధానం: అసంపూర్తి భవన నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదించాం. పనులు త్వరలో ప్రారంభించి భవన నిర్మాణాన్ని చేపడతాం. ప్లాస్టింగులు, వైరింగు పనులు నిలిచిపోయాయి. అనుమతులు వచ్చిన వెంటనే ఆయ పనులు పూర్తి చేస్తాం.
- సత్యనారాయణ, ఏఈ, గిరిజన సంక్షేమశాఖ – న్యూస్‌టుడే, వై.రామవరం

పరీక్షల సమయం... ఆరోగ్యం ముఖ్యం

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: విద్యార్థి జీవితంలో పరీక్షలు ఎంతో కీలకం. ఎక్కువ మార్కులు సాధించాలని విద్యార్థి అదే పనిగా చదువుతుంటారు. పరీక్షల సమయం దగ్గరపడే కొద్దీ పిల్లలు ఒత్తిడికిలోనయ్యే అవకాశం ఉండటంతో నిపుణులు చేస్తున్న పలు సూచనలను తల్లిదండ్రులు పాటించి, తమ పిల్లలను పరీక్షలకు సంసిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాజవొమ్మంగిలో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు

వ్యాయామం, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి

పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళ ఎక్కువగా చదవడం వల్ల నీరసానికి గురై, చదువుపై దృష్టి సారించలేరు. ఈ సమయంలో వారి ఆహారంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఒకేసారి కాకుండా ప్రతి మూడు, నాలుగు గంటలకు ఒకసారి ఆహారం అందించాలి. తద్వారా మెదడుకు సరైన పోషకాలు అందుతాయి. ప్రతి రోజు ఉదయం లేవగానే 15 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా రక్త సరఫరా మెరుగుపడి చలాకీగా ఉంటారు. ఒకే చోట కూర్చొని చదవడంతో నడుం నొప్పి వచ్చే అవకాశాలు ఉండటంతో ప్రతి రెండు గంటలకు ఒకసారి విరామం తీసుకుని 10 నిమిషాలు నడవాలి. రోజుకు 8 గంటల పాటు నిద్ర పోయేలా చూడాలి.

జిల్లాలో పది, ఇంటర్ విద్యార్థుల వివరాలు ఇలా..

తరగతి	విద్యార్థులు
పది	4158
ఇంటర్ ప్రథమ సంవత్సరం	2619
ద్వితీయ సంవత్సరం	2336

తేలికపాటి ఆహారం అవసరం

ఉదయం అల్పాహారంగా తేలికపాటి ఇడ్లీ, పాలు, కోడిగుడ్లు ఇవ్వాలి. పరీక్షల కాలం ముగిసే వరకూ మాంసాహారంతో పాటు మసాలాలు, నూనెల ఆహార పదార్థాలను దూరంగా ఉండాలి. పీచు పదార్థాలు, వాల్‌నట్స్, కార్బొహైడ్రేట్స్‌తో కూడిన ఆహార పదార్థాలను రోజుకు రెండు, మూడు సార్లు అందించాలి.

టీవీ, చరవాణిలకు దూరం

పరీక్షల సమయంలో టీవీలు, చరవాణిలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న తీరుపై ఉపాధ్యాయులతో మాట్లాడి, ఏయే పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని వాటిపై పట్టుసాధించేలా చర్చించాలి.

నీటిని ఎక్కువగా తాగాలి..

తల్లిదండ్రులు తమ పిల్లలను ఖాళీ కడుపుతో పాఠశాలలకు పంపవద్దు. అలా పంపితే నీరసించి చదువుపై దృష్టి సారించలేరు. పరీక్షల సమయంలో పళ్లు తినేలా చూడాలి. దీంతో ఎక్కువ సేపు కూర్చొని పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆరోగ్య సూత్రాలు పాటించడంతో ఏకాగ్రత పెరుగుతుంది.
- డాక్టర్ సరిత, డీఎంహెచ్‌వో, రంపచోడవరం

బకాయిల సాధనకు పోస్టుకార్డు ఉద్యమం

కూనవరం, న్యూస్‌టుడే: పీఆర్‌సీలోని ఆర్థిక బకాయిల సాధనకు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టినట్టు యూటీఎఫ్ కార్యదర్శి కన్నారావు తెలిపారు. కూనవరం, మర్రిగూడెం ఉన్నతపాఠశాలలు, కోతులగుట్ట గురుకులం, రేపాక, నర్సింగపేట ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులను కలిసి పోస్టుకార్డులు రాసి ముఖ్యమంత్రికి పోస్టు చేశారు. పీఆర్‌సీ 11వ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే నియమించాలని కోరారు. మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని, 29శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. నాగేశ్వరరావు, వెంకటాచారి, శాంతి, రాధ పాల్గొన్నారు.

శివాలయాలకు రుద్రాక్షలు, గంగాజలం

కూనవరం, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని రాజమహేంద్రవరానికి చెందిన ధర్మవీర్ సంస్థ వారు కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక, ఛత్తీస్‌గఢ్‌లోని కుంట శివాలయాలకు రుద్రాక్షలు, తేనె, గంగాజలం, విభూది, పూజాసామగ్రిని పంపించారు. వీటిని మన ఊరు. మన దేశం సంస్థకు చెందిన నాగార్జున, నోముల శ్రీనివాస్, రాజేంద్రప్రసాదు, సత్యనారాయణ, గోపాలకృష్ణ, కవిత దంపతులు కలిసి ఆయా శివాలయాలకు అందించారు.

విద్యుత్తుసవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన

మోతుగూడెం, న్యూస్‌టుడే: విద్యుత్ సవరణ చట్టం 2023ని వ్యతిరేకిస్తూ ఎన్‌సీసీఓఈఈ, ఏపీఈఈ కేంద్ర నాయకత్వం, ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పొల్లూరు సీలేరు ప్రాజెక్టు ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు డొంకరాయి జలవిద్యుత్కేంద్రం ఎదుట గురువారం నిరసన తెలియజేశారు. ఈ చట్టం వల్ల ప్రైవేటీకరణ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వెళితే విద్యుత్తు సంస్థలు నష్టపోతాయని, కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతాయని నాయకులు తెలిపారు. జేఏసీ నాయకులు వేమగిరి కిరణ్, కె.రామారావు, దుర్గాప్రసాద్, పవన్, ఇంజినీర్లు జ్ఞానేశ్వర్‌రావు, వేణుగోపాలస్వామి పాల్గొన్నారు.

జడ్డంగిలో ముమ్మర వాహన తనిఖీలు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: జడ్డంగిలో ఎస్సై చినబాబు ఆధ్వర్యంలో గురువారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించని, దస్త్రాలు లేని, మద్యం తాగి వాహనం నడపడం, అధిక వేగం తదితర నిబంధనలు అతిక్రమించిన పలువురికి అపరాధ రుసుము విధించినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు ఎస్సై అవగాహన కల్పించారు.

వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్సై చినబాబు

మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన

ఎటపాక, న్యూస్‌టుడే: జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో చింతూరు ఏఎస్పీ హేమంత్ పర్యవేక్షణలో గ్రామంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గురువారం ఎటపాక గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సచివాలయ మహిళా ఉద్యోగి పోలీసుల ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన, మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్ వల్ల ఉపయోగాలపై పలు సూచనలు చేశారు.

మహాశివరాత్రి ఉత్సవాల భద్రతపై తనిఖీ

వై.రామవరం, న్యూస్‌టుడే: వై.రామవరం మండలంలోని పూతిగుంట, గొరబంద గ్రామాల్లోని శివాలయాలను సీఐ నరసింహమూర్తి గురువారం తనిఖీ చేసి మహాశివరాత్రి రోజు భక్తుల కోసం భద్రతపై పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అటవీ ప్రాంతంలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గుడి కమిటీ, సిబ్బందికి సూచించారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సై పృథ్వీయాదవ్, పల్లాల వెంకటరమణారెడ్డి, పోలీసుసిబ్బంది, తదితరులు ఉన్నారు.

సిబ్బందికి సూచనలిస్తున్న సీఐ నరసింహమూర్తి

టీఎన్ఎస్‌యూ పదవికి కత్తుల రాజీనామా

రంపచోడవరం, న్యూస్‌టుడే: తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్ఎస్‌యూ) ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కత్తుల ఆదిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని టీఎన్ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బండా వెంకటేశ్వరరావుకి పంపించానన్నారు. తాను ప్రస్తుతం ఆదివాసీ ఉద్యోగుల సంఘం, సాంస్కృతిక సంఘ జిల్లా అధ్యక్షునిగా ఉండటంతో రాజీనామా చేస్తున్నానన్నారు.

ముస్తాబవుతోన్న ఆలయాలు

వరరామచంద్రాపురం, ఎటపాక, న్యూస్‌టుడే: శివరాత్రి ఉత్సవాలకు వడ్డిగూడెం శివాలయం, రేఖపల్లి కోటమైసమ్మ ఆలయాలు కొత్త రంగులు, హంగులతో ముస్తాబవుతున్నాయి. అయిదు రోజుల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీడ కోసం చలువ పందిళ్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రాజమహేంద్రవరానికి చెందిన ధర్మవీర్ సంస్థ నుంచి నాగార్జునరాజు ఆధ్వర్యంలో విలీన మండలాల్లోని 12 శివాలయాలకు ప్రత్యేక పూజా సామగ్రి కిట్లను ఉచితంగా అందించారు. ● మండలంలోని త్రిపురపెంట వీడు పంచాయతీ గొల్లగూడెంలోని శివాలయాన్ని విద్యుత్తు దీపాలు, తోరణాలు, పూలతో ఆలయ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. శివరాత్రి రోజున పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

సత్యనారాయణ దంపతులను సన్మానిస్తున్న ప్రిన్సిపల్ రవికుమార్, విద్యార్థులు

పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి

రంపచోడవరం, న్యూస్‌టుడే: విద్యార్థులంతా పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ జనరల్ మేనేజర్ కె.సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో పాటు ఓర్పు, సహనం కలిగి ఉండాలన్నారు. కళాశాలకు ఆర్వో ప్లాంటును బహుకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. అధ్యాపకులు వెంకటేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

మారేడుమిల్లి, రంపచోడవరం, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, ఎటపాక న్యూస్‌టుడే: కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ మారేడుమిల్లి, రంపచోడవరం, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, ఎటపాక మండలాల్లో గురువారం ఆందోళన చేపట్టారు. సీఐటీయూ, కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్మికులు, ఆశాకార్యకర్తలు సమ్మెలో పాల్గొని నినాదాలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

టేకులబోరులో ప్రదర్శన చేస్తున్న కార్మికులు

పలు చోట్ల నిరసన ర్యాలీ చేపట్టారు.

రేఖపల్లిలో ప్రదర్శనగా సాగుతూ

చింతూరులో సమ్మె చేస్తున్న కార్మికులు

సీఐటీయు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టిన కార్మిక సంఘాలు

వరద తగ్గేవరకు ఆలయానికి రావొద్దు

దేవీపట్నం, న్యూస్‌టుడే: గోదావరి ఒడ్డున ఉన్న గండిపోశమ్మ ఆలయం వద్ద వరద పూర్తిగా తగ్గేవరకూ భక్తులు ఆలయానికి రావొద్దని ఆలయ కార్యనిర్వహణాధికారి జి.వి.లక్ష్మీకుమార్ పేర్కొన్నారు. ఆలయం వద్ద మూడు రోజులుగా పెరుగుతున్న గోదావరి ప్రవాహాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో వరద మరింత పెరుగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని భక్తులు సహకరించాలని ఈవో సూచించారు.

నీటి కోసం బొడ్డుమానువీధి ప్రజల అవస్థలు

పనిచేయని ట్యాంకులు.. కొండవాగులే దిక్కు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: గిరిజన గ్రామాల్లో అప్పుడే తాగునీటి ఎద్దడి మొదలైంది. గ్రామాల్లో ఉన్న చేతిపంపులు, ట్యాంకులు పని చేయకపోవడంతో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. మండలంలోని చావడికోట పంచాయతీ పరిధిలోని బొడ్డుమానువీధి గ్రామంలో ఇదే పరిస్థితి. సుమారు 25 గిరిజన కుటుంబాలు నివాసముంటున్న గ్రామంలో ప్రభుత్వం మంచినీటి ట్యాంకును నిర్మించి బోర్లు, మోటార్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పనిచేయక నీటి కొరత ఏర్పడింది. దీంతో కిలోమీటరు దూరంలో ఉన్న కొండవాగుకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా తమ గ్రామానికి తాగునీటి కొరత తీర్చడానికి చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా శ్రీనివాస్

రంపచోడవరం, న్యూస్‌టుడే: భాజపా ఓబీసీ మోర్చా రంపచోడవరం మండల అధ్యక్షుడిగా గొలగాని శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్థానిక భాజపా కార్యాలయంలో శ్రీనివాస్‌ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మంగరౌతు వీరబాబు, నాయకులు భజన వెంకటేశ్వరరావు, అడపా సత్యనారాయణ, బుద్ధా త్రినాథ్, మద్దాల దుర్గాప్రసాద్, సింహాద్రి ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్‌కు పార్టీ కండువాను వేసి సన్మానిస్తున్న భాజపా నేతలు

12వ పీఆర్‌సీకి కమిషన్ నియమించాలి

రంపచోడవరం, న్యూస్‌టుడే: 12వ పీఆర్‌సీకి కమిషన్‌ను నియమించి 30శాతం మధ్యంతర భృతిని ప్రకటించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బహుజన టీచర్స్ అసోసియేషన్(బీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి రామారావు, చిట్టేటి రమేష్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆర్‌పీ రిసార్ట్స్‌లో జిల్లా ఇన్‌ఛార్జి భీమ్ సుందర్ ఆధ్వర్యంలో సంఘం సమావేశం నిర్వహించి అసోసియేషన్ పోలవరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా బీటీఏ గౌరవ అధ్యక్షునిగా బొండ్ల వరప్రసాద్, అధ్యక్షులుగా ఎం.రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వి.చిన్నారావు, అసోసియేట్ అధ్యక్షులుగా వి.శ్రీరామ, ట్రెజరర్‌గా ఎం.శ్రీనివాసులు, మహిళా కార్యదర్శిగా ఆశాపిసికిల్లా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటుగా హరినాథ్, సెక్రటరీగా మాధవిలను ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం

ఘనంగా ముత్యాలమ్మ కొలుపులు

ఎటపాక, న్యూస్‌టుడే: మండలంలోని చెన్నంపేటలో ముత్యాలమ్మ కొలుపులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఏటా కొలుపులను రెండు రోజులు నిర్వహిస్తామని, చివరి రోజు కావడంతో ప్రత్యేక పూజలు, సంబరాలు చేశామని గ్రామస్థులు తెలిపారు. దేవర బాలలు పూనకాలతో ఊగిపోయారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

సున్నంపాడు రహదారిపై నియంత్రికలేని దృశ్యం

వేగనియంత్రికలు లేక ప్రమాదాలు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: అసలే అంతర్రాష్ట్ర రహదారి. దానిని ఆనుకుని మండలంలోని సున్నంపాడు గ్రామం ఉంది. ఈ ప్రధాన రహదారిలో ప్రయాణించే వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాజమహేంద్రవరం నుంచి మారేడుమిల్లి మీదుగా చింతూరు వెళ్లే భారీ వాహనాలతో పాటు పర్యాటకుల రాకపోకలు విపరీతంగా పెరిగిగాయి. పైగా ఇక్కడ మలుపులు లేకపోవడంతో వాహనాలు అతివేగంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు ఈ రోడ్డుపై భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి వేగనియంత్రికలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సమస్యల బడిలో.. విద్యార్థుల చదువులు

వై.రామవరం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న వై.రామవరం మండలం పి.ఎర్రగొండ గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. నిధులు పుష్కలంగా ఉన్నా పాఠశాల అభివృద్ధి అంతంత మాత్రమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పక్క పలు పాఠశాలల్లో అందిస్తున్న మెనూ లోపాలతో ఆయా విద్యార్థులు అస్వస్థకు గురైన పరిస్థితులు నెలకొంటుంటే ఈ పాఠశాలలో మాత్రం సరిపడా వసతులు లేక, అపరిశుభ్ర పరిసరాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆరుబయటే స్నానాలు చేస్తున్న విద్యార్థులు

శౌచాలయాలు, స్నానపుగదులు సరిపడా లేవు..

ఈ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయినప్పటికీ ఆయా విద్యార్థులకు అవసరయ్యే మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా శౌచాలయాలు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు స్నానపుగదులు సరిపోక ఆరుబయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పరిశుభ్రత కనుమరుగు

విద్యార్థులు స్నానం చేసే ప్రదేశం నుంచి ఒక డ్రెయినేజీ ఉంది. నిత్యం దీని నుంచి గంజి, వ్యర్థాల దుర్వాసన వస్తోంది. ఆ దుర్గంధం వద్దే విద్యార్థులు స్నానాలు చేస్తున్నారు. ఆ డ్రెయినేజీ నుంచి గోడ ఆవరణకు చెత్త పేరుకుపోయింది. పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండడంతో దోమల బెడద పెరిగి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఇలాంటి ఇబ్బందుల్లోనే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు.

వసతి గృహం గోడ వద్ద పేరుకుపోయిన చెత్త

చర్యలు తీసుకోవాలి..

పాఠశాలలో ఉన్న సమస్యలతో విద్యార్థులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటున్నారని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలి

దేవీపట్నం : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పార్టీకి పనిచేయాలని మండలాధ్యక్షుడు గోళ్ల చంటిబాబు పేర్కొన్నారు. దేవీపట్నం మండలం పాముగండిలో గురువారం గ్రామకమిటీ అధ్యక్షులు కోండ్ల చిట్టబ్బాయి రెడ్డి, సురేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు, మాగాపు బాబురావు, గండి పోశమ్మ ఆలయ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మరిశెట్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రహదారిపైనే పశువులు.. వాహనదారులకు ప్రమాదాలు

మన్యంలోని ప్రధాన రహదారులపైనే పశువులను వదిలేయడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి, బోదులూరు, చింతూరు ప్రధాన రహదారుల్లో పశువులు గుంపులుగా ఉంటున్నాయి. రాత్రి సమయాల్లో పశువుల కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై, ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మారేడుమిల్లి

మారేడుమిల్లిలో ప్రధాన రహదారిపైనే పశువులు

(c) eenadu

నేలకూలుతున్న ఆశలు!

ఉలవపాడు... నాణ్యమైన మామిడి దిగుబడులకు పెట్టింది పేరు. భవిష్యత్తులో ఆ పేరు కనుమరుగు కానుందా.. అన్నట్లు ఇక్కడ మామిడి చెట్లు నేల కూలుతున్నాయి. తెగుళ్లు చుట్టుముట్టడంతో రూ.వేలు వెచ్చించి మందులు చల్లినా ఉపయోగం లేకపోవడంతో రైతులు తోటలు తొలగిస్తున్నారు. తక్షణమే ఉద్యానశాఖ అధికారులు దృష్టిసారించి నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -ఒంగోలు, ఈనాడు, న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం

ఉలవపాడు మండలం చినికేవారిపాలెంలో తొలగించిన మామిడి తోటలు

మామిడి తోటలను వెంటాడుతున్న తెగుళ్లు

భారంగా మారడంతో తొలగిస్తున్న రైతులు

◗ ఉలవపాడు, గుడ్లూరు మండలాలతో పాటు కందుకూరు మండలం పాలూరు, దొండపాడు, ఓగూరు, పలుకూరు ప్రాంతాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఏటా సీజన్‌లో ఇక్కడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తారు. గత కొన్నేళ్లుగా మామిడికి పండు ఈగ ఉధృతి, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి సగానికి సగం పడిపోయింది. గతంలో ఎకరాకు 4 టన్నులు వచ్చే దిగుబడులు కాస్త టన్నుకే పరిమిత కావడం గమనార్హం. పండు ఈగ తరిమేందుకు, తెగుళ్ల నివారణకు రైతులు ఈ సీజన్లో నాలుగైదుసార్లు మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.

◗ పండు ఈగ ప్రభావంతో లోపల కాయ అంతా పుచ్చిపోవడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రూ.లక్షలు వెచ్చించినా ఫలితం లేకపోవడంతో ఒక్కొక్కరుగా తోటలు తొలగిస్తున్నారు. ఉలవపాడు మండలం చినిగేవారిపాలెం, వీరేపల్లి, బద్దిపూడి, రాజుపాలెం, గుడ్లూరు మండలం పాజర్ల, చినలాటరిపి, పొట్లూరు గ్రామాల పరిధిలో వేయి ఎకరాల మేర తోటలు తొలగించారు. కందుకూరు మండలం పాలూరు, దొండపాడు గ్రామాల పరిధిలో గతంలో 200 ఎకరాల్లో మామిడి తోటలుండగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ సగం మేర తోటలు తొలగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొలు రైతులు పూర్తిగా చేతులెత్తేశారు. మరోవైపు మామిడి మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారు.

మరింత నష్టం తప్పదు

శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు పండు ఈగ, టెంకె పురుగు, తెగుళ్ల నుంచి మామిడికి రక్షణ చర్యలు చేపట్టకుంటే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూత దశలో ఉన్నందున తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టేందుకు ఇదే అనువైన సమయం. ఫ్రూట్ కవర్ల వినియోగం, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

అయిదెకరాల్లో చెట్లు నరికివేత

కందుకూరు మండలం దొండపాడు గ్రామ పరిధిలోని అయిదెకరాల్లో మామిడి తోట ఉంది. పండుఈగ, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి రావడం లేదు. పైకి చూడటానికి కాయ బాగున్నా పండిన తరువాత లోపల పురుగులుండడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. గత రెండేళ్లుగా రూ.అయిదు లక్షల నష్టం వచ్చింది. దీంతో ప్రస్తుతం తోటలు తొలగించేస్తున్నాను. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయబోతున్నాను.

– ఎస్.మాధవరావు, రైతు, కందుకూరు

సార్వత్రిక సమ్మె ప్రశాంతం

కేంద్ర కార్మిక, సంయుక్త కిసాన్ మోర్చా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన ఒంగోలుతోపాటు అన్ని మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా జరిగింది. అన్ని మండల కేంద్రాల్లోనూ వామపక్ష, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండు నుంచి అద్దంకి బస్టాండు, పాత మార్కెట్ కూడలి, ట్రంక్‌రోడ్డు మీదగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన జరిగింది. అనంతరం తమ డిమాండ్ల పరిష్కారంపై ఆందోళనకు దిగారు. నాలుగు లేబర్ కోడ్‌లు, విద్యుత్తు, విత్తన సవరణ బిల్లుల రద్దుతోపాటు, ఉపాధిహామీ పథకానికి పాత చట్టాన్ని పునరుద్ధరించడం తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అందుకు వామపక్ష, కార్మిక జెండాలు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి చుండూరి రంగారావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమ్మెకు సంఘీభావంగా ఏపీఎన్జీవో జిల్లా సంఘం నాయకులు మద్దతు తెలిపి భోజన విరామ సమయంలో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.

-న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు

శ్రీశైలానికి భక్తజన సందోహం

శ్రీశైలం క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళుతుండంతో పెద్దదోర్నాలలో గురువారం వాహనాల రద్దీ నెలకొంది. అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద నుంచి రెండు కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉదయం చెక్‌పోస్టు గేటు ఎత్తిన అనంతరం వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, అటవీశాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు.

రాత్రి వేళల్లోనూ వెళ్లొచ్చు

శ్రీశైలంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వెళ్లే భక్తులకు పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్ రహదారిలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాత్రి వేళల్లోనూ వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి హరి తెలిపారు. ఈ రహదారి పులుల అభయారణ్యం కావడంతో సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపేస్తారు. ప్రస్తుతం స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా నాలుగు రోజులపాటు రాత్రి వేళల్లోనూ రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా వాహనాలు జాగ్రత్తగా నడపాలని, నిబంధనలు అతిక్రమిస్తే చోదకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

అవాంఛనీయ ఘటనలకు తావీయొద్దు

సింగరాయకొండ గ్రామీణం, ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన జేసీ కల్పనాకుమారితో కలిసి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తాగునీరు, ఇతర వసతులపై చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక్కడ ఏర్పాట్లపై తొలుత ఒంగోలు నగరంలోని ప్రకాశం భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నంబరు 1077తోపాటు పాకలలో ఆరు నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ముమ్మరంగా ఏర్పాట్లు: ఉత్సవాలను వీక్షించేందుకు వీలుగా 2 వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలోకి పర్యాటకులు వెళ్లకుండా బారికేడ్లు పెడుతున్నారు. హెలీప్యాడ్ నిర్మాణం పూర్తి చేశారు. చిన్నారులు, మహిళలు, యువత కోసం విశాలమైన మైదానంలో రంగులరాట్నాలు, జెయింట్ వీల్ తదితర వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఫుడ్‌కోర్టు, వాహనాల నిలుపుదలకు స్థలం, పోలీస్ చెక్‌పోస్టులు, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లను మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, జేసీ కల్పనాకుమారి పర్యవేక్షిస్తున్నారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనాకుమారి

త్రిపురాంతకేశ్వరుడి బ్రహ్మోత్సవం

శ్రీశైలం ఆలయానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రధానంగా 15న మహాశివరాత్రి, 17న జరిగే రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఈవో డి.అనిల్‌కుమార్ తెలిపారు. వినుకొండ, మార్కాపురం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపు తున్నట్లు అధికారులు తెలిపారు.

-న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

మార్కాపురానికి దస్త్రాల తరలింపు

న్యూస్‌టుడే, మార్కాపురం

మార్కాపురం కేంద్రంగా జిల్లా ఆవిర్భావం అనంతరం పరిపాలన గాడిన పడుతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో జేసీ శ్రీనివాసులు నిరంతరం పరిపాలనను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కార్యాలయాలు అందుబాటులోకి రాగా, మిగిలినవి త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్త్రాలను తరలించడానికి గత 20 రోజులుగా అధికారులు కసరత్తు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి డీఆర్వో ఓబులేసు ఆధ్వర్యంలో ప్రకాశం కలెక్టరేట్‌లోని మార్కాపురం జిల్లాకు సంబంధించిన రెవెన్యూ దస్త్రాలను పూర్తిగా విభజన చేశారు. జిల్లాకు సంబంధించిన 21 మండలాల రెవెన్యూ దస్త్రాలను అధికారులు పూర్తిగా సిద్ధం చేసి ప్రత్యేక లారీలో తరలిస్తున్నారు. 1950 నుంచి ఉన్న రెవెన్యూ పాత దస్త్రాలతోపాటు ప్రకాశం జిల్లా ఏర్పడినప్పటి నుంచి (1970) నుంచి ఉన్న పాత దస్త్రాలన్నింటినీ సిద్ధం చేశారు. పాత రెవెన్యూ దస్త్రాలైన ఎఫ్‌ఎల్‌ఆర్, ఆర్‌ఎస్‌ఆర్, ఎఫ్‌ఎంబీ, 22-ఏ తదితర అన్ని రకాలైన 4,200 దస్త్రాలను తరలిస్తున్నారు. వీటిని మార్కాపురం కలెక్టరేట్‌లో సిద్ధం చేసిన ప్రత్యేక దస్త్రాల గదిలో భద్రపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

ఒంగోలులో మార్కాపురం జిల్లాకు చెందిన రెవెన్యూ దస్త్రాలను విభజిస్తున్న అధికారులు

ప్రజల కళ్లల్లో దుమ్ము!

జిల్లాలోని ఇసుక రవాణాదారులు ప్రజల కళ్లల్లో దుమ్ము కొడుతున్నారు. కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా రహదారులపై దూసుకెళ్తున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో వెనుక వచ్చే వాహనదారుల కళ్లలో ఇసుక పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడమే కాకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా కేవలం ఇసుక మాత్రమే కాదు, ఇటుక, మట్టి, కంకర రవాణాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉచిత ఇసుక విధానం ప్రకారం అధికారిక రీచ్‌లకు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న గ్రామాల వారు మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇతర ప్రాంతాలకైతే గనులశాఖ ద్వారా ఇసుక బుక్ చేసుకుని టిప్పర్లతో తరలించుకోవచ్చు. కొందరు ట్రాక్టర్ల యజమానులు ఇందుకు భిన్నంగా ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో కనీస జాగ్రత్తలు పాటించడంలేదు. వాహనాలకు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బీమా పత్రాలు (ట్రాక్టర్, తొట్టెకు విడివిడిగా) ఉండాలి. కేవలం కమర్షియల్ పర్పస్ అనుమతులు తీసుకున్న వాటిని మాత్రమే రవాణాకు వినియోగించాలి. వ్యవసాయ పనులకు అనుమతులు తీసుకున్న ట్రాక్టర్లను రవాణాకు వినియోగించకూడదు. ఈ నిబంధనలను ఖాతరు చేయడం లేదు. ఎక్కడైనా అధికారులు పట్టుకుని వాహనాలను పోలీసు స్టేషన్లకు తరలిస్తే మాత్రం తమ ట్రాక్టర్లలోని ఇసుక, మట్టి, ఇటుకలు పాడైపోకుండా పట్టలు కట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుండడం గమనార్హం.

-న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒంగోలు నగరంలో ట్రాక్టర్‌పై ఇసుక రవాణా

అంతా కల్తీయే!

◗ శీతలపెట్టెల్లో మిగిలిపోయిన మాంసం, ఆహారం నిల్వలు

◗ ఒంగోలు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు

బయట విక్రయించే ఆహార పదార్థాల్లో స్వచ్ఛత, నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. వ్యాపారులు లాభాపేక్షతో చేస్తున్న దారుణాలు ప్రజారోగ్యాన్ని హరించి వేస్తున్నాయి. ఒకవైపు రంగుల కలిపిన పానీయాలు, బిరియానీలు, మాంసాహారం, రుచి కోసం వినియోగించే సాల్ట్, కాలం చెల్లిన పదార్థాలు, మరోవైపు వండిన ఆహారం మిగిలిపోతే శీతల పెట్టెల్లో నిల్వచేసి మళ్లీ వేడి చేసి వడ్డించడం, ఒకసారి వినియోగించిన నూనెలను మళ్లీ వినియోగిస్తూ వంటలు చేయడం..ఇలా వివిధ రూపాల్లో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు.

-న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

◗ కల్తీలను అరికట్టాల్సిన ఆహార నాణ్యత విభాగం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చట్టంలోని నిబంధనలు అడ్డుగా మారుతున్నాయి. తప్పు నిర్ధారణ కావడానికి జరుగుతున్న జాప్యంతో అక్రమార్కులకు భయం లేకుండా పోతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు బృందాలుగా ఏర్పడి ఒంగోలు నగరంలోని 21 హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాలు, బేకరీల్లో తనిఖీలు జరపగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. వీటిలో 20 చోట్ల నమూనాలు సేకరించి లేబొరేటరీ పరీక్షకు పంపారు. వీటిల్లో కల్తీ, నాణ్యతలోపాలు నిర్ధారణ అయితే శిక్షలు, జరిమానాలుంటాయి.

గుర్తించినవి కొన్నే...

జిల్లా సహాయ ఆహార నాణ్యత తనిఖీ అధికారి బి.వేణుగోపాలరావు నేతృత్వంలో ఒంగోలు నగరంలోని ట్రంక్‌రోడ్డు, కర్నూలురోడ్డు, గుంటూరురోడ్డు, మంగమూరురోడ్డు కూడలిలోని పలు హోటళ్లను తనిఖీ చేశారు. ఓ హోటల్‌లోని శీతల పెట్టెల్లో ప్యాక్ చేసిన చికెట్ టిక్కాలు, మరో చోట తందూరి చికెన్ నిల్వలు, ఇంకొకచోట నిల్వచేసిన మాంసం గుర్తించారు. వీటితోపాటు మిగిలినపోయిన లడ్డూలు, నిల్వ చేసిన పెరుగు నమూనాలు సేకరించారు. ఎప్పుడు తయారు చేశారు. ఎప్పటివరకు గడువు అనే వివరాలు లేని మసాల దినుసుల బ్రాండెడ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. మరోచోట వినియోగించిన నూనెను డబ్బాల్లో నిల్వచేసి ఉంచారు. వీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. కొంతమంది పెద్ద హోటల్‌లలో ఒకసారి వినియోగించిన నూనెను సేకరించి వీధుల్లో చికెన్, ఫిష్‌తో తయారు చేసే పదార్థాలు, పూరీలకు వాడుతున్నట్లు సమాచారం. మినరల్ వాటర్ పేరుతో అనుమతి లేకుండా నడుస్తున్న ప్లాంట్లు అనేకం. సరైన శుభ్రత, ఆరోగ్య ప్రమాణాలు పాటించడంలేదు.

ఓ హోటల్‌లోని సరకులను పరిశీలిస్తున్న జిల్లా సహాయ ఆహార నాణ్యత తనిఖీ అధికారి బి.వేణుగోపాలరావు

నోటీసులిచ్చాం

తనిఖీల్లో 20 దుకాణదారులు, హోటళ్లు, బేకరీలకు నోటీసులిచ్చాం. వారిలో 12 మందికి పరిస్థితి మెరుగుపరచుకోవాలని (ఇంప్రూవ్‌మెంట్) నోటీసులిచ్చాం. మిగిలిన వారి వద్ద సేకరించిన నమూనాల ఫలితాలు రాగానే కేసులు నమోదు చేస్తాం. తప్పు నిర్ధారణ అయితే ఏడేళ్ల జైలు, రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇకపై తనిఖీలు నిరంతరం జరుగుతాయి. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం.

-వేణుగోపాలరావు, జిల్లా సహాయ ఆహార నాణ్యత తనిఖీ అధికారి

రాష్ట్రస్థాయిలోనే పరీక్షల నిర్వాహకుల నియామకం

ఈ ఏడాది పది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అమలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యాశాఖ చేపట్టిన పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఈ ఏడాది కొత్త విధానం అమలు కానుంది. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూలు సొసైటీ పరీక్షల నిర్వహణకు నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే సిబ్బందికి విధులు అప్పగించనున్నారు. గతంలో ఎంఈవో కార్యాలయాల నుంచి ఉపాధ్యాయుల వివరాలు తీసుకుని జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్ల నియామకాలు జరిపేవారు. విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా డ్యూటీ అర్డర్లు ఇవ్వాలనే ఆలోచనతో సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఇందులో ఉపాధ్యాయులు ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారు.? ఎక్కడ పనిచేస్తున్నారు? గతంలో ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? వారి పిల్లలెవరైనా పరీక్షలు రాస్తున్నారా ఇలా ఏడు అంశాలపై ఎంఈవోల ద్వారా ముందే సమాచారం సేకరించారు. ఉపాధ్యాయుల పిల్లలు పదోతరగతి పరీక్షలు రాస్తున్నట్లయితే వారికి విధులు కేటాయించరు. 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు మినహాయింపునిచ్చారు. మినహాయింపు పొందిన వారి జాబితాలను ఎంఈవోల లాగిన్‌కు పంపారు. ఇంటర్మీడియట్ పరీక్షల విధులను సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులను నియమించవద్దని ఉత్తర్వులిచ్చారు. వీరిని నియమిస్తే 1 నుంచి 7 తరగతుల విద్యార్థుల బోధనకు ఇబ్బంది కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామోపాధ్యాయులను ఇంటర్మీడియట్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారు. ఓపెన్‌స్కూలు సొసైటీ పరిధిలోని పది, ఇంటర్మీడియట్ పరీక్షలకు కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే ఇన్విజిలేటర్లను నియమించనున్నారు.

పేదల గూడుకు అదనపు భరోసా!

గృహాలు నిర్మించుకునే పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకంలో ప్రస్తుతమున్న యూనిట్ ధర పెంపుదలకు రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఆమోదించారు. దీంతో వేలాది మంది పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలకు గట్టి బీజం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివెరుస్తోంది. -న్యూస్‌టుడే, యర్రగొండపాలెం

◗ రూ.2.39 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం

జిల్లా వాసులకు ప్రయోజనం...

సొంత గూడు లేని పేదల వివరాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేలో నమోదు చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 47 వేల మంది నుంచి వినతులు వచ్చాయి. వీటిని అధికారులు తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. వీరందరికీ లబ్ధి చేకూరనుంది.

యర్రగొండపాలెంలో నిర్మాణమవుతున్న గృహాలు

రూ.1.80 లక్షల నుంచి...

ప్రస్తుతం పీఎంఏవై-గ్రామీణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు (జీరాంజీ, స్వచ్ఛభారత్ నిధులు కలిపి) ఇస్తోంది. ఈ నిధులనూ గత వైకాపా ప్రభుత్వం సక్రమంగా మంజూరు చేయకపోవడంతో గృహ నిర్మాణాలు పడకేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల విడుదల వేగవంతం చేయడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కొత్తగా మంజూరు చేసే గృహాలకు కేంద్ర ప్రభుత్వం తన వాటాతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల వాటా తప్పనిసరి చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం విస్తృతంగా నిధులిచ్చేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం పీఎంఏవై-గ్రామీణ కింద రూ.1.80 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పటి నుంచి మంజూరు చేసే ఇళ్లకు రూ.95,400 ఇవ్వనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.63,600 ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇవి కాక జీరాంజీ (ఉపాధిహామీ పథకం) నుంచి రూ.27 వేలు వేతన రూపంలో, స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు కలిపింది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మరో రూ.41,000 బ్యాంకు రుణం కింద ఇవ్వనుంది. దీంతో యూనిట్ ధర రూ.2.39 లక్షలుగా నిర్ణయించి ఆమోదించింది. బ్యాంకు రుణంపై వడ్డీని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

6,480 ఖాతాల్లో రూ.7.50 కోట్లు

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బ్యాంకుల్లో ఏళ్లతరబడి లావాదేవీలు నిర్వహించని ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాతాలను రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లాలో ఏ శాఖకు చెందిన ఖాతాలో ఎంత నగదు ఉందనే వివరాలు ఇప్పటికే జిల్లా ఖజానాశాఖ అధికారులకు అందజేశారు. డీడీవోల పేరుతో ఉన్న ఖాతాల్లో వారు ఉద్యోగవిరమణ చేయడం, బదిలీ కావడం తదితర కారణాలతో ఆయా బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించకుండా వదిలేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాతాలు 6,480 ఉండగా, వాటిల్లో రూ.7.50 కోట్ల నగదు నిల్వలున్నట్లు గుర్తించారు. ఇప్పటికే జిల్లా ఖజానాశాఖ అధికారులు ఉపఖజానాశాఖ అధికారులకు వారి పరిధిలోని లావాదేవీలు జరగని ప్రభుత్వ శాఖల ఖాతాల వివరాలు అందజేశారు. ఆయా ప్రభుత్వ ఖాతాల ప్రస్తుత డీడీవోలతో ఈకేవైసీ చేయించి వాటిని మనుగడలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఖాతాలను వినియోగంలోకి తీసుకొస్తే ఆయా ఖాతాల్లోని నిధులు అభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి. -న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం

(c) eenadu

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ

విద్యుత్తు సంస్థలో కార్మికులదే కీలకపాత్ర

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు హక్కులతోపాటు, బాధ్యతలను గుర్తించాలని ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఏ.మురళీకృష్ణ సూచించారు. 1104 ఏపీ విద్యుత్తు ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని ప్రాంతీయ కార్యాలయంలో గురువారం యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు సంస్థకు కార్మికులే కీలకమన్నారు. వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు. కీలక సమయాల్లో పనితీరు మన సమర్థతకు నిదర్శనంగా నిలుస్తుందని వివరించారు. తొలుత కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తుశాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈ మాకినేని హరిబాబు, సంఘం నాయకులు రాచగర్ల సంజీవరావు, బి.సురేష్, యు.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

అంతర పంటలతో అధిక ఆదాయం

కొత్తపట్నం, న్యూస్‌టుడే: రైతులు, ప్రకృతి సాగుపై ఆసక్తి చూపాలని రైతు సాధికారిక సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిణి సూచించారు. మండలంలోని గాదెపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న పంటలను గురువారం ఆమె పరిశీలించారు. శనగలో అంతర పంటలు వేయడం వల్ల తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ ఆదాయం పొందవచ్చని వివరించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మహేష్‌రెడ్డి, సురేష్ సుధారాణి పాల్గొన్నారు.

అవగాహన కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ, న్యాయవాదులు

చైతన్యంతోనే వెట్టిచాకిరీకి అడ్డుకట్ట

కనిగిరి, న్యూస్‌టుడే: అవగాహన, సామాజిక చైతన్యంతోనే వెట్టి చాకిరీని సమూలంగా నిర్మూలించవచ్చని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బి.రూపశ్రీ పేర్కొన్నారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టానికి యాభై ఏళ్ల పూర్తయిన సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అప్పు పేరుతో బెదిరించి, బలవంతంగా పని చేయించడం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఎక్కడైనా వెట్టి చాకిరీ కొనసాగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు, న్యాయసేవాధికార సంస్థలకు సమాచారం ఇవ్వాలన్నారు. ముందుగా అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా మహాశివరాత్రి ఏర్పాట్లు

ఉత్సవ ఏర్పాట్లపై సూచనలిస్తున్న డీడీవో శ్రీనివాసరెడ్డి, పక్కన అధికారులు

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మిట్టపాలెం, భైరవకోన క్షేత్రాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కనిగిరి డివిజనల్ అభివృద్ధి అధికారి కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు క్యూలైన్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విభాగాల వారీగా సిబ్బందికి విధుల కేటాయింపుపై చర్చించారు. ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య, ఎస్సై ఎం.వెంకటేశ్వర నాయక్, ఈవోలు ఎస్.నరసింహబాబు, డి.వంశీకృష్ణారెడ్డి, ఆలయాల ఛైర్మన్లు ముప్పాళ్ల శ్యామ్‌సుందరరాజు, కె.చిన్నఆదినారాయణ, అధికారులు పాల్గొన్నారు.

నేడు తుమ్మలచెరువులో షర్మిల రచ్చబండ

గ్రామంలో పోలీసులు, నాయకులు

తర్లుపాడు, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువులో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పుపై రచ్చబండ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ ఛైర్మన్ మహబూబ్ వలీ ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో భాగంగా ఎస్సై బ్రహ్మనాయుడు గురువారం రచ్చబండ నిర్వహించే కాశింస్వామి దర్గా సమీప ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు.

శ్రీ వల్లూరమ్మ దేవస్థానము - వల్లూరు
టంగుటూరు మండలం - ప్రకాశం జిల్లా

ఈ - ప్రొక్యూర్‌మెంట్ - సీల్డు టెండరు - బహిరంగవేలం ప్రకటన

ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, వల్లూరు గ్రామములో వేంచేసియున్న శ్రీ వల్లూరమ్మ దేవస్థానమునకు సంబంధించిన తేది: 01.04.2026 నుండి తేది. 31.03.2027 వరకు వివిధ హక్కులు మరియు షాపులు లీజుకు ఇచ్చుటకు తేది. 23.02.2026 ఉ. 11.00 గం.లకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ సీల్డు టెండరు మరియు బహిరంగ వేలంపాటలు దేవస్థాన కార్యాలయము వద్ద దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు సమక్షమున జరుగును.

వ. నెం.	పాటకు పెట్టబడు ఐటమ్ వివరము	పాటకు ముందు చెల్లించవలసిన ధరావత్తు
1.	భక్తులచే సమర్పించబడు కొబ్బరి చిప్పలు ప్రోగుచేసుకొను హక్కు. (ఈ - ప్రొక్యూర్‌మెంట్ సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	50,000-00
2.	భక్తులచే సమర్పించబడు తలనీలాలు నాయీ బ్రాహ్మణుల ద్వారా క్షుర కర్మ చేసిన తలనీలాలు ప్రోగు చేసుకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
3.	దేవాలయమునకు వచ్చు భక్తుల పాదరక్షలను భద్రపరిచెడి హక్కు. మరియు గోరింటాకు ముద్రలు వేయు హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
4.	పార్కింగ్ ఫీజు, టాయిలెట్ ఫీజు వసూలు హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
5.	గ్యాస్ పొయ్యిలు అద్దెకు ఇచ్చుకొను హక్కు. (కాలపరిమితి తేది 1-3-2026 నుండి 28-2-2027 వరకు) (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
6.	షాపు నెం. 1, 2, 3, 4ల యందు (ఒకే షాపుగా) పూజాద్రవ్యములు అమ్ముకొను హక్కు. (ఈ-ప్రొక్యూర్‌మెంట్ సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	1,00,000-00
7.	షాపు నెం. 5లో కూల్‌డ్రింక్స్ మరియు ఐస్‌క్రీమ్ పార్లర్ నడుపుకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
8.	షాపె నెం. 6, 7, 8లలో (ఒకే షాపుగా) సప్లయి సామాగ్రి అద్దెకిచ్చుషాపు నడుపుకొను హక్కు. (ఈ-ప్రొక్యూర్‌మెంట్ సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	50,000-00
9.	షాపు నెం.9లో మండపాలంకరణ మరియు ఎలక్ట్రికల్ డెకరేషన్ ఏర్పాటు చేయు హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	25,000-00
10.	షాపు నెం. 10లో వంట సరకులు అమ్ముకొను షాపు నడుపుకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	10,000-00
11.	షాపు నెం. 12లో ఆటబొమ్మలు అమ్ముకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	10,000-00
12.	షాపు నెం. 13, 14, 15లలో (ఒకే షాపుగా) క్యాంటీన్ నడుపుకొను హక్కు. (సీల్డు టెండర్ మరియు బహిరంగ వేలం)	20,000-00
13.	న్యూ షాపింగ్ కాంప్లెక్స్ (బ్రిడ్జి అవతలివైపు) షాపు నెం. 5, 6, 7, 9 మరియు 12 (ఒక్కొక్క షాపుకు విడివిడిగా) తేది 1-4-2026 నుండి 31-3-2029 వరకు అనగా 3 సం॥రాల కాలపరిమితికి నెలబాడుగ అద్దె పద్ధతిన	10,000-00

సీల్డు టెండర్ షెడ్యూలు జారీ చేయు తేదీలు: ది. 13.02.2026 నుండి 22.02.2026సా 5.00లవరకు టెండర్ షెడ్యూలు దాఖలు చేయు ఆఖరి తేదీ 23.02.2026 ఉ. 9.00 వరకు, టెండర్ షెడ్యూలు ఖరీదు రూ. 500/- ఈ- ప్రొక్యూర్‌మెంట్ బిడ్‌డౌన్‌లోడ్ మొదలు తేదీ. 13.02.2026 ఉ. 10.00లకు బిడ్ స్వీకరించు చివరి తేదీ. 22.02.2026 సా. 5.00ల వరకు బిడ్ తెరుచు తేదీ: 23.02.2026 ఉ.11.00లకు. ఈ- టెండరు వివరములు www.eprocurement.gov.in లో AP Endowments Department Marketing నందు చూడగలరు. మిగిలిన షరతులు దేవస్థానము కార్యాలయము నందు తెలుసుకొనవచ్చును.

వల్లూరు 12.02.2026 — శ్రీ బొజ్జా శ్రీనివాసులు, ఛైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు — ఇట్లు/- బి.రమేష్, కార్యనిర్వహణాధికారి, సెల్ నెం. 7013429148

పాకల తీరంలో మహిళలు, విద్యార్థినుల సూర్య నమస్కారాలు

మాట్లాడుతున్న సత్య, పక్కన బాలాజీ, రియాజ్, జేసీ కల్పనాకుమారి

భావితరాలకు గుర్తుండిపోయేలా బీచ్ ఫెస్టివల్

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాకల బీచ్ ఫెస్టివల్‌ను భావితరాలకు గుర్తుండి పోయేలా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టాలని మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య అన్నారు. వేడుకల్లో భాగంగా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో గురువారం సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేశారు. అనంతరం తీరం వెంబడి చేస్తున్న ఏర్పాట్లను సత్య, జేసీ కల్పనాకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీచ్ ఫెస్టివల్‌కు శని, ఆదివారాల్లో ముఖ్య అతిథులు, సందర్శకులు భారీగా తరలి వస్తారని, అందుకు తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఒడా ఛైర్మన్ రియాజ్, మాల కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్‌కుమార్, డీఆర్వో ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

శైవక్షేత్రాలు, పాకలకు ప్రత్యేక బస్సులు

సత్యనారాయణ, జిల్లా ప్రజారవాణాధికారి

ఒంగోలు అంజయ్యరోడ్డు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు, పాకల బీచ్ ఫెస్టివల్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ తెలిపారు. గురువారం ఒంగోలులోని డీపీటీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 140, కోటప్పకొండకు 78, మొగలిచెర్లకు 25, భైరవకోనకు 23, త్రిపురాంతకం 12, రామతీర్థం 8, సంగమేశ్వరం 5, పునుగోడుకు 2 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కనిగిరి, గిద్దలూరు నుంచి నేరుగా శ్రీశైలానికి, పొదిలి, దర్శి నుంచి కోటప్పకొండకు, పొదిలి, కనిగిరి నుంచి మార్కాపురం జిల్లా త్రిపురాంతకానికి బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేశామన్నారు. స్త్రీశక్తి పథకాన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50కి పైగా బస్సులను అదనంగా సడుపుటకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాకల బీచ్ ఫెస్టివల్‌కు ప్రత్యేకంగా 12 బస్సులు (కందుకూరు 4, కనిగిరి 2, పొదిలి 2, అద్దంకి 2, ఒంగోలు 2) నడిపేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

యాత్రలో పాల్గొన్న సత్యసాయి భక్తులు, విద్యార్థులు

వైభవంగా సత్యసాయిబాబా దివ్యజ్యోతి యాత్ర

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయిబాబా దివ్యజ్యోతి యాత్ర గురువారం నగరానికి చేరుకుంది. మంగమూరురోడ్డులోని సత్య సాయి సమగ్ర విద్యాకేంద్రంలో యాత్రకు భక్తులు స్వాగతం పలికారు. నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంగమూరు రోడ్డులో జ్యోతితో ర్యాలీ జరిపారు. సేవా సమితి అధ్యక్షుడు టి.రామిరెడ్డి, కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, శిద్దా వెంకటసాయిబాబు, పి.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో జ్యోతిని వెలిగించి భారతదేశ యాత్రకు పంపారన్నారు. దానిలో భాగంగా ఒంగోలుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, కృష్ణగీత, రాజేశ్వరి, బాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

గరుడ వాహనంపై దేవదేవుడు

మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మిట్టపాలెం నారాయణస్వామి క్షేత్రంలో గురువారం నిర్వహించిన గరుడ వాహన సేవ వైభవంగా సాగింది. ముందుగా అర్చకులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ దత్తాత్రేయ మహా సరస్వతి హోమాలు, విశేష పూజలు జరిపారు. పల్లకీ సేవ, రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈవో ఎస్.నరసింహబాబు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కె.చిన్నఆదినారాయణ, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. – న్యూస్‌టుడే, సి.ఎస్.పురం

గరుడ వాహనంపై స్వామివారు

పల్లకీ సేవలో పాల్గొన్న భక్తులు

కల్తీ నెయ్యి విషయం ఇంతటితో ఆపేయడం మంచిది

❖ మాజీ మంత్రి బాలినేని

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం నగరానికి వచ్చిన ఆయన తన ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి గురించి ప్రశ్నించగా.. అప్పటి ఛైర్మన్ నెయ్యిలో కల్తీ జరిగిందని, అయితే తనకు సంబంధం లేదని ప్రకటించారన్నారు. ఎవరు తప్పుచేశారు, ఏమి చేయాలనేది వేంకటేశ్వరస్వామి చూసుకుంటారని అభిప్రాయపడ్డారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపివేయడం మంచిదనేది తన అభిప్రాయమని తెలిపారు. జనసేనలో పదవి గురించి విలేకర్లు అడగగా.. సమయం వచ్చినప్పుడు ఆ విషయం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చూస్తారని చెప్పారు. జిల్లా బాధ్యతలు తాను అడగలేదని స్పష్టం చేశారు.

ఇనుప ఖనిజం తవ్వకాలకు భూముల సర్వే

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఇనుప ఖనిజం తవ్వకాల నిమిత్తం జిందాల్ సంస్థకు భూములు కేటాయించడానికి సర్వే చేపట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో గురువారం గనులశాఖ అధికారులు, జిందాల్ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో జిందాల్ సంస్థ ఇనుప ఖనిజం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. అందుకు ఆయా మండలాల్లో 5 వేల ఎకరాల భూములు కావాల్సి ఉందన్నారు. అద్దంకివారిపాలెం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో 1340 హెక్టార్లలో అటవీ భూములు ఉన్నాయి, వాటిని మార్పిడి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐరన్ ఓర్ బ్లాక్స్ వద్ద మొక్కలు నాటడానికి మరో 1500 ఎకరాల భూములు అవసరమన్నారు. ఈ సమావేశంలో గనులశాఖ డీడీ రాజశేఖర్, జిల్లా అటవీ అధికారి వినోద్, పీసీబీ ఈఈ విజయమోహన్, జిందాల్ సంస్థ ప్రతినిధులు కిరణ్, తహసీల్దార్లు హుస్సేన్, హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

నేడు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ప్రతి అయిదేళ్లకొకసారి నిర్వహించే బార్ కౌన్సిల్ ఎన్నికలను రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం పదిన్నర గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం అయిదు గంటలకు ముగుస్తుంది. రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి వచ్చిన తరువాత ఇవే మొదటి ఎన్నికలు. మొత్తం 23 మంది సభ్యులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 39,409 మంది న్యాయవాదులు ప్రాధాన్యతా క్రమంలో ఎన్నుకుంటారు. పోటీలో 143 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 1,615 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒంగోలులో 820, చీరాలలో 221, మార్కాపురం 168, కందుకూరు 97, అద్దంకి 68, కనిగిరి 60, గిద్దలూరు 55, దర్శి 49, పొదిలి 49, పర్చూరు 28 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గత నెలలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలలో ప్రాధాన్యత క్రమం సరిగా ఇవ్వకపోవటంతో పెద్దసంఖ్యలో ఓట్లు చెల్లకుండాపోయాయి. ఈ అనుభవంతో ఓటువేసే విధానాన్ని అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరు కనీసం అయిదుగురు అభ్యర్థులకు ప్రాధాన్యతా ఓటు వేయాల్సి ఉంటుంది.

ఏపీపీఎస్సీ పరీక్షల జవాబు పత్రాల తరలింపు

ఒంగోలు గ్రామీణం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాలను గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి విజయవాడకు తరలించారు. మూడు రోజులపాటు అటవీ బీట్ అధికారి, సహాయ బీట్ అధికారి, దేవాదాయశాఖలోని ఈవో (గ్రేడ్-3) పోస్టుల భర్తీ నిమిత్తం పరీక్ష నిర్వహించారు. తేదీల వారీగా 9న 667 (1100), 10న 635 (718), 11న 554 (1668) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జవాబు పత్రాలను ఆర్టీసీ బస్సులో పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. సదరు ప్రక్రియను డీఆర్వో ఓబులేసు, పరీక్షల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు పరిశీలించారు.

జవాబు పత్రాలు తరలించే బస్సు వద్ద డీఆర్వో ఓబులేసు, ఇతర అధికారులు

సమస్యలు పరిష్కరించాలని పోస్టుకార్డు ఉద్యమం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పీఆర్సీని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. ముఖ్యమంత్రికి రాసిన పోస్టు కార్డులను ప్రదర్శిస్తూ యూనియన్ నాయకులు నినాదాలు చేశారు. గురువారం సాయంత్రం యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి మాట్లాడుతూ.. నూతన ప్రభుత్వం వచ్చినా ఉద్యోగుల ఆర్థిక పరమైన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. బకాయిలు రూ.25 వేల కోట్లు పేరుకుపోయాయన్నారు. 2023 జులై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి ఇంతవరకు ఛైర్మన్‌ని నియమించలేదన్నారు. ఐఆర్ 29శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డీఏలు, ఏపీజీఎల్ఐ బకాయిలు విడుదల చేయాలన్నారు. చివరికి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించలేక పోతున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌హై, యూనియన్ నాయకులు వై.వెంకటప్ప, చిన్నస్వామి, ప్రభాకరరెడ్డి, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

పోస్టుకార్డులు ప్రదర్శిస్తున్న యూటీఎఫ్ నాయకులు

నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: నిరుద్యోగ మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నట్లు ఎండ్లూరుడొంక లోని మహిళా ప్రాంగణం మేనేజర్ మాధవి పేర్కొన్నారు. 15 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగ మహిళలు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 99630 05209 ఫోన్ నంబరును సంప్రదించాలని కోరారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 120, రిటైల్ లైవ్ - 142, చికెన్ విత్ స్కిన్ - 206, చికెన్ స్కిన్‌లెస్- 234

కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ తెలుగు శాఖాధిపతి కొలకలూరి మధుజ్యోతి తెలిపారు. 19 సంవత్సరాలుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది 'కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం', 'కొలకలూరి విశ్రాంతమ్మ నవల పురస్కారాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. తన మాతృమూర్తి జయంతి, వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని, సాహితీవేత్తలు, కథకులు, గ్రంథకర్తలు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 94419 23172లో సంప్రదించాలని కోరారు.

గాయపడిన గృహిణి మృతి

ఉదయ

రవినూతల (మేదరమెట్ల), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ గృహిణి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ సంఘటన కొరిశపాడు మండలం రావినూతల-మేదరమెట్ల గ్రామాల మధ్య బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రావినూతల గ్రామానికి చెందిన బొంత దశరథ, ఉదయ(65) దంపతులు. వారు బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మేదరమెట్ల సమీపంలోని పొలానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో మేదరమెట్ల వైపు నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం వారి వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఉదయ తీవ్ర గాయాలు కాగా, దశరథ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించి ఉదయ మృతిచెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

దుకాణదారులను బెదిరించిన నిందితుడి అరెస్టు

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తిలో సీఎస్ఎన్ బంగారు దుకాణం యజమానిని రూ.1.25 కోట్లు ఇవ్వాలంటూ బెదిరించిన విషయమై చీమకుర్తికి చెందిన కె.ఫణికుమార్‌ను అరెస్టు చేసినట్లు సీఐ డి.ప్రసాద్ తెలిపారు. నగదుతోపాటు, కిలో బంగారం ఇవ్వకుంటే తుపాకీతో కాల్చి వేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరించిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసులో నిందితుడైన ఫణికుమార్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు సీఐ గురువారం తెలిపారు.

కుక్కల దాడిలో ప్రాణాలొదిలిన దుప్పి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందింది. మైలవరం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వి.బైలు గ్రామంలోకి ఇది వచ్చింది. పోలేరమ్మ ఆలయ సమీపంలో కుక్కలు వెంబడించి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. డీజీపేట పశువైద్యాధికారి షేక్ మునీర్‌తో పోస్టుమార్టం చేయించారు. అనంతరం అడవిలో దహనం చేసినట్లు ఎఫ్ఎస్‌వో శేషుబాబు తెలిపారు. సర్పంచి డి.వెంగళరావు, ఎఫ్‌బీవో బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు, గ్రానైట్ లారీ ఢీ

❖ రోడ్డుపై పడిన బండరాయి
❖ నలుగురికి గాయాలు

గాయపడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోశిబాబు

సంఘటనా స్థలంలో బండరాయి, వాహనాలు

చీమకుర్తి: ఒంగోలు-కర్నూలు రహదారి చీమకుర్తి మండలం యల్లయ్య నగర్, మర్రిచెట్లపాలెం మధ్య గురువారం ఆర్టీసీ బస్సు, గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు, ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో విజయవాడ వెళ్తోంది. అదే సమయంలో రామతీర్థం వైపు నుంచి గ్రానైట్ రాళ్ల లోడు లారీ మర్రిచెట్లపాలెం వైపు వెళ్తోంది. ముందు ఉన్న ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు, గ్రానైట్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సు డ్రైవర్ ఎం.రోశిబాబు క్యాబిన్లో చిక్కుకుపోగా స్థానికులు స్పందించి క్రేన్ సాయంతో అతడిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో రోశిబాబు, లారీ చోదకుడు వెంకటేశ్వర్లు, మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. వాహనాలు ఢీకొన్న తీవ్రతకు లారీపై ఉన్న గ్రానైట్ రాయి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ఇతర వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.

EENADU Classifieds

AGRI BUSINESS

సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ ఎర్రచందనం. 25 సెంట్స్, 9 లక్షలు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురంలో కలదు. సంప్ర॥ J. సతీష్‌బాబు.9703753121.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే

వివరాలకు.. 97011 12824 ఒంగోలు 80087 09902 మార్కాపురం 80081 11050

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 500 Colour : రూ. 700

ప్రకటనలపై 5% GST వర్తించును

REAL ESTATE

PLOT FOR SALE

మార్కాపురం (కుంట) దగ్గరలో 133 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే దానకొండ దగ్గరలో 133 గజాలు 1 లక్ష మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్. 9398621767.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

గుంటూరులోని రియల్ బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలీకాలర్స్(10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.

సరిపూడి సుజుకి ఒంగోలులో పనిచేయుటకు స్పేర్స్ మేనేజర్ (స్పేర్స్‌నందు అనుభవం) స్పేర్స్ అసిస్టెంట్స్ కావలెను. ✆7799960149, 7799960199, 7799960279.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జిస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు:22 సం॥రాలు నుండి 40 సం॥రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర। 92487 33371.

నలంద CBSE స్కూల్ గాయత్రినగర్ కావలి నందు పనిచేయుటకు ప్రైమరి తెలుగు, మ్యాథ్స్, హయ్యర్ మాథ్స్, సోషల్, సైన్స్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ టీచర్స్ కావలెను. మంచి జీతం + నాన్ లోకల్స్‌కి ఉచిత భోజనం + వసతి కల్పించబడును. ✆ 62653 97498, 91210 24992

అద్దంకిదగ్గర కుంకిపాడు కృషిడైరీ నుండి పాలు, పెరుగు 4వీలర్ ఆటోలో ట్రాన్స్‌పోర్ట్ చేయుటకు 35-45 సం॥ వయస్సు, అనుభవం కల్గి డ్రైవింగ్‌లైసెన్స్ ఉన్న డ్రైవర్‌కావలెను. వసతి&మంచి జీతముకలదు. ✆63059 49353.

అర్హులైన అకౌంటెంట్ కావలెను. ఒంగోలులోని శ్రీమంజునాథ హేచరీ(ALAS GROUP) ఆఫీసులో పని చేయుటకు TALLY & GST తెలిసిన అకౌంటెంట్ (స్త్రీ/పు) కావలెను. అనుభవంలేనివారు కూడా దరఖాస్తుచేసుకోవచ్చు. సం/- సెల్: 79979 97826

ఒంగోలులోని ప్రముఖ విద్యాసంస్థనందు పనిచేయుటకు PROలు కావలెను. Q:డిగ్రీ/ పిజీ. జీతం: 20నుండి 25వేలు వరకు. సంప్ర ✆ 63995 52222.

SECURITY GUARDS

నెల్లూరుజిల్లా గూడూరు పరిసర ప్రాంతాలలోకి అనుభవం ఉన్న ASO & సెక్యూరిటి గార్డ్స్ కావలెను. 12hrs డ్యూటీ, జీ.+PF, ESI, ఫ్రీ రూమ్, సబ్సిడి ఫుడ్. 96189 71229, 9550214234

కందుకూరు

• కందుకూరు • కొండపి

పాకల బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి పిలుపు

మర్రిపూడి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్‌కు మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివెళ్లి విజయవంతం చేయాలని తెదేపా మండల నాయకులు కోరారు. గురువారం స్థానిక మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సింగరాయకొండ మండలం పాకలలో ఈ నెల 14, 15 తేదీల్లో తొలిసారిగా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నందున అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. సమావేశంలో నాయకులు దాసరి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, నరసింహారావు, వీరనారాయణ, హనుమారెడ్డి పాల్గొన్నారు.

మర్రిపూడిలో సమావేశమైన తెదేపా నాయకులు

◗ జరుగుమల్లి: పాకల బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని తెదేపా మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్ర పిలుపునిచ్చారు. ఆ మేరకు గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. పండగ వాతావరణం ఉట్టిపడేలా అనేక సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పోటు పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

పసిడి పతక విజేతకు అభినందన

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు న్యూ దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ స్పెషల్ భారత్ ఒలింపిక్స్‌లో సీనియర్ షాట్‌పుట్ విభాగంలో కొండపి మండలం వెన్నూరుకు చెందిన విద్యార్థి వి.మారుతి ప్రసన్నకుమార్ బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా సదరు విద్యార్థిని ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో గురువారం జేసీ కల్పనాకుమారి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థి మారుతిని అభినందిస్తున్న జేసీ కల్పనాకుమారి

అందరూ కేవైసీ చేయించుకోవాలి

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రమేష్ అన్నారు. గురువారం కొండపి చాణక్య జూనియర్ కళాశాలలో కేవైసీ, సైబర్ నేరాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ కోర్డినేటర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

◗ మర్రిపూడి, న్యూస్‌టుడే: సామాజిక భద్రతా పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పొదిలి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సెలర్ టీవీ కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని కాకర్లలో కెనరా బ్యాంకు ఆవరణలో సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష యోజన, సుకన్య సమృద్ధి యోజన, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజరు అశోక్‌కుమార్, అసిస్టెంట్ మేనేజరు రేవతి, కౌన్సిలర్లు సురేష్, వినయ్ పాల్గొన్నారు.

కందుకూరులో ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు

సింగరాయకొండ ప్రధాన రహదారిపై..

కదం తొక్కిన కార్మిక లోకం

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ తిప్పికొట్టాలని సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, అంగన్‌వాడీ, ఆశా సంఘాల నాయకులు పేర్కొన్నారు. లేబర్‌కోడ్ల రద్దు, కనీస వేతన రూ.26వేలు, ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తదితర డిమాండ్లు చేస్తూ కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి.. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. –న్యూస్‌టుడే, బృందం

టంగుటూరు బొమ్మల కూడలిలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాము

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు

కందుకూరు పట్టణం: పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు సీఐ అన్వర్‌బాషా తెలిపారు. ఇక్కడ ఇతర లోడు వాహనాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలోకి రాకపోకలు నిషేధమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు, రైతులు ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కందుకూరు: 70939 81624

కొండపి: 96424 56296

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

మర్రిపూడి, న్యూస్‌టుడే

?: పన్నూరు ఎస్సీ కాలనీలో బోరు మరమ్మతులకు గురైంది. దీంతో నీటికి ఇబ్బందులు పడుతున్నాం. –పాలేరురాజు, స్థానికుడు

✓: బోరుకు మరమ్మతులు చేయించి.. సమస్య పరిష్కరిస్తాం. –నాగూర్‌వలి, ఎంపీడీవో

దర్గాగా ఆక్రమించి.. దుష్ప్రచారానికి తెరతీసి!

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే

గత వైకాపా పాలకుల అక్రమాలు తవ్వే కొద్దీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. రహదారులు, కాలువలు ఆక్రమించి వారి భూముల్లో కలిపేసుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. చివరికి దేవుడి భూములను సైతం వారు వదలలేదు.

నామమాత్రపు కౌలు చెల్లిస్తూ..

కందుకూరు మండలం మదనగోపాలపురంలో ఉలవపాడు వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన భూమి 172 ఎకరాలకు పైగా ఉంది. గత వైకాపా ప్రభుత్వంలో గ్రామ నాయకులు కొందరు వారి సొంత భూములకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయ భూముల్లో నుంచి రహదారి నిర్మించుకున్నారు. అంతే కాకుండా మూడు దశాబ్దాలుగా వాటికి నామమాత్రపు కౌలు చెల్లిస్తూ పండించుకున్నారు. సొంతగా బోర్లు సైతం వేయించారు.

ఆలయ భూమిలో అక్రమంగా వేసిన రహదారిని తొలగిస్తున్న యంత్రం

కూటమి ప్రభుత్వం వచ్చాక విముక్తి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేణుగోపాలస్వామి ఆలయ భూములకు గతేడాది బహిరంగ కౌలు వేలం నిర్వహించింది. ఇందులో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 60 మంది వరకు పాల్గొని పాడుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.20.50 లక్షల ఆదాయం వచ్చింది. వేలానికి ముందు ఏడాదికి రూ.8.70 లక్షలు మాత్రమే చెల్లించేవారు. కొత్తగా వేలంలో పాడుకున్న వారు భూములకు కొలతలు వేసి తమకు అప్పగించాలని మూడు నెలల కిందట దేవాదాయ శాఖ అధికారులను కోరడంతో వైకాపా నాయకుల అక్రమాలు వెలుగు చూశాయి. కొందరు ఏకంగా దేవుడి భూమిని ఆక్రమించి పక్కనే ఉన్న పట్టా భూమిలో కలిపేసుకుని అనుభవించగా.. మరికొందరు రహదారులు నిర్మించి వారి భూములకు సౌకర్యంగా ఉండేలా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సర్వే చేయాలని రెవెన్యూ అధికారులకు దేవాదాయ శాఖ వారు లేఖ రాశారు. మదనగోపాలపురంలో సర్వే నం-15లోని మూడు సబ్ డివిజన్లలోని భూముల్లో ఎటువంటి బాటలు గాని, రహదారులు గాని లేవని దస్త్రాల ప్రకారం తేలింది. దీంతో ఆక్రమణలను ఆలయ అధికారులు గత రెండ్రోజుల నుంచి తొలగిస్తున్నారు. ఇది ఓర్వలేని వైకాపా నాయకులు దేవుడి భూమిలో మట్టి తవ్వకాలంటూ అసత్య ప్రచారాలకు తెరతీశారు.

జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎండ్లూరుడొంక జూనియర్ విభాగం జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో మండలంలోని కనుమళ్ల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర పుణె నగరంలో గత వారం నిర్వహించిన క్రీడా పోటీల్లో రెండు నిమిషాల పరుగు పందెంలో వెంకట సాయి ధనుష్ కాంస్యం, 20 సెకన్ల పరుగు పందెంలో రజతం, మరో విద్యార్థి రేవంత్ 2 నిమిషాల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించినట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ మాల్దీవుల్లో జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.

రూ.లక్షలు పంచుకున్నారు.. శిలాఫలకాలు మిగిల్చారు!

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో కొండికందుకూరు పంచాయతీ పరిధిలో రూ.10లక్షలతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్మించారు.

దీనికి ఓ వైపున ఉన్న నివేశన స్థలాల చదునుకు రూ.16.14 లక్షలు, మరోవైపు నరిశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన పేదల కాలనీ ఏర్పాటుకు రూ.8.13 లక్షలు ఉపాధి హామీ నిధులతో చెరువు మట్టితో చదును పనులు చేశారు. వాటికి బిల్లులు చేసుకుని పంచుకున్నారు. మట్టి చదును చేసే సమయంలో ముందుగా నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి సంబంధించిన తొట్టెలను పూడ్చివేశారు. కేంద్రానికి సగం ఎత్తు వరకు మట్టి పోశారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాలు చిల్లచెట్లతో నిండిపోయాయి. కేవలం వాటి శిలాఫలకాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

విద్యుత్తు ఉప కేంద్రానికి స్థల పరిశీలన

చీమకుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని పులికొండ గ్రామానికి నూతనంగా విద్యుత్తు ఉపకేంద్రం మంజూరైంది. ఇందుకోసం రూ.3 కోట్లు నిధులు కేటాయించారు. కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఒంగోలు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు మాకినేని హరిబాబు స్థల పరిశీలన చేశారు. పులికొండ ఆర్‌ఎల్‌పురం గ్రామాల మధ్యనున్న భూమిలో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

చిర్రికూరపాడులో రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు

ఈ-పంట నమోదు తప్పనిసరి

జరుగుమల్లి, న్యూస్‌టుడే: మండలంలోని చిర్రికూరపాడు రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న ఈ-పంట నమోదు ప్రక్రియను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ నెల 20లోపు అందరూ విధిగా ఈ-పంట నమోదు చేసుకోవాలని సూచించారు. సింగరాయకొండ ఏడీఏ నిర్మలాకుమారి మాట్లాడుతూ రైతులు ఆధార్ ఆధారిత యూనిక్ ఐడీ పొందితేనే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలకు అర్హులవుతారని పేర్కొన్నారు. ఏపీఏఐఎంఎస్ యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని వ్యవసాయ సహాయకుడు శివనాగబాబును ఆదేశించారు. కార్యక్రమంలో మండల ఏవో కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు.

పైపులైన్ లీకు.. మరమ్మతులకు సాకు!

వలేటివారిపాలెం మండలం నేకునాంపురం ఎస్సీ కాలనీలో తాగునీటి పైపులైన్ లీకై నెలలు గడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే కరవయ్యారు. చుండి-చెర్లోపాలెం మంచినీటి పథకం పరిధిలోని ఈ గ్రామానికి తాగు నీరు అందక, గతంలో ఊర్లోనే బోరు ఏర్పాటు చేయించి దాని ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అయితే కొన్ని నెలలుగా పైపులైన్ లీకై నీరు వృథాగా పోతున్నట్లు స్థానికులు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా..అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం

రహదారిపై మురుగు.. రాకపోకలకు ఇబ్బందులు

మండలంలోని శింగమనేనిపల్లె ఎస్సీ కాలనీలో రహదారుల వెంబడి మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదు. దీంతో పలు చోట్ల నీరు రోడ్డుపై పారుతోంది. పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, వలేటివారిపాలెం

ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగానే..!

మండలంలోని కాకర్లలో 2018లో ఉపాధి, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షలతో పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం ప్రారంభించారు. పునాదులు పూర్తి చేసి, శ్లాబు నిర్మించారు. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిగిలిన పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి పట్టించుకున్న వారే లేకుండా పోయారు. – న్యూస్‌టుడే, మర్రిపూడి

లక్ష్యం చేరేనా.. ఉపాధి దొరికేనా..!

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే

ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనిదినాలు కల్పించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం.

కందుకూరు నియోజకవర్గంలో అది ఒట్టి మాటగానే మిగిలిపోతోందని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయిదు మండలాల పరిధిలో 39,611 జాబ్‌కార్డులు ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 20,31,062 పనిదినాలు కల్పించారు. 1,458 జాబ్ కార్డుదారులకు మాత్రమే వంద రోజులు పూర్తి చేసుకున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకో 47 రోజులు మాత్రమే ఉంది. మిగిలిన కుటుంబాలకు వంద రోజుల పనికల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల పరిధిలో పనులు లేక కూలీలు ఇతర గ్రామాలకు వలస వెళుతున్నారు. మరోవైపు సాంకేతిక, క్షేత్ర అధికారులు మాత్రం తమకు అనుకూలంగా ఉండే వారికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వలేటివారిపాలెం చెరువులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

వచ్చే నెలలో పూర్తిచేస్తాం

ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి వంద రోజులు పని కల్పించాలనేది లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం పథకంలో మార్పులు చేయడం, సామాజిక తనిఖీలు తదితర కారణాలతో పలు గ్రామాల్లో ప్రస్తుతం పనులు జరగని మాట వాస్తవం. వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండటంతో ఉపాధి పనులకు కూలీలు తక్కువగా వస్తున్నారు. మార్చి నెలలో లక్ష్యం మేరకు పనులు కల్పించేందుకు కృషి చేస్తా. –ఏపీడీ శ్రీనివాసులు

బీసీల మహాగర్జనకు తరలిరండి

ఉలవపాడు, న్యూస్‌టుడే: భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించే బీసీల మహాగర్జన సభకు తరలిరావాలని బీసీ కులాల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మిరియం శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన సభకు అందరూ పాల్గొని ఐక్యత చాటాలని కోరారు.

పన్ను వసూళ్లు వేగవంతం చేయండి

లింగసముద్రం: ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో కె.శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం పెదపవనిలో ఇంటి పన్ను వసూలును ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలో చెత్త సేకరణను తనిఖీ చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, తెదేపా నాయకులు సాంబయ్య ఉన్నారు.

శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

పొదిలి, న్యూస్‌టుడే: పాకాల బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో 14, 15 తేదీల్లో పొదిలి నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం ఎం.శంకరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకు ఐదు సర్వీసులు, మార్కాపురం నుంచి మరో పది సర్వీసులు తిప్పుతున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు ఆయా మార్గాల్లో సర్వీసులు పెంచుతామన్నారు. ప్రజలు ఆర్టీసి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

డ్రోన్ వినియోగంపై శిక్షణ

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ముంబై ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రోన్ వినియోగంపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ ఆపరేట్ చేసే విధానం, టేకాఫ్, ల్యాండింగ్, ఎత్తు నియంత్రణ, దిశ మార్చడం, జీపీఎస్ ఆధారిత నావిగేషన్ వంటి అంశాల్లో ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్వీ శ్రీహరి, వి.కృష్ణశర్మ, జె.హనుమంతరావు, నరేంద్ర ఏడుకొండలు, పి.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న సంస్థ ప్రతినిధులు

ప్రబలిన గాలికుంటు వ్యాధి!

◗ అమాంతం పడిపోయిన పాల దిగుబడి

ఉలవపాడు, న్యూస్‌టుడే: సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో పశువులకు గాలికుంటు వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నివారణకు ముందుగానే పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయాల్సి ఉంది. అయితే కొన్ని చోట్ల వేయలేదని పాడి రైతులు చెబుతున్నారు. మండల కేంద్రం ఉలవపాడుతో పాటు మన్నేటికోట, కరేడు గ్రామాల్లో ప్రస్తుతం ఆ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పాల దిగుబడి తగ్గిపోయిందని పశుపోషకాలు వాపోతున్నారు. ఆయా గేదెలకు గిట్టల మధ్య, నోటి వద్ద పుండ్లు పడి.. పురుగులు చేరాయంటున్నారు. దీంతో అవి నడవలేని పరిస్థితి నెలకొంది. మేత కూడా సక్రమంగా మేయడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాల దిగుబడి పూర్తిగా పడిపోయే ప్రమాదం నెలకొందంటున్నారు.

◗ ఉలవపాడు మండలంలో సుమారు 8వేలకు పైగా గేదెలు, 300లకుపైగా ఆవులు ఉన్నాయి. ఒక్క ఉలవపాడులోనే వెయ్యికిపైగా ఉన్నాయి. స్థానిక రైల్వే రోడ్డులో చెంచమ్మ అనే మహిళకు చెందిన అన్ని గేదెలకు వ్యాధి సోకింది. ఈనిన కొన్ని రోజులకే ఒక దాని దూడ చనిపోయింది. కోటు మోహనరావు, కనపర్తి నరసింహారావు, బడితల శ్రీనివాసరావు, మల్లికార్జున, బాలయ్య, మన్నేటికోటలో చిన్నబ్బాయికి చెందిన గేదెలు, ఆవులకు వ్యాధి సోకడంతో పాల దిగుబడి అమాంతం తగ్గిపోయిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో లీటరు పాలు రూ.60 నుంచి రూ.65 పలుకుతోంది. బాధిత రైతులు రోజుకు రూ.200 మేర నష్టపోతున్నారు. ఈ విషయమై పశుసంవర్ధకశాఖ ఏడీ సురేష్‌నాయుడు మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో నెలకిందటే గాలికుంటు టీకాలు వేశాం. మరోసారి పరిశీలించి వేసేలా చూస్తామని చెప్పారు. కొన్ని చోట్ల టీకాలు వేసిన గేదెలకు కూడా వ్యాధిసోకినట్లు తెలిపారు.

మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

ఉలవపాడు, న్యూస్‌టుడే: మండలంలోని మన్నేటికోటలో అమరేశ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను తహసీల్దార్ శ్రీనివాసులు గురువారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆలయాధికారి రంగారాజు, ఎస్సై సుబ్బారావులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మన్నేటికోట శివాలయం వద్ద పరిశీలిస్తున్న అధికారులు

అత్యవసరమైతే అవస్థే..!

లింగసముద్రం, న్యూస్‌టుడే

గ్రామ సచివాలయాలకు వివిధ పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారు. అత్యవసరంగా కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళలైతే తిరిగి వారి ఇంటికి వెళ్లే వరకు ఓపిక పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చేసేది లేక కొందరు పురుషులు చెట్లు, గోడలు, రహదారుల వెంబడి మూత్ర విసర్జన చేస్తున్నారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఓ సామూహిక మరుగుదొడ్డి నిర్మించేందుకు గతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

మండలాల వారీగా నిర్మాణాల తీరు

మండలం	మంజూరైనవి	అసంపూర్తి పనులు	పూర్తయినవి	ప్రారంభం కానివి
లింగసముద్రం	13	9	4	-
గుడ్లూరు	16	9	2	5
కందుకూరు	13	6	3	4
ఉలవపాడు	16	6	5	5
వలేటివారిపాలెం	15	5	2	8

పనుల పురోగతి ఇలా..

కందుకూరు నియోజకవర్గంలోని అయిదు మండలాల పరిధిలో 73 మరుగుదొడ్లు మంజూరవగా.. ఒక్కోదానికి రూ.3లక్షల చొప్పున కేటాయించారు. 16 చోట్ల మాత్రమే నిర్మాణాలు పూర్తి కాగా.. 35 ప్రాంతాల్లో వివిధ దశల్లో నిలిచాయి. మిగిలిన 22 చోట్ల అసలు పనులు ప్రారంభం కాలేదు. వీటికి గాను ఇప్పటికి వరకు రూ.31.41 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరుగుదొడ్ల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సచివాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కోరుతున్నారు.

లింగసముద్రం సచివాలయం-I వద్ద పునాది దశలో నిలిచిన మరుగుదొడ్డి పనులు

నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపుతాం

కొన్నిచోట్ల మరుగుదొడ్ల పనులు ప్రారంభించడం ఆలస్యం కావడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. మార్చి తరువాత ప్రతిపాదనలు పంపుతాం. నిధులు రాగానే పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తాం. –రాజశేఖర్, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్

కుష్ఠు నివారణపై అవగాహన

పొన్నలూరు, న్యూస్‌టుడే: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం డీపీఎంవో దామా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కుష్ఠు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్మంపై స్పర్శలేని మచ్చలు, మందంగా మెరిసే జిడ్డుగల చర్మం, కనుబొమ్మలు-రెప్పల వెంట్రుకలు రాలిపోవడం వంటి లక్షణాలు కుష్ఠుకు సూచనలని తెలిపారు. అవి కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలలను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. అనంతరం మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో డీపీఎంవో వెంకటేశ్వర్లు, ప్రగతి చేతుల మీదుగా కుష్ఠు రోగులకు దుస్తులు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మల్లికార్జునరావు, రజిత, మానస, వెంకటేశ్వరనాయక్, చిన్నఅల్లూరయ్య, గౌస్‌బాషా, నాగరాజు పాల్గొన్నారు.

మద్యం, గంజాయి మత్తులో వ్యక్తిపై దాడి

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యం, గంజాయి మత్తులో వ్యక్తిపై దాడిచేసి, గాయపరిచిన సంఘటన సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ పరిధి జువ్వలకుంట చెరువు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూలగుంటపాడు వెంకటేశ్వరకాలనీకి చెందిన పాలేటి నరసింహారావు అనే వ్యక్తి స్థానిక పంట చెరువు సమీపంలో పశువుల గడ్డి కోసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. మార్గం మధ్యలో కలికవాయ గ్రామానికి చెందిన మేడికొండ మహేష్, గనిపినేని ప్రసాదు, పారా గౌరీశంకర్ మరో ఇద్దరు యువకులు మద్యం తాగుతూ, గంజాయి పీల్చుతూ రోడ్డుపై నానా యాగీ చేస్తున్నారు. వారిని దారి ఇవ్వాలని నరసింహారావు కోరగా.. కులం పేరుతో దూషించి మూకుమ్మడిగా దాడిచేసి గాయపరిచారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర గురువారం తెలిపారు.

(c) eenadu

అయిదేళ్ల అనంతరం రథోత్సవం

అద్దంకిలో చురుగ్గా ఏర్పాట్లు

అద్దంకి, న్యూస్‌టుడే: మహా శివరాత్రి పురస్కరించుకొని అద్దంకి పట్టణంలోని గంగాపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం (పాత శివాలయం) వద్ద అయిదేళ్ల తర్వాత రథోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయానికి 2016లో దాత చేవూరి కామేశ్వరరావు సహకారంతో 30 అడుగుల రథం ఏర్పాటుచేశారు. కొన్నేళ్ల పాటు మహా శివరాత్రి మరుసటిరోజున ఉభయ దేవేరులకు రథోత్సవం జరిగేది. 2021లో మరమ్మతులకు గురికావటంతో ఈ వేడుకకు ఆటంకం ఏర్పడింది. తాజాగా పట్టణానికి చెందిన కొండమంచి దాతలు సుమారు రూ.10 లక్షల వెచ్చించి రథాన్ని ఏర్పాటు చేశారు. మార్టూరు మండలం వలపర్ల చెందిన మదుబాబు దంపతుల రథం చెక్కారు. ఈ నెల 15వ తేదీ మహాశివరాత్రి ముగిసిన మరుసటిరోజు సాయంత్రం రామలింగేశ్వరాలయం నుంచి వీరభద్రస్వామి ఆలయం వరకు రథోత్సవం నిర్వహించనున్నట్లు పూజారి కందం రాజు శంకరరావు తెలిపారు. ఆమేరకు గురువారం రథానికి రంగులు అద్దుతున్నారు. స్వామి వార్ల ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ పనులు జరుగుతున్నాయి.

రథానికి తుది మెరుగులు

భక్తులకు పూర్తిస్థాయి వసతుల కల్పన

సహాయ కమిషనర్ పానకాలరావు

మణికేశ్వరం (అద్దంకి), న్యూస్‌టుడే: మణికేశ్వరం మల్లేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నిరకాల వసతులు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాలరావు అన్నారు. గురువారం మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన కార్యనిర్వహణాధికారి గుంటుపల్లి వాసు, ఆలయ కమిటీ అధ్యక్షులు అంజయ్య, ఇతర అధికారులతో మాట్లాడారు. భక్తుల సంఖ్య ఎంతవరకు ఉంటుంది, వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. తదితర అంశాలపై ఆరా తీశారు. క్యూలైన్లలో ఉన్న చిన్నపిల్లలకు పాలు, మంచినీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. వాలంటీర్లను నియమించుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఈవోలు శైలేంద్రకుమార్, ఉప్పలపాటి శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మణికేశ్వరం ఆలయాన్ని పరిశీలిస్తున్న అధికారులు

శింగరకొండకు రూ.10.75 లక్షల అదనపు ఆదాయం

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే: శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద దుకాణాల రెండోరోజు బహిరంగ వేలం కొనసాగింది. కొబ్బరిచిప్పల సేకరణ హక్కును తిమ్మాపురానికి చెందిన డి. రామచంద్రరావు రూ.23.75 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది కేవలం రూ.13.50 లక్షలు మాత్రమే పలికింది. తిలిదే కల్యాణ మండపం వద్ద విద్యుద్దీకరణ, షామియానా, పుష్పాలంకరణ వంటి పనులను అద్దంకి పట్టణానికి చెందిన షేక్ మస్తాన్ రూ.4,00,600కు పొందారు. గతేడాది కన్నా ఈ సారి ఈ రెండింటికీ కలిపి రూ.10,75,600 ఆదాయం అదనంగా సమకూరిందని సహాయ కమిషనర్ ఎం.తిమ్మానాయుడు తెలిపారు. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కు కోసం పాటదారులు ఎవరూ ముందుకు రాకపోవటంతో వాయిదా వేసినట్లు చెప్పారు. ఆయన వెంట పాలక మండలి ఛైర్మన్ చుండూరి మురళీ సుధాకర్, ట్రస్టీలు ప్రసాద్, సురేష్ ఉన్నారు.

కంది రైతులు దళారులను ఆశ్రయించొద్దు

కురిచేడు: కురిచేడు పరిధిలో ఉన్న కంది రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీడీసీసీ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కురిచేడులోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కందులకు మద్దతు ధరను రూ.8వేలుగా నిర్ణయించిందని, దళారులను ఆశ్రయించవద్దన్నారు. సూపర్‌వైజర్ రాము, తెదేపా నాయకులు పెద్దిరెడ్డి, వెంకటేశ్వర్లు, వలీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో అధికారులు, రైతులు, తెదేపా నాయకులు

అద్దంకి
•అద్దంకి • దర్శి

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

జె.పంగులూరు, న్యూస్‌టుడే: పంగులూరు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో కొత్త విద్యుత్తు లైన్ల ఏర్పాటులో భాగంగా కోటపాడు, కొండమంజులూరు గ్రామాలకు శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ ఏఈ అంజనేయులు తెలిపారు.

పేద పిల్లలు.. ప్రతిభా దీప్తులు

• బూదవాడ విద్యార్థినుల సత్తా

న్యూస్‌టుడే, జె.పంగులూరు, అద్దంకి:

వారంతా పేదింటి పిల్లలు..ప్రభుత్వ బడుల్లో చదువుతూ ప్రతిభాకాంతులీనుతున్నారు. బూదవాడ జడ్పీ పాఠశాల విద్యార్థినులు విభిన్న అంశాల్లో పట్టు సాధించి రాష్ట్ర, దక్షిణ భారతస్థాయిలో రాణిస్తున్నారు. వైజ్ఞానిక ప్రదర్శన, స్పెల్‌బీ పోటీల్లో బహుమతులు సాధించి మిగిలిన వారిలో స్ఫూర్తినింపుతున్నారు. పాఠశాలలో ఆరోగ్యకర పోటీ ఉండేలా చూడటంతో ఇది సాధ్యమవుతోందని ప్రధానోపాధ్యాయులు పూసల రఘురామయ్య చెబుతున్నారు.

పొగాకు కుట్టు యంత్రం గురించి వివరిస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు

పద సంపదపై పట్టు సాధించి..

నేను బూదవాడ జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నా. తల్లిదండ్రులు చంద్రశేఖర్‌రావు, నాగకుమారి. ఉపాధ్యాయులిచ్చిన ప్రోత్సాహం..తరచూ నిఘంటువులు రిఫర్ చేయడంతో చిన్ననాటి నుంచి పద సంపదపై పట్టు సాధించా. దీనికితోడు కథలు చదివి, వాటి అర్థాలు, స్పెల్లింగ్‌లు పూర్తిస్థాయిలో తెలుసుకున్నా. ఆవిష్కార్ అభియాన్, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో మండల, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి జోనల్ స్థాయికి ఎంపికయ్యా. అక్కడ కూడా ద్వితీయ స్థానం పొందా. మంచి వక్తగా, ఉన్నతస్థాయి అధికారిగా రాణించాలన్నది నా జీవితాశయం. **– ఐల ఆశ్రిత**

ఆవిష్కరణలపై ఆసక్తితోనే..

మాది చినమల్లవరం. తల్లిదండ్రులు రామాంజనేయులు, లక్ష్మీకుమారి. బూదవాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. రావినూతలలోని కిరణ్ జ్యోతి ఫౌండేషన్ నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన సందర్భంగా నాలో నైపుణ్యాన్ని సైన్స్ ఉపాధ్యాయుడు పెట్లూరి శ్రీనివాసరావు గుర్తించారు. రైతులు సులభతర వ్యవసాయం చేసుకునేందుకు ఉపకరించే పొగాకు కుట్టు యంత్రం, విత్తనాలు నాటే పరికరం, వాటి పనితీరు గురించి ఆయన చెప్పిన అంశాలు పూర్తిగా అర్థం చేసుకున్నా. 'ఎర్గోమిక్ టూల్స్ ఫర్ అగ్రికల్చర్' అనే అంశంపై చేసిన సమర్పణకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. దీంతో దక్షిణ భారతస్థాయికి ఎంపికై అక్కడ కూడా మూడో స్థానం సాధించా. కొత్త కొత్త ఆవిష్కరణలంటే ఎంతో ఇష్టం. **– నందవరపు యాస్మిన్**

దర్శిలో కార్మిక సంఘాల నేతలు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల నిరసన

తాళ్లూరులో ప్రదర్శన చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

కదంతొక్కిన శ్రమజీవులు

తాళ్లూరు, అద్దంకి, మేదరమెట్ల: లేబర్ కోడ్ల రద్దు..కనీస వేతనాలు, పాత ఉపాధి హామీ చట్టం అమలు తదితర డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక సంఘాలు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు గురువారం చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె విజయవంతమైంది. సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, హరిత రాయబారులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు అద్దంకి, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, మేదరమెట్ల తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. ఆయా మండల తహసీల్దార్లు, ఇతర అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

మేదరమెట్లలో సీపీఎం నాయకుల ర్యాలీ

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM)
అద్దంకి: 94409 15704,
దర్శి: 9848 671678
మేదరమెట్ల: 79933 00506

కురిచేడు, న్యూస్‌టుడే

?: మండలంలోని పడమర గంగవరం పంచాయతీలోని రెడ్డెన్నపల్లెలో ప్రధాన రహదారికి ఇరువైపులా పక్కా కాలువలు లేవు. దీంతో నివాసాల నుంచి వచ్చే మురుగునీరు పోయే మార్గం లేదు. కాలువలు నిర్మించి సమస్యను పరిష్కరించాలి. – రమణ, స్థానికుడు

✓: కాలువలు నిర్మించాలని ప్రతిపాదనలు చేశాం. అనుమతులు రాగానే వాటిని వెంటనే నిర్మిస్తాం. – జ్యోత్స్న, పంచాయతీ కార్యదర్శి

ముండ్లమూరు, న్యూస్‌టుడే:

?: మండలంలోని మారెళ్లకి అద్దంకి బస్ డిపో నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక్కోసారి బస్సు వస్తోంది. మిగిలిన సమయంలో ఆటోల్లో ప్రయాణించాల్సిన దుస్థితి. ఎక్కువ సార్లు బస్సు సర్వీస్ నడపాలి.
– రవి, స్థానికుడు

✓: అద్దంకి డిపోలో బస్సులు తక్కువగా ఉన్నాయి. కొత్త బస్సులొస్తే ఎక్కువ సర్వీసులు నడిపిస్తాం.
– రామ్మోహన్‌రావు, డిపో మేనేజర్, అద్దంకి

అద్దంకి, న్యూస్‌టుడే :

?: అద్దంకి-దర్శి రోడ్డులోని మూడంతస్తుల భవనం ఎదుట మురుగుకాలువలో విద్యుత్తు స్తంభం ఉంది. ఇది వంగిపోయి ప్రమాదకరంగా ఉంది. వెంటనే మార్పించాలి.
– అద్దంకివాసులు

✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– దామోదరం, విద్యుత్తు శాఖ డీఈఈ, అద్దంకి

మహిళలకు బోధనా సామగ్రి అందజేస్తున్న చౌడిరెడ్డి

అక్షరాంధ్ర బోధన సామగ్రి పంపిణీ

తాళ్లూరు, న్యూస్‌టుడే: అక్షరాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలెంటరీ టీచర్లకు గురువారం బోధనా సామగ్రి పంపిణీ చేశారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని అయిదు మండలాల్లోని వెలుగు ఏపీఎంలు, ఇతర అధికారులు, సిబ్బందికి వయోజన విద్య పర్యవేక్షులు వై. చౌడిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అభ్యాసకులు రాసుకునేందుకు వీలుగా రాత పుస్తకాలు, పెన్సిళ్లు, రబ్బర్లు, తదితర సామాగ్రిని కేటాయింపుల ప్రకారం అందజేశారు.

సాయిబాబా ఆలయంలో అన్నదానం

తాళ్లూరు, న్యూస్‌టుడే: తాళ్లూరు పంచాయతీ పరిధి కొత్తపాలెంలో కొలువుదీరిన శిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం బాబాకు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపాలేనికి చెందిన చల్లా సుబ్బరత్తమ్మ కుటుంబీకులు ఉభయ దాతలుగా విచ్చేసి విశేషంగా పూజలు చేయించారు. తదుపరి భక్తులందరికీ వారి తోడ్పాటుతో తీర్థ, ప్రసాదాలతోపాటు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు రాకతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది.

ఎన్నో మలుపులు.. కానరాని సూచికలు !

మండలంలోని భగవాన్‌రాజుపాలెం నుంచి రామకూరు వెళ్లే దారిలో సుమారు ఎనిమిది మలుపులున్నాయి. అయితే ఎక్కడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రి వేళ వేగంగా వస్తున్న వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. తక్షణం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహన చోదకులు, ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, జె.పంగులూరు:

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

తాళ్లూరులోని సరస్వతి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరులో జరిగిన అంతర జిల్లాల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన తొమ్మిదో తరగతి విద్యార్థులు **మందా రాకేష్, తన్నీరు సాయికిరణ్‌కుమార్** రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. పాఠశాల ఆవరణలో గురువారం విద్యాసంస్థల అధినేత రమణారెడ్డి వారికి ప్రశంసాపత్రాలతోపాటు జ్ఞాపిక అందజేసి అభినందించారు. హెచ్ఎం వి. శ్రీరామమూర్తి, పీఈటీ బిజ్జం వికాస్ పాల్గొన్నారు. –న్యూస్‌టుడే, తాళ్లూరు

మంచి చదువులు..నాణ్యమైన భోజనాలు

ముండ్లమూరు, న్యూస్‌టుడే: మెనూ ప్రకారం భోజనం అందించాలని ఎంఈవోలు షేక్ కాలేషావలీ, ఎస్. సుబ్బారావు కోరారు. ముండ్లమూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని వారు గురువారం సందర్శించారు. వంట గదిని, మధ్యాహ్న భోజనం తీరును పరిశీలించారు. ప్రభుత్వం నాణ్యమైన భోజనాలతో పాటు మంచి చదువులు అందిస్తోందని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో పద్మజ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

భోజనం వడ్డిస్తున్న ఎంఈవోలు కాలేషావలీ, సుబ్బారావు

హైకోర్టు అదనపు న్యాయమూర్తికి అభినందనలు

అద్దంకి, న్యూస్‌టుడే: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ బాలాజీ మెడమల్లిని అద్దంకి ఏజీపీ బత్తుల రామకోటయ్య కలిసి అభినందనలు తెలియజేశారు. గురువారం హైకోర్టు వద్ద ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించినట్లు ఏజీపీ వెల్లడించారు.

జస్టిస్ బాలాజీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఏజీపీ రామకోటయ్య

ఉత్సాహంగా 'ఓపెన్ డే'

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే: శింగరకొండ కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ఓపెన్ డే' కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థినులు హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్ని బలోపేతం చేయడంలో భాగంగా పరిసరాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను రప్పించి వసతులు, సదుపాయాల గురించి వివరిస్తున్నట్లు అధ్యాపకులు తెలిపారు. జవహర్ నాలెడ్జి కేంద్రం నెలకొల్పడం ద్వారా ప్రతి ఏటా డిగ్రీ విద్యార్థులకు జాబ్‌మేళాకు కావాల్సిన శిక్షణ ఇస్తున్నట్లు వారు చెప్పారు. నిపుణులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, క్రీడామైదానం, ఆట వస్తువులు, గ్రంథాలయం, డిజిటల్ తరగతి గదుల వంటి సదుపాయాలు ఉన్నట్లు వివరించారు.

విద్యార్థినులనుద్దేశించి మాట్లాడుతున్న అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్, ఎన్.షర్మిలారాణి

త్రైత భగవద్గీతపై గ్రామాల్లో ప్రచారం

ఉప్పలపాడు(అద్దంకి), న్యూస్‌టుడే: శివరాత్రి విశిష్టత, త్రైత సిద్ధాంత భగవద్గీతపై ప్రబోధ సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం వెంపరాల, ఉప్పలపాడు, చక్రాయపాలెం గ్రామాల్లో విశేష ప్రచారం చేశారు. నరసరావుపేటకు చెందిన ఘడియం పెద్దారెడ్డి, ఎలిశెట్టి రమేష్, పగడాల రామయ్య, కోవూరి చిన్నవెంకటేశ్వర్లు, కుంచాల చిన్నవెంకయ్య, జమ్ముల సీతయ్య, తవిటి అమరలింగయ్యతో కూడిన బృందం ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు.

ఉప్పలపాడులో అవగాహన కల్పిస్తున్న ప్రతినిధులు

బకాయిలు చెల్లించాలని పోస్టుకార్డు ఉద్యమం

దర్శి(తాళ్లూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించలేదని, దీనికి నిరసనగా ఏపీ యూటీఎఫ్ ఆధ్వర్యాన పోస్టు కార్డు ఉద్యమం చేపట్టినట్లు జిల్లా కార్యదర్శి మీనిగ శ్రీను తెలిపారు. రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు సీఎంకు కార్డులు పంపిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకొని బడ్జెట్‌లో కేటాయించాలని, ఇప్పటికే రూ. 25వేల కోట్ల మేర బకాయిలు పేరుకు పోయాయన్నారు. దర్శి పట్టణంలో గురువారం వారు పోస్టుకార్డులను ప్రదర్శించారు. జిల్లా కార్యదర్శి టి. రాజశేఖర్, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీనివాసరావు, కె. రామారావు, కోశాధికారి జె. రవికుమార్, గౌరవాధ్యక్షులు వి. రామిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. ఖాసిం, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

దర్శిలో పోస్టుకార్డులతో ఉపాధ్యాయులు

సీపీఎం నేత దశరథకు సతీవియోగం

రావినూతల (మేదరమెట్ల), న్యూస్‌టుడే: ప్రజానాట్య మండలి మాజీ గౌరవ అధ్యక్షుడు, సీపీఎం నేత బొంతు దశరథ సతీమణి బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, దశరథకు గాయాలయ్యాయి. ఆమె మృతదేహానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి. రమాదేవి, జిల్లా సీపీఎం నాయకులు ఎస్కే మాబు, ఆంజనేయులు, నివాళి అర్పించారు. దశరథను పరామర్శించారు. వారి వెంట స్థానిక సీపీఎం నాయకులు ఉన్నారు.

అసెంబ్లీ సమావేశాల వీక్షణకు విద్యార్థులు

మేదరమెట్ల, న్యూస్‌టుడే: శాసనసభ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు తమ్మవరం, మేదరమెట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అవకాశం లభించింది. శుక్రవారం తమ్మవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు సమావేశాలకు వెళ్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. మేదరమెట్ల పాఠశాల విద్యార్థులు ఇప్పటికే వెళ్లారని హెచ్ఎం అంజనీదేవి తెలిపారు.

పనులపై సామాజిక తనిఖీలు

దొనకొండ, న్యూస్‌టుడే: దొనకొండ మండలంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు చేస్తున్నట్లు ఏపీవో కల్యాణి చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామసభ ఏర్పాటుచేసి జరిగిన పనుల గురించి వివరిస్తారన్నారు. మార్చిలో ఉపాధిహామీ కార్యాలయం సమీపంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక ఉంటుందన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లు గుర్తిస్తే ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు.

ఇద్దరు వీఆర్వోలకు ఉద్యోగోన్నతి

సంతమాగులూరు, న్యూస్‌టుడే: మండలంలో పనిచేస్తున్న ఇద్దరు వీఆర్వోలు ఉద్యోగోన్నతి పొందినట్లు తహసీల్దారు కె. రవిబాబు గురువారం తెలిపారు. స్థానికంగా పనిచేస్తున్న బి. శామ్యూల్, వి. చైతన్య గ్రేడ్ వన్ వీఆర్వోలుగా ఉద్యోగోన్నతి పొందినట్లు ఆయన చెప్పారు. వారికి ఉత్తర్వు ప్రతులు అందించారు. స్థానిక ఏఎంసీ ఛైర్మన్ తేలప్రోలు రమేష్, వీఆర్వోల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు కరీమ్, రామబ్రహ్మం వారికి అభినందనలు తెలిపారు.

నేడు హుండీ లెక్కింపు

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే : శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం జరుగుతుందని సహాయ కమిషనర్ ఎం. తిమ్మానాయుడు, పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీసుధాకర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవచ్చన్నారు. పర్యవేక్షణాధికారిగా దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు హాజరవుతారని వారు చెప్పారు.

శ్రమిస్తే పదిలో వందశాతం ఉత్తీర్ణత

తాళ్లూరు, న్యూస్‌టుడే : విద్యార్థులందరూ పట్టుదలతో శ్రమిస్తే పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించగలరని ఏఎ ప్రసాదరావు అన్నారు. ముఖ్యంగా పరీక్షలంటే భయం ఉండకూడదని, ప్రశ్నపత్రాల్లో సులువుగా ఉండే ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలన్నారు. తాళ్లూరులోని వీకే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం ఆయన ప్రత్యేక పరిశీలనాధికారిగా వచ్చి వారి సామర్థ్యాలను అంచనా వేశారు. విద్యాపరంగా వెనుకంజలో ఉన్న పిల్లలకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి మెళకువలను తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన సొంత ఖర్చుతో శనగలు, బిస్కట్లను స్నాక్స్‌లా అందించారు. హెచ్ఎం మిల్టన్, సీనియర్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

నీటి వృథా నిత్యకృత్యం

పరిశీలన

న్యూస్‌టుడే, తాళ్లూరు :

వేసవి సమీపిస్తున్నా యంత్రాంగంలో అప్రమత్తత కానరావడం లేదు. కొన్నిచోట్ల మంచినీటి పథకాలు మూలకు చేరగా..మరికొన్నిచోట్ల పైప్‌లైన్ లీకేజీ సమస్యలు వెంటాడుతున్నాయి. తాళ్లూరు, రజానగరం, కొర్రపాటివారిపాలెం, శివరాంపురం, బొద్దికూరపాడులో మంచినీటి కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. బొద్దికూరపాడులోని బస్టాండు సెంటరు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో కుళాయిలు లేకపోవడంతో మంచినీరంతా వృథాగా రోడ్డు పాలవుతోంది. దీంతో గ్రామంలోని కొన్ని వీధుల్లో నీరందక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రామతీర్థం

❖ వేసవి సమీపిస్తున్నా..అదే నిర్లక్ష్యం

ద్వారా ప్రతి రెండ్రోజులకోసారి మంచినీరు సరఫరా అవుతున్నా..ఏ సమయంలో ఇస్తారన్నది తెలియడం లేదని స్థానికులు వాపోతున్నారు. కుళాయిలు, పైపులైన్లకు మరమ్మతులు చేయించాలని వారు విన్నవిస్తున్నారు.

మరమ్మతులతో తీరిన సమస్య..

దర్శి (తాళ్లూరు), న్యూస్‌టుడే: దర్శి మండలం రామచంద్రాపురంలోని పోలేరమ్మ ఆలయం వద్ద గురువారం మంచినీటి చేతిపంపునకు మరమ్మతులు చేయడంతో సమస్య తీరింది. గత కొన్ని రోజులుగా బోరు పనిచేయకపోవడంతో ఆలయానికి వచ్చే భక్తులతోపాటు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మండల తెదేపా అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చొరవతో గురువారం మరమ్మతులు చేపట్టారు.

బొద్దికూరపాడు సెంటరులో వృథాగాపోతున్న మంచినీరు

మంత్రి చొరవతో బాధిత బాలికకు ధ్రువపత్రం

అద్దంకి, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు శస్త్రచికిత్స నిమిత్తం ధ్రువపత్రాన్ని తహసీల్దార్ శ్రీచరణ్ గురువారం అందించారు. మణికేశ్వరానికి చెందిన చిన్నారి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ సమస్యను తల్లిదండ్రులు మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన సూచన మేరకు గురువారం తహసీల్దార్ సదరు శస్త్రచికిత్సకు సంబంధించిన ధ్రువపత్రాన్ని బాలిక తల్లిదండ్రులకు అందించారు. ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు కరీముల్లా తదితరులు ఉన్నారు.

బాలిక తల్లిదండ్రులకు ధ్రువపత్రం అందజేత

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

?:కొత్తపట్నంలో రాత్రి సమయంలో ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. –సురేష్, గ్రామస్థుడు
✓: గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తాం. –వేణుగోపాల కృష్ణమూర్తి, డిప్యూటీ ఎంపీడీవో

?:సంతనూతలపాడు మండలం ఎండ్లూరు ఎస్సీ కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. రాత్రిపూట ఇబ్బందులు పడుతున్నాం. –అట్లూరి నాగమల్లేశ్వరరావు, స్థానికుడు
✓: పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి వాటిని పట్టించి ఇబ్బందులు లేకుండా చూస్తాం. –రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో

?:ఒంగోలు నగరంలోని రెండో డివిజన్ ముక్తినూతలపాడులోని పోలేరమ్మ గుడి చుట్టుపక్కల కాలువల్లో చెత్త పేరుకుపోయి దోమల బెడద ఎక్కువగా ఉంది. కుక్కలు సైతం స్వైర విహారం చేస్తున్నాయి. – స్థానికులు
✓: రెండు రోజుల్లో పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి కాలువలు శుభ్రం చేయించి దోమల నివారణ మందు పిచికారి చేయిస్తాం. – ఎన్.పిచ్చయ్య, శానిటరీ సూపర్‌వైజర్

?: వెంకటరమణ ఆసుపత్రి పక్క రోడ్డులోని గీతాంజలి స్కూలు మలుపు వద్ద వీధి దీపం అయిదురోజులుగా వెలగడం లేదు. – అశోక్, స్థానికుడు
✓: రెండు రోజుల్లోగా వీధిదీపానికి మరమ్మతులు చేయిస్తాం. – ఏసయ్య, మున్సిపల్ ఇంజినీర్

?: నాగులుప్పలపాడు మండలం కొత్తకోటలో నాలుగు రోజుల నుంచి పట్ట పగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. సిబ్బంది వీటిని ఆపడం లేదు. – శ్రీను, గ్రామస్థుడు
✓:పరిశీలించి వెంటనే స్విచ్‌లు ఏర్పాటు చేయిస్తాం.-భాస్కరరావు, పంచాయతీ కార్యదర్శి
- న్యూస్‌టుడే, కొత్తపట్నం, సంతనూతలపాడు, ఒంగోలు నగరం, నాగులుప్పలపాడు

దాతల సాయంతో వీల్‌చైర్ల ఏర్పాటు

ఒంగోలు నగరం: దాతల ద్వారా జీజీహెచ్‌లో రోగులకు అవసరమైన వీల్‌చైర్లు, స్ట్రెచర్లు సమకూరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు రూ.50 వేల విలువైన పరికరాలు అందించారన్నారు. మెడ్‌టెక్, రైన్‌బో ఆసుపత్రి, మోడరన్ ఐ ఆసుపత్రి, అపర్‌స్వామి అసోసియేట్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ముందుకొస్తే మరిన్ని సౌకర్యాలు కల్పించి పేదలకు మెరుగైన సేవలందించవచ్చన్నారు.

పసిడి పతక విజేతకు అభినందన

ఒంగోలు గ్రామీణం: ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు న్యూ దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ స్పెషల్ భారత్ ఒలింపిక్స్‌లో సీనియర్ షాట్‌పుట్ విభాగంలో కొండపి మండలం వెన్నూరుకు చెందిన విద్యార్థి వి.మారుతి ప్రసన్నకుమార్ బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా సదరు విద్యార్థిని ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో గురువారం జేసీ కల్పనాకుమారి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థి మారుతిని అభినందిస్తున్న జేసీ కల్పనాకుమారి

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు

విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం అందించే 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలన్నారు. దీంతో ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి అర్హులవుతారని వివరించారు. రైతులు తమ చరవాణిలో ఎయిమ్స్ ఫార్మర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందుతుందని తెలిపారు. పంట నమోదు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సహాయకులు పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బి.రమేష్‌బాబు, ఏవో పి.పావని, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

భూ సమస్యలు పరిష్కరిస్తాం.. ఇసుక మాఫియాను అడ్డుకుంటాం!

◗ 'న్యూస్‌టుడే'తో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న

ముఖాముఖి

భూముల రీసర్వే జరిగిన గ్రామాలతోపాటు, ఇతర చోట్ల రెవెన్యూ సమస్యలపై వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన పలు ప్రాజెక్టులతోపాటు, కొత్తపట్నం మండలం అల్లూరు వద్ద విమానాశ్రయం నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణతోపాటు, ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. 'న్యూస్‌టుడే'తో ముఖాముఖి మాట్లాడిన ఆమె రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు అంశాలను వెల్లడించారు. –న్యూస్‌టుడే, ఒంగోలు కలెక్టరేట్

విమానాశ్రయానికి భూముల గుర్తింపు..

కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించాం. అల్లూరులో 386.58, ఆలూరులో 270.99 ఎకరాల చొప్పున మొత్తం 657.57 ఎకరాల భూమి సేకరించేందుకు విమానాశ్రయ అధికారులకు నివేదించాం. ఇందులో 541.67 ఎకరాలు వాన్‌పిక్ భూములు కాగా, మిగిలిన 115.90 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి ఉంది.

ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రాధాన్యం..

యువతతోపాటు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లు ఏర్పాటు నిమిత్తం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా ఎంఎస్ఎంఈ పార్కులకు అవసరమైన భూములను ప్రతిపాదించాం. అన్నంగి (మద్దిపాడు)లో 3, అమ్మనబ్రోలు (నాగులుప్పలపాడు)లో 2.90 ఎకరాలు, నెన్నూరపాడు (కొండపి) 44.31 ఎకరాలు సేకరించాం. ఒంగోలు సమీపంలోనూ భూమి పరిశీలిస్తున్నాం.

ఇసుక తవ్వకాలపై ప్రత్యేక నిఘా..

కొత్తపట్నంతోపాటు, మద్దిపాడు సమీపంలోని గుండ్లకమ్మ, టంగుటూరు సమీపంలోని పాలేరు నదుల్లో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాం. ఎక్కడైనా నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు జరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుంది. దాని ముసుగులో ఇష్టారాజ్యంగా రవాణా చేస్తే సహించం. ఇటీవల పాలేరు, గుండ్లకమ్మ నదుల్లో ఇసుక తవ్వకాలపై ఫిర్యాదులు రావడంతో స్థానిక రెవెన్యూ అధికారులు నిఘా పెట్టారు.

చిన్న ఇబ్బందులైతే అక్కడికక్కడే..

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో వచ్చే అర్జీల్లో ఎక్కువ శాతం భూ సమస్యలపైనే ఉంటున్నాయి. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 826 అర్జీలురాగా, అందులో 171 పరిష్కరించాం. రెండు నెలలుగా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నాం. మండల తహసీల్దార్లకు కూడా వాటి ప్రాధాన్యం గురించి ఆదేశాలు ఇచ్చాం. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. విస్తీర్ణంలో తేడాలు, సంయుక్త ఎల్‌పీఎం, ఇతరత్రా తప్పులు దొర్లినట్లయితే వాటిని సరిచేసేందుకు ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో సభలు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. వీలైతే అక్కడే సరిచేస్తున్నాం. గతంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లో సంయుక్త ఎల్‌పీఎంల సమస్య ఎక్కువగా ఉండటంతో వాటిని సులువుగా పరిష్కరించేలా రెండు వారాల కిందట సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. బాధిత రైతులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సత్వరమే పరిష్కరిస్తాం.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకే లక్ష్యం

మాట్లాడుతున్న కమిషనర్ వెంకటేశ్వరరావు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: త్వరలో జరగబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యమని కమిషనర్ కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం కౌన్సిల్ సమావేశ మందిరంలో సచివాలయ శానిటరీ సెక్రటరీలకు సామర్థ్య వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ విడుదల చేసిన మార్గదర్శకాల గురించి వివరించారు. మార్చి నుంచి స్వచ్ఛసర్వేక్షణ్ పోటీ పరిశీలన మొదలవుతుందన్నారు. గడిచిన ఏడాది నగరపాలక సంస్థ ఆలిండియా స్థాయిలో 459 ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 20వ స్థానంలో ఉందన్నారు. ఈసారి ప్రభుత్వం ఒంగోలు, చీమకుర్తిని ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన ర్యాంకు సాధించాలని ఇప్పటి నుంచే సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు. నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్ వై.జయమూర్తి మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ లక్ష్యాలు, క్షేత్రస్థాయి డేటా, పౌర భాగస్వామ్యం, శుభ్రత ప్రమాణాలు, సర్వేలో అనుసరించాల్సిన విధానాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి కమిషనర్ రామకృష్ణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, శానిటరీ సూపర్‌వైజర్ ఎస్.పిచ్చయ్య మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.

నీటి వృథాకు అడ్డుకట్ట

స్పందనకు వందనం

మద్దిపాడు: మండల పరిధిలోని గుండ్లకమ్మ జలాశయం నుంచి గుండ్లాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గల నీటి ట్యాంకుకు వచ్చే ఇనుప పైపులు తుప్పు పట్టి రంధ్రాలు పడ్డాయి. దీంతో ఇక్కడ నీరు వృథా అయిన విషయమై గురువారం 'ఈనాడు'లో 'నీటి వృథా..ఆపేదెవరు' అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గురువారం సాయంత్రం పైపులకు మరమ్మతులు చేయించి రంధ్రాలను వెల్డింగ్‌తో పూడ్చించారు.

ఇంటి పన్ను వసూలు చేయాల్సిందే

మద్దులూరు(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: గ్రామాల్లో నూరుశాతం ఇంటి పన్ను వసూలు చేయాలని డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. గురువారం మండలంలోని మద్దులూరులో ఏకీకృత కుటుంబ సర్వే, ఇంటి పన్ను వసూళ్లను, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులు కట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

విద్యుత్తు ఉపకేంద్రానికి స్థల పరిశీలన

చీమకుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని పులికొండ గ్రామానికి నూతనంగా విద్యుత్తు ఉపకేంద్రం మంజూరైంది. ఇందుకోసం రూ.3 కోట్లు నిధులు కేటాయించారు. కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఒంగోలు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు మాధవి, హరిబాబు స్థల పరిశీలన చేశారు. పులికొండ ఆర్‌ఎస్ పురం గ్రామాల మధ్యనున్న భూమిలో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

కీర్తిపాడు మాజీ సర్పంచి మృతి

మద్దిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని కీర్తిపాడు పంచాయతీ మాజీ సర్పంచి తిప్పారెడ్డి కోటిరెడ్డి (43) అనారోగ్యంతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 2006-11 మధ్య సర్పంచిగా పనిచేశారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. మండల తెదేపా అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు వ్యూహం.. తీరనున్న దాహం!

❖ క్రాష్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని చేతిపంపులకు మరమ్మతులు

న్యూస్‌టుడే, సంతనూతలపాడు

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం క్రాష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎండాకాలంలో పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలో భాగంగా చేతి పంపులు (చేతి బోర్లను) బాగు చేసే పనులు ప్రారంభించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 లోపు 45 రోజుల పాటు బోర్ల మరమ్మతులు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పనులు చేస్తుండగా.. పూర్తి స్థాయిలో బోర్లను బాగు చేయాలని నిర్ణయించారు.

చేతిపంపు బోరును బాగు చేస్తున్న సిబ్బంది

❖ 492 బోర్ల గుర్తింపు..

గ్రామాల్లో ఒక్కో బోరు మరమ్మతులకు ప్రభుత్వం రూ.600ల చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే సీజన్‌తో సంబంధం లేకుండా కేటాయించిన నిధులతో బోర్లు బాగు చేయించారు. ప్రస్తుతం క్రాష్‌లో భాగంగా ప్రతి గ్రామంలో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయనే దానిపై పరిశీలిస్తున్నారు. సంతనూతలపాడు మండలంలో 492 బోర్లు ఉండగా.. గ్రామాల్లో చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. ఒక్కో గ్రామంలో రెండు, మూడు రోజుల పాటు కేటాయించి ప్రతి బోరును బాగుచేయించి ఇబ్బందులు లేకుండా చూడాలని చూస్తున్నారు. ఇప్పటికే మద్దులూరు, చలప్పాలెంలోని అన్ని చేతిపంపులను బాగు చేశారు. ప్రత్యేకంగా రూ.6 లక్షలతో బోరు సామాన్లు తెప్పించి వేసవిలో నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు.

గుంతలు.. ప్రమాద చిహ్నాలు

చీమకుర్తి-పల్లామల్లి రహదారిలో మంచికలపాడు సత్రం మలుపులో ఏర్పడిన గోతులు ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రాంతంలో రహదారి తక్కువ వెడల్పుతోపాటు పెద్ద మలుపుతో ఉంది. ఇక్కడే రెండుగోతులు ఏర్పడ్డాయి. వాహనచోదకులు దగ్గరకు వచ్చే వరకు గుంతలు కనిపించవు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా బ్రేకులు వేయాల్సి రావడంతో అదుపు తప్పి గాయాలపాలవుతున్నారు. ఈ విషయమై ఆర్ అండ్‌బీ అధికారులను వివరణ కోరగా.. గుంతలను పూడ్చించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. -న్యూస్‌టుడే, చీమకుర్తి

ఆమె విజయం.. స్ఫూర్తిదాయకం

ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో కొత్తపట్నానికి చెందిన బేతాల శ్రుతి సత్తా చాటారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణిగా ఆమె ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం కొత్తపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి శ్రావ్య, డాక్టర్ మహేశ్‌కుమార్‌రాజు శాలువా కప్పి సన్మానం చేశారు. ఆమె సాధించిన విజయం యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైతన్య, ప్రభాకర్, భారతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -న్యూస్‌టుడే, కొత్తపట్నం

ఇల్లాలి చదువు.. ఇంటికి వెలుగు

ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే ఆ ఇంటిలో వెలుగులు సంతరించుకుంటాయని జిల్లా వయోజన విద్య ఉప సంచాలకుడు జగన్మోహనరావు తెలిపారు. వెల్లంపల్లి, లింగంగుంట గ్రామాల్లో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమాలను గురువారం ఆయన పరిశీలించారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకుని విజ్ఞానం పొందాలన్నారు. వాలంటీర్ భవాని, ఆరుబయట తగు సూచనలిచ్చారు. టీసీఎస్ ప్రతినిధి సందీప్ స్మార్ట్‌ఫోన్ ద్వారా పాఠాలు ఎలా ఎలా నేర్చుకోవాలో వివరిస్తున్న చిత్రమిది. -న్యూస్‌టుడే, మద్దిపాడు

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఒంగోలు గ్రామీణం: మరమ్మతుల దృష్ట్యా ఒంగోలు నగర పరిధిలోని కమ్మపాలెం ఉపకేంద్రం నుంచి వై-జంక్షన్ వరకు శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 6 గంటల వరకు, వంట కాలనీ, గాంధీపార్కు, సాయిబాబా గుడి, గాయత్రి మందిరం, మంగమూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేయనున్నట్లు డీఈ పాండు రంగారావు తెలిపారు.

బహిరంగ ప్రకటన

తేది, 25-01-2026న ఈనాడు ప్రకాశం జిల్లా ఎడిషన్‌లో శ్రీ కె.తెప్పలనీడు, అడ్వకేటు ఒంగోలు వారు వారి క్లయింట్లు అయిన నెల్లూరు వాస్తవ్యులు (లేటు) కడప రాంసింగ్ గారి భార్య కడప కామేశ్వరి గారు వీరి కుమార్తె మంచికలపాటి శివబాలాజీ సింగ్ గారి భార్య మంచికలపాటి అనిత వీరి కుమార్తెలు మంచికలపాటి సుహర్షిత, మంచికలపాటి అపర్ణ అనువారల తరపున మీరు యిచ్చిన బహిరంగ ప్రకటనకు మా క్లయింటు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి వెంకటక్రిష్టారెడ్డి, మంగమూరు రోడ్డు, ఒంగోలు వారి తరుపున ఇచ్చిన ఖండన మరియు తిరుగు నోటీసు.

మీ నోటీసులోని విషయాలలో మీ క్లయింట్లు మా క్లయింటు అయిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి గారికి వ్రాయించి యిచ్చిన ఇర్రెవోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీలు తప్ప మిగతా విషయములన్నియూ అవాస్తవములని ఈ ప్రకటన ద్వారా మీతోపాటు యావన్మంది ప్రజానీకానికి తెలియజేయడమైనది.

జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజు నెం. 71/2021 ప్రకారము మా క్లయింటు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి గారు పేర్నమిట్ట గ్రామ సర్వేనెం. 138/2లోని య.1.00 సెంట్లు భూమికి మీ క్లయింట్లు తరపున జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంటు అయిన మా క్లయింటు సదరు భూమిని తేది:27-11-2024న విక్రయించి మీ క్లయింట్ల తరపున కొనుగోలుదారునకు విక్రయ ఖరారు అగ్రిమెంటు వ్రాయించి ఇచ్చియున్నారు.

సదరు జి.పి.ఎ ప్రకారము పేర్నమిట్ట గ్రామ సర్వేనెం. 138/3లోని య. 2.25సెంట్లును ప్లాట్లుగా విభజించి కొనుగోలుదార్లకు విక్రయఖరారు అగ్రిమెంట్లు వ్రాయించి యిచ్చినారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తేది: 22-04-2021, దస్తావేజు నెం. 4937/2021 ప్రకారము పేర్నమిట్ట గ్రామ సర్వే నెం. 148/2లోని య. 1.04సెంట్లు భూమికి కూడా సదరు ప్రిన్సిపల్స్ తరపున జనరల్ పవర్ ఆఫ్ ఏజెంటు అయిన మా క్లయింట్ శ్రీ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి గారు స్థిరాస్థి విక్రయ ఖరారు అగ్రిమెంటును వ్రాయించి ఇచ్చియున్నారు.

పై విషయములన్నియూ మీ క్లయింట్లు మరియు మా క్లయింటు ప్రిన్సిపల్స్ అయిన కడప కామేశ్వరి, మంచికలపాటి అనిత, ఆమె కుమార్తెలు సుహర్షిత మరియు అపర్ణలకు తెలుసును. సదరు పై తెలిపిన అగ్రిమెంట్లు తాలూకు కొనుగోలుదారులకు భూమిని వారిపేరగాని, వారు కోరిన వారిపేరగాని మా క్లయింటు అయిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి గారు వారి ప్రిన్సిపల్స్ తరపున రిజిష్టరు చేయవలసి ఉన్నది. కాని సాంకేతిక కారణముల వలన అనగా రెవిన్యూ రికార్డులలో ప్రిన్సిపల్స్ పేరు నమోదుకాని మరియు ఇతర కారణముల వలన సదరు భూమిని కొనుగోలుదార్లకు మా క్లయింటు రిజిష్టరు దస్తావేజు వ్రాయించి ఇవ్వలేకపోయినారు.

దరిమిలా అగ్రిమెంటు తాలూక భూముల విలువలు పెరగడాన్ని బూచిగా చూపించి మా క్లయింటు రాజకీయ ప్రత్యర్థులు దురుద్ధేశ్యపూర్వకముగా మీ క్లయింట్లను ప్రభావితముచేసి మా క్లయింటును రాజకీయంగా అప్రదిష్టపాలు చేసేందుకు ఈ కుట్రకు తెరలేపినట్లు మా క్లయింటుకు రూఢీగా తెలియుచున్నది.

మా క్లయింటు ప్రిన్సిపల్స్ మరియు మీ క్లయింట్లు అయిన సదరు కడప కామేశ్వరి, వారి కుమార్తె అనిత వీరి కుమార్తెలు సుహర్షిత మరియు అపర్ణ అనువారిని మా క్లయింటు రాజకీయ ప్రత్యర్థులు ప్రలోభపరచి మా క్లయింటు ద్వారా విక్రయ అగ్రిమెంట్లు పొందిన వారిచే మా క్లయింటును బదనాం చేయవలెనని దురుద్ధేశ్యముతో కూడిన కుట్రగా మా క్లయిటుకు తెలియుచున్నది. మా క్లయింటుకు ప్రిన్సిపల్స్ అయిన మీ క్లయింట్లు వ్రాయించి యిచ్చిన జి.పి.ఎ.లు రెండు కూడా ఇర్రెవోకబుల్ జి.పి.ఎ లని మరియు అవి వారు మనస్ఫూర్తిగా వ్రాయించి యిచ్చిన జి.పి.ఎలు అని తెలిసినప్పటికి వారు మా క్లయింటు రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో భాగమై ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయుచున్నారని మా క్లయింటుకు తెలియుచున్నది. వాస్తవానికి మా క్లయింటు ప్రిన్సిపల్స్ అయిన మీ క్లయింట్లుకు అన్ని విషయాలు తెలుసునని కానీ వారు ధనమునకు ప్రలోభపడో లేక మరేదో కారణంచేత వారు మా క్లయింటుకు వ్యతిరేకంగా ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయుచున్నారు. ఇది వారి మనస్ఫూర్తిగా చేసే చర్యలు కావని కేవలము ఆయోచిత ప్రయోజనాల కోసమే వారు ఈ నీచ క్రీడలో భాగమైనారని మా క్లయింటు ధృఢముగా భావిస్తున్నాడు.

కావున మీ క్లయింట్లు మా క్లయింటును అప్రదిష్టపాలు చేయుచూ తప్పుడు విషయాలతో వాస్తవాలను వక్రీకరించి పత్రికా ముఖముగా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చి దుష్ప్రచారము చేయుచున్నారు. ఇలాంటి చర్యలను మానుకోకపోతే మా క్లయింటు తీసుకొను సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు మీ క్లయింట్లు బాధ్యులగుదురని ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.

ఇట్లు/- సయింపు వెంకట మల్లిఖార్జునరావు, పి. బ్రహ్మయ్య, ఎ.రవికుమార్, టి. సుకన్యాదేవి, సయింపు ప్రదీప్‌చంద్రచౌదరి, న్యాయవాదులు.
స్థలము: ఒంగోలు గోల్డెన్‌టవర్స్, జిల్లాకోర్టుఎదురు, ఒంగోలు, ప్రకాశం జిల్లా
తేది: 12-02-2026 సెల్‌నెం. 9848240802

శంకరారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆదెన్న తదితరులు

శంకరారెడ్డి సేవలు మరువలేనివి

ఒంగోలు, న్యూస్‌టుడే: పీడీసీసీ బ్యాంకు అధ్యక్షుడిగా మేదరమెట్ల శంకరారెడ్డి జిల్లాకు విశిష్టమైన సేవలు అందించారని వక్తలు కొనియాడారు. శంకరారెడ్డి సంస్మరణ సభ ఒంగోలులోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో గురువారం జరిగింది. ఈ సభలో పలువురు మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అజాతశత్రువుగా పేరొందారని కొనియాడారు. ఆయన హఠాన్మరణం తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తొలుత శంకరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, వైకాపా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీమంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరామ్, బుర్రా మధుసూదన్ యాదవ్, జంకె వెంకటరెడ్డి, కె.పి.కొండారెడ్డి, ముక్కు కాశిరెడ్డి, బాచిన చెంచుగరటయ్య, కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. శంకరారెడ్డి కుమారులు మేదరమెట్ల రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పౌరసరఫరాల గోదాము తనిఖీ

చీమకుర్తి, న్యూస్‌టుడే: పౌర సరఫరాల గోదాముల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని రికార్డులు నిర్వహించాలని జేసీ కల్పనాకుమారి సూచించారు. చీమకుర్తిలోని పౌరసరఫరాల గోదామును గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ గోదాము నుంచి 5 మండలాల్లోని 170 రేషన్ దుకాణాలకు సరకులు పంపిస్తున్నట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను, రికార్డులను ఆమె పరిశీలించారు. గోదాము డీటీకి పలు సూచనలు చేశారు. పౌరసరఫరాల శాఖ డీఎంవో వరలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

బియ్యం పరిశీలిస్తున్న అధికారిణులు

కదం తొక్కిన కార్మిక లోకం

కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఎన్జీవో సంఘం నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర కార్మిక, సంయుక్త కిసాన్ మోర్చా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏపీఎన్జీవో సంఘం జిల్లా నాయకులు భోజన విరామ సమయంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శరత్ బాబు మాట్లాడుతూ.. నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరారు. వేతన సవరణ తక్షణ అమలుతోపాటు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్ఈఈ పిలుపు మేరకు రాష్ట్ర 1104 యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక రామనగర్‌లోని విద్యుత్తు భవన్ వద్ద నిరసన చేపట్టారు.

చీమకుర్తిలో ర్యాలీ చేస్తున్న కార్మికులు

● మద్దిపాడు: స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురు సీఐటీయూ, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల యూనియన్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, ఉబ్బా ఆదిలక్ష్మి, ఏపీ ఎన్జీవో సంఘం చీమకుర్తి యూనిట్ అధ్యక్షుడు బాలకోటయ్య, రైతు సంఘం నాయకుడు కనపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

● కొత్తపట్నం: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తపట్నంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కంకణాల రమాదేవి, ఎస్.స్వామిరెడ్డి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

● సంతనూతలపాడు: కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బంకా సుబ్బారావు డిమాండ్ చేశారు. సంతనూతలపాడులో జరిగిన సమ్మెలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

● నాగులుప్పలపాడు: స్థానిక బస్టాండ్ సెంటర్‌లో కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జయంతిబాబు, శ్రీకాంత్, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

● చీమకుర్తి: లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం అమలు, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా చీమకుర్తిలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, రైతు సంఘం కార్యదర్శి పమిడి వెంకట్రావు తదితరులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

దాతల సాయం.. కూడళ్లకు అందం

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

దాతల సహకారం, నగరపాలక సంస్థ నిధుల ఖర్చు.. వెరసి నగరంలోని కూడలి ప్రదేశాలు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. నగర సుందరీకరణ కోసం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇచ్చిన ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు కార్యాచరణ చేపట్టారు. బయట వ్యక్తులు నగరంలోకి అడుగు పెట్టగానే ఆకట్టుకునేలా ఏడు కూడళ్లను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. మంగమ్మ కళాశాల కూడలి వద్ద పారిశ్రామిక వేత్త శిద్దా హనుమంతరావు సహకారంతో సుమారు రూ.30 లక్షల వ్యయంతో ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసి, చుట్టూ పూలమొక్కలు, విద్యుత్తు దీపాలతో తీర్చిదిద్దేపనులు తుదిదశకు వచ్చాయి. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో వంతెన కింద ఒంగోలు గిత్తల బొమ్మలు సిద్ధం చేశారు. వంతెన ఇరువైపులా పూలమొక్కలు నాటే పనులు పూర్తయ్యాయి.

బండ్లమిట్ట కూడలిలో ఏర్పాటు చేసిన నంది బొమ్మ

అద్దంకి బస్టాండ్‌లో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ దిమ్మె ఏర్పాటు చేసి లోపల వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. దీనికి కార్పొరేషన్ నిధులు వెచ్చించారు. క్విస్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం సహకారంతో వెంగముక్కలపాలెం రోడ్డు కూడలి వద్ద మూడు జింకల బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. కోర్టు సమీపంలోని జయరాం థియేటర్ కూడలి వద్ద అశోక ధర్మచక్రం నమూనాతో అందంగా తీర్చిదిద్దనున్నారు. చర్చి సెంటర్‌లో కార్పొరేషన్ నిధులు రూ.40 లక్షల వ్యయంతో నాలుగు సింహాల బొమ్మలతో అశోక పిల్లర్ నిర్మాణం పూర్తయింది. కర్నూలు రోడ్డు పై వంతెన వద్ద ఇండియా గేట్ నమూనా ఏర్పాటు చేసి చుట్టూ పూలమొక్కలు, విద్యుత్తు దీపాలతో సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. బండ్లమిట్ట కూడలిలో నంది బొమ్మను ఏర్పాటు చేశారు. దీనికి కార్పొరేషన్ నిధులు రూ.2 లక్షలు వెచ్చించారు. అన్ని పనులు పూర్తయ్యాక మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వాటిని వైభవంగా ప్రారంభించాలని నిర్ణయించారు. దాతలు ముందుకొస్తే మరి కొన్ని కూడళ్లు అభివృద్ధి చేస్తామని కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు.

వనితలకు వరం.. పీఎం అజయ్

న్యూస్‌టుడే, నెల్లూరు(పొదలకూరురోడ్డు)

ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్న మహిళ

పిల్లల చదువులు.. పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబంలో ఒకరు సంపాదిస్తే పోషణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలను చేసేందుకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (పీఎం అజయ్)లో భాగంగా డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అర్హులైన మహిళలను గుర్తించి వారికి రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నారు. అందులో రూ.50వేలు రాయితీ కల్పిస్తారు. ఎలక్ట్రిక్ ఆటో మంజూరుకు గరిష్ఠంగా రూ.4.50 లక్షల వరకు రుణం ఇస్తారు.

పథకం : పీఎం అజయ్
లక్ష్యం : 253 యూనిట్లు
నిధులు : రూ.1.82 కోట్లు

స్వయం ఉపాధి

వ్యక్తిగతంగా రూ.లక్షల రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో పీఎం అజయ్ పథకం కింద సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధిని పెంచుకోవచ్చు. మొక్కలు, పుట్టగొడుగుల పెంపకం, కూరగాయల సాగు, వేప పిండి, నూనె విక్రయాలు, వర్మీకంపోస్టు యూనిట్ల ద్వారా ఉపాధి పొందేలా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కిరాణా దుకాణాలు, హోటళ్లు, పూల వ్యాపారం, చీరల దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న తరహా పరిశ్రమల విభాగంలో పేపర్ ప్లేట్ల తయారీ, పిండి మరలు, అగరబత్తీలు, పచ్చళ్లు తదితర యూనిట్లను నెలకొల్పవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి

అర్హులైన మహిళలు పీఎం అజయ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫ్యాన్సీ స్టోర్, కిరాణా దుకాణం, కూరగాయల వ్యాపారాలు తదితర జీవనోపాధికి రుణాలు పొందాలి.
– నాగరాజకుమారి, డీఆర్‌డీఏ పీడీ

ఆదిదంపతుల అభయం

నగరంలోని మూలాపేట శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి పురుషామృగ వాహనసేవ జరిగాయి. శివపార్వతులు భక్తులకు అభయం ఇచ్చారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం)

సేవలపై సంతృప్తి.. అవినీతిపై అసంతృప్తి

వాహనాల డ్రైవింగ్ లైసెన్స్‌ల మంజూరులో అక్రమాలకు పాల్పడుతున్నారని 36.28 శాతం మంది అభిప్రాయం

ఈనాడు, నెల్లూరు

రవాణా సేవలు సులభతరం చేయడంతో పాటు.. అవినీతి నియంత్రణకు కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. రాష్ట్ర స్థాయిలో జిల్లా మెరుగైన స్థానంలో ఉన్నా.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారు 30 శాతానికి పైగా ఉండటం గమనార్హం. రవాణాశాఖలో కొందరు అధికారులు ఇప్పటికీ సత్వరమే సేవలు అందించకుండా కొర్రీలు పెడుతున్నారనే విమర్శలున్నాయి. ఆ శాఖ పనితీరుపై ప్రభుత్వం నిర్వహించే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) సర్వేలో వాహనాల కొనుగోలుదారులు, యజమానులు సంతృప్తి వ్యక్తం చేశారు.

వాహనదారులకు రవాణాశాఖ అధికారుల అవగాహన

● వాహన్ పోర్టల్‌పై అందుతున్న సేవల విషయంలో నెల్లూరు ఆర్టీఏ మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకుంది. 221 మందితో మాట్లాడగా.. 69.44 మంది పోర్టల్ సేవలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

● పన్ను, పర్మిట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందే విధానంలో నెల్లూరు ఆర్టీఏ కార్యాలయం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. మొత్తం 72 మందితో మాట్లాడగా ధ్రువీకరణ పత్రాలు పొందే విధానంపై 64.10 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. రవాణా సేవల్లో అవినీతి జరుగుతుందా అని అడగ్గా.. 72.73 శాతం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

● వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవల కోసం సారథి పోర్టల్‌పై ఐవీఆర్ఎస్ సర్వేలో మొత్తం 83 మంది స్పందించగా.. 82.98 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు వసూలు చేస్తున్నారా అనే దానిపై 30.56 శాతం మంది అవునని సమాధానం చెప్పారు.

ఐవీఆర్ఎస్ ద్వారా గుర్తించిన అంశాలు (జనవరిలో)	సంతృప్తి (శాతాల్లో)	అసంతృప్తి (శాతాల్లో)	జిల్లా స్థానం
వాహన్ పోర్టల్ సేవలు	63.3	36.7	4
పన్ను, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందడంలో	64.6	35.4	4
సారథి పోర్టల్ సేవలపై	73.1	26.9	4

అదనపు వసూళ్లకు చెక్ పెడితేనే..

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రవాణా సిబ్బంది అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అని అడగ్గా.. 36.28 శాతం మంది అవునని సమాధానం చెప్పారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తే దానికి షోరూంలోనే ముందుగా తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తారు. దీని కోసం రవాణాశాఖ నిర్దేశించిన ఫీజులకంటే అదనంగా వసూలు చేస్తున్నారని కొందరు తెలిపారు. వాహన సామర్థ్య పరీక్ష కోసం ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్(ఏటీఎస్) దగ్గర డబ్బులు అదనంగా అడుగుతున్నారనే సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

వినతులకు ఆన్‌లైన్ వసతి

న్యూస్‌టుడే, నెల్లూరు(వేదాయపాలెం)

సమస్యల పరిష్కారానికి వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వచ్చి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతులు ఇస్తుంటారు. రెవెన్యూ సమస్యలు ఉంటే కలెక్టరేట్‌కు, నేరాలకు సంబంధించి పోలీసు శాఖకు వెళుతుంటారు. సుదూర ప్రాంతమైనా తప్పక జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి. గంటల తరబడి వరుసలో నిరీక్షించి అధికారులకు వినతి పత్రాలు అందిస్తుంటారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసి రసీదు పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

● గూగుల్‌లో https://pgrs.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసి రసీదు పొందొచ్చు. పీజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోంను క్లిక్ చేసిన అనంతరం లాగిన్ కావాలి.

● సిటిజన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని ఆధార్ నంబరును నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అయిన తరువాత ఫిర్యాదు వ్యక్తిగతమా? లేక సమాజానికి సంబంధించినదా తెలియజేయాలి.

● ఫిర్యాదు చేయగానే సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారికి చేరుతుంది. విచారణ చేసి నిర్దేశిత గడువులోగా సమస్యను పరిష్కరిస్తారు.

● గొడవలు, నేరాలకు సంబంధించినదైతే ఆ అర్జీ పోలీసు స్టేషన్‌కు వెళ్తుంది.

● టోల్ ఫ్రీ నంబరు ద్వారా కూడా సమస్యలు తెలియజేయవచ్చు. 1100కి ఫోన్ చేస్తే ఫిర్యాదు స్వీకరించి చర్యలు తీసుకుంటారు.

వ్యతిరేక పయనం.. ప్రాణాలు పణం

రోడ్డు ప్రమాదాల్లో పెరుగుతున్న మృతులు

● నెల్లూరు జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ వ్యాన్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.

● నెల్లూరు రూరల్ పరిధిలో కొత్తూరు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

● గమ్యాన్ని చేరుకోడానికి దగ్గరగా ఉంటుందని అడ్డదారిలో ప్రయాణిస్తూ మృత్యువు ఒడికి చేరుతున్న వారు ఏటా పెరుగుతున్నారు.

ఈనాడు, నెల్లూరు

జిల్లాలో జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులున్నాయి. వీటి పరిధిలో నిత్యం వేలాది వాహనాలు గమ్యస్థానాలకు చేరుకోడానికి పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంతో చోదకుల నిర్లక్ష్యంగా కారణంగా జరిగే ప్రమాదాలే ఎక్కువ. ముఖ్యంగా అతివేగంతో పాటు. . రాంగ్‌రూట్‌లో వస్తూ ప్రమాదాలకు గురయ్యే వాహనాలూ తక్కువేం కాదు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నాలుగు వరుసల రహదారులున్న చోట కూడళ్లలో ఎక్కువ దూరం తిరిగి రావాల్సి వస్తోందని భావించి అపసవ్య దిశలో వస్తున్నారు. కావలి, కోవూరు, నెల్లూరు, ఆత్మకూరు, గూడూరు, ఉదయగిరి పరిధిలో జరిగే ప్రమాదాలు అనేకం ఇవే ఉంటున్నాయి.

వెంకటాచలం వద్ద జాతీయ రహదారిపై నుంచి కసుమూరు వైపు రాంగ్‌రూట్‌లో వెళ్తున్న వాహనాలు

ఎన్‌హెచ్-16పై పరిస్థితి ఇది..

● జెన్‌కో నుంచి బల్కర్లు రాత్రి నెల్లూరు నగరంలో నుంచి వెళుతుండటం సమస్య తలెత్తుతోంది. టపాతోపు సెంటర్ ప్రమాదకరంగా మారింది. రహదారి వంపుగా ఉండటంతో నెల్లూరు నుంచి అటువైపు వెళ్లే వారు, జాతీయ రహదారిపై వచ్చేవారు కార్ల వేగాన్ని అంచనా వేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు.

● చింతారెడ్డిపాళెం కూడలి వద్ద మద్యం దుకాణం, బార్ ఉన్నాయి. దీంతో వాహనదారులు జాతీయ రహదారిపైనే వాహనాలు ఆపుతున్నారు. ద్విచక్రవాహనదారులు, కార్లు సుమారు 100మీటర్లు అపసవ్య దిశలో దుకాణం దగ్గరకు వెళ్తున్నాయి.

● గొలగమూడి క్రాస్ రోడ్డు దగ్గర ఆటోనగర్‌కు పోయే వాహనాలన్నీ సుమారు 100మీటర్లు రాంగ్‌రూట్‌లో వెళుతున్నాయి. కాగితాలపూర్ క్రాస్‌రోడ్డు, వీరంపల్లి క్రాస్‌రోడ్డు దగ్గర ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీరంపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో రోడ్డుకి ఓవైపు కలువాయి వైపు వెళ్లే పైవంతెన రెండో వైపు వేబ్రిడ్జి ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

జాతీయ రహదారులపై ఘటనలు ఇలా..	2024	2025
ప్రమాదాలు	413	393
మరణాలు	249	266
క్షతగాత్రులు	487	407

● మనుబోలు జంక్షన్‌లో పైవంతెన ప్రారంభంలోనే జాతీయ రహదారి దాటేందుకు కటింగ్ ఇచ్చారు. దీంతో పైనుంచి వచ్చే వాహనాలు వేగంగా వస్తుండటంతో.. ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

రవాణా శాఖ అమలుచేసే నిబంధనలు పాటించాలి

జాతీయ రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతున్న వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసుల నమోదుతోపాటు అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం.
– బి.చందర్, ఉప రవాణా శాఖ కమిషనర్

వెంకటాచలం సర్పంచి శాశ్వత తొలగింపు

వెంకటాచలం, న్యూస్‌టుడే: వెంకటాచలం పంచాయతీ సర్పంచి రాజేశ్వరిని పదవి నుంచి శాశ్వతంగా తొలగిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లో ఏముందంటే.... పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయని వాటిపై విచారణ జరపాలని సండి రమేశ్‌తో పాటు పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయగా కావలి డీఎల్‌పీవో విచారించారు. సాధారణ నిధులు రూ.5.47 లక్షలు దుర్వినియోగం చేయడంతో పాటు రూ.17.85 లక్షలు అభ్యంతరకరంగా ఖర్చు చేయగా, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.30 వేలు దుర్వినియోగంతో పాటు రూ.34.15 లక్షలు అభ్యంతరకరంగా ఖర్చుచేసినట్లు తేల్చారు. సర్పంచి భర్త వెంకటశేషయ్య ఖాతాకు రూ.81.42 లక్షలు, పంచాయతీ కార్యదర్శుల వ్యక్తిగత ఖాతాలకు నిధులు బదిలీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో చెక్ పవర్ రద్దుతో పాటు, మూడు నెలలు సర్పంచి పదవి నుంచి సస్పెండ్ చేశారు. ఇన్ని అక్రమాల నేపథ్యంలో సర్పంచిగా ఎందుకు తొలగించకూడదో బుధవారం స్వయంగా హాజరై సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ నోటీసులు జారీచేశారు. గైర్హాజరయ్యారని, అభియోగాలు వాస్తవమని తేలడంతో సర్పంచి పదవి నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నామని, నెల రోజుల్లో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారం జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా మనుబోలు, కావలిలో జరిగిన సభల్లో మాట్లాడారు. వివరాలు 8లో..

సమ్మె సఫలం

కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌గా తీసుకొచ్చి కార్మికులను కార్పొరేట్స్‌కు బానిసలుగా మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలంటూ వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. వివరాలు 8లో..

సౌర విద్యుత్తు వినియోగంలో ముందడుగు

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్యుత్తు)

'న్యూస్‌టుడే'తో విద్యుత్తు శాఖ ఎస్ఈ రాఘవేంద్రం

ముఖాముఖి

'జిల్లాలో ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకానికి ఆదరణ పెరుగుతోంది. ఐదు డివిజన్ల పరిధిలో 3,660 ప్లాంట్లు ఏర్పాటు చేశాం. తద్వారా 13 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి జరిగింది' అని ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్ఈ కె.రాఘవేంద్రం పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలను 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో వివరించారు.

రాయితీ నిధులు జమ

ప్రధానమంత్రి సూర్యఘర్ సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటులో జిల్లా ముందంజలో ఉంది. సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న 3,300 మందికి వారి ఖాతాల్లో రాయితీ నిధులు జమచేశాం. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు 32వేల మంది ఉన్నారు. వీరికి 100 శాతం రాయితీతో కూడిన సోలార్ విద్యుత్తును అందించనున్నాం.

రూ.505 కోట్లతో ఆర్‌డీఎస్ఎస్ పనులు

జిల్లాలో ఆర్‌డీఎస్ఎస్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం త్రీఫేజ్ విద్యుత్తును అందించేందుకు రూ.505 కోట్లతో కొత్తగా విద్యుత్తు లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు తదితర పనులు వేగవంతం చేశాం. ఇప్పటి వరకు రూ.242 కోట్లు ఖర్చుచేశాం. మార్చి నాటికి పనులు పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఫీడర్లు ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్తును అందించనున్నాం.

120 అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు

వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా 120 అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. లోఓల్టేజీ సమస్య తలెత్తకుండా, ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక భారం పడి కాలిపోకుండా అవసరమైన చోట వాటి స్థాయిని పెంచుతున్నాం. నగరంలో విద్యుత్తు వినియోగం అధికంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజేంద్ర నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేశాం. నగర నడిబొడ్డున రూ.5 కోట్లతో కంటైనర్ సబ్‌స్టేషన్ పనులు జరుగుతున్నాయి. త్వరగా పూర్తిచేసి నెల్లూరు నగరం, గ్రామీణ నియోజక వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం. వేసవిని దృష్టిలో ఉంచుకొని నగర పరిధిలో ఇటీవల 20 అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం.

11 చోట్ల రీఛార్జింగ్ కేంద్రాలు

జిల్లాలో విద్యుత్తు వాహనాల కోసం కొత్తగా 11 చోట్ల ఈవీ రీఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. నెల్లూరు-1, కావలి-2, కోవూరు-5, ఆత్మకూరు-3 ప్రాంతాల్లో ఏర్పాటుకు స్థలాలు పరిశీలించాం.

మెట్ట ప్రాంతానికి మహర్దశ

దుత్తలూరు మండలంలో భారీ పరిశ్రమకు అడుగులు

న్యూస్‌టుడే, దుత్తలూరు

మెట్ట ప్రాంతమైన దుత్తలూరు మండలంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ లేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ప్రముఖ సంస్థ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దీంతో వాణిజ్య కార్యకలాపాలతోపాటు స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు రానున్నాయి.

కలెక్టర్ హామీతో..

గతనెల కలెక్టర్ హిమాన్షు శుక్లా దుత్తలూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘటన జరిగిన 15 రోజులకే పరిశ్రమ రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించగా పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ)లో సంస్థ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదట ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేయాలనేది సంస్థ ఆలోచన. అవసరమైన భూమిని కేటాయించాలని ఏడాదిగా అధికారులను సంప్రదిస్తోంది. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములు కేటాయిస్తామని సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. భూములు పరిశీలించిన తరువాత రాచవారిపల్లి వద్ద 512 ఎకరాలు, నర్రవాడ వద్ద సుమారు 150 ఎకరాలు, బ్రహ్మేశ్వరం వద్ద 250 ఎకరాల వరకు అందుబాటులో ఉన్నట్లు స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సంస్థ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

రాచవారిపల్లి వద్ద భూములు పరిశీలిస్తున్న తహసీల్దారు నాగరాజు, సిబ్బంది

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

నెల్లూరు(ఆర్టీసీ), న్యూస్‌టుడే: శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 14, 15, 16 తేదీల్లో పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రీజియన్ నుంచి శ్రీశైలానికి 30, కోటప్పకొండకు 60 బస్సులు ఏర్పాటు చేశారు. కావలి డిపో నుంచి మొగిలిచెర్ల, లింగసముద్రానికి 25, ఉదయగిరి నుంచి సిద్దేశ్వరం, కోవిలంపాడు, భైరవకోనకు 20, నెల్లూరు-1 డిపో నుంచి గండవరం, కోటితీర్థానికి 6, నెల్లూరు-2 డిపో నుంచి కాటేపల్లికి 8 బస్సులు నడపనున్నారు. వీటిలో స్త్రీ శక్తి పథకం వర్తిస్తుందని జిల్లా ప్రజా రవాణా అధికారి షమీమ్ తెలిపారు. మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తారని వెల్లడించారు.

Respected Advocates

I HUMBLE REQUEST YOUR KIND SUPPORT BY GIVING YOUR PREFERENTIAL VOTE

"ONE"

in my favour and elect me as Member of AP BAR COUNCIL.

Cast Your First Preferential Vote

Serial No. 25

Polling Date: 13 February, 2026

S.No.	Candidate Name	Vote
1		
2		
●		
25	Dasaradha Rami Reddy Madamala	ONE
●		
●		
145		

Dasaradha Rami Reddy Madamala
Advocate, A.P. High Court,
Mobile: 98487 67809, 99492 15559

(c) eenadu

మోదీ చేతిలో జగన్ కీలుబొమ్మ: వైఎస్ షర్మిల

కావలి, మనుబోలు, న్యూస్‌టుడే: 'వైఎస్ జగన్ ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలా మారారు. అతనిలో భాజపాను ఎదిరించే సత్తా ఎప్పుడో చచ్చిపోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే ఒక్క నాయకుడు రాష్ట్రంలో లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం మొదలవుతుంది' అని రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. గురువారం మనుబోలు మండలంలోని అక్కంపేటలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. తొలుత రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు భాజపా బినామీలుగా మారాయని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం ఆగదని షర్మిల అన్నారు.

● ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కావలి మండలం ఆముదాలదిన్నెలో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్, ఏఐసీసీ కన్వీనర్ గణేశ్‌కుమార్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్రావు, గోపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, సర్వేపల్లి ఇన్‌ఛార్జి హరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వంతెన కోత.. రాకపోకలకు వెత

మండలంలోని బుక్కాపురం నుంచి కొత్తపల్లికి వెళ్లే రహదారిపై వంతెన కోతకు గురవడంతో రాకపోకలకు ప్రజలు నిత్యం నానా ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితం ఎంపీ నిధులు రూ.4 లక్షలతో నిర్మించగా.. వర్షాలకు వంతెన పైభాగంతోపాటు ఇరువైపులా రక్షణ గోడ కొట్టుకుపోయింది. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈఈ ఓ.మహేంద్రను అడగ్గా.. మరమ్మతులకు రూ.4.90 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, వింజమూరు

ఇసుక తవ్వుకో.. జేబులు నింపుకో

మండలంలోని వాగులు, కుంటల నుంచి ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులు లేకుండా పట్టపగలే జాతీయ రహదారులపై తరలిస్తున్నారు. నిత్యం పది నుంచి పదిహేను ట్రాక్టర్ల వరకు అక్రమార్కులు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈవిషయమై తహసీల్దారు నాగరాజును వివరణ కోరగా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, దుత్తలూరు

17 నుంచి శాప్ లీగ్ పోటీలు

నెల్లూరు (క్రీడా విభాగం): క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీత పోటీల్లో రాణించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.పాండురంగారావు గురువారం నెల్లూరులోని తన కార్యాలయంలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ చెస్ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 31 క్రీడాంశాల్లో నెలలో రెండేసి క్రీడల్లో జిల్లా స్థాయి పోటీలు ఉంటాయన్నారు. వీటిలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 17న జరిగే చెస్ పోటీలు అండర్ -13, 15, 17, 19 విభాగాల్లో ఉంటాయన్నారు. పాల్గొనే వారు క్రీడా యాప్ లేదా https:// sports.ap.gov.in/#/ home/saapleague వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. చెస్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. వివరాలకు 88862 28444, 95813 72472 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: వివిధ కారణాలతో జిల్లాలో మిగిలిపోయిన ఓపెన్ కేటగిరీలో ఎనిమిది, రిజర్వు కేటగిరీలో ఒకటి చొప్పున మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారి ఎ.శ్రీనివాసులునాయుడు గురువారం రీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ, 22న పరిశీలన 23న కలెక్టరేట్‌లో డ్రా నిర్వహిస్తామని వివరించారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర: (3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	రూ.14,966
సవర ధర:	రూ.1,19,728
వెండి గ్రాము :	రూ.279.70

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	116
లేయర్	90
బ్రాయిలర్స్	210
బ్రాయిలర్ స్కిన్‌లెస్	234
లేయర్ మాంసం	153

పల్లెవెలుగు ఏమాయె!

పల్లెల వైపు చూడని ఆర్టీసీ బస్సులు

దగదర్తి : బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు

ఆ బస్సుల పేరు పల్లెవెలుగు.. కానీ పల్లెల్లో ఆ వెలుగులు కనిపించడం లేదు. గతంలో ఒకటీ అరా తిరిగేవి. కొన్నాళ్లుగా ఇవి కనిపించడం లేదు. అదేమంటే ఓఆర్ లేదనో.. రహదారులు బాగా లేవనో అధికారులు సాకులు చెబుతున్నారు. నడపాలని కోరినా పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామీణులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోల్లో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వెళ్లేందుకు పడే అగచాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈపరిస్థితులపై 'న్యూస్‌టుడే' బృంద కథనం.

– న్యూస్‌టుడే, దుత్తలూరు, కొండాపురం, అల్లూరు, దగదర్తి, బోగోలు

సగానికి పైగా గ్రామాలకు..

దగదర్తి మండలంలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 37 గ్రామాలుంటే వాటిలో సగానికి పైగా లేవు. దీంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల్లో వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కావలి వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తురిమెర్లకు ఉన్న ఒక్క బస్సునూ కొన్నాళ్ల క్రితం రద్దు చేశారు.

ప్రైవేటు వాహనాల్లోనే..

దుత్తలూరు మండలంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కొన్ని ముఖ్యమైన గ్రామాలకు వచ్చేవి. ప్రయాణికులు ఎక్కడం లేదనే సాకుతో వాటిని నిలిపివేశారు. బోడవారిపల్లి, ఏరుకొల్లు, కొత్తపేట, తిమ్మాపురం, వెంగన్నపాలెం, బండకిందపల్లి, భైరవరం, రాచవారిపల్లి, లక్ష్మీపురం గ్రామాలకు ఈ సౌకర్యమే లేదు. గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

దుత్తలూరు: గ్రామాలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తున్న ప్రజలు

రామానుజపురం, కుంకువారిపాలెం రోడ్డు

కొండాపురం మండలంలోని రామానుజపురం, కుంకువారిపాలెం గ్రామాలకు గతంలో గానుగపెంట నుంచి ఆర్టీసీ బస్సు వచ్చేది. వీటికి కావలి- కొండాపురం ర.భ రోడ్డు సుమారు 1.6 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది సరిగా లేదంటూ బస్సు నిలిపివేశారు. తరువాత ఈ

రోడ్డు వేసినా..

గ్రామాలకు సీసీ రోడ్డు వేసినా పునరుద్ధరించలేదు. గ్రామం నుంచి నిత్యం సుమారు విద్యార్థులు కొండాపురం ఆదర్శ పాఠశాలకు వెళుతుంటారు. వివిధ పనులకు కుంకువారిపాలెం నుంచి కావలికి వెళుతుంటారు.

ఆటోల్లో.. అల్లూరు నుంచి గోగులపల్లి, రామతీర్థం ప్రాంతానికి ఆటోల్లో ప్రయాణం తప్పడం లేదు. గోగులపల్లి ప్రాంతానికి ఉదయం, సాయంత్రం బస్సు సదుపాయం ఉన్నా సమయానికి రాదు. అల్లూరు నుంచి విడవలూరు మండలానికి రోడ్డు ఉన్నా బస్సులు లేక ఆటోలో వెళుతున్నారు.

కప్పరాళ్లతిప్పలో బస్సు ఎక్కేందుకు పోటీ పడుతున్న మహిళలు

జాతీయరహదారికి రావాల్సిందే

బోగోలు మండలంలోని గ్రామాలకు బస్సులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారికి ప్రయాణికులు చేరుకుంటున్నారు. కొండబిట్రగుంట, పాతబిట్రగుంట, ముంగమూరు తదితర ప్రధాన గ్రామాలకు రవాణా సౌకర్యం లేదు. 25 వేల మంది జనాభా ఉన్న బోగోలు, విశ్వనాథరావుపేట పెద్ద పంచాయతీలకు లేవంటే అతిశయోక్తి కాదు. వాహనాల్లో వ్యయప్రయాసలకోర్చి కప్పరాళ్లతిప్పకు చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్లినా బస్సులు లేక గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎప్పుడన్నా వస్తే అందులో ఎక్కడం సాహసమే. కొన్నిసార్లు ఇక్కడ ఆపడం లేదు. ఈవిషయమై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.

వేతనాలు చెల్లించాలని కళాశాల సిబ్బంది ఆందోళన

కోట, న్యూస్‌టుడే: కోట మండలం విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్ ఐఎస్టీ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది గురువారం యాజమాన్యం తమకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదంటూ వంద మందికి పైగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ప్రాంగణం నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు వారు ప్లకార్డులు చేత పట్టి నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సక్రమంగా జీతాలు చెల్లించడం లేదని అయిదు నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తక్షణమే యాజమాన్యం వేతనాలు చెల్లించి విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ● కళాశాల విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు జమైన వెంటనే సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లిస్తామని కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లుగా ప్రకటించిందని, జమైతే బకాయిలతో సహా చెల్లిస్తామన్నారు.

జలాశయాలకు భూసేకరణ: కలెక్టర్

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: సోమశిల, కండలేరు జలాశయాలకు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఈ జలాశయాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు పడమటినాయుడుపల్లి నుంచి పొంగూరు వరకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు భూమి సేకరించాలన్నారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, సోమశిల జలాశయం ఎస్ఈ వీఆర్ రెడ్డి, కండలేరు జలాశయ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని 71 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణ పూర్తి చేసి అన్ని సేవలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. కలెక్టరేట్‌లో సహకార సంఘాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2500 మెట్రిక్ టన్నుల గోదాములను కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి జన ఔషధి జనరిక్ మందుల షాపును జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం నుంచి సర్వజన వైద్యశాలకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 44 బహుళ ప్రయోజన గోదాములకు రోడ్లు వేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి బి.గురప్ప పాల్గొన్నారు.

జలాశయాల మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా

జిల్లాలో హాస్టల్ భవనం నిర్మిస్తున్నారా: ఎంపీ

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌లో జిల్లాలో 50 పడకల హాస్టల్ భవనాన్ని మంజూరు చేశారా లేదా అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే సమాధానమిచ్చారు. జిల్లాలోని హాస్టల్‌తో సహా రూ.75.39 కోట్లతో రాష్ట్రంలో 31 హాస్టళ్లకు కేంద్ర గిరిజన శాఖ రూ.16.92 కోట్లు విడుదల చేసిందన్నారు. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందని వివరించారు.

ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు: చింతా

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ ఆరోపించారు. నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకప్పుడు భాజపాలో అద్వాణీ హవా నడిస్తే, ఇప్పుడు అదానీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు. అదానీ కోసమే కేంద్రం అమెరికాకు అమ్ముడుపోయిందని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయం వాస్తవమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైసలు, పత్రికలు, పోలీసులు (పీపీపీ)గా మారిందని ఎద్దేవా చేశారు. మెస్ బిల్లులు, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, సుబ్బారావు, రామచంద్రయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న చింతా మోహన్

నూతన చట్టాలు రద్దు చేయాలి: విద్యాసాగర్

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్ల హక్కులను దెబ్బతీసేలా అమలులోకి తీసుకొచ్చిన నూతన కార్మిక, పీఎఫ్ఆర్‌డీఏ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు గురువారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట భోజన విరామ సమయంలో ఎన్జీవో అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ కమిటీని నియమించి సీపీఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలన్నారు. సీపీఎస్‌తో ఉద్యోగ విరమణ అనంతరం భద్రత పొందలేకపోతున్నారని తెలిపారు. పాత పింఛను విధానం పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండారుపల్లి వెంకటేశ్వర్లు, గాదిరాజు రామకృష్ణ, సహాధ్యక్షులు ఆంజనేయవర్మ, రాజేంద్రప్రసాద్, సతీష్, బ్రహ్మేశ్వరరావు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న విద్యాసాగర్

విద్యార్థి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళన

తోటపల్లిగూడూరు, నెల్లూరు (నేరవిభాగం), న్యూస్‌టుడే: నెల్లూరు గ్రామీణ మండలం యాగర్ల వద్ద ప్రైవేట్ పాఠశాల ఎదుట విద్యార్థి బంధువులు పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అవమానించారనే మనస్తాపంతో తోటపల్లిగూడూరు మండలానికి చెందిన పదహారేళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విదితమే. ఈ క్రమంలో ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకొని వారిని అడ్డుకున్నారు. విద్యార్థి బంధువులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఆందోళన కొనసాగించారు. పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ సాంబశివరావు సంఘటన స్థలానికిచేరుకొని సర్ది చెప్పారు.

పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న బంధువులు

పేడూరులో ఉద్రిక్తత..

పేడూరు నుంచి విద్యార్థి మృతదేహంతో పాఠశాల వద్ద ఆందోళన చేసేందుకు బంధువులు సిద్ధమయ్యారు. పోలీసులు పేడూరులో అడ్డుకోగా బంధువులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల వద్దకు మృతదేహం తీసుకెళ్లి ఆందోళన చేశారు. చివరకు యాజమాన్యంతో చర్చించి ఆందోళన విరమించారు. ఇరవై రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సిన విద్యార్థి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదన అందరినీ కలచివేసింది.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
మనుబోలు బ్రాంచ్, మనుబోలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

స్వాధీనత ప్రకటన (APPENDIX-IV)
Under Rule 8(1) of Security Interest (Enforecement) Rules,2002
(స్థిరాస్తి కొరకు)

Loan A/c.No.:40589765030

ఇందుమూలముగా, భారతీయ స్టేట్ బ్యాంక్, వారి యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం-2002 ప్రకారం మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 3తో చదువుకొనవలసిన సెక్షన్ 13(12) క్రింద లభించిన అధికారాలను వినియోగించుకొంటూ నోటీసులో తెలిపిన ఋణం మొత్తం తేది.23-10-2025 నాటికి రూ.12,02,551.00 (అక్షరాల పన్నెండు లక్షల రెండు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయలు మాత్రమే)మరియుతేది.24-10-2025 నుండి వడ్డీ మరియు ఖర్చులు వగైరాలను తిరిగి చెల్లించవలసినదిగా

ఋణగ్రహీత 1. శ్రీ దేవకీ బద్రి వెంకట నారాయణ గుప్తా, తండ్రి: రామ లింగయ్య, ప్లాట్ నెం.104, గ్రౌండ్ ఫ్లోర్, దగ్గర డి.నెం.5-11& 12, తూర్పు వీధి (బ్రాహ్మణ వీధి), తూర్పు గూడూరు, గూడూరు, తిరుపతి జిల్లా.
2. శ్రీ దేవకీ వెంకట హేమంత్ కుమార్, తండ్రి: డి. వెంకట నారాయణ గుప్తా, ప్లాట్ నెం.104, గ్రౌండ్ ఫ్లోర్, దగ్గర డి.నెం.5-11& 12, తూర్పు వీధి (బ్రాహ్మణ వీధి), తూర్పు గూడూరు, గూడూరు, తిరుపతి జిల్లా.

వారిని కోరుతూ తేది.23.10.2025 న డిమాండ్ నోటీసును జారీచేయడమైనది. తద్వారా అవే నోటీసులు 05-12-2025 న వార్తాపత్రికలలో (ఈనాడు&ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్) ప్రచురించబడ్డాయి. సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపులో సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించవలసినదిగా సదరు నోటీసు ద్వారా కోరియున్నారు.

ఋణగ్రహీత బకాయి సొమ్మును చెల్లించుటలో విఫలమైనందున ఋణగ్రహీతకు మరియు ప్రజలకు నోటీసు ఇవ్వబడినది. ఇక్కడ సంతకం చేసిన వ్యక్తి వడ్డీ (అమలు) నియమాలు 2002కి చెందిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని, ఋణ గ్రహీతలను కోరుతూ 23-10-2025 తేదీన డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఋణగ్రహీత: 1. శ్రీ దేవకీ బద్రి వెంకట నారాయణ గుప్తా, తండ్రి: రామలింగయ్య, 2. శ్రీ దేవకీ వెంకట హేమంత్ కుమార్, తండ్రి: డి. వెంకట నారాయణ, సదరు రూల్స్ యొక్క రూల్ "8"తో చదువుకొనవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద తనకు లభించిన అధికారాలను వినియోగించుకొంటూ దిగువ వివరించిన ఆస్తిని తేది.09-02-2026 న దిగువ సంతకందారు స్వాధీనత తీసుకొన్నారని ఋణగ్రహీత / హామీదారు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ముఖ్యంగా ఋణగ్రహీత / హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా, సదరు ఆస్తితో ఎవ్వరూ ఎటువంటి లావాదేవీలు జరుపరాదనియు మరియు సదరు ఆస్తితో జరిపే ఏ లావాదేవీలైనన ఋణం మొత్తం తేది.23-10-2025 నాటికి రూ.12,02,551.00 (అక్షరాల పన్నెండు లక్షల రెండు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయలు మాత్రమే) మరియు వడ్డీ మరియు ఖర్చులు మొ॥నవి కలిపి భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఛార్జీకి లోబడి ఉంటాయి.

(ఋణగ్రహీత/హామీదారు సెక్యూర్డు ఆస్తుల విమోచనం కొరకు గడువు లభ్యతపై SARFAESI చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8)లోని నిబంధనలు గమనించగలరు.)

సెక్యూర్డ్ ఆస్తుల వివరాలు
తేది.11-06-2015 నాటి రిజిష్టర్డ్ సేల్ డీడ్ నెం.1435/2015:
ఎ-షెడ్యూల్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్, గూడూరు రెవెన్యూ జిల్లా రిజిస్ట్రేషన్, [illegible]

తేది: 09.02.2026, ప్రదేశం: మనుబోలు — సం/- అధీకృత అధికారి, భారతీయ స్టేట్ బ్యాంక్

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
నెల్లూరు మెయిన్ బ్రాంచ్, 16/3, ఆర్ ఆర్ వీధి, సర్వశ్రీ ప్యాలెస్ ఎదురుగా, నెల్లూరు - 524001.
ఫోన్. 0861-2328559, E-Mail : iob0064@iob.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ - వేలం బహిరంగ ప్రకటన

[illegible]

NPA తేది: 25.02.2025 — డిమాండ్ నోటీసు తేది : 01.03.2025

రిజర్వుడు ధర: రూ.23,80,000/- — ధరావత్తు ధర : రూ.2,38,000/- — బిడ్ పెంపుదల మొత్తం: రూ.20,000/-

https://baanknet.com

[illegible]

తేది : 10-02-2026, ప్రదేశం : నెల్లూరు — సం/- అధీకృత అధికారి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

EENADU Classifieds

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

REAL ESTATE

HOUSE FOR SALE

త్రీ ఫ్లోర్స్ ఇల్లు అమ్మకానికి కలదు, నెల్లూరు, రంగనాయకులపేట. రెడీ ఫర్ షిఫ్ట్. Contact Number : 9916833533

PLOT FOR SALE

ప్లాట్లు అమ్మబడును
కమర్షియల్ ప్లాట్స్ ఫర్ సేల్
నెల్లూరు టౌన్ దగ్గరగా బొంబే హైవే, చెన్నై వైపు సమీపంలో నుడా & తుడా అప్రూవ్డ్ ప్లాట్స్ తక్కువ ధరకే అమ్మబడును.
బ్యాంకు లోన్ సౌకర్యం కలదు
93469 48665, 93817 79202

నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ 4KMలో 60 ఎ॥ అప్రూవల్ కల్గిన ఓపెన్ ప్లాట్స్ & హౌసెస్, స్పాట్ రిజిస్ట్రేషన్, లోన్ సౌకర్యం. ✆ 9121459131,7661963007

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥ గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు నం॥ Contact 9848531544. bit.ly/4rMldEv

SECOND SALE

నెల్లూరు RTC బస్టాండ్ దగ్గర డబుల్ కాట్, సింగిల్ కాట్ మంచాలు అతి తక్కువ ధరకే ఇవ్వబడును. సంప్రదించండి. 98485 84575

JOBS

Wanted MBA, B.Com, B.Sc. Graduates for Marketing and Office work and Drivers. Contact: 95027 38983

Wanted Female Preprimary Teachers for NMS English Medium School, Podalakur Road, Nellore. Cont: 90321 22880, 87900 67880

లేడి రిసెప్షనిస్ట్ కావలెను. నెల్లూరు టౌన్ ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీసు నందు పనిచేయుటకు సంప్రదించండి. ✆ 83097 03972, 89850 97909

ప్రముఖ కంపెనీకి 6/10 Tons లారీకి అనుభవం, హెవిలైసెన్స్, బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్లు కావలెను. నారాయణరెడ్డి పేట, నెల్లూరు. Cont: 88854 23099

నెల్లూరు టౌన్‌లో మా ఎలక్ట్రానిక్ సర్వీసు సెంటర్‌లో పనిచేయుటకు ITI, పాలిటెక్నిక్, ఎలక్ట్రానిక్స్ చదివిన జెంట్స్ కావలెను. జీతం: 15,000/- ✆ 70321 66701

రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో పనిచేయుటకు కొంత కంప్యూటర్ తెలిసిన స్త్రీలు పార్ట్ టైమ్ ఒకరు, ఫుల్ టైమ్ ఒకరు ఇద్దరు కావలెను. ✆ 99665 05777

నెల్లూరులో ప్రముఖ FMCG కంపెనీ నందు పనిచేయుటకు గోడౌన్ ఇన్‌ఛార్జి జీతం: 20,000/- (అనుభవం ఉన్నవారు, సొంత ఇల్లు ఉన్నవారికి ప్రాధాన్యత), సేల్స్‌మెన్ (జీతం: 20,000), డెలివరిస్టాఫ్ కావలెను. ✆ 83743 44449, 79817 92324

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తెలుగు మ్యారేజ్ బ్యూరో నెల్లూరు బ్రాంచ్ నందు పనిచేయుటకు డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం గల మహిళ అభ్యర్థులు కావలెను. సంప్ర: Contact Cell : 9885141567, 8074026851.

మా లాజిస్టిక్స్ కంపెనీలో సొంత వాహనం కలిగిన డ్రైవర్లు కావలెను. కావలసిన వాహనాలు: లైట్, హెవీ వెయిట్ మరియు అన్నిరకాల కమర్షియల్ రవాణా వాహనాలు. లొకేషన్: తడ, Contact : 94917 11144, 94918 11144.

వంటమనిషి కావలెను. ఆత్మకూరులో మా ఇంటి వద్దనే ఉంటూ పని చేయడానికి వంటమనిషి కావలెను. మంచి జీతం, భోజనం + వసతి సౌకర్యం ఇవ్వబడును. ✆ 96181 52478,79975 93876

ACCOUNTING

ప్రముఖ ఆడిటర్ ఆఫీసులో జాబ్ చేయుటకు Tally తెలిసి, Tax Filing చేయకల్గిన అకౌంటెంట్ కావలెను. VRC, నెల్లూరు. ✆ 99891 40484

TOURS AND TRAVELS

1 రోజు యాత్రలు- 2, 21.2. తిరువాది సూలం. తిరువిడంతై, పల్లి కొండయ్, తిరువల్లూరు టికెట్ 1800 భోజనం. బస్సు K.వాసు, నెల్లూరు. 9491340504

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

కావలి

•కావలి •ఉదయగిరి •ఆత్మకూరు

ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం

కావలి, న్యూస్‌టుడే: రసాయన ఎరువుల తయారీకి వినియోగించే ముడి ఖనిజాల నిల్వలు నిండుకుంటున్నాయని ఇకపై అంతా ప్రకృతి సేద్యం జిల్లా అధికారి కన్నయ్య తెలిపారు. గురువారం కావలి ఏడీఏ కార్యాలయంలో డివిజన్‌లోని ప్రకృతి సేద్యం సిబ్బందితో సమీక్షాసమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ కావలి సహాయ సంచాలకులు చల్లా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నేటి దూడలే రేపటి పాడి పశువులు

కొండాపురం: నేటి దూడలే రేపటి పాడిపశువులు అని జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ రమేష్ నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని కొమ్మి గ్రామంలో రాష్ట్రీయగోకుల్ మిషన్ ఆధ్వర్యంలో దూడల అందాల పోటీలు నిర్వహించారు. రైతులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ బిలికం అధ్యక్షులు కమిటీ డైరెక్టర్ అనూష, మాజీ జడ్పీటీసీ, సభ్యులు దామా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

ఉదయగిరి: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయగిరి ఆర్టీసీ డిపో పరిధిలోని పలు శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రమేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముదిగేడిక్షేత్రం, భైరవకోన, కొండాయపాలెం, పోరుమామిళ్లకు 20 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. అలాగే శ్రీశైలానికి నడిపేందుకు కర్నూలు-1 డిపోనకు మరో 10 బస్సులు పంపుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ అనుగుణంగా అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)

కావలి: 80080 51666, 91548 46698
ఉదయగిరి: 80085 73944 ఆత్మకూరు: 8008573949

సమస్య: కొండాపురం మార్గంలో కలిగిరి చిన్నచెరువు సమీపంలో రోడ్డు పక్కనే స్థానికంగా ఉండే వ్యాపారులు వ్యర్థాలు వేస్తున్నారు. దుర్వాసన వస్తోంది. - **గోపాల్‌రెడ్డి, స్థానికుడు**

సమాధానం: వ్యర్థాలు రోడ్డు పక్కన వేయకుండా తగిన చర్యలు చేపడతాం. - **రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీవో - న్యూస్‌టుడే, కలిగిరి**

? సంగం మండలం సిద్దిపురంలో వేడినీళ్ల ట్యాంకు నిరుపయోగంగా ఉన్నాయి. నీటికి ఇబ్బంది ఏర్పడుతుంది. - **సుబ్బారామయ్య**

✓ మరమ్మతులు చేయించి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. - **షాలెట్, ఎంపీడీవో**

? దుత్తలూరు కాలనీలో తాగునీటి పైపులైన్ లీకేజీతో రహదారిపై నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అవస్థలు పడుతున్నాం. - **రాయుడు**

✓ పైపు లైనుకు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తాం.- **చెంచమ్మ, ఎంపీడీవో**

? మర్రిపాడు మిక్స్‌డ్ కాలనీలో పలు వీధుల్లో మట్టి రోడ్లపై రాకపోకలకు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. - **శ్రీను, స్థానికుడు**

✓ సీసీరోడ్లు నిర్మిస్తాం. - **శ్రీవాసు, పీఆర్ ఏఈ**

? అనంతసాగరం మండలంలోని ఇసుకలూరులో మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే నీరు రోడ్లపైకి వస్తోంది. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - **రామయ్య**

✓ డ్రైనేజీ నిర్మాణాల విషయమై అధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే నిర్మిస్తాం. - **రమణారావు, పంచాయతీ కార్యదర్శి**

యంత్రాంగం నిద్రపోతోంది..

అక్రమదందా సాగుతోంది

వంకపాలెం చెరువు వద్ద తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు

న్యూస్‌టుడే, దుత్తలూరు: గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా అక్రమార్కుల సమయాల్లో గుర్తును ఈ దందాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. స్థానికులు సమాచారం ఇచ్చినా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దుత్తలూరు మండలం నందిపాడు, రెడ్డిపల్లె పంచాయతీల్లో కొన్ని రోజుల నుంచి ప్రభుత్వ భూములు, చెరువుల తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో యథేచ్ఛగా యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. రేయింబవళ్లు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు కూడా మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో భారీగా గుంతలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి.

ప్రత్యేక నిఘా పెడతాం

అక్రమంగా తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలపై స్థానిక సిబ్బందితో ప్రత్యేక నిఘా పెడతాం. అనుమతులు లేకుండా ఎలాంటి తవ్వకాలు జరిపినా బాధ్యులపై చట్టపరమైనచర్యలు తీసుకుంటాం. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తాం. జరిమానా విధించి తవ్వకాలపై విచారణ చేపడతాం. -నాగరాజు, తహసీల్దారు, దుత్తలూరు

నిధులు మంజూరైనా.. నిర్లక్ష్యమేనా?

అధ్వానంగా చెరువులు

కంప చెట్లతో నిండిన నాగినేనిగుంట చెరువు

మర్రిపాడు ఎలాంటి నదులు, నదీ పరివాహకం లేని మండలం. రైతులకు సాగునీరే దిక్కు. జలవనరుల శాఖ కింద మండలంలో 51 చెరువులు ఉన్నాయి. వీటికింద 7 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుల్లో, కట్టలపై ముళ్లకంప చెట్లు పెరిగిపోయాయి. దాంతో చివరి భూములకు నీరు చేరాలంటే ఇబ్బందిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మర్రిపాడు(ఆత్మకూరు గ్రామీణం), న్యూస్‌టుడే: చెరువుల్లో నీరుంటే చాలు ఆయకట్టు పచ్చగా మారుతుంది. పసిడి పండుతుంది. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. రైతులు సంతోషించారు. కానీ ఆశించిన వాటి నిర్వహణను అధికారులు గాలికొదిలేయడంతో ప్రస్తుతం రూపుకోల్పోయాయి. ముళ్ల కంపచెట్లు దర్శనమిస్తున్నాయి. తూములు పూడిపోయాయి. కాలువలు చెదిరిపోయాయి. కట్టలు బీటలు వారాయి. ఆయకట్టు భూములు బీళ్లుగా కనిపిస్తున్నాయి.

రూ. కోటిన్నర వరకు మంజూరు

ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం, చేజర్ల, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, అనుమసముద్రంపేట మండలాల్లో 165 చెరువులు కింద 39 వేల ఆయకట్టు ఉంది. చెరువుల మరమ్మతులకు సంబంధించి జలవనరుల శాఖ ఒక్కో మండలానికి రూ.కోటి నుంచి కోటిన్నర వరకు నిధులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరులో అధికారులు చెరువులను పరిశీలించి కాలువల బాగు, ముళ్లకంపల తొలగింపు, కట్టల బలోపేతం వంటి పనులకు ఏ చెరువుకు ఎంత నిధులు వెచ్చించాలి అని ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంది. కానీ తదుపరి చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

త్వరలో పనులు మొదలు పెడతాం

చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లో వాటిని పరిశీలించి ఎంత మేర ఖర్చు చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఒక నెల తరువాత పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. - **రాజేశ్వరరావు, జలవనరులశాఖ ఏఈ, మర్రిపాడు**

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న ఆత్మకూరు ఆర్డీవో పావని

ఉదయగిరి, సీతారామపురం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధిక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఆర్డీవో పావని సూచించారు. కావలి డీఎస్పీ శ్రీధర్‌తో కలిసి గురువారం సిద్ధేశ్వరంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై పలుశాఖల మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. భక్తులకు సౌకర్యాలతోపాటు, భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకట్రావు, తహసీల్దారు ప్రకాశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

హంసవాహనంపై ఆది దంపతులు

చెర్లోవంగలులోని కామాక్షి దేవి సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు హంసవాహనంపై స్వామి వారు ఊరేగారు. భక్తులు దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. - **న్యూస్‌టుడే, సంగం**

విద్యార్థులు.. తగునా ఈ ప్రయాణం

ఏఎస్‌పేటలోని పలు పాఠశాలలకు నిత్యం జమ్మవరం, కార్లపూడి, పందిపాడు, పెద్దబ్బీపురం, గుడిపాడు తదితర గ్రామాల నుంచి విద్యార్థులు ఆటోల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో వచ్చి వెళుతుంటారు. ఆటోల్లో ముందు, వెనుక సీట్లు లేకున్నా ప్రమాదకరంగా కూర్చుని ప్రయాణిస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులను వాహనాల్లో ఎక్కించుకోకుండా వాహనదారులను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, అనుమసముద్రంపేట**

మట్టి రోడ్లకు మోక్షమెన్నడో?

కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మట్టి రోడ్డు ఇది. కూటమి పాలనలో తొలిసారిగా కాలనీలో ప్రధాన మార్గాన్ని సీసీ రోడ్డుగా నిర్మించారు. అడ్డరోడ్లను కూడా అలాగే మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కావలి పురపాలక కమిషనర్ శ్రావణ్‌కుమార్ స్పందిస్తూ త్వరలో మంజూరు కానున్న నిధులతో పనులు చేపడతామన్నారు. - **కావలి, న్యూస్‌టుడే**

ఘనంగా సరస్వతీ పూజ

నందిపాడులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం సరస్వతీ పూజ ఘనంగా నిర్వహించారు. త్వరలో పదో పరీక్షలు రాస్తున్న విద్యార్థినులతోపాటు మిగిలిన విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలోని ప్రత్యేక పూజలు చేశారు. విద్యాలయ ప్రత్యేకాధికారిణి అంజనీదేవి మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థినులు కష్టపడి చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించి విద్యాలయానికి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. - **న్యూస్‌టుడే, దుత్తలూరు**

సర్వేలను వేగవంతం చేయాలి

పాఠశాలలో విద్యార్థులకు సూచనలు చేస్తున్న విజయకుమార్

ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను సచివాలయాల సిబ్బంది సకాలంలో పూర్తి చేయాలని కావలి డీఎల్‌డీవో విజయకుమార్ తెలిపారు. మండలంలోని తోటలచెరువుపల్లె, కాంచెరువు సచివాలయాలను గురువారం తనిఖీ చేసి సర్వేలపై ఆరా తీశారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రతపై పరిశీలించారు. ఎంపీడీవో రమణారెడ్డి, ఎంఈవో గుత్తి కొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు. - **న్యూస్‌టుడే, వరికుంటపాడు**

వృద్ధురాలి మృతదేహం వెలికితీత..

వరికుంటపాడు, న్యూస్‌టుడే: అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించగా.. అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు. వివరాల మేరకు.. పెద్దిరెడ్డిపల్లెలో బత్తుల వరమ్మ (80) అనే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఇటీవల వంటచేస్తుండగా నిప్పంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి పామూరుకు తరలించారు. బయట ప్రాంతంలో పనులు చేసుకుంటున్న కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో వారు ఇక్కడికి వచ్చి ఆమెను కందుకూరు, ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకొస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘునాథ్‌తెలిపారు. తహసీల్దారు పసుపులేటి హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం మృతదేహాన్ని వెలికి తీసి ఉదయగిరి వైద్యాధికారి ప్రశాంత్ పంచనామా నిర్వహించినట్లు ఎస్సై వెల్లడించారు.

ఇంటి దస్త్రాలు ఇవ్వకుండా తిప్పుతున్నారు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఇంటి దస్త్రాలు ఇవ్వకుండా ఏయూ ఫైనాన్స్ అనే సంస్థ ప్రతినిధులు తిప్పించుకుంటున్నారని దుత్తలూరు మండలం తుర్కపల్లికి చెందిన **మెట్ల సుభాషిణి** ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. ఆత్మకూరు పట్టణంలోని ఏయూ ఫైనాన్స్‌లో రూ.10లక్షలు అప్పు తీసుకున్నా.. ష్యూరిటీగా రూ.30లక్షలు విలువైన ఇంటిని మార్టిగేజ్ చేసి సంబంధిత దస్త్రాలు కంపెనీకి ఇచ్చా. కొన్ని నెలలు వాయిదాల రూపంలో చెల్లిస్తూ వచ్చా. మిగిలిన మొత్తాన్ని మరొక చోట అప్పు తీసుకుని బాకీ తీర్చా. మూడు నెలలుగా తన ఇంటి పత్రాలు ఇవ్వాలని అడిగినప్పుడల్లా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు కనిపించడంలేదని అంటున్నారని నాకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్యే శరణ్యమని బాధితురాలు వాపోయారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

కావలి, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన గురువారం పట్టణ శివారులో జాతీయ రహదారిపై జరిగింది. వివరాల మేరకు.. కె.కార్తిక్, ఎస్.సింహాద్రి అనే యువకులు చెన్నై నుంచి తుని పట్టణానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు గుర్తించి క్షతగాత్రుల్ని కావలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నిర్వహించారు. అనంతరం నెల్లూరుకు తరలించారు. **సీతారామపురం:** మండల పరిధిలో 167బి జాతీయరహదారిపై గొర్రెలు అడ్డురావడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి గాయాలపాలయ్యారు. వివరాల మేరకు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దినేష్ నివాస్ వైఎస్సార్ కడపజిల్లా పోరుమామిళ్లలో నివాసం ఉంటున్నారు. టైల్స్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలంగారిపల్లిలో ఓ ఇంటికి టైల్స్ వేసి ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతున్నాడు. ఈక్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుడ్ని 108 వాహనంలో సీతారామపురం పీహెచ్‌సీకి తరలించారు.

సమస్యల సాధనకు కార్మికుల సమ్మె

ఆత్మకూరు : ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి.. పాత కార్మిక చట్టాలను కొనసాగించాలంటూ గురువారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సీఐటీయూ, సీపీఎం, వ్యవసాయ, కార్మిక సంఘం నాయకులు ఆందోళనలు చేశారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఏవోలు, మధ్యాహ్న భోజన, పారిశుద్ధ్య ,భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, స్కూల్ స్వీపర్లు సమ్మెలో పాల్గొన్నారు. నినాదాలు చేస్తూ ర్యాలీలు చేశారు. మానవహారంగా ఏర్పడి ఆందోళనలు చేశారు. కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనం పెంచాలంటూ నినాదాలు చేశారు. - **కావలి, ఉదయగిరి, ఆత్మకూరు న్యూస్‌టుడే బృందం**

కావలిలో నిరసన ర్యాలీ

ఉదయగిరిలో..

సంగంలో నినాదాలు చేస్తూ...

తాగునీటి సమస్య పరిష్కరించాలి: ఎమ్మెల్యే కాకర్ల

ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి, న్యూస్‌టుడే: ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. 30 వేల పేద కుటుంబాలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయన్నారు. 2014-19లో తెదేపా హయాంలో ఎన్టీఆర్ సుజల పథకం కింద ఉదయగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 331 ఆవాస ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఎన్టీఆర్ సుజల ప్రాజెక్టును మంజూరు చేశారన్నారు. మండలాల్లో మదర్ ప్లాంట్లతోపాటు 700కిపైగా డిస్పెన్సనరీ యూనిట్లను పెట్టారన్నారు. 90 శాతం పనులు పూర్తి కాగా అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చేందుకు రూ. 8.05 కోట్లు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావడమో లేక సామగ్రిని వేలం వేసి వచ్చిన నగదుతో ఆర్వో ప్లాంట్లు పెట్టి ముందుకెళ్లాల్సి ఉందన్నారు.

నాలుగు నెలలుగా అందని నీరు

ఆర్వో ప్లాంట్ వద్ద మూలన పడ్డ ట్రాక్టర్ ట్యాంకర్లు

అనంతసాగరం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాలకు శుద్ధ జలం అందించేందుకు అనంతసాగరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల ధార పథకం కింద ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ నాలుగు నెలలుగా మూత పడింది. ఈ ప్లాంట్ ద్వారా 21 గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా శుద్ధ జలం సరఫరా అవుతుండేది. ప్లాంట్ నిర్వహణకు సకాలంలో నిధులు మంజూరు చేయక పోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పథకం నీరుగారి పోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటి సరఫరా కోసం రూ. లక్షలు వెచ్చించి తెచ్చిన ట్రాక్టర్ ట్యాంకర్లు మూలన పడ్డాయి. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ చిన్నబ్బాయి మాట్లాడుతూ కొన్ని సాంకేతిక, ఇతర కారణాలతో ప్లాంట్ మూతపడిందన్నారు. నిర్వహణ కోసం ఉన్నతాధికారులకు గతంలో ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే తిరిగి ప్రారంభించి ప్రజలకు శుద్ధ జలాలను అందిస్తామన్నారు.

చిన్నారులు.. నాట్య మయూరాలు

కావలి, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన చిన్నారులు కూచిపూడిలో ప్రతిభ చూపుతున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్న వారు రెట్టింపు ఉత్సాహంతో ప్రదర్శనలిస్తున్నారు. కావలి వెంగళరావునగర్‌కు చెందిన నృత్యగురువు భూమిక వద్ద శిక్షణ పొందుతున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతితోపాటు శిరిడి, తిరుపతి, బిట్రగుంటల్లో జరిగిన వివిధ పోటీల్లో పాల్గొన్నారు.

పూర్ణిమ నృత్య మధురిమ

కావలిలో ఏడో తరగతి చదువుతున్న బృంగి పూర్ణిమ.. తండ్రి గిరిబాబు వస్త్రదుకాణంలో పనిచేస్తుంటారు. తల్లి వీరవెంకటేశ్వరి గృహిణి. బాలిక ఆరు సంవత్సరాలుగా సాధన చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన నాట్యపోటీల్లో నాట్య మయూరి అవార్డు అందుకున్నారు. గత ఏడాది సింహపురి ఎక్స్‌ప్రెస్‌వేలిమిటెడ్ వారు నిర్వహించిన నృత్యప్రదర్శనల్లో మేటిగా నిలిచారు.

తన్విత అంతటా ప్రత్యేకత

పట్టణంలోని వెంగళరావునగర్‌కు చెందిన కుమార తన్విత రెండో తరగతి చదువుతోంది. తండ్రి హరికృష్ణ ఎలక్ట్రీషియన్. తల్లి నాగనిహారిక గృహిణి. ఊహ తెలిసినప్పటి నుంచి శిక్షణ పొందుతున్నారు. ఈ చిన్నారి 2024లో జరిగిన సంగీత నృత్య మహోత్సవంలో చూపిన ప్రతిభకు స్వర్ణనంది అందుకున్నారు. గత ఏడాది తిరుమల రాయలసీమరంగస్థలి నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రాణించి ప్రశంసలందుకున్నారు.

నేటి నుంచి కోటీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

చేజర్ల, న్యూస్‌టుడే : కోటీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి మార్చి రెండో తేదీ వరకు జరుగుతాయని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కే వాణి తెలిపారు. 13న ధ్వజారోహణం, 14 రావణసేవ, 15 నందిసేవ, లింగోద్భవ దర్శనం, 16న కల్యాణం, 17న వసంతోత్సవం, 18న పార్వేట, 19న ఏకాంతసేవలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు.

జలాశయానికి 2,233 క్యూసెక్కుల వరద

అనంతసాగరం, న్యూస్‌టుడే: సోమశిల జలాశయంలో గురువారానికి ఎగువ ప్రాంతాల నుంచి 2,233 క్యూసెక్కులు వరద నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయంలో 77.988కి 69.450 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 326.148 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. -17, -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50, పవర్ టన్నల్ ద్వారా 1,800, 12వ క్రస్ట్‌గేట్ ద్వారా 1,600 క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేస్తున్నారు. నాన్‌డెల్టాలైన కండలేరు వరద కాలువకు 400, దక్షిణ కాలువకు 200, ఉత్తర కాలువకు 700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 264 క్యూసెక్కులు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు.

శక్తి యాప్‌తో రక్షణ

హాజరైన బాలికలు

సంగం, న్యూస్‌టుడే: చరవాణిలో శక్తియాప్ ఉంటే మహిళలు, బాలికల రక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంగం ఎస్సై వి.రాజేష్ తెలిపారు. గురువారం సంగంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో బాలికలతో మాట్లాడానేజ వివిధ ప్రాంతాల్లో సంచరించే క్రమంలో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే తమ చేతిలో ఉన్న చరవాణిని మూడు సార్లు ఊపితే స్థానిక పోలీసులతో పాటు, సంబంధిత వ్యక్తుల బంధువులకు ఈ సమాచారం చేరుతుందన్నారు. వెంటనే రక్షణ కల్పించేందుకు వీలవుతుందన్నారు. ఈ యాప్‌లో ఉన్న ఎస్ఓఎస్ అనే మీటాను నొక్కినా పోలీసులను అప్రమత్తం చేస్తుందన్నారు. బాలికలు తమ ఇళ్లలో ఈ సమాచారాన్ని తెలియచేసి వారు శక్తి యాప్‌ని వినియోగించేలా చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పి.బుజ్జయ్య, ఏ.ఎస్సై ప్రసాద్, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి

ఉదయగిరి, న్యూస్‌టుడే : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకొని కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి మణికుమార్, ఎంఈవో-1 వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని గండిపాళెం జడ్పీ, గురుకుల పాఠశాలల్లో అమలవుతున్న వంద రోజుల ప్రత్యేక తరగతులను గురువారం సందర్శించి ప్రీపబ్లిక్ పరీక్షలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా సమయం చదువుకు కేటాయించేలా చూడాలన్నారు. వారిలో పరీక్షల భయాన్ని తొలగించేలా చూడాలన్నారు. జాగ్రత్తగా పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర, ప్రిన్సిపల్ గఫూర్‌ఖాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భూ వివాదంపై విచారణ

ఆర్డీవో సన్నీవంశీకృష్ణకు సమస్య తెలుపుతున్న చెన్నాయపాలెం మహిళలు

కావలి, న్యూస్‌టుడే: డివిజన్ పరిధిలోని జలదంకి మండలం గట్టుపల్లి భూముల వివాదంపై కావలి ఆర్డీవో ఎం.సన్నీవంశీకృష్ణ విచారణ చేపట్టారు. గురువారం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ఆయన్ను కలిశాయి. తమ భూములను సాగు చేసుకుంటుంటే కొందరు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. పరిశీలించి న్యాయం చేయాలన్నారు. ❖ అనాధిగా సాగు చేసుకుంటున్న భూములను పరిశ్రమల పేరుతో సేకరిస్తే తాము నష్టపోతామని ఈ విషయమై తమకు న్యాయం చేయాలంటూ చెన్నాయపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబాల మహిళలు ఆర్డీవోను కలిసి విన్నవించారు. ఆర్డీవో స్పందిస్తూ ఎలాంటి కాగితాలు లేనందున ఈ అంశం జటిలంగా మారిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వారికి తెలియజేశారు. **దగదర్తి:** మండలంలోని కౌరుగుంటలో విమానాశ్రయ భూసేకరణ గ్రామసభ గురువారం చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో లబ్ధిదారులు వెనుతిరిగి వెళ్లారు.

పాఠాలే కాదు.. సంస్కృతిని నేర్పిస్తున్నారు

గుంటూరులో ఉపాధ్యాయుల ప్రదర్శన

చేజర్ల, న్యూస్‌టుడే: విద్యార్థులను చరవాణులకు దూరం చేసి వారికి తెలుగువారి వారసత్వ సంప్రదాయాలను తెలియజేయడంతోపాటు, మానసిక, శారీరక వికాసం కల్పించాలన్న ఇద్దరు ఉపాధ్యాయుల సంకల్పం వారిని కళాకారులుగా మార్చింది. చేజర్ల మండలం ఉలవపల్లికి చెందిన వెంకటేశ్వర్లు,(ఇందుకూరుపేట మోడల్ ప్రైమరీ స్కూల్) ఉదయగిరి మండలం బాలాయపల్లికి చెందిన వేణుగోపాల్(అల్లూరు మోడల్ ప్రైమరీ స్కూల్) పుస్తక పఠనం, తెలుగు వారసత్వ కళలు, కోలాటం వంటివి విద్యార్థులకు నేర్పించాలని నిర్ణయించారు. సహచర ఉపాధ్యాయులతో తమ ఆలోచనలు పంచుకున్నారు. విద్యార్థులకు నేర్పేముందుగా వారు సన్నద్ధమయ్యారు. 30 మందికిపైగా ఉపాధ్యాయులు భజన గురువులను సంప్రదించి శిక్షణ తీసుకున్నారు.

విద్యార్థులకు శిక్షణ

బడికి వస్తే కలిగే ప్రయోజనాలు, చరవాణులతో కలిగే నష్టాలు, తెలుగు సాహిత్య మధురిమలను తెలిపే వారే స్వయంగా గేయాలు రాశారు. పురాణగాథలతోపాటు సామాజిక చైతన్యం తెచ్చే పాటలకు బాణికట్టి విద్యార్థులకు కోలాటం నేర్పిస్తున్నారు. వ్యాయామం, స్నేహ భావాలను పెంచుతున్నారు. వ్యాయామ సమయంలో, నో బ్యాగ్ డే రోజుల్లో ఆయా పాఠశాలల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.

రాష్ట్రస్థాయిలో గుర్తింపు

విద్యార్థులకు నేర్పించటం కోసం నేర్చుకున్న కళ వీరికి రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. గత నవంబరులో గుంటూరులో రాష్ట్రస్థాయిలో బాలోత్సవ్ కమిటీ నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో నెల్లూరు జిల్లా బృందం విజేతగా నిలిచింది. జానపద ప్రదర్శనలో మొదటిస్థానం, కోలాటంలో మూడోస్థానంలో నిలిచారు. నెల్లూరులో ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తెలుగు సాంస్కృతిని నేటి తరానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయ బృందం తెలిపింది.

పేదల భూములు ఆక్రమించడం తగదు

ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు

జలదంకి, న్యూస్‌టుడే: గట్టుపల్లిలో పేదల భూములను ఆక్రమించిన పెద్దలకు అధికారులు అండగా నిలవటం దారుణమని దళిత రైట్స్, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు పేర్కొన్నారు. గురువారం గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఆందోళన నిర్వహించారు. 2009లో గ్రామానికి చెందిన 137 మంది ఎస్సీలకు ఒక్కొక్కరికి 1.50 ఎకరాల వంతున 205.50 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. ప్రస్తుతం భూముల విలువ పెరగటంతో కొందరు పెద్దలు రాజకీయ నాయకుల అండతో ఆక్రమించి సాగు చేసుకుంటున్నారన్నారు. భూమల ఆక్రమణలపై ప్రశ్నించిన వారిపై ఆక్రమణదారులు దాడులకు దిగటం దారుణమన్నారు. అధికారులు న్యాయం చేయాలని కోరారు.

జనావాసాల్లో మద్యం దుకాణం వద్దు

కావలి, న్యూస్‌టుడే: జనావాసాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం తగదంటూ గురువారం కావలిలోని వడ్డిపాలెం సమీపంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామదేవత కలుగోళమ్మ ఆలయంతోపాటు పాఠశాలలు ఉన్న చోట బార్ వద్దని నినాదాలు చేశారు. ఈ విషయమై కావలి పురపాలక సంఘ కమిషనర్ శ్రావణ్ కుమార్ స్పందిస్తూ బార్ ఏర్పాటు చేసే చోటు భవనానికి ప్లాన్ అప్రూవల్ లేదన్నారు

(c) eenadu

గూడూరు

•గూడూరు •కోవూరు •సర్వేపల్లి

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) గూడూరు: 85002 02046
కోవూరు :79950 67034, సర్వేపల్లి :80085 73980

సమస్య : తోటపల్లిగూడూరు మండల పరిధిలోని చిన్నచెరుకూరు-పాపిరెడ్డిపాలెం రోడ్డులో మలుపు ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కన ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగాయి. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. – హరిబాబు, స్థానికుడు

సమాధానం : ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం.– రమేశ్, ఏఈ, పంచాయతీరాజ్

? తోటపల్లిగూడూరు మండలం ఇస్కపాలెం దొరువు వద్ద వ్యర్థాలు వేస్తున్నారు. దుర్వాసన వస్తోంది. దూరంగా వేసేలా చర్యలు తీసుకోవాలి. –శ్రీనివాసులు, స్థానికుడు

✓ పరిశీలించి వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. – చైతన్య, సర్పంచి

? పొదలకూరు రూరల్ పరిధిలోని రాంమందిరం వీధిలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. – మస్తాన్, స్థానికుడు

✓ సిబ్బందికి చెప్పి శుభ్రం చేయిస్తాం. – యశ్వంత్ సింగ్, పంచాయతీ కార్యదర్శి

? పొదలకూరు మండలం కనుపర్తి- అల్లూర్తి గ్రామాల మధ్య మూడేళ్లుగా రోడ్డు నిర్మించేందుకు మట్టి, కంకర తోలి వదిలేశారు. సత్వరం రోడ్డు నిర్మించాలి. – వెంకటసుబ్బయ్య

✓ ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. నిధులు మంజూరు కాగానే రోడ్డు నిర్మిస్తాం. – సుధాకర్, పంచాయతీరాజ్ ఏఈ

? బుచ్చి పురపాలక పరిధిలోని పదిహేనో వార్డులో వీధిదీపం వెలగడం లేదు. – రాజేశ్

✓ సిబ్బందితో వీధిదీపాలు వేయిస్తాం. – బాలకృష్ణ, పురపాలక కమిషనర్

? కొడవలూరు మండలం మీనమ్మగుంటలో మురుగు సమస్య ఎక్కువగా ఉంది.– అఖిలేశ్

✓ మురుగు సమస్య పరిష్కరిస్తాం. – వెంకటసుబ్బారావు, ఎంపీడీవో

? రాపూరులోని కొత్తపేటలో పారిశుద్ధ్య చర్యలు అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దోమ బెడద అధికమై వ్యాధులు సంక్రమిస్తున్నాయి.– స్థానికులు

✓ త్వరలోనే కొత్తపేటలో పారిశుద్ధ్య చర్యలు చేపడతాం – బాలకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి

? మనుబోలు బీసీకాలనీ మీదుగా చెర్లోపల్లి గ్రామానికెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి అధ్వానంగా ఉంది. రాత్రిళ్లు అటుగా రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.– శ్రీనివాసులు, స్థానికుడు

✓ పరిశీలించి రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం.– చంద్రశేఖర్, పంచాయతీరాజ్, డీఈ

? గూడూరులోని రాజావీధి ప్రాంతంలో రోడ్డుపై చెత్తాచెదారాలు అధ్వానంగా ఉండడంతో దుర్వాసన భరితంగా ఉన్నాయి. అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. పుర అధికారులు సిబ్బంది ద్వారా చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలి. – శ్రీను, గూడూరు

✓ సిబ్బందికి చెప్పి సత్వరం తొలగించేలా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, పురపాలక కమిషనర్, గూడూరు

విద్యుత్తు స్తంభం సరిచేసిన అధికారులు

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం నుంచి గురవయ్యశాల మధ్యలో ఈపూరు కాలువ వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని డిస్కం సిబ్బంది సోమవారం మరమ్మతులు చేసి సరిచేశారు. ఈ నెల 8న 'ఈనాడు'లో 'కూలితేనే స్పందిస్తారా' శీర్షికతో కథనం ప్రచురితమైంది. ముత్తుకూరు ఏఈ అక్బర్ స్పందించారు. ఆయన పర్యవేక్షణలో సిబ్బంది మరమ్మతులు చేశారు.

చేనేతల జీవనోపాధి మెరుగుకు చర్యలు

విడవలూరు, కోవూరు, న్యూస్‌టుడే: చేనేతల జీవనోపాధి మెరుగుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. కోవూరు మండలం పాటూరులో పాటూరు కాటన్ సిల్క్ చీరల భౌగోళిక సూచిక(జీఐ) నమోదు కోసం సమాచార సేకరణకు ఎల్ఎల్‌పీ హైదరాబాద్, కన్సల్టెంట్ సంతి సాగర్‌రావు గురువారం క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాటూరు చీరల చరిత్ర, సంప్రదాయ నేత పద్ధతులు, ప్రత్యేక లక్షణాలు, తయారీ విధానం, సామాజిక ఆర్థిక ప్రాధాన్యత అంశాలను డాక్యుమెంటేషన్ చేయడమే కార్యక్రమ ముఖ్యోద్దేశమని పేర్కొన్నారు.

పీజీఆర్ఎస్ వినతుల పరిశీలన

సైదాపురం, న్యూస్‌టుడే: కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన వినతులపై పరిశీలిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారిణి ఆసిఫా తెలిపారు. సైదాపురం మండలానికి సంబంధించి దాదాపు 13 వినతులు వచ్చాయని, వీటి పరిష్కారంపై ఆమె తహసీల్దారు సుభద్రతో చర్చించారు. వీఆర్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

బకాయిలు కొండంత.. వసూలు గోరంత

అన్ని పంచాయతీల్లో సగానికిపైగా జమకాని వైనం

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఇంటి పన్ను కీలకం. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా వీటితోనే వివిధ అత్యవసర పనులు చేపడతారు. కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండల కేంద్రాలు, గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పన్ను బకాయిలు పేరుకుపోయాయి. మార్చి నెలా

● ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 ముగిసేలోగా జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు లక్ష్యాలు నిర్ణయించుకొని పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వేపల్లిలో నియోజకవర్గ పరిధిలో రూ.14.80 కోట్లు రావాల్సి ఉండగా రూ.7 కోట్లు మాత్రమే జమైంది. గత పాలనలో పాలకులు పన్ను వసూలుపై దృష్టి సారించకపోవడంతో భారీగా బకాయిలున్నాయని సిబ్బంది చెబుతున్నారు. అయిదు మండలాల్లో 50 శాతం కూడా వసూలు కాలేదు. కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో 30 శాతం కూడా దాటలేదు.



పన్ను వసూలు చేస్తున్న అధికారులు

ఖరుగా పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.

● పేరుకుపోయిన బకాయిల వసూలుకు సర్పంచులు, వార్డు సభ్యులు నేరుగా ప్రజలను కలిసి కట్టకుంటే గ్రామానికి కలిగే నష్టాలపై వివరించాలి. విస్తృత అవగాహన కల్పించకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని సమావేశాలు ఏర్పాటు చేసి తెలియజేయాలని అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా పన్ను వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో)

నియోజకవర్గం	మొత్తం పన్ను	వసూలైంది	బకాయిలు
సర్వేపల్లి	14.80	7.14	7.66
కోవూరు	11.34	3.15	8.18
వెంకటగిరి	2.58	1.10	1.48

● పంచాయతీ కార్యదర్శి యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ 'స్వర్ణ పంచాయతీ' యాప్ ద్వారా నేరుగా పన్ను చెల్లిస్తే తక్షణం వారి చరవాణికి రసీదు సంక్షిప్త సమాచారం రూపంలో వస్తుందన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోగా అన్ని గ్రామాల్లో వంద శాతం వసూలు చేసే దిశగా సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

కూటమితోనే రాష్ట్రంలో సుపరిపాలన

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

విడవలూరు, కోవూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలే ఆయుధంగా ముందుకు సాగుతోందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఆమె మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు కాగితాల మీద ఉన్న హామీలు కాదని.. ప్రజల జీవితాల్లో మార్పు కనిపిస్తోందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వులు తెప్పించిందని, ఉచిత బస్సు ప్రయాణం వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ఇది వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. దీపం, పింఛన్లు ఇలా వివిధ పథకాలు అమలు చేశామని, ప్రతిపక్ష పార్టీ నాయకులు మహిళలను ఎలా కించపరచాలని ఆలోచిస్తుంటే కూటమి ప్రభుత్వం ఆడపడుచుల భద్రత, భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని కృషి చేస్తోందని తెలిపారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, ప్రజల జీవితాలను మార్చే ప్రభుత్వమన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ నిలబెట్టే దిశగా.. ప్రజల ఆకాంక్షలకు రూపమిచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక నిర్వహణ

కోవూరు: ప్రజా వేదికలో పాల్గొన్న డ్వామా పీడీ గంగాభవాని

విడవలూరు, కోవూరు, వెంకటాచలం,న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కోవూరు మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించారు. వేతనాల రూపంలో, మెటీరియల్ రూపంలో రూ.5 కోట్లు చెల్లించగా, సామాజిక తనిఖీల్లో రూ.7,100 రికవరీ చేయాలని డ్వామా పీడీ గంగాభవాని ఆదేశించారు. తొలుత సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారీగా జరిగిన పనులు గురించి వివరించారు. ఏపీడీ గాయత్రీ దేవి, ఇన్‌ఛార్జి ఎంపీడీవో శ్రీనివాసులు, డీఆర్పీలు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

● వెంకటాచలంలోని మండల పరిషత్తు కార్యాలయం వద్ద ఉపాధి హామీ ప్రజావేదిక నిర్వహించారు. గ్రామాల వారీగా చేసిన పనులు, చెల్లించిన నగదు వివరాలు వెల్లడించారు. మొత్తం రూ.81 వేలు రికవరీకి ఆదేశించారు. డ్వామా పీడీ గంగాభవానీ, జిల్లా విజిలెన్స్ అధికారిణి విజయలక్ష్మి, ఎంపీడీవో కల్పన తదితరులు పాల్గొన్నారు.

పూర్తి చేయాల్సిన బాధ్యత గుత్తేదారులదే

న్యూస్‌టుడే, పొదలకూరు

వైకాపా పాలనలో గృహాలు నిర్మిస్తామని హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు నిర్మాణాలు పూర్తి చేయకుండానే నిధులు కాజేశారు. పొదలకూరు మండలంలో చిట్టేపల్లి, పులికల్లు, ఎలికంటిపాళెం, మహ్మదాపురం గ్రామాల్లో 726 గృహాలను ఆప్షన్-3 కింద వివిధ సంస్థల పేరుతో గతంలో గుత్తేదారులు దక్కించుకొని నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించి ఉన్నతాధికారులకు ఇక్కడి పరిస్థితులను నివేదించారు. పునాదులు, దిమ్మెల్లో వేయాల్సిన కమ్ములు, కంకర, మట్టి నాసిరకంగా ఉన్నాయని తేల్చారు.

పలు ప్రాంతాల్లో నాసిరకంగా..

పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాలనీల్లో పక్కా గృహాలు అత్యంత నాసిరకంగా నిర్మించారని లబ్ధిదారులు వాపోతున్నారు.

గృహాల మరమ్మతులు పరిశీలిస్తున్న అధికారులు

వాటిలో కొన్ని మరమ్మతులు చేస్తే నివాస యోగ్యమని తేల్చారు. గతేడాది నవంబరు ఒకటిన చిట్టేపల్లి తిప్పమీద ఆప్షన్-3 కింద నిర్మించిన గృహాలను తనిఖీ చేశారు. గతంలో చిట్టేపల్లి, పులికల్లు, నేదురుపల్లి, ఎలికంటిపాళెం మహ్మదాపురం గ్రామాల్లో 726 గృహాలు ఆప్షన్-3 కింద మంజూరు చేశారు. చిట్టేపల్లి తిప్పపై 1600 మందికి ఇళ్లస్థాలు కేటాయించారు. ఇందులో 800 మందికి గృహాలు మంజూరయ్యాయి. లబ్ధిదారులంతా నిరుపేదలు కావడంతో ఎప్పుడు పూర్తవుతాయోనని కొన్నేళ్లుగా ఎదురు చూపులే మిగిలాయి.

వైకాపా హయాంలో ఒక ఇల్లు నిర్మించకుండా...

పనులు దక్కించుకున్న వైకాపా నాయకులు ఆప్షన్-3 పేరుతో శ్రీలక్ష్మీనరసింహ, కల్యాణి వంటి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. రూ.3,55,36,491 నగదుతో పాటు సిమెంట్, స్టీలు అందించారు. కేవలం 16 ఇళ్లకు స్లాబులు వేశారు. 32 గృహాలు స్లాబ్ మట్టం వరకు, 407 పునాదులు వేసి వదిలేశారు. కనీసం ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుత్తేదారులు పనులు నిలిపేశారు. వివిధ సంస్థలతో విచారించిన ప్రభుత్వం గుత్తేదారులే నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకివ్వాలని ఆదేశించారు.

బాలిక కుటుంబ సభ్యులకు చేయూత

కోవూరు : కోవూరు మండలంలోని ఓ బాలిక ఇటీవల మృతి చెందడంతో, బాధిత కుటుంబ సభ్యులు పలువురు పరామర్శించి ఆర్థిక సాయమందించారు. తెదేపా నాయకులు ఇంతియాజ్ గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. మైనారిటీలకు, పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఒత్తిడి తెస్తామని ఆయన తెలిపారు. ● బాలిక చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పి రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అండగా ఉంటామని పేర్కొన్నారు.

మాట్లాడుతున్న న్యాయమూర్తి వాణి

చట్టాలపై అవగాహన తప్పనిసరి

ముత్తుకూరు, న్యూస్‌టుడే: చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహనతో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వాణి సూచించారు. ముత్తుకూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలపై ప్రజలను చైతన్యం చేయడంతో పాటు గిరిజనుల హక్కులను వారికి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు.

బాలిక అదృశ్యంపై ఫిర్యాదు

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే : మండలానికి చెందిన పన్నెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. ఇందుకూరుపేటకు నాని(25) బలవంతంగా బాలికను చెన్నైకు తీసుకెళుతుండగా వారిని గుర్తించి పట్టుకున్నారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించామని పేర్కొన్నారు.

చదువుతోనే సమాజంలో గుర్తింపు

మాట్లాడుతున్న వీఎస్‌యూ వీసీ శ్రీనివాసరావు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, చదువుతోనే సమాజంలో గుర్తింపు కలుగుతుందని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని తల్లిదండ్రుల కలలు నెరవేర్చేందుకు కష్టపడి చదువుకోవాలని, సరైన లక్ష్యాలను ఎంచుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. కరస్పాండెంట్ మెహర్మణి, ప్రిన్సిపల్ హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.

భాజపా బలోపేతానికి కృషి

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: భాజపా బలోపేతానికి కృతనిశ్చయంతో పనిచేస్తానని భాజపా ఓబీసీ మోర్చా తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జి గంజం పెంచల ప్రసాద్ అన్నారు. బుచ్చిలో ఆ పార్టీ ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. నాయకులు రఘురామయ్య, కౌన్సిలర్ ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం

రాపూరులో కార్మిక సంఘాల ర్యాలీ

గూడూరు పట్టణం, కోట, కోవూరు, విడవలూరు, బుచ్చి, కొడవలూరు, ముత్తుకూరు, రాపూరు, న్యూస్‌టుడే: కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని పలువురు నాయకులు తెలిపారు. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా గురువారం వామపక్షాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో గూడూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.

● గూడూరు పట్టణంలోని గడియార స్తంభం కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ● కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో, బుచ్చి, ముత్తుకూరులో వివిధ సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు. ● కోవూరులోని బజారు కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ● పొదలకూరులోని రాంనగర్ గేటు సెంటరులో ఆటో కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులతో ర్యాలీ కొనసాగింది. ● రాపూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో మానవహారం నిర్వహించారు. జిల్లా సీఐటీయూ నాయకుడు శ్రీనివాసులు నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ● కోట మండల కేంద్రంలోని అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద దేశవ్యాప్త బంద్‌లో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కార నిమిత్తం ఆందోళన చేపట్టారు.

పొదలకూరు రాంనగర్ వద్ద..

గూడూరులో మానవహారం

కోవూరులో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

విశ్వనాథుడికి నృత్య నీరాజనం

ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన

మనుబోలు, న్యూస్‌టుడే: చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలోని విశ్వనాథస్వామి ఆలయంలో గురువారం రాత్రి సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నాట్య గురువు కందల సుస్మిత సమక్షంలో కింకిణీ (గజ్జెపూజ) పూజా కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నటరాజ స్వామికి, విశ్వనాథుడికి అభిషేకాలు చేశారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

దాతల సహకారం.. చిన్నారులకు ఆహ్లాదం

అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆడుకుంటున్న చిన్నారులు

పొదలకూరు రూరల్, న్యూస్‌టుడే: పొదలకూరు మండలం ఇనుకుర్తిలో అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసి ఉన్న ఆట వస్తువులు చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కెం నాగార్జునరెడ్డి సీఎస్సార్ నిధులు రూ.1.50 లక్షలతో వీటిని అందజేశారు. వాటిని ప్రాంగణంలో ఉన్న స్థలంలో ఏర్పాటు చేయడంతో కేంద్రానికి వచ్చే చిన్నారులు సరదాగా ఆడుకుంటున్నారు. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సైతం ఆట వస్తువులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

చెరువులో పడి యువకుడి మృతి

వెంకటాచలం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతిచెందిన ఘటన సర్వేపల్లి పంచాయతీ ముత్యాల గుంటలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బాణాల హరివర్ధన్(22) సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సమీప ప్రాంతాలు, బంధువుల ఇళ్లలోనూ కనిపించలేదు. గ్రామ సమీపంలోని చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ప్రమాదవశాత్తు పడి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి నిర్మాణం ఆపాలని సర్పంచికి నోటీసు

విడవలూరు, న్యూస్‌టుడే: విడవలూరు మండలం వరిణి సర్పంచి మల్లికార్జున గ్రామ కంఠం భూమిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని మాధవరావు పీజీఆర్ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీ అధికారులు గురువారం నోటీసులిచ్చారు. స్థలానికి సంబంధించిన దస్త్రాలు సమర్పించాలని ఆదేశించారు. అప్పటి వరకు నిర్మాణం ఆపాలని నోటీసులో పేర్కొన్నారు.

ఉదయకళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కొడవలూరు, న్యూస్‌టుడే: గండవరంలోని గంగా పార్వతీ సమేత ఉదయకళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమైంది. భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. రాత్రి శేషవాహనోత్సవం జరిగింది. కార్యక్రమాలను ఛైర్మన్ మాలకొండయ్య, ఈవో ఉమాబాయి పర్యవేక్షించారు.

మెలకువలు ముఖ్యం.. మార్కులు ఖాయం

న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు, వెంకటాచలం

పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఏడాదంతా చదివింది ఒక ఎత్తు.. చివరి మూడు నెలలు చదివింది ఒక ఎత్తు. పరీక్షలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పదో తరగతి విద్యార్థులు భయాన్ని వీడి మెలకువలు పాటిస్తే అత్యున్నత మార్కులు సాధిస్తారని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కష్టం అనుకుంటున్న ఆంగ్లం, గణితం, భౌతికశాస్త్రంలో మంచి మార్కులు సాధించవచ్చని పాఠ్యాంశాల నిపుణులు చెబుతున్నారు.

నిత్య ఉదాహరణలతో పోల్చుకోండి

ఫణికుమార్, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు, బ్రహ్మదేవం ఉన్నత పాఠశాల

విద్యార్థులకు భౌతికశాస్త్రం కష్టంగా అనిపించినా ఆయా అంశాలను మన నిత్యజీవితంలో జరిగే ఉదాహరణలకు అన్వయించడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. అన్ని అంశాలపై పట్టు సాధించాలి. అయితే 12, 10, 11 పాఠాలను మరింత సాధన చేయాలి. అదేవిధంగా కార్బన్ కాంపౌండ్ విధానాన్ని చదివితే మంచి మార్కులు పొందవచ్చు.

ఎక్కువ సార్లు సాధన చేయాలి: *ఎం.జ్యోతి, గణితశాస్త్ర ఉపాధ్యాయురాలు, పొదలకూరు ఉన్నత పాఠశాల*

గణితంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే బ్లూప్రింట్ ఆధారంగా మోడల్ ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. మార్కులు బాగా రావాలంటే 1, 2, 3, 7, 13, 14 అధ్యాయాలను సాధన చేస్తే 60 మార్కులు సాధించవచ్చు. రెండో అధ్యాయంలో గ్రాఫ్, సూత్రం రాసి పదాలను వివరించడం, చిత్రపటాలు గీయడం, సమీకరణ రూపంలో వ్యక్తపరచడం, సరూప నియమాలు వంటి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

సెక్షన్ ఏ, బీలు ఎక్కువగా చదవాలి: *ఎస్. సుధారాణి, ఆంగ్ల ఉపాధ్యాయురాలు, జడ్పీ ఉన్నత పాఠశాల ముత్తుకూరు*

ఆంగ్ల పాఠ్యాంశాల్లో సెక్షన్ ఎ, బి, సీలను ఎక్కువగా చదవాలి. సెక్షన్-'ఎ'లో కాంప్రెహెన్షన్, ప్యాసేజ్‌లను చూసి జాగ్రత్తగా రాసుకోవడం ద్వారా 30 మార్కులు సాధించవచ్చు. సెక్షన్ 'బి'లో గ్రామర్, పద సంపద చదవడం ద్వారా ఎక్కువ మార్కులు వస్తాయి. సెక్షన్-సిలో సృజనాత్మక, వ్యక్తీకరణలో ప్రాథమిక నిర్మాణమైన లెటర్ రైటింగ్, సమాచార పద్ధతులను ఉపయోగించడం.. లెటర్ అంతా ఒకే పేజీలో వచ్చేలా రాస్తే మంచి మార్కులకు అవకాశముంది.

కూలితేనే స్పందిస్తారా..

విద్యానగర్ సమీపంలోని ర.భ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్తు నియంత్రికను ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మె ధ్వంసమై ప్రమాదకరంగా ఉంది. చుట్టు రక్షణ కంచె లేదు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికైనా డిస్కం అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే బాగు చేయాలని స్థానికులు విన్నవిస్తున్నారు.– న్యూస్‌టుడే, కోట

తాగునీటి వృథా..

తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు ఎస్సీ కాలనీలో తాగునీరు వృథాగా పోతుంది. పైపు ధ్వంసమవడంతో కుళాయి ఏర్పాటు చేయలేదు. తాగునీరు మురుగు కాలువల్లోకి చేరుతోంది. సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పలు చోట్ల కుళాయిలు బిగించి తాగునీరు వృథా కాకుండా చూడాలని విన్నవిస్తున్నారు.– న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

చిట్టడవుల్లా ఖాళీ స్థలాలు..

పడుగుపాడులోని ధాత్రి హోమ్స్‌లో వందలాది మంది నివసిస్తున్నారు. సమీపంలో ఖాళీ స్థలాల యజమానులు శుభ్రం చేయకుండా వదిలేశారు. పిచ్చి మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా ఉన్నాయి. సమీపంలో గృహాల్లోకి రాత్రి సమయాల్లో విష పురుగులు వస్తున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి ఖాళీ స్థల యజమానులకు నోటీసులిచ్చి శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కోవూరు

నిబంధనలు బేఖాతరు

పొదలకూరు నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక, మట్టి, కంకరను తరలించే వాహనాలు అధిక లోడుతో వెళుతున్నాయి. పైన పరదాలు సైతం కప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా వెళుతుండడంతో వెనుక వచ్చే ద్విచక్ర వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నా పట్టడం లేదు. పొదలకూరు-కలువాయి మార్గంలోని టైలర్స్ కాలనీ సమీపంలో పలు ట్రాక్టర్లు ఇలా వెళ్లడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. – న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

గుంత పూడ్చండి సారూ..!

పడుగుపాడు జాతీయ రహదారి సమీపంలో సర్వీసు రోడ్డు వద్ద తాగు నీటి పైపుల లీకేజీ కోసం గుంత తీశారు. వారం రోజుల క్రితం పనులు పూర్తయినా పూడ్చలేదు. నిత్యం వేలాది వాహనాలు తిరిగే మార్గంలో ఇటు వైపు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో గుర్తించకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంత పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కోవూరు

(c) eenadu

నెల్లూరు

• నెల్లూరు • నెల్లూరు గ్రామీణం

పన్నులు చెల్లిస్తేనే నగరాభివృద్ధి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: అభివృద్ధి పనుల కోసం నిధులను పన్నుల ద్వారా మాత్రమే సమీకరించగలమని, ప్రజలంతా సకాలంలో చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. గురువారం కార్యాలయంలో వివిధ శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది రూ.84 కోట్ల పన్నుల వసూలు చేశామని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏడాది రూ.90 కోట్ల వరకు వచ్చాయన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నయ్య పాల్గొన్నారు. ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి పన్ను చెల్లించేలా నోటీసులు జారీ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ అధికారులను ఆదేశించారు. 23వ డివిజన్ మన్సూర్ నగర్ కాలనీలో రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి పర్యటించారు. భవనాల అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి కొలతలు వేసి సరిపోల్చారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మేశ్వరాలయం వార్షికోత్సవాలు ప్రారంభం

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నగరంలోని బాలాజీనగర్ బ్రహ్మేశ్వరాలయం వార్షికోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కరపత్రాలను గురువారం ఆలయ నిర్వాహకులు, అర్చకులతో కలిసి తెదేపా నాయకుడు వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. తొలిరోజు వివిధ రకాల పూజలు జరిగాయి. సాయంత్రం పల్లకీ సేవ నిర్వహించారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: బాలాజీనగర్ 19వ అడ్డ రోడ్డులో కోతులతో ఇబ్బందిగా ఉంది. ఇళ్లలోని వస్తువులను తీసుకెళుతున్నాయి. – రాఘవేంద్ర

సమాధానం: కోతులను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? నీలగిరిసంఘంలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – స్వాతి

✓ కాలువలను శుభ్రం చేయిస్తాం. – డాక్టర్ దినేష్‌కుమార్, ఆరోగ్యాధికారి

– నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే

ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి: రూప్‌కుమార్



మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగులు, సిబ్బంది ప్రణాళిక ప్రకారం పని చేయాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తెలిపారు. గురువారం కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం 48 రోజులు మాత్రమే ఉందని సిబ్బంది అందరూ బాధ్యతగా పని చేయాలన్నారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ బకాయిల వసూళ్లలో అసిస్టెంట్ ఇంజినీరు కొరకు రూ.5 లక్షలు, అమెనిటీ కార్యదర్శి రూ.లక్ష వంతున వసూలు చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ రామ్మోహన్‌రావు, ఈఈ అనిల్‌కుమార్, హార్టికల్చర్ ఏడీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం మెరుగు దిశగా

చెత్త సేకరణకు 200 ఈ-ఆటోలు

నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ-ఆటో

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ప్రజారోగ్యానికి పారిశుద్ధ్యమే కీలకం. పరిసరాల్లో స్వచ్ఛత లేకపోతే దోమలు ముసురుకుంటాయి. వీటితో రోగాలు విజృంభించేందుకు అవకాశం ఉంది. నివారించేందుకు నగరంలో స్వచ్ఛత కోసం ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా ఫలితాలు ఉండడం లేదు. దీంతో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వాహనాలు

నగరపాలకసంస్థ పరిధిలో 54 డివిజన్లు ఉండగా.. దాదాపు 10 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రతి రోజూ 320 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. నగరవ్యాప్తంగా ఇళ్లలోని తడి, పొడి చెత్త సేకరించేందుకు 200 నాలుగు చక్రాల ఈ-ఆటోలను అద్దె పద్ధతిలో వినియోగించేందుకు రూ.91.44 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అయిదేళ్ల పాటు వీటి సరఫరా, నిర్వహణ బాధ్యతలను గుత్తేదారుకు అప్పగించనున్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించడం ద్వారా వ్యర్థాల నిర్వహణ సులభం కానుంది. ఈ-ఆటోలు ప్రవేశపెట్టడం ద్వారా కాలుష్యం తగ్గే అవకాశం ఉంది.

నిధులు ఖర్చు చేస్తున్నా

నగరంలో ప్రస్తుతం 123 అద్దె ట్రాక్టర్ల ద్వారా వ్యర్థాలు సేకరిస్తున్నారు. రోజుకు ఒక్కో ట్రాక్టరుకు నగరపాలకసంస్థ రూ.3,750 వంతున నెలకు రూ.1,12,500 చెల్లిస్తోంది. మొత్తం ట్రాక్టర్లకు నెలకు రూ.1,38,37,500 అద్దె రూపంలో ఖర్చు చేస్తున్నారు. ఇంత భారీగా ఖర్చు చేస్తున్నా.. ఆశించిన మేర ఫలితం ఉండడం లేదు. ట్రాక్టర్లు ఇరుకు వీధుల్లోకి వెళ్లలేకపోవడంతో ఇంటింటి చెత్త సేకరణ జరగడం లేదు. తడి, పొడి చెత్త వేరు చేయకుండా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ-ఆటోలను ప్రవేశపెట్టారు.

మరింత శుభ్రంగా..

నగరపాలకసంస్థ పరిధిలో పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచేందుకు 200 ఈ-ఆటోలు రానున్నాయి. వీటితో ఇంటింటా తడి, పొడి, హానికర వ్యర్థాలను సేకరించనున్నాం.

– వైవో నందన్, కమిషనర్

సభ్యుల అభిప్రాయాలను సేకరిస్తున్న ఏజీజీఈఏ నాయకులు

ఉద్యోగుల అభిప్రాయాల సేకరణ

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: నూతన పెన్షన్ విధానం ముసాయిదాకు సంబంధించి అనుబంధ సంఘాలు, ఏపీజీఈఏ కార్యవర్గ సభ్యుల అభిప్రాయాలు, సూచనలు అందించాలని ఏపీజీఈఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.సుధాకర్‌రెడ్డి, సీవీ ఎస్టీ రాంప్రసాద్ కోరారు. గురువారం నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏపీజీఈఏ జిల్లా కార్యవర్గ, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యుల అభిప్రాయాలన్నీ క్రోఢీకరించి నివేదికను 14వ తేదీ జరగనున్న ఐక్యవేదిక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణకు అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

పెన్నమ్మ గర్భం.. వ్యర్థాలమయం

బోడిగాడితోట శ్మశాన వాటిక సమీపంలో నదిలో చెత్త

పెన్నా నది కాలుష్య కాసారంగా మారింది. బోడిగాడితోట శ్మశాన వాటిక పక్కనే నదిలో చెత్త వేస్తున్నారు. ఇక్కడ నుంచి నదిలోకి ఉన్న బాటకు ఇరువైపులా పేరుకుపోయి డంపింగ్ యార్డుగా మారుతోంది. బుజ్జమ్మ రేవు, రంగనాయకులపేట ప్రాంతాల్లో మురుగునీరు కలుస్తుండగా, బోడిగాడితోట, జాతీయ రహదారి వంతెన పక్కన వ్యర్థాలు వేస్తున్నారు. జంతు కళేబరాలు నది తీరంలో వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. చెత్తకు కొందరు నిప్పు పెడుతుండడంతో పొగ వ్యాపించి సమీప ప్రాంతాల వారు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నీరు కలుషితమవుతుండడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని పంటలకు వినియోగిస్తే ఉత్పత్తులు విషతుల్యంగా మారే ప్రమాదం ఉంది. ఈ జలాలపై ఆధారపడిన ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు తాగితే రోగాలబారిన పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెన్నాను కాలుష్యం బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు (మార్కెట్ సెంటర్)

కోడి పందేలపై పోలీసుల దాడులు

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: నెల్లూరు గ్రామీణ మండలంలోని దొంతాలిలో కోడి పందేల స్థావరంపై గ్రామీణ పోలీసులు గురువారం దాడులు చేశారు. రెండు కోళ్లు, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు జూదరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ గుంజి వేణు తెలిపారు.

బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలి

రామచంద్రయాదవ్‌తో పార్టీ నాయకులు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 22వ తేదీ జరగనున్న బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ పిలుపునిచ్చారు. పుంగనూరు నుంచి మంగళగిరి వెళుతున్న ఆయనకు నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద గురువారం ఆ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీసీవై జిల్లా అధ్యక్షుడు బాలాజీ, నాయకులు దినేష్, లీలాకృష్ణయాదవ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

నీటి వృథా.. నియంత్రించరే!

నగరంలో తాగునీరు భారీగా వృథా అవుతోంది. పైపులైన్ల లీకేజీల కారణంగా వేలాది లీటర్ల నీరు కాలువల్లోకి వెళుతుంది. నగరంలోని కేవీఆర్ పెట్రోలు బంకు కూడలిలో లీకవుతోంది. మూడు రోజులుగా ఆ ప్రాంతమంతా బురదమయంగా మారుతుంది. - నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే

కంటైనరే మద్యం దుకాణం

ఈ కంటైనర్ చూశారా.. ఇదే మిటీ బార్, రెస్టారెంట్ అని ఉందనుకుంటున్నారు కదూ! అదేమరి విశేషం. నగర శివారు మూడో మైలు వద్ద జాతీయ రహదారి పక్కన కోడూరుపాడు వెళ్లే మార్గంలో ఉంది. రెండు కంటైనర్లను చెన్నై నుంచి రూ.3 లక్షలతో కొనుగోలు చేశారు. ఒకటి మద్యం సీసాల నిల్వకు.. మరొకటి అమ్మకం కోసం అనువుగా తయారుచేశారు. –ఈనాడు, నెల్లూరు

నియంత్రిక.. ప్రమాదానికి సూచిక

నగరంలోని హరనాథపురం రెండో వీధిలో విద్యుత్తు నియంత్రిక రెండడుగుల ఎత్తులో ఉండడంతో స్థానికులు భయపడుతున్నారు. దీనికి తోడు కరెంటు తీగల పైకి చెట్ల కొమ్మలు వాలిపోతున్నందున ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

–న్యూస్‌టుడే, నెల్లూరు (పద్మావతి సెంటర్)

ఇళ్ల ముందే మురుగు.. దుర్గంధంతో చింత

నగరంలోని తెలుగుగంగ కాలనీ సమీపంలోని విజయలక్ష్మీనగర్‌లో ఇళ్ల ముందే మురుగు పేరుకుపోయింది. కాలువలు లేకపోవడంతో నివాసాల నుంచి వస్తున్న వృథా నీరు అక్కడే నిలిచిపోతుంది. దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

– నెల్లూరు (మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే

యువతా.. ఇది తగునా!

రంజాన్ నెల ప్రారంభం కానున్న సందర్భంగా నెల్లూరు నగరంలో ప్రచార ఏర్పాట్లు చేస్తున్నారు. పాత జడ్పీ కార్యాలయం రోడ్ ఆచారివీధి వద్ద యువకులు ప్రమాదకరంగా విద్యుత్ తీగల కింద ఫ్లెక్సీలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెను ప్రమాదమే. - ఈనాడు, నెల్లూరు

ప్రజాదర్బార్‌కు 66 వినతులు

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని గురువారం నెల్లూరు నగర నియోజకవర్గంలోని 6, 14, 43, 51 డివిజన్లలో నిర్వహించారు. ప్రత్యేకాధికారులు హిమబిందు, మాధురి, శ్రీనివాసరెడ్డి, భాను ప్రతాప్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రోడ్లు, విద్యుద్దీపాలు, కాలువలు తదితర వాటిపై 66 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డి, నాయకులు తాళ్లపాక అనూరాధ, ఉచ్చి భువనేశ్వరిప్రసాద్, కొండా ప్రవీణ్‌శంకర్, కె.ప్రశాంత్, జమీర్, హాజీ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. గురువారం రూ.27 కోట్లతో 240 అభివృద్ధి పనుల్లో భాగంగా 29వ డివిజన్ గాంధీనగర్‌లో జరుగుతున్న వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 27, 28, 29 డివిజన్లలో రూ.37.10 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు భీమినేని మురహరి, చెక్కా అహల్య తదితరులు పాల్గొన్నారు.

14న పొర్లుదండాలతో నిరసన

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యికి నిరసనగా ఈ నెల 14వ తేదీ నెల్లూరులో పొర్లుదండాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు నూనె మల్లికార్జునయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి మాగుంట లేఅవుట్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పొర్లుదండాలు పెట్టి, అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు చెప్పారు.

కదం తొక్కిన కార్మికులు

మాట్లాడుతున్న విఠపు బాలసుబ్రహ్మణ్యం

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: నగరంలో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్త నిరసనలో భాగంగా గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో వివిధ సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. బోసు బొమ్మ కూడలి నుంచి సమీపంలోని ఏబీఎం స్కూల్ ఆవరణకు చేరుకొని అక్కడి నుంచి మద్రాసు బస్టాండు వరకు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందని మండిపడ్డారు. లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందని దుయ్యబట్టారు. గతంలో ఉన్న చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం అన్యాయమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు అజయ్‌కుమార్ తదితరులు మాట్లాడారు. నగర శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండు నుంచి స్టోన్‌హౌస్‌పేట, తడికల బజారు తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, గ్రామీణ కార్యదర్శి కొండా ప్రసాద్, పెంచలనరసయ్య, సీపీఐ నాయకులు దామా అంకయ్య, రైతు సంఘాల నాయకులు కోటిరెడ్డి, షాన్‌వాజ్, ఏఐటీయూసీ కార్యదర్శి శివశంకర్, సాగర్, మహిళా సంఘాల నాయకులు కత్తి పద్మ, అన్నపూర్ణమ్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆర్.శ్రీనివాసులు, ఆటో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

లేబర్‌కోడ్లు రద్దు చేయాలి

జొన్నవాడ రోడ్డులో ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులు

నెల్లూరు (మార్కెట్ సెంటర్): దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రూరల్ మండలం జొన్నవాడ రోడ్డు సెంటర్‌లో సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తిరుపాల్ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పలువురు పాల్గొన్నారు.

యువతి అదృశ్యం

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: కళాశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైనట్లు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి కడప జిల్లాలో బీఎస్సీ చదువుతూ అక్కడే వసతిగృహంలో ఉంటుంది. ఇటీవల తల్లి వద్దకు వచ్చింది. ఈ నెల 10న తిరిగి కళాశాలకు వెళ్లింది. అదే రోజు రాత్రి తల్లి ఆమెకు ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో పాటు కళాశాలకు వెళ్లలేదని తెలిసింది. ఈ మేరకు ఆమె తల్లి గురువారం వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ తెలుగు శాఖాధిపతి కొలకలూరి మధుజ్యోతి తెలిపారు. 19 సంవత్సరాలుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది 'కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం', 'కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. తన మాతృమూర్తి జయంతి, వర్ధంతి సందర్భంగా ఈనెల 26న హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని, సాహితీవేత్తలు, కథకులు, గ్రంథకర్తలు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 94419 23172లో సంప్రదించాలని కోరారు.

చైతన్య పురి.. సమస్యల గిరి

ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలు

నెల్లూరు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే

భారీ భవనాలు.. సంపన్నులు అధికంగా నివసించే ప్రాంతం.. ఇంకేముంది సౌకర్యాలన్నీ ఉన్నాయనుకుంటున్నారా.. లేదండి.. నగరపాలకసంస్థ పాలకుల నిర్లక్ష్యం ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. దీంతో కనీస వసతులు కరవై నిత్యం యాతన పడుతున్నారు నగరంలోని చైతన్యపురి కాలనీ వాసులు. జీఎన్‌టీ - పొదలకూరు రహదారుల మధ్యలో ఉన్న చైతన్యపురి కాలనీ ఏర్పడి మూడు దశాబ్దాలవుతోంది. ప్రతి వీధికి సిమెంటు రోడ్లు వేశారు. కొన్ని చోట్ల కాలువలు నిర్మించలేదు. ఆ రోడ్లు కూడా నాసిరకంగా వేయడంతో రాళ్లు తేలిపోయాయి. అభివృద్ధి పనుల పేరుతో వీటిని ధ్వంసం చేసి సరిగా పునర్నిర్మించకపోవడంతో గుంతలుగా మారాయి. ఇంటింటికీ చెత్త సేకరణ చేపట్టకపోవడంతో వ్యర్థాలను ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. కాలువలు పూడికతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. ఖాళీ స్థలాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. అధికారులు, పాలకులు స్పందించి తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఆర్టీసీకి 100 విద్యుత్తు బస్సులు

ఆర్టీసీ విద్యుత్తు బస్సు

న్యూస్‌టుడే, నెల్లూరు(ఆర్టీసీ)

'పీఎం ఈబస్ సేవ' పథకం కింద కేటాయింపు

నెల్లూరు ఆర్టీసీకి త్వరలో వంద విద్యుత్ బస్సులు రానున్నాయి. 'పీఎం ఈబస్ సేవ' పథకం కింద నెల్లూరు-2 డిపోనకు 100 కేటాయించారు. వీటి నిర్వహణకు రెండో డిపో గ్యారేజీలో ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు రీజియన్‌లో బస్సుల కొరత వేధిస్తోంది. ఏడు డిపోల్లో 597 ఉన్నాయి. వీటిలో 465 ఆర్టీసీ, 132 అద్దె బస్సులు నడుస్తున్నాయి. నిత్యం ఆర్టీసీలో 2.18లక్షల మంది ప్రయాణిస్తుంటారు. రద్దీకి తగినట్లు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్త్రీ శక్తి పథకం వచ్చాక మరింత రద్దీ పెరగడంతో సమస్య తీవ్రంగా ఉంది. ఉత్సవాలు, పండుగల సమయంలో సరిపడా నడపలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీలో కొరత తీర్చేలా వంద విద్యుత్ బస్సులు కేటాయించారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణ కష్టాలు తొలగనున్నాయి.

నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు

నెల్లూరు ఆర్టీసీ-2 డిపోనకు 12 మీటర్ల పొడవున్న 64 బస్సులు, 9మీటర్ల పొడవున్న 36 బస్సులు కేటాయించారు. నెల్లూరు - కావలి, నెల్లూరు- గూడూరు, నెల్లూరు- ఉదయగిరి, నెల్లూరు- తిరుపతి, నెల్లూరు- కడప, నెల్లూరు- ఒంగోలు మార్గాల్లో వీటిని నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 19వ తేదీన బస్సుల నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరగనుంది. అనంతరం గ్యారేజీలో ఏర్పాట్లు చేయనున్నారు. విద్యుత్ బస్సులు కావడంతో వర్షాకాలం ఇబ్బంది లేకుండా గ్యారేజీ కొంత ఎత్తు పెంచి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో డిపోలో 12 ఛార్జింగ్ పాయింట్లతో పాటు ఉదయగిరి, కావలి, ఒంగోలు, తిరుపతిలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి. పనులన్నీ పూర్తయిన తర్వాత నడవనున్నాయి.

గ్రామీణ ప్రాంతాలకు..

విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాలకు నడుపుతామని జిల్లా ప్రజా రవాణా అధికారి షమీమ్ తెలిపారు. కొరత తీరి ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. స్త్రీ శక్తి పథకం కూడా వీటిలో అనుమతించే అవకాశం ఉండటంతో మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

CHANGE OF NAME

I, **Sandeep Reedy Dudha** (Old name) S/o Gopal Reddy Dudha R/of 16-2-106, Abhaya children's hospital, Pogathota, Nellore, AP-524001. have changed my name to **Sandeep Reddy Dudha** (New Name)

ఉపాధ్యాయురాలిపై దాడిచేసిన వారిని శిక్షించాలి

నెల్లూరు (విద్య) : ఉపాధ్యాయురాలిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలనిఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుర్తింపు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పార్వీ సినిమాస్ (ఎం.ఐ) షెడ్యూల్

స్క్రీన్..1..కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు) స్క్రీన్ 2.. ఫంకీ (తెలుగు) స్క్రీన్ 3. అనగనగా ఒక రాజు (తెలుగు), యుఫోరియా (తెలుగు) **పార్వీ సినిమాస్ (స్పైస్)** స్క్రీన్.. 1. అనగనగా ఒక రాజు (తెలుగు), యుఫోరియా (తెలుగు) స్క్రీన్ 2. విత్ లవ్ (తెలుగు), క్రైమ్ 101 (ఇంగ్లిష్), సైక్ (తెలుగు), స్క్రీన్ 3. రోమియో (హిందీ), బార్డర్ 2, (హిందీ), శ్రీ చిదంబరం గారు (తెలుగు) స్క్రీన్.4.. బరాబర్ ప్రేమిస్తా (తెలుగు), స్కార్లెట్ (జపనీస్) స్క్రీన్.5.. ఫంకీ (తెలుగు) **రైన్ సినిమా షెడ్యూల్** స్క్రీన్..1. ఫంకీ (తెలుగు), విత్ లవ్ (తెలుగు) స్క్రీన్ 2. విత్ లవ్ (తెలుగు), నిలవే (తెలుగు), స్క్రీన్ 3. మనశంకర వరప్రసాద్ (తెలుగు), స్క్రీన్.4..ఛత్రపచ్చ (తెలుగు)

ఈ 'ఘోష' తీరనిది!

నిలిచిన ఘోషాసుపత్రి పనులు

ప్రారంభానికి నోచుకోని ఆసుపత్రి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే

ఘోషాసుపత్రి ఎన్నాళ్లయినా పూర్తికావడం లేదు. దీనికోసం ఎదురుచూస్తున్న రోగుల ఆశలు తీరడం లేదు. వారి బాధలు పాలకులు పట్టించుకోవడం లేదు.

నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో దశాబ్దాలుగా ఘోషాసుపత్రి ఉండేది. కొన్నేళ్ల క్రితం ఇది మూతపడింది. దీంతో మహిళలకు సేవలు కరవయ్యాయి. 2014-19 మధ్యలో అప్పటి తెదేపా ప్రభుత్వం హయాంలో ఘోషాసుపత్రిని పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపగా అనుమతులు వచ్చాయి. ప్రజారోగ్య, పురపాలక సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో 2021లో రూ.3.82 కోట్లతో భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాదాపు పూర్తయ్యాయి. అయిదు శాతం మిగిలాయి. ఇవి చేయడానికి పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గుత్తేదారుకు బిల్లులు రాకపోవడం, తదితర కారణాలతో పనులు చాలా కాలంగా నిలిచిపోయాయి.

రీజనల్ పీడియాట్రిక్ ఆసుపత్రిగా..

ఘోషాసుపత్రిలో రీజనల్ పీడియాట్రిక్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు 2024లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ఇక్కడ 30 నుంచి 50 పడకల వరకు ఏర్పాటుచేయవచ్చని, స్పెషలిస్టు వైద్యులు, అధునాతన వైద్య పరికరాలు సమకూర్చాలని విన్నవించారు. ఏళ్లు గడుస్తున్నా వీటికి అనుమతి రాలేదు. ప్రారంభానికి అడుగులు పడడం లేదు.

నిర్వహణ లేక నిరుపయోగం

కరోనా సమయంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మృతదేహాలను కాల్చడానికి బోడిగాడి తోట శ్మశాన వాటికలో విద్యుత్తు శవ దహన పేటిక ఏర్పాటు చేశారు. దీన్ని కొన్ని నెలలపాటు అందరూ ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. అధికారులు చర్యలు తీసుకుని వినియోగంలోకి తీసుకురావాలని నగర ప్రజలు కోరుతున్నారు. - ఈనాడు, నెల్లూరు

IN THE HIGH COURT OF JUDICATURE OF ANDHRA PRADESH AT AMARAVATHI

S.A. No. 161 OF 2023

BETWEEN:
Vadanala Joseph (died) and 3 others ....Appellants

And

Arava Prakasam and 6 others ...Respondents

To,

1. **Damavarapu Jaya Prakash**, S/o George, Aged 76 years, Retd.Municipal Employee, R/o Pindimill Centre, Podalakur Road, Nellore City.
2. **Damavarapu Pradeep**, S/o George, Aged 70 years, R/o Rachamanu Street, Kapadipalem, Nellore City, S.P.S.R Nellore District. (Respondents 6 and 7)

Take notice that the Appellant herein filed S.A.No. 161 of 2023 on the file of the High Court of Andhra Pradesh, at Amaravati, against decree and judgment dated 27.09.22 passed in A.S NO.40 of 2022 before the PDJ, at Nellore. The notices sent to you to the given address were return unserved. The Hon'ble High Court of AP directed to serve notice through substitute service and posted the matter to 05-03-2026. You are required to appear in person or through an advocate on or before 05-03-2026, in the Hon'ble High Court of AP at Amaravati, failing which the matter would be heard in your absence.

//BY ORDER OF THE COURT//

Smt. J. KUSUMAVATHI, Advocate, Flat No.C-5 Sriram Arcade, Undavalli, Guntur District
Mobile: 9440881448

(c) eenadu

కదిరిలోని అగ్నిమాపక కేంద్రం

ముదిగుబ్బ, ధర్మవరం, కదిరిపట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే చాలు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంటలు అంటుకున్న వెంటనే సమాచారం ఇచ్చినా అగ్నిమాపక శకటం ఘటనా స్థలానికి చేరుకోవడానికి గంటల సమయం పడుతోంది. ఈలోపు నష్టం జరిగిపోతోంది. జిల్లాలోని పలు మండల కేంద్రాలు అగ్నిమాపక కేంద్రాలకు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం.

జిల్లా: శ్రీసత్యసాయి	
అగ్నిమాపక కేంద్రాలు:	6
వాహనాలు:	7
సిబ్బంది :	21
గతేడాది జరిగిన ప్రమాదాలు:	500

శకటం వచ్చేలోపు కాల్చేస్తుంది..!

మండలాలకు దూరంగా అగ్నిమాపక కేంద్రాలు

పది మండలాలకు.. ఒకటే ఫైర్ ఇంజిన్

- కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అమడగూరు, ఓడీసీ, నల్లమాడ, ముదిగుబ్బకి కదిరి నుంచే అగ్నిమాపక యంత్రం రావాల్సి ఉంది. ఇక్కడి నుంచి ముదిగుబ్బకి 30 కి.మీ, అక్కడి నుంచి గ్రామాలకు 30 కిలోమీటర్లకు ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు పూర్తిగా నష్టం జరిగిపోతుంది.
- ధర్మవరం నియోజకవర్గంతోపాటు కనగానపల్లి, సీకేపల్లి, రామగిరికి ధర్మవరం నుంచే అగ్నిమాపక వాహనాలు వెళ్లాలి. ధర్మవరం నుంచి రామగిరి 35 కి.మీ, పేరూరుకు వెళ్లాలంటే 50 కిలోమీటర్లు దూరం ఉంది.
- మడకశిర నుంచి అగళి మండలం దూరంగా ఉంది. పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లోనూ మండల కేంద్రాలకు ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రమాదాలను నివారిస్తాం

- మాధవనాయుడు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

జిల్లాలో ఎప్పటికప్పుడు అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రమాదాలను నివారిస్తున్నాం. కొన్ని మండలాలు అగ్నిమాపక కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. అలాంటిచోట కొత్తగా మిస్ట్‌జీప్‌ను వినియోగిస్తున్నాం. కొత్త కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది.

జిల్లాలో కొత్తవి ఏర్పాటేదీ..?

జిల్లాలోని పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి, హిందూపురం ప్రాంతాల్లో ఇటీవల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా నివాసాల్లో విద్యుదాఘాతాలు, గోదాముల్లో నిల్వ ఉంచిన పంటలు, ఎండిన గడ్డివాములు మంటలకు ఆహుతవుతున్నాయి. పెరిగిన జనాభా, ప్రమాదాల ఆధారంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనంగా అగ్నిమాపక యంత్రాలు లేదా కేంద్రాలు ఏర్పాటు చేస్తే నష్టాలను నివారించవచ్చని ప్రజల నుంచి డిమాండ్ ఉంది.

మ్యాన్‌హోల్‌పై ఇనుపగ్రిల్ ఏర్పాటు

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణంలోని పీఆర్టీ కూడలి ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్‌పై మున్సిపల్ అధికారులు ఇనుపగ్రిల్ ఏర్పాటు చేశారు. ఈనెల 7న 'ఈనాడు'లో దృష్టిసారించకపోతే దిగపడాల్సిందే.. శీర్షికన కథనం ప్రచురితమైంది. కమిషనరు వెంకటరమణయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి మ్యాన్‌హోల్‌పై పాత ఇనుప గ్రిల్‌ను తొలగింపజేసి కొత్తది ఏర్పాటు చేయించారు.

చిరుద్యోగి ఖాతాలోకి రూ.2.63 కోట్లు

గాండ్లపెంట, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీఓ కార్యాలయంలో పని చేసే చిరుద్యోగి ఖాతాకు గురువారం రూ.2.63 కోట్లు జమ అయ్యాయి. చెన్నైకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఖాతాలోని సొమ్మును బదిలీ చేస్తుండగా పొరపాటున చిరుద్యోగి ఖాతాకు జమ అయినట్లు తమకు అక్కడి బ్యాంకు నుంచి సమాచారం అందిందని ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు. సదరు చిరుద్యోగి కుటుంబంతో కలిసి కదిరిలో నివాసం ఉంటున్నాడు. అతడు అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేసినా పని చేయకపోవడంతో ఖాతాలో నగదు మొత్తం నిల్వ ఉండేలా చూసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించినట్లు ఎంపీడీఓ తెలిపారు. కాగా చిరుద్యోగి రాత్రి అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయమై అతడి సోదరుడు కదిరి పోలీసులను సంప్రదించి, ఖాతాకు డబ్బు జమ అయిన మాట వాస్తవమేనని తెలిపారు. తన తమ్ముడు అందులో రూ.16 లక్షలు డ్రా చేశాడని, నగదు పొరపాటున జమ అయిందని తెలుసుకొని తిరిగి బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.

పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా చేపట్టండి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: జిల్లాలో పది, ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలలోపు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద వైద్య బృందాలను నియమించాలని, నిరంతరం విద్యుత్తు సరఫరా అందించాలని ఆదేశించారు. కంట్రోల్‌రూమ్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఇతరులకు సెల్‌ఫోన్ నిషేధమని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు, అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

స్థానిక సమరానికి సన్నద్ధం

- వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీ
- మార్చి 9న తుది రూపు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: మున్సిపాలిటీ, పంచాయతీ, ప్రాదేశిక వంటి స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో మున్సిపల్, పంచాయతీ పాలన వర్గాలకు గడువు ముగియనుంది. ఈలోపు పూర్తిస్థాయి తాజా ఓటరు జాబితా తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితానే కీలకం. ఎక్కడికక్కడ పంచాయతీల్లో, పురపాలకల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. మార్చి 9వ తేదీన సంబంధిత అధికారులు తుది జాబితాలను ప్రకటిస్తారు. ఇదే విషయంపై ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బూత్‌ల వారీగా నిర్దేశిత ఓటర్ల జాబితాను కలెక్టరేట్ ఎన్నికల విభాగం.. అటు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), ఇటు మున్సిపల్ ఆర్డీ కార్యాలయాలకు పంపించారు. ఈ జాబితాల ఆధారంగా ఎవరికి వారు వార్డుల వారీగా విభజించి, తుది జాబితా తయారీపై నిమగ్నమయ్యారు. దీన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణతో పని చేస్తున్నారు. ఇదే విషయాన్ని డీపీవో సమత ధ్రువీకరించారు.

సమీపిస్తున్న గడువు..

మున్సిపల్, పాలకవర్గాల తుది గడువు మార్చి 18 తేదీతో ముగియనుంది. జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ మున్సిపాలిటీలు ఉన్నాయి.

★ ఇదే క్రమంలో పంచాయతీ పాలకవర్గాలకు కూడా ఏప్రిల్ 2వ తేదీతో పూర్తి అవుతుంది. జిల్లాలో మొత్తం 467 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోని 32 మండల పరిధిలోని జిల్లా ప్రాదేశిక ఎంపీటీసీ/జడ్పీటీసీ సభ్యులకు సైతం ఇదే ఏడాది ఆగస్టు నాటికి ముగుస్తుంది. వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, ఇప్పటికే ప్రాథమిక సంకేతాలు జిల్లాకు అందాయి. అయితే గడువులోపే ఎన్నికలు నిర్వహిస్తారా లేక ప్రత్యేక పాలన (స్పెషల్ ఆఫీసర్) తెస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికలు వాయిదా పడితే జూన్, జులైలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ తుది నిర్ణయమే కీలకం.

వేగంగా మ్యాపింగ్

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,16,774 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 59 శాతం మ్యాపింగ్ పూర్తయ్యింది. వందశాతం పూర్తి చేసేందుకు ఎన్నికల విభాగం తగిన శ్రద్ధ పెట్టింది. మ్యాపింగ్‌తో బోగస్ వివరాలు బయటపడే అవకాశం ఉంది.

డబ్బీ డ్రై.. ధర హై!

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వడ్రవన్నూరుకు చెందిన కురుబ తిప్పేస్వామి పండించిన డబ్బీ డ్రై మిరపకాయలకు కర్ణాటకలోని హవేరి జిల్లా బ్యాడిగి వ్యవసాయ మార్కెట్‌లో గురువారం రికార్డు స్థాయిలో క్వింటాలు ధర రూ.87,786 పలికాయి. ఆర్ఎంసీ మార్కెట్ యార్డు అధికారులు, తోటి రైతులు, వ్యాపారులు నాణ్యమైన మిరప పండించిన రైతుకు స్వీట్లు తినిపిస్తూ పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. రాయదుర్గం మండలం వడ్రవన్నూరు నుంచి రెండు టన్నుల మిరపను రైతులు బ్యాడిగి మార్కెట్‌కు తీసుకెళ్లినట్లు ప్రజలు తెలిపారు. వడ్రవన్నూరు గ్రామ రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

రైతు కె.తిప్పేస్వామికి కేకు తినిపిస్తూ అభినందనలు తెలుపుతున్న తోటి రైతులు

బ్యాడిగి మార్కెట్‌లో గురువారం ధరలు క్వింటాలుకు ఇలా..

కడ్డీ మిరప కాయలు :	రూ.4,809 నుంచి 68,889
డబ్బీ డ్రై :	రూ.5,799 నుంచి 87,786
గుంటూరు మిరప :	రూ.1,999 నుంచి 19,000

నిర్లక్ష్యం.. వంక సాక్ష్యం!

నార్పల మండల కేంద్రం వద్ద బి. పప్పూరు నుంచి వచ్చే దారి ఇరుకుగా ఉంటుంది. ఈ దారిలో ఉన్న వంక అత్యంత ప్రమాదకరంగా మారింది. వారం కిందట ఓ లారీ రాత్రివేళ వంకలో పడిపోయింది. అటూ ఇటూ ఎటువంటి రైలింగ్ లేదు. ఇక్కడ విద్యుత్తు దీపాలు లేవు. వాహన చోదకులు తికమక అవుతున్నారు. ఒకేసారి రెండు వాహనాలు ఎదురుపడితే ఈ ఇరుకు రోడ్డులో చాలా కష్టం. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. - ఈనాడు, అనంతపురం

ఇంటిని ఆక్రమించి.. ఆపై బెదిరింపులు!

వైకాపా నాయకుడిపై బాధితుల ఫిర్యాదు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: వెంకటాపురానికి చెందిన వైకాపా నాయకుడు వరికూటి కాటమయ్య 'మా ఇంటిని కబ్జా చేయడమే కాకుండా తమను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని' బాధితురాలు కాటెమ్మ, ఆమె భర్త గంగాధర్ బుక్కరాయసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో తమ సమీప బంధువైన వైకాపా నాయకుడు కాటమయ్య కొత్త ఇంటిని నిర్మించుకుంటానని, ఖాళీగా ఉన్న మా ఇంట్లో కొన్ని రోజుల తల దాచుకుంటానంటే ఆశ్రయం కల్పించామన్నారు. కొత్తింటి నిర్మాణం పూర్తయినా కాటమయ్య ఇల్లు ఖాళీ చేయకుండా నకిలీ పత్రాలతో ఇంటిని కాజేయడానికి యత్నిస్తున్నాడన్నారు. వైకాపా ప్రభుత్వం వస్తే అంతు చూస్తానని, మహిళ అని చూడకుండా బెదిరిస్తున్నారని వాపోయారు. సీఐ పుల్లయ్య మాట్లాడుతూ జరిగిన ఘటనపై విచారణ చేస్తామని, కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు అభయమిచ్చారు.

కదం తొక్కిన కార్మిక లోకం

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మిక లోకం కదం తొక్కింది. ఉపాధిహామీ పథకాన్ని పాతపద్ధతిలోనే కొనసాగించాలని, లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జాతీయ స్థాయిలో సమ్మె చేపట్టారు. అందులో భాగంగానే శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా వామపక్షాలు, కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. - న్యూస్‌టుడే, కదిరిపట్టణం

కదిరిలో ర్యాలీ నిర్వహిస్తున్న సంఘాల నాయకులు, శ్రామికులు

ఇతర జిల్లాలకు 50 టన్నుల టమాటా ఎగుమతి

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే : జిల్లాలో టమాటా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో అనంతపురం గ్రామీణం కక్కలపల్లి మార్కెట్‌లో జిల్లా మార్కెటింగ్‌శాఖ గురువారం 50 టన్నులు కొనుగోలు చేసింది. కిలో రూ.5.50-6 చొప్పున కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు రవాణా చేశారు. గుంటూరుకు 10 టన్నులు, కడప, రాయచోటి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు 5 టన్నుల చొప్పున, నెల్లూరు, కావలికి 2.50 టన్నుల చొప్పున ఎగుమతి చేశామని మార్కెటింగ్‌శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్ తెలిపారు. మరో 50 బుట్టెలు కొనుగోలు చేసి, అనంతపురం నగరంలో మొబైల్ ఆటోల ద్వారా కిలో రూ.10 చొప్పున విక్రయించినట్లు ఏడీఎం తెలిపారు.

నువ్వంటే నాకిష్టం నాన్న..

➡ శిరస్త్రాణం పెట్టుకుంటే మరీ ఇష్టం

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: శిరస్త్రాణం పెట్టుకోకుండా ద్విచక్రవాహనాల్లో వెళ్తూ పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఆమెను కలచి వేశాయి. తన వంతు బాధ్యతగా సమాజంలో కాసింతైనా మార్పు తీసుకురావాలని అనంతపురం నగరం నీరుగంటి వీధిలో నివాసం ఉంటున్న రచయిత, గృహిణి **కల్లమడి లక్ష్మీశ్యాం** తపించారు. ఇందుకు ఎంచుకున్న మార్గం విభిన్నం.

ఏం చేశారు రచయిత కాబట్టి ఒక చైతన్య గీతం రచించారు.

విశేషం ఈ గీతానికి తన వద్ద ఉన్న మొబైల్ ద్వారానే ఏఐ సాంకేతికతతో మ్యూజిక్ కంపోజ్ చేశారు. గేయానికి స్వయంగా సునో ఏఐ సాంకేతికను ఉపయోగించి సంగీతాన్ని సమకూర్చారు. ప్రతి చరణానికి అందుకు అనువైన చిత్రాలు కనిపించే విధంగా పాటను వీక్షించేందుకు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించే విధంగా రూపకల్పన చేశారు.

గీతంలో '' హెల్మెట్ పెట్టుకో నాన్న.. నాన్న నువ్వు అంటే నాకెంతో ఇష్టం!, నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే మరీ మరీ ఇష్టం!, క్షేమంగా వెళ్లిరా నాన్న!.. బ్లూ టూత్ చెవిలో పెట్టుకుంటే వెనక వచ్చే హారన్ విన్పించదు.. ఇంట్లో నీ కోసం అమ్మతోపాటు కుటుంబం ఉందని మరచిపోకు'' ఇలా పలు అంశాలను జోడిస్తూ పాటను రచించారు.

సామాజిక చైతన్యమే ఆయుధం

గృహిణిగా ఉంటూనే పలు రచనలు, స్ఫూర్తి గీతాలు రచించారు. ఈనాడు 50 వసంతాలు.. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిచే అనర్థాలపై పాట రాశారు. బాలలకు సంబంధించి 75 గేయాలు రచించారు. ఆడపిల్లల చదువు, వినియోగదారుడు మేలుకో, ఓటరు చైతన్యంపై గేయాలు రచించారు. విట్రస్టు ఆర్గనైజేషన్, సాహిత్య రత్న, రాయల సాహితీ, చేనేత కవిమిత్ర, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డు పొందారు.

సాఫ్ట్‌గా దూకుడు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లులో శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలలో బీసీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భానుప్రకాశ్ సాఫ్ట్ టెన్నిస్‌లో సత్తా చాటుతున్నాడు. ధర్మవరానికి చెందిన యర్రగుడి కొండమీదరాయుడు, రుక్మిణి దంపతుల కుమారుడు భానుప్రకాశ్ ఇక్కడ కళాశాలలో చేరి రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి, జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ టోర్నీల్లో సత్తా చాటుతున్నాడు.

రాష్ట్ర స్థాయిలో పతకాలు

2025 సెప్టెంబరు, విజయవాడలో ఏపీ సీనియర్ అంతర జిల్లాల పోటీల్లో సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2024, విజయవాడలో ఏపీ సీనియర్ అంతర జిల్లాల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ వ్యక్తిగత సింగిల్స్, టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2023లో గుంతకల్లులో జరిగిన ఏపీ జూనియర్ అంతర జిల్లాల ఛాంపియన్ షిప్ పోటీల్లో టీమ్ పోటీల్లో కాంస్యం పతకం సాధించాడు. 2022లో కడపలో జరిగిన పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు.



సాధన చేస్తున్న భానుప్రకాశ్

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ

2023 ఏడాది, లఖ్‌నవూలో 17వ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. 2023లో 19వ సీనియర్ జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలు భువనేశ్వర్‌లో, 2024, 18వ జూనియర్ జాతీయ పోటీలు విజయవాడ, 2024లో మధ్యప్రదేశ్‌లో, 2025లో 21వ జాతీయ స్థాయి పోటీలు పంజాబ్ రాష్ట్రం మొహాలీ, 2025, అక్టోబరులో జమ్ముకశ్మీర్‌లో పాల్గొని ప్రతిభ చాటాడు. 2026, ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు జరిగిన రెండో ఆసియా ఛాంపియన్ షిప్ అంతర్జాతీయ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నీ జరిగింది. నేపాల్, కాంబోడియా దేశాలపై గెలుపొందాడు, ఇండియా యూపీ రాష్ట్రంతో తలపడి రన్నర్‌గా నిలిచాడు.

బుగ్గరామలింగేశ్వరుడికి శేషవాహన సేవ

తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. ఉదయం బుగ్గరామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు చేశారు. స్వామివార్లను వాసుకి వాహనంపై కొలువుతీర్చి పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం బుగ్గరామలింగేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని శేషవాహనంపై కొలువుదీర్చారు. - న్యూస్‌టుడే, తాడిపత్రి

ప్రత్యేక రైళ్లు.. మరికొన్ని రోజులు

✦ గుత్తి, అనంతపురం మీదుగా కొనసాగింపు

గుంతకల్లు, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి గుత్తి, అనంతపురం మీదుగా ప్రస్తుతం నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగిస్తున్నట్లు డివిజన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు వారంలో ఒకసారి ప్రయాణించనున్నాయి. ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి మీదుగా ప్రయాణించే సోలాపూర్ - అనకాపల్లి రైలును (01477) జులై 10 వరకు నడపనున్నారు. ఈరైలు ప్రతి శుక్రవారం వస్తుంది. తిరిగి శనివారం రైలు (01478) వెళ్తుంది. ఇక ఎర్రగుంట్ల, గుత్తి, డోన్ మీదుగా ప్రతి గురువారం ప్రయాణించే కోయంబత్తూర్-జైపూర్ రైలు (06181) మార్చి 26 వరకు తిరుగుతుందని అధికారులు చెప్పారు. తిరుగు ప్రయాణం రైలు (06182) ప్రతి ఆదివారం వెళ్తుంది.

వీఆర్‌ఓలకు పదోన్నతి

ఇరు జిల్లాలకు కేటాయింపు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న గ్రేడ్-2 వీఆర్‌ఓలకు గ్రేడ్-1గా పదోన్నతి కల్పించారు. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో 110 మందికి పదోన్నతి లభించింది. గురువారం రెవెన్యూ భవన్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సారథ్యంలో పదోన్నతి పొందిన వారికి నియామకపత్రాలను అందజేశారు. 60 మందిని అనంతపురం జిల్లాకు, మిగతా 50 మందిని శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. జిల్లా రెవెన్యూ అధికారులతోపాటు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వీఆర్‌ఓల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి స్వరూప్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి, విరూపాక్ష రెడ్డి, కోశాధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగికి పదోన్నతి పత్రాన్ని అందజేస్తున్న జేసీ విష్ణుచరణ్, సహాయ కలెక్టర్ సచిన్, డీఆర్‌ఓ మాలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్‌రావు

(c) eenadu

నేటి నుంచి సేవాలాల్ జయంతి ఉత్సవాలు

అలంకరణలో సేవాలాల్ మహరాజ్

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే : బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ 287వ జయంతి, మాతా జగదాంబ దేవి ఆలయ 10వ వార్షికోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రస్టు సభ్యులు భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరావంటి తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అర్చకుడు మారుతీప్రసాద్ తెలిపారు. ఉత్సవాలు 13 నుంచి ప్రారంభమై 15న ముగుస్తాయని సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, జనరల్ కార్యదర్శి అశ్వర్థనాయక్ తెలిపారు. గుత్తి, గుంతకల్లు డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు.

గిన్నిస్‌కు ఎక్కిన కరాటే ప్రదర్శన

'పురం' రామచంద్రకు ప్రశంసలు

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక గ్రామీణ మండలం కిరికెర సెరికల్చర్ కాలనీలో ఉంటున్న కరాటే గ్రాండ్‌మాస్టర్ ఎ.రామచంద్ర 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు సాధించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో 2025 అక్టోబరు 5న వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'ది లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే' పేరిట 863 మంది మాస్టర్లు కలిసి ఏకధాటిగా 3 గంటల పాటు విన్యాసాలు ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాపించారు. వీరిలో హిందూపురానికి చెందిన రామచంద్ర ఒకరు. రెండు నెలల తర్వాత జనవరి నెలాఖరులో లండన్ నుంచి ధ్రువపత్రాలు విడుదల చేశారు. ఈ నెల మొదటి వారంలో చెన్నై డబ్ల్యూకేఎంఏ ద్వారా రామచంద్రకు అందాయి. ఈ ఘనత ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి..

నిరంతర సాధనతోనే..

నేను పాతికేళ్ల క్రితం 5వ తరగతి చదువుతున్నప్పుడే కరాటే నేర్చుకున్నా. నిరంతర సాధనతో ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్, బ్లాక్ బెల్టులతో పాటు మాస్టర్ గ్రేడ్‌లో 6వ డాన్ సాధించా. 18 ఏళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే వేలాదిమంది బాలికలకు శిక్షణ ఇస్తున్నా. ఎన్‌సీసీ విద్యార్థులకు మెలకువలు నేర్పా. మలేసియా, శ్రీలంక, నేపాల్, ఇండియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో తలపడి బంగారు పతకాలు కైవసం చేసుకున్నా. సుమన్ నటించిన సింగప్ప, భానుచందర్ కొడుకు నటించిన మిక్చర్ పొట్లం చిత్రాల్లో స్టంట్లు చేశా. షకలక శంకర్ చిత్రం శంభోశంకరకు అసిస్టెంట్ ఫైట్‌మాస్టర్‌గా పనిచేశా. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ తరపున శిక్షణ ఇవ్వడం, నైపుణ్యం, అనుభవంతోనే జాతీయస్థాయి మాస్టర్ల కరాటే ప్రదర్శనకు ఎంపికయ్యా. ఇందులో పంచ్‌లు, బ్లాక్‌లు, ఎల్బోస్, కిక్స్, కటాస్ తదితరాలు ప్రదర్శించా. మా కష్టఫలం గిన్నిస్ రికార్డు ఎక్కడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మార్షల్ ఆర్ట్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి పేరు తేవడమే లక్ష్యం.

మంత్రి సవిత అభినందనలు అందుకుంటున్న రామచంద్ర తదితరులు

జీవ వైవిధ్యంతోనే పర్యావరణ సమతుల్యం

మాట్లాడుతున్న ముఖ్య సంరక్షణాధికారి యశోదాబాయి, డీఎఫ్‌వోలు చక్రపాణి, సుబ్బరాజు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: అడవులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వన్యప్రాణులను సంరక్షించడం కూడా అంతే ముఖ్యం. ఇందుకు 1972లోనే చట్టం అమలులోకి వచ్చింది. అడవులు లేకపోతే ప్రజలు, వన్యప్రాణుల జీవన పరిస్థితులు అగమ్యగోచరం. అని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి (సీసీఎఫ్) యశోదాబాయి పేర్కొన్నారు.

● గురువారం ఆర్డీటీ ఎకాలజీ సెంటర్‌లో అనంతపురం సర్కిల్ పరిధిలోని వన్యప్రాణుల సంరక్షణ, వాటి ప్రాముఖ్యంతోపాటు పాముల సంరక్షణపై అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల అటవీశాఖ అధికారులకు, వాలంటీర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. "దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు విధిగా ఉండాలి. పర్యావరణ సమతుల్యం, జీవ వైవిధ్యం ముఖ్యం. అరుదైన జంతువులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటి కదలికలను జాగ్రత్తగా పసిగట్టి నియంత్రించాలి.. అటవీ జంతువుల సంరక్షణ సేవ కోసం ప్రభుత్వం అటవీశాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టును ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వచ్చే మార్చి 9న లాంఛనంగా ప్రారంభిస్తారు. అందుకే ముందుగా శిక్షణ ఇస్తున్నాం. నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, చిన్నపింజరి వంటి పాముల్లో మాత్రమే విషం ఉంటుంది. మిగిలిన పాముల్లో విషం ఉండదు. అనంతపురం జిల్లాలో పాముకాట్లు తీవ్రంగా ఉన్నాయి. పాము కరిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి" - సీసీఎఫ్

ఆధ్యాత్మిక సమాచారం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం జరిగే పూజ కార్యక్రమాలు.. వేకువ జామున 4.15 నుంచి 5.15గంటల వరకు స్వామికి పంచామృతాభిషేకం, 5.30 నుంచి 6గంటల వరకు నిజరూప దర్శనం, 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం, అర్జిత సేవలు ఉంటాయి. 12.50 నుంచి 2గంటల వరకు ఆలయ తలుపులు మూసివేత... తిరిగి 2గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

గుట్టుగా.. గుట్కా విక్రయాలు

నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం

ఓ బంకులో విక్రయానికి ఉంచిన గుట్కా ప్యాకెట్లు

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లు కేంద్రంగా గుట్కా, గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపారులు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, హుబ్బళ్లి ప్రాంతాల నుంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుంతకల్లుకు చేరవేస్తూ అక్రమార్జనకు అలవాటు పడ్డారు. ఈవ్యాపారానికి సంబంధించి ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి అమ్మకపు పన్ను చెల్లించకుండా దొంగచాటుగా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.

● గుంతకల్లులో రోజు రూ.5 లక్షలకు పైగా విలువచేసే గుట్కా ప్యాకెట్లు అమ్ముడుపోతున్నట్లు సమాచారం. బస్సుల్లో, రైళ్లలో సరకును సరఫరా చేస్తున్నారు. బడి పిల్లలతో మొదలుకొని కళాశాలల్లో చదివే యువత సైతం గుట్కా, గంజాయి వంటి వాటికి బానిసవుతున్నారు. కళాశాలల వద్ద విక్రయాలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారం ఎక్కువగా ఉంది. పోలీసులు గట్టి నిఘా వేసి గంజాయి అమ్మకాలను అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అమ్మకాలకు అడ్డుకట్ట వేస్తాం

గుట్కా ప్యాకెట్లను కర్ణాటక నుంచి గుట్టుచప్పుడు కాకుండా తీసుకొస్తున్నారు. పెద్దఎత్తున దాడులు నిర్వహించి వారి ఆట కట్టిస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే ఉపేక్షించం. ఇలాంటి అమ్మకాలకు అడ్డుకట్ట వేస్తాం. **- సురేందర్‌రెడ్డి, వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్**

అమ్మవారి ఆభరణాలు అపహరణ

కనగానపల్లి: మండలంలోని గుదివాండ్లపల్లిలో గురువారం పెద్దమ్మ అమ్మవారి ఆభరణాలు అపహరణకు గురైనట్లు గ్రామస్థులు, పూజారి పోతులయ్య పేర్కొన్నారు. వివరాల మేరకు గ్రామంలోని పెద్దమ్మ అమ్మవారికి భక్తులు 20 తులాల వెండి ఆభరణాలు చేయించారు. ఆలయ పూజారి తన భార్య భాగ్యమ్మతో కలిసి ఉదయం ఇంటికి తలుపులు వేసి గ్రామ సమీపంలో పశువులను మేపడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా తాళాన్ని పగలకొట్టి ఇనుప పెట్టెలో ఉంచిన 20 తులాల వెండి ఆభరణాలతో పాటు భాగ్యమ్మకు చెందిన రూ.1.20 లక్షల విలువ చేసే రెండు జతల బంగారు కమ్మలను అపహరించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

18 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. హాల్‌టికెట్లు ఆయా కళాశాలల్లో పొందవచ్చని చెప్పారు. హాల్‌టికెట్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే లింక్ ద్వారా సరిచేసి పంపించాలని సూచించారు. పొరపాట్లు సరిదిద్ది కొత్త హాల్ టికెట్ జారీ చేస్తామని వెల్లడించారు.

ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు..!

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: గర్భిణులకు అధికంగా సిజేరియన్లు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి నోటీసులు జారీ చేశారు. 2న 'ఈనాడు'లో ప్రచురితమైన 'కాన్పులకు వెళ్తే కోతే', ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా సిజేరియన్లు కథనంపై డీఎంహెచ్‌వో స్పందించారు. జిల్లాలో అధికంగా సిజేరియన్లు చేసిన 46 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఆరు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. సంబంధిత ఆసుపత్రులు ఇచ్చే సంజాయిషీని బట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో వెల్లడించారు.

కొనసాగనున్న రైళ్ల పరిశీలన

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని కొన్ని రైల్వే స్టేషన్లలో పరిశీలన కోసం ఆపుతున్న రైళ్లను మరికొన్ని రోజులు పరిశీలించనున్నట్లు డివిజన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పరిశీలనలో భాగంగా ఆయా స్టేషన్లలో రైళ్లను నిలపడం జరుగుతోందన్నారు. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో రైళ్లను వినియోగించుకుంటే వాటిని శాశ్వత ప్రాతిపదికన నిలిపేందుకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన అనంతపురంలో యశ్వంతపూర్-లక్నో రైలు, గుత్తి, తాడిపత్రిలో ముంబయి - కరైకాల్ రైలు, గుత్తిలో ముంబయి - మధురై రైళ్లు ఆగుతాయి. ప్రయాణికుల రద్దీ ఉంటే వాటిని శాశ్వత ప్రాతిపదికన స్టేషన్లలో ఆపడానికి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొన్నారు.

భూదస్త్రాల పరిశీలన

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : కె.కె.అగ్రహారం గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలి భూమిని ఓ అధికారి తన బంధువు పేరుతో ఆక్రమించిన విషయంపై 'ఈనాడు'లో గురువారం 'కె.కె.అగ్రహారం... అధికారి అక్రమార్గం' అనే శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దారు శ్రీధరమూర్తి లక్ష్మమ్మకు చెందిన భూ రికార్డులను వెలికి తీయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది కార్యాలయంలో రికార్డులను వెతికే పనిలో పడ్డారు. ఆమె రికార్డులను వెలికితీసి, కోర్టుకు సమర్పించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దారు పేర్కొన్నారు.

ఉపముఖ్యమంత్రి, మంత్రులతో బాలయ్య భేటీ!

హిందూపురం, న్యూస్‌టుడే: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న హిందూపురం శాసనసభ్యుడు, సినీనటుడు బాలకృష్ణ గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌తో పాటు మరికొంతమంది మంత్రులను కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. పట్టణంలోని సూరప్పకుంటలో చేపట్టనున్న ఎకో ప్రాజెక్టుపై ఉపముఖ్యమంత్రితో చర్చించారు. అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడుని కలిసి హంద్రీనీవా మడకశిర బ్రాంచ్‌కాలువను వెడల్పు చేయాలని కోరారు. చిలమత్తూరు మండలం టేకులోడు పారిశ్రామికవాడ అభివృద్ధిపై పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో, సోమందేపల్లి-తూముకుంట చెక్‌పోస్ట్ వరకు చేపట్టే నాలుగు వరుసల రహదారిపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో, హిందూపురం మున్సిపల్ నూతన కార్యాలయం నిర్మాణంపై మంత్రి నారాయణతో సమావేశమై చర్చించారు.

పుట్టపర్తి పురపాలక సంఘము

"ఇ" ప్రొక్యూర్‌మెంట్

టెండర్ నోటీస్ నెం.99/2025/E1 తేది: 12-02-2026

క్రింద తెలిపిన పనులకు అర్హులైన వారి నుండి టెండర్లు పిలవడమైనది.

పనిపేరు	పనుల సంఖ్య	అంచనా మొత్తము
సాధారణ నిధులు	1 నెం.	2.60 లక్షలు

ఆన్‌లైన్‌లో షెడ్యూలు డౌన్‌లోడింగ్ ప్రారంభం తేది: 13-02-2026 ఉ॥ 10.30 గం॥లకు
ఆన్‌లైన్‌లో షెడ్యూలు డౌన్‌లోడింగ్ చివరి తేది: 28-02-2026 సా॥ 5.00 గం॥లకు
బిడ్ తెరిచే తేది: 28-02-2026 సా॥ 5.30 గం॥లకు

తదుపరి వివరములకు https://tender.apeprocurement.gov.in "ఇ" ప్రొక్యూర్‌మెంట్ ప్లేస్‌లో పొందవచ్చును. ఆఫీసు చిరునామా: కమిషనర్, పుట్టపర్తి పురపాలక సంఘము. ఫోన్ నెం.9515133115

Note: Any Addendum/ Corrigendum/ Bid Clarification/ Time Extension Shall be issued on the website only. No Separate process Notification Shall be issued.

- కమిషనర్, పుట్టపర్తి మునిసిపాలిటి

నేడే బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఓటుహక్కు వినియోగించుకోనున్న 1800 మంది న్యాయవాదులు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: జిల్లాలో బార్ కౌన్సిల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 11 కోర్టుల్లో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13న ఒకేరోజు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, మడకశిర బార్‌లలో సర్వం సిద్ధం చేశారు. 12 కేంద్రాల్లో 1800 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 143 మంది సభ్యులు పోటీ చేస్తున్నారు. ఇందులో 23 మందిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఇద్దరు మహిళా సభ్యులను నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. 23 మంది సభ్యుల్లో ఐదు పోస్టులను మహిళలకు రిజర్వు చేశారు. అనంతపురం బార్ నుంచి రామిరెడ్డి, నారాయణరెడ్డి, రాంకుమార్, శ్రీనివాసులు, బాలాజీ యలమంజుల పోటీ చేస్తున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ పెట్టెలను రాష్ట్ర హైకోర్టులోని బార్ కౌన్సిల్ కార్యాలయానికి పంపుతారు. 16 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు 15 రోజులకు పైగా సమయం పట్టనుంది. ఓటర్లు అభ్యర్థులకు ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో ప్రాధాన్యత ఓట్లు వేస్తారు. బ్యాలెట్ పేపరుపై కనీసం ఐదు ప్రాధాన్యతలకు తగ్గకుండా ఓటు వేయాల్సి ఉంది. గరిష్ఠంగా 23 వరకు ప్రాధాన్యతలను ఇవ్వడానికి అవకాశం ఉంది.

రోగుల సేవలపై ఆరా

కదిరి పట్టణం: ప్రాంతీయ వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి గురువారం ఆరా తీశారు. ఆస్పత్రిలోని విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రోగుల సహాయకుల కోసం ప్రత్యేక షెడ్డు లేకపోవడంతో ఆస్పత్రి ఎదుట నిరీక్షించాల్సి వస్తోందని వారు ఆమెకు తెలిపారు. అత్యవసర విభాగం నుంచి వార్డుల వైపు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో రోగులను తీసుకెళ్లేందుకు కష్టంగా ఉందని సిబ్బంది చెప్పారు. కమిషన్ సభ్యురాలు వెంట ఎంపీడీఓ పోలప్ప, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఉన్నారు.

గుంతకల్లు రోడ్డులో రాకపోకలు ప్రారంభం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానికంగా కొన్ని నెలల నుంచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. వాస్తవానికి మూడు నెలల నుంచి గుంతకల్లు రోడ్డులో నూతన సీసీ రహదారి నిర్మాణం చేపట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతోపాటు పట్టణంలోని తాడిపత్రి రోడ్డు కూడలి, అనంతపురం రోడ్డుపై భారీ వాహనాలు ఉంటున్నాయి. ఈక్రమంలో 'ఈనాడు'లో గురువారం 'గుత్తి.. నిత్యం ట్రాఫిక్ కష్టాలతో హడలెత్తి' అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. గుంతకల్లు నూతన రోడ్డులో రాకపోకలు ప్రారంభించడంతో కొంత మేర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొనసాగుతున్న రాకపోకలు

'ప్రభుత్వ హామీలు నెరవేర్చకపోతే ప్రతిఘటనే'



ప్రచారజాతాలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు

గోరంట్ల, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర దాటినా నెరవేర్చక పోవడంతో ధర్నాకు సిద్ధమవుతున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) నాయకులు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిర్వహించనున్న 'రణభేరి' కార్యక్రమం జయప్రదానికి చేపట్టిన ప్రచారజాతాను గురువారం గోరంట్లలో సమాఖ్య రాష్ట్ర నాయకులు కొనసాగించారు. అనంతరం బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో సమాఖ్య రాష్ట్ర కార్యదర్శులు జయచంద్రారెడ్డి, దేవేంద్రమ్మ, ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామకృష్ణనాయక్ మాట్లాడారు. పీఆర్సీ కమిటీ నియామకం, 29 శాతం మధ్యంతర భృతి, పెండింగ్ డీఏలు, బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 17న విజయవాడ, 19న జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించనున్న రణభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమాఖ్య నాయకులు మురళి, కృష్ణప్ప, చాంద్‌బాషా, నగేష్, కృష్ణప్రసాద్, రామకృష్ణ, శ్రీధర్‌రావు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ విజేత జట్టుకు అభినందనలు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుల జట్టు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచింది. విజయవాడలో ఈ నెల 10న జరిగిన క్రికెట్ పోటీల్లో జట్టు కెప్టెన్ సందీప్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి విజేతగా నిలిచింది. ఈసందర్భంగా గురువారం జిల్లాకు చేరుకున్న వ్యాయామ ఉపాధ్యాయులు తాము సాధించిన కప్పుతో కొత్తచెరువులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. కప్పును డీఈవో క్రిష్ణప్పకు అందించి శాలువాతో సన్మానించారు. విజేతలను డీఈవో అభినందించారు.

కప్పును డీఈవోకు అందిస్తున్న పీడీలు

వివాహిత ఆత్మహత్య

పవిత్ర

పెనుకొండ, న్యూస్‌టుడే: మండలంలోని కొండంపల్లి గ్రామంలో పవిత్ర(25) అనే వివాహిత గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రవినాయక్, పవిత్రకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు సంతానం. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈక్రమంలో మనస్తాపం చెందిన పవిత్ర ఇంట్లో ఉరేసుకొని మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులు అరెస్టు

శారదానగర్ ఇంటి కాజేత కేసులో పురోగతి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని శారదానగర్‌లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఇంటిని కాజేయాలనుకున్న ఐదుగురు నిందితులను గురువారం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బి.శకుంతల, ఈ.శేఖర్, ఆవుల సుబ్రహ్మణ్యం, దయ్యాల ఉమాపతి, పాములపాటి అమర్నాథ్‌లు నిందితులుగా ఉన్నారు.

కేసు పూర్వాపరాలిలా..

నగరంలోని శారదానగర్‌లో సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మీలు అక్కాచెల్లెళ్లు. వీరు 2024 నవంబరులో కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కనకదుర్గకు శారదానగర్‌లో విలువైన ఇల్లు ఉంది. ఈ విషయం తెలుసుకున్న పాములపాటి అమర్నాథ్, ఆవుల సుబ్రహ్మణ్యంలు సదరు విలువైన ఇంటిని కాజేయాలని పథకం పన్నారు. కనకదుర్గ సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటికి సంబంధించిన వీలునామాను బి.శకుంతల అనే మహిళ పేరుమీద కనకదుర్గ రాసిచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. అనుకూలమైన వారిని సాక్షులుగా చేర్చి వారి సంతకాలు కూడా చేయించారు. అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శకుంతల నుంచి ఈ.శేఖర్‌కు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించారు. ఈ తతంగమంతా అప్పటి అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ రమణారావు సూచనలతో పూర్తి చేయించారు. ఆ తర్వాత జీపీఏ రిజిస్టర్ డాక్యుమెంట్ల ద్వారా నగరపాలక సంస్థలో మ్యుటేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న కనకదుర్గ వారసులు సాయి మనోహర్ అనంతపురం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ, చీటింగ్, కుట్రకు సంబంధించిన సెక్షన్లు, ఇంటి దగ్గర సీసీ కెమెరాల ధ్వంసం, విద్యుత్తు మీటర్లు పగులగొట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును ఎస్పీ జగదీశ్, డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్థానిక మహిళా పోలీసుస్టేషన్ సీఐ వెంకటేశులు సమగ్ర విచారణ జరిపి ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని గురువారం జిల్లా కోర్టు ఎదుట హాజరుపరచగా కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఆస్తులు కాజేస్తే చూస్తూ ఊరుకోం

కబ్జాలకు పాల్పడటం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఆస్తులు కాజేయాలనుకుంటే చట్టం ఊరుకోదని, తన పని తాను చేస్తుందని ఎస్పీ జగదీశ్ హెచ్చరించారు.

- జగదీశ్, జిల్లా ఎస్పీ

EENADU Classifieds

BIRTHDAY GREETINGS

7th BIRTHDAY
Happy Birthday to SAHASRA BESTHA (Grand Daughter of Smt. & Sri Amaravathi - Venkata Ramudu) with Blessings & Birthday wishes from Mother: SANTHOSHI BESTHA Father: SESHADRI BESTHA Younger Sister: AKSHARA BESTHA Mena Mama: SHRI HARI BESTHA Jagaraju Palli

COMPUTER EDUCATION

Lasyakrish టెక్నాలజీస్, ATP వారి తరపున, కంప్యూటర్ కోర్స్, మొబైల్ రిపేరీనందు 3 నెలలు ఉచిత శిక్షణ + వసతి. కేవలం అమ్మాయిలకు మాత్రమే. ✆ 9642273066, 7674937927.

FINANCIAL SERVICES

బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిజిస్టర్డ్ పోలీస్‌డిపార్ట్మెంట్) గోల్డెన్ ట్రేడింగ్ కం. ✆ 7382114647.

REAL ESTATE

FLAT FOR SALE

2 BHK Flat, తూర్పు ఫేసింగ్, 1300 sft, మంచి ఉడ్ వర్క్, సువిధ సదన్ అపార్ట్‌మెంట్, 3వ క్రాస్, మారుతీ నగర్, అనంతపూర్. Ph: 8328453431

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గు॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

LEASE/ RENT

స్కూలు లీజుకు కావలెను. అనంతపురం నగర పరిసరాలలో మంచి బిల్డింగ్ విశాలమైన గ్రౌండ్ అన్ని వసతులతో కూడిన స్కూల్ లీజుకు ఇవ్వదలుచుకొన్నవారు సంప్ర: 9133399861.

LAND REQUIRED

ల్యాండ్ పార్టనర్స్ Land Partners కావలెను. మీ భూమిలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మించుకోవాలనుకునే భూమి యజమానులు సంప్రదించగలరు. అభివృద్ధి చేయించుకొని లాభం పొందండి. ఆసక్తికలవారు వెంటనే ఫోన్‌చేయండి. ✆ 9133399861.

JOBS

అనంతపూర్ షీప్ ఫార్మ్ (Sheep farm) లో పనిచేయడానికి వర్కర్స్ కావలెను. మంచి శాలరీ ఇవ్వబడును . సింపుల్ వర్క్. కాంటాక్ట్: 9989304684

Rajahamsa Grand ఇన్ Hotel నందు రూమ్‌బాయ్స్‌గా పని చేయుటకు కావలెను. ✆ 9948266888.

ప్రముఖ కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా పని చేయుటకు ఉత్సాహవంతమైన వ్యక్తులు కావలెను. అర్హత: MBA/ B.Com/ B.Sc వయస్సు: 30-45, గుంతకల్, గుత్తి, పుట్టపర్తి మరియు సమీప ప్రాంతాలలో పని చేయుటకు సిద్ధంగా ఉండాలి. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ✆ 8885423099

ATP క్యూర్ కైరో ప్రాక్టిక్ సెంటర్ నందు మసాజర్లుగా పనిచేయడానికి స్త్రీలు, పురుషులు కావలెను. # 2-224, 4వ క్రాస్, 2వరోడ్, ATP. Cell: 7780544424

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. కదిరిలో పని చేయుటకు 10 గంటలు డ్యూటీ, జీతం: 12000/- వివరాలకు: 72880 04466

తెలుగు మ్యారేజ్ బ్యూరో అనంతపూర్ బ్రాంచి నందు పనిచేయుటకు డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం గల మహిళా అభ్యర్థులు కావలెను. సంప్ర: ✆ 9885141199, 9885141567.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

కెనరా బ్యాంక్ Canara Bank

స్పెషలైజ్డ్ ఎ.ఆర్.ఎం. బ్రాంచ్ కెవిసి ఆర్కేడ్, 3వ అంతస్తు, 13-1 ఆర్‌సి రోడ్డు, వాణి నగర్, అవిలాల, తిరుపతి-517501. ఫోన్ : 7901626759, 9901574353

వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగించాలని కోరుతూ చివరి బహిరంగ ప్రకటన

నంద్యాల జిల్లా, శిరివెళ్ల మండలం, కోటపాడు గ్రామం నందు గల M/s PPS రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగింపుకు సంబంధించి తేది.09.02.2026 తో జారీచేసిన బహిరంగ ప్రకటనను ఈనాడు దినపత్రికలో తేది.10.02.2026 న ప్రచురించడమైనది. [illegible]

O.A. No.312/2021 లో RP No. 328/2024 లో DRT హైదరాబాద్ II [illegible] M/s PPS రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్ [illegible] తేది.07.02.2026 [illegible] తేది.09.02.2026 [illegible] తేది.10.02.2026 [illegible]

[illegible]

తేది : 12.02.2026
ప్రదేశం: తిరుపతి
సం/- అధీకృత అధికారి కెనరా బ్యాంక్

19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

SRI ANAND HOSPITAL

13-2-128, పిడిపిగర్, RTC బస్టాండ్ దగ్గర, అనంతపురం.

శ్రీ ఆనంద్ హాస్పిటల్

అపాయింట్‌మెంట్ కొరకు Ph: 08554-239494, www.srianandhospital.com

డా॥ ఆనంద్ M.B.B.S., M.S., (Ortho) Consultant orthopaedic, & Trauma Surgeon

19 సం॥లుగా మా హాస్పిటల్‌పై నమ్మకంతో వస్తున్న ప్రజానీకానికి, మా హాస్పిటల్ అభివృద్ధికి సహకరిస్తున్న మా తోటి డాక్టర్లు, సిబ్బందికి మా కృతజ్ఞతాభివందనములు.

NTR వైద్యసేవ ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్, EHS సౌకర్యం కలదు.

EMERGENCY ACCIDENTAL TRAUMA CARE

Ph: 08554-239494, Cell: 8790971024, 7416626899

మా హాస్పిటల్ ప్రత్యేకతలు:

★ 24 గంటలు అత్యవసర యాక్సిడెంట్ కేసులు చూడబడును.
★ అధునాతన ఆపరేషన్ థియేటర్, ★ ఆర్థోస్కోపి మరియు కీళ్ల మార్పిడి.
★ C.arm & ICU సౌకర్యం కలదు. ★ ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ సౌకర్యం.
★ అత్యాధునిక పద్ధతిలో విరిగిన ఎముకలకు ఆపరేషన్ చేయబడును.

హిందూపురం

•హిందూపురం •పెనుకొండ •మడకశిర

రథానికి ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి సందర్భంగా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథానికి ఈవో నరసింహమూర్తి, అర్చకులు శ్రీనివాసరావు తదితరులు బస్టాండు వద్ద ఊరేగింపు స్థానానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 14 నుంచి 18 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ఛైర్మన్ రమణనందన్ తెలిపారు. రథోత్సవం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతుందని వెల్లడించారు. -న్యూస్‌టుడే, లేపాక్షి

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం: 91548 46650
పెనుకొండ: 91000 20922
మడకశిర: 76759 19016

సమస్య: గుడిబండలోని ఆర్టీసీ కాలనీలో వీధిదీపాలు వెలగడం లేదు. -హనుమంతరాయుడు, గుడిబండ

సమాధానం: రెండు రోజుల్లో కొత్తవి ఏర్పాటు చేస్తాం. -కరుణాకర్, సర్పంచి, గుడిబండ

సమస్య: టీటీపల్లి బీసీ కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. -శివన్న, స్థానికుడు

సమాధానం: క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. -రంగస్వామి, సర్పంచి, తాళికెర -న్యూస్‌టుడే, గుడిబండ

అభివృద్ధి పనులకు భూమిపూజ

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని జూలకుంట వద్ద రూ.1.49 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు నగర కార్పొరేషన్ ఛైర్మన్ ..., తెదేపా మండల కన్వీనర్ వెంకటేశ్, నాయకులు ఉదయ్ శేఖర్, భానుకీర్తి, రామకృష్ణ తదితరులు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూలకుంట-ఓబులేపల్లి వరపల్లి, కదిరేపల్లి గ్రామాల ప్రజలు పదేళ్లుగా సరైన రహదారి లేక రాకపోకలకు అవస్థలు పడుతున్నారన్నారు. దీనిపై ఇటీవల మంత్రి సవిత దృష్టికి తేగా స్పందించారన్నారు. గ్రామాల మధ్య బీటీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు.

గోరంట్ల, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు తెదేపా మండల కన్వీనర్ బాలకృష్ణచౌదరి ఆధ్వర్యంలో కూటమి నాయకులు గురువారం భూమిపూజ చేశారు. రూ.2.5 కోట్లతో పుట్టపర్తి మెయిన్ రోడ్డు నుంచి బూదిలి వరకు, కొత్తపల్లి మీదుగా పుట్టగుండ్లపల్లి వరకు రోడ్డు నిర్మాణం, గుంతపల్లిలో రూ.10లక్షలతో సీసీరోడ్డు, కరావులపల్లి నుంచి దండా వరకు రూ.60లక్షలతో రహదారి నిర్మాణ పనులు జరుగుతాయని నాయకులు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ సోమశేఖర్, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకరరెడ్డి, కార్యదర్శి నరేష్, నాయకులు నాగేనాయక్, జయచంద్ర, రవి మోహన్, గోపాలరెడ్డి, భాజపా, జనసేన నాయకులు లక్ష్మీనారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

రూ.10.94కోట్లతో పెనుకొండ బడ్జెట్

సమస్యలపై మాట్లాడుతున్న ఛైర్మన్ ఉమర్‌ఫరూక్‌ఖాన్, కౌన్సిలర్ భాస్కర్‌నాయక్

పెనుకొండ, న్యూస్‌టుడే: స్థానిక నగర పంచాయతీకి సంబంధించి 2026-27 ఆర్థిక ఏడాదికి రూ.10.94కోట్లతో బడ్జెట్‌ను గురువారం ఛైర్మన్ ఉమర్‌ఫరూక్‌ఖాన్ ఆధ్వర్యంలో కమిషనర్ సతీశ్‌కుమార్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేనేజర్ వెంకటరమణ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి నోచుకోవడం లేదని, కనీసం వీధిదీపాల మరమ్మతులు చేయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 జనవరి 1న పట్టణవాసులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఛైర్మన్, కౌన్సిలర్లు రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అడ్డుగా ఉన్నందునే తొలగించినట్లు కమిషనర్ వివరించారు. పట్టణంలో డ్రైనేజీ శుభ్రం చేస్తున్నారని, వాటి పక్కన పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తాచెదారం కూడా తొలగించాలన్నారు. జీవీసీ కాలనీ ప్రధాన రోడ్డులో కుంగిపోయిన సీసీ రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నగరపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్తుత్తి ముఖహాజరు!

సేవలకు వైద్యుల డుమ్మా..

గోరంట్ల సీహెచ్‌సీలో చికిత్స కోసం వచ్చిన ప్రజలు

గోరంట్ల, హిందూపురం, న్యూస్‌టుడే: ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు పలు పథకాల పేరుతో కేటాయిస్తున్న రూ.కోట్ల నిధుల ఫలితం పర్యవేక్షణ వైఫల్యంతో పేదలకు దక్కడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉందని విమర్శలు లేకపోలేదు. చాలాచోట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) వైద్యసేవలు అందని ద్రాక్షలా మారింది.

అడిగేవారు లేరని

● గోరంట్ల సీహెచ్‌సీలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పర్యవేక్షణ కొరవడింది. గోరంట్ల, పెనుకొండ, సీకేపల్లి, నల్లమాడలో ముఖ ఆధారిత హాజరు కొందరు కొట్టిస్తున్నారు. ఎక్కడి నుంచో ముఖహాజరు వేస్తూ నేరుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అడిగేవారు లేరన్న ధీమాలో వైద్యులు ఉన్నారు. గతంలో వీరిని ... లేకున్నా ఎఫ్‌ఆర్‌ఎస్ వేస్తున్నట్లు సమాచారం. కొన్ని సీహెచ్‌సీల్లో వైద్యులు ఎఫ్‌ఆర్‌ఎస్ వేయడం నేరుగా సొంత క్లినిక్‌కు వెళ్లిపోవడం నిత్యకృత్యంగా మారింది.

● హిందూపురం జిల్లా ఆసుపత్రి కింద 3 ఏరియా ఆసుపత్రులు, 07 సీహెచ్‌సీలున్నాయి. దాదాపు అన్నింటిలో కొంతమంది వైద్యులపై ఇదే ధోరణితో ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

● నిబంధనల మేరకు ఒక్కో సీహెచ్‌సీలో 8మంది వైద్యులుండాలి. ఇద్దరు సాధారణ ఎంబీబీఎస్, ఒకరు దంత వైద్య నిపుణులు. మిగిలిన అయిదుగురు గైనకాలజిస్టు, చిన్నపిల్లలు, అనస్థీషియా, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్ నిపుణులు ఉండాలి. గోరంట్లలో 2019 నుంచి సీహెచ్‌సీ కొనసాగుతున్నా పూర్తిస్థాయిలో నిపుణులు ఊసేలేదు.

● రొళ్ల సీహెచ్‌సీలో వైద్యులు సమయపాలన పాటించక నామమాత్రపు చికిత్సలే అందుతున్నాయి.

● తనకల్లులో పూర్తిస్థాయిలో వైద్యులు ఉన్నా సేవలు అంతంత మాత్రం.

● గోరంట్లలో ప్రస్తుత సీహెచ్‌సీ 2019 వరకు పీహెచ్‌సీగా ఉండేది. అప్పట్లో ప్రతి ఏటా ప్రసవాల విషయంలో ప్రశంసలు వచ్చాయి. నేడు పీహెచ్‌సీల కంటే అధ్వానంగా నెలకు నాలుగు ప్రసవాలే జరుగుతున్నాయి.

కలెక్టర్ దృష్టికి

సీహెచ్‌సీలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. చర్యలు తీసుకుంటాం. ముఖ ఆధారిత హాజరుపై ఫిర్యాదులు వచ్చాయి. సాంకేతిక టీం పరిశీలించాలి, వారికి ఫిర్యాదు చేశాం. సరైన వసతి లేక గోరంట్లలో ప్రసవాలు చేయడం లేదు.
- మధుసూదన్, డీసీహెచ్‌ఎస్, శ్రీసత్యసాయి జిల్లా

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణే లక్ష్యం

మోటారు పంపుసెట్లను సరఫరా చేస్తున్న తెదేపా నాయకులు

మడకశిర, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి కృషి చేస్తున్నారని రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ తెలిపారు. మండలాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించిన ఎమ్మెల్యే, ఉన్నతాధికారులతో మాట్లాడి పైపులు, స్టాటర్లతో పాటు 29 పంపుసెట్లు తెప్పించారన్నారు. వాటిని గురువారం ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బందికి అందజేశామన్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 200 బోర్లు తవ్వించడం జరిగిందని, వాటి ద్వారా పైప్ లైను ఏర్పాటు చేసి కొళాయిలకు సరఫరా చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగరాజు, మాజీ సర్పంచి చంద్రప్ప, మారుతిరెడ్డి, శ్రీనాథ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

హిందూపురం: నినాదాలు చేస్తున్న వివిధ కార్మిక సంఘాల నాయకులు, శ్రామికులు

రొళ్ల: బస్టాండులో మానవహారం నిర్మించిన నిరసనకారులు

హక్కుల పోరుకు కదిలిన శ్రామికలోకం

హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాలు శ్రామికులు, కార్మికుల నినాదాలతో మార్మోగాయి. తమ హక్కుల సాధనకు గురువారం కార్మికులు వామపక్షాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇతర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనకు మద్దతు ఇచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, పనికి తగిన వేతనాలు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ప్రధాన కూడళ్లలో మానవహారాలు నిర్మించారు. –న్యూస్‌టుడే బృందం

పెనుకొండలోని అంబేడ్కర్ కూడలిలో..

సోమందేపల్లి: ఎన్టీఆర్ కూడలిలో..

నిధులున్నా బిల్లులెందుకు ఇవ్వరు?

నిరసన తెలిపిన సర్పంచులు

ఎంపీడీవో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించిన సర్పంచులు

గోరంట్ల, న్యూస్‌టుడే: పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులు చేసి ఏడాదికిపైగా బిల్లుల కోసం ఎదురుచూస్తుంటే అధికారులు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ మండలంలోని సర్పంచులు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖాతాల్లో జమై నెలల గడుస్తున్నా బిల్లులు చేయడం లేదని మండిపడ్డారు. మరో రెండు నెలల్లో తమ పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో రావాల్సిన బిల్లుల పరిస్థితి ఏంటని ఎంపీడీవో కమలాబాయిని నిలదీశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ ఎంపీడీవో సెలవుపై వెళ్లారని... పారిశుద్ధ్యం, తాగునీటికి సంబంధించి మాత్రమే బిల్లులు చేయాలని జీవో వచ్చిందని, అని పరిగణలోకి తీసుకుని పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

తెదేపా సర్పంచి నిలదీత: తహసీల్దార్, ఎంపీడీవోల హామీతో బూదిలివాండ్లపల్లి రోడ్డుకు మట్టి తోలి నెలలవుతున్నా బిల్లు చేయలేదంటూ మలసముద్రం సర్పంచి సువర్ణ, భర్త అశ్వర్థరెడ్డి, పంచాయతీ మహిళలు నిలదీశారు. పలు గ్రామాల్లో తాగునీటి బోర్ల మోటార్లు కాలిపోయినా మరమ్మతులు చేయించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిసమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, దీనికి అధికారులే కారణమని ఆరోపించారు. స్పందించిన ఎంపీడీవో కమలాబాయి విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రామాలయంలో కాలిన చిత్రపటాలు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని బ్రాహ్మణపల్లిలో వెలసిన రామాలయంలో శివభక్తులు పూజల కోసం ఉంచిన ఈశ్వరుడు, వినాయక చిత్రపటాలు బుధవారం రాత్రి మంటలు వ్యాపించి కాలిపోయాయి. దీనిపై భక్తులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు గ్రామంలోని తెదేపా నాయకుడు సురేశ్, నిర్మల దంపతుల ఇంట్లో భక్తులు భజనలు చేసి రామాలయం వద్దకు చేరుకోగా చిత్రపటాలు కాలిపోయి కనిపించాయి. దీనిపై భక్తులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రమేశ్‌బాబు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయం వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా చేశారో తెలియడం లేదన్నారు. గురువారం ఉదయం ఆలయంలో ఎస్సై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని భక్తులు వెల్లడించారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల-బెంగళూరు **342 జాతీయ రహదారిపై** పాపిరెడ్డిపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని కాగానపల్లికి చెందిన రమేష్(34) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రమేష్ కుటుంబం గోరంట్లలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటోంది. చిలమత్తూరు మండలం ముద్దపల్లి సమీపంలోని ఓ పరిశ్రమలో ఆయన పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ద్విచక్రవాహనంలో ఇంటి నుంచి విధులకు బయలుదేరి వెళ్లాడు. మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. కొనూపిరితో ఉన్న క్షతగాత్రుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఏడాది కుమారుడు ఉన్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిరుత పంజాకు మరో జింక బలి

మడకశిర గ్రామీణం: మడకశిర మండలం ఎల్లోటి గ్రామ చెరువు ప్రాంతంలో చిరుత చేతిలో మరో జింక బలైంది. ఐదు రోజుల క్రితం చిరుత జింకను చంపి తినడంపై గ్రామస్థులు భయాందోళన చెందారు. ఇది మరువకనే మంగళవారం రాత్రి మణూరు గ్రామ పొలాల్లో మరో జింకను చంపి తిని కళేబరాన్ని వదిలేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చాంప్లానాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం రాత్రి గ్రామంలో పర్యటించి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. చిరుత పిల్లి జాతికి చెందిందని, దాన్ని ఇబ్బంది పెడితే తప్పా మనుషులపైకి దాడి చేయదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు పొలాల వద్దకు వెళ్లే సమయంలో గుంపులుగా కర్రలు చేత పట్టుకుని వెళ్లాలని సూచించారు.

నాలుగు ట్రాక్టర్లు, రెండు టిప్పర్ల జప్తు

పరిగి, న్యూస్‌టుడే: పరిగి చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు, రెండు టిప్పర్లను గురువారం జప్తు చేశామని ఎస్సై రంగడుయాదవ్ తెలిపారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసు సిబ్బందితో వెళ్లి వాటిని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన వాహనాలకు జరిమానా విధించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులకు సిఫార్సు చేశామని ఆయన చెప్పారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు

గోరంట్ల, పెనుకొండ, న్యూస్‌టుడే: గోరంట్ల, పెనుకొండ మండలాల్లో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం బాలన్నగారిపల్లి క్రాస్ సమీపంలో గురువారం ద్విచక్రవాహనంలో వెళుతున్న వానవోలుకు చెందిన సురేష్, బాబు అనే ఇద్దరు యువకులను, జాతీయ రహదారి పనులు చేస్తున్న టిప్పర్ ఢీకొంది. వీరు కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్న క్రమంలో ద్విచక్రవాహనంలో వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు.

కుక్కను తప్పించబోయి ఆటోబోల్తా..

పెనుకొండ మండలంలోని మావటూరు వద్ద మడకశిర-పెనుకొండ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. సోమందేపల్లికి చెందిన బాబ్‌జాన్ కుటుంబంతో కలిసి ఆటోలో గుడిబండ మండలంలోని రాళ్లపల్లిలో బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో మావటూరు వద్ద కుక్క అడ్డురావడంతో ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోలో ఉన్న రమీజ, బాబా ఖలందర్, అంజినప్ప గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

ద్విచక్రవాహనం ఢీకొని..

పెనుకొండ పట్టణ పరిధి తిమ్మాపురం శివారులో పాత 7వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డుపక్కన నిలబడి ఉన్న వెంకటేశ్ అనే వ్యక్తిని, హరీశ్ అనే యువకుడు ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఢీకొన్నాడు. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యానికి హిందూపురం ఆసుపత్రికి తరలించారు.

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

కొడికొండ చెక్‌పోస్టు(చిలమత్తూరు): మండల పరిధిలోని కొడికొండ చెక్‌పోస్టులో లారీ డివైడర్‌ను ఢీకొని త్రుటిలో తప్పిన ప్రమాదం తప్పింది. వివరాల మేరకు ఖాళీ లారీ బెంగళూరు నుంచి కడపకు వెళ్తోంది. ఐచర్ వాహనం చింతామణి నుంచి టమాటా ఖాళీ బాక్సులతో అనంతపురానికి వస్తోంది. గురువారం రాత్రి రెండు వాహనాలు ఒక దానికి ఒకటి సమాంతరంగా వెళ్లాయి. య లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ముందు వెళ్తున్న ఐచర్‌ను ఢీకొని డివైడర్‌ను దాటుకుని 100 మీటర్ల వరకు దూసుకుపోయింది. దీంతో రోడ్డు పక్కనున్న ప్రజలు కేకలు వేసుకుంటూ పరుగులు తీశారు. ప్రమాదంలో ఐచర్ వాహనంలో ఉన్న డ్రైవర్ తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.

'స్థలాలు కోల్పోయిన వారికి న్యాయం చేస్తాం'

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: రైల్వే రోడ్డు విస్తరణ కోసం స్థలాలు కోల్పోయిన వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ రమేశ్, కమిషనర్ మల్లికార్జున తెలిపారు. పూర్తిగా స్థలం కోల్పోయిన వారికి వ్యాపారం చేసుకోవడానికి పట్టణంలోని మున్సిపల్ స్థలాలను అద్దె ప్రాతిపదికను కేటాయిస్తున్నట్లు చెప్పారు. నిర్వాసితులకు కేటాయించడానికి గురువారం పట్టణంలోని పరిగి బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఎస్‌బీఐ భవనం సమీపంలోని ఖాళీ స్థలాలను పరిశీలించారు. వారికి కేటాయించే విస్తీర్ణం 10 అడుగుల మాత్రమేనని తెలిపారు. మిగిలిన వారికి నష్ట పరిహారంగా టీడీఆర్ బాండ్లు అందిస్తామని పేర్కొన్నారు.

పంటల నమోదు తప్పనిసరి

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పోచనపల్లిలో రైతు శివలింగప్ప సాగుచేస్తున్న మొక్కజొన్న, రాగి పంటపొలాల్లో వ్యవసాయాధికారులు నిర్వహిస్తున్న పంట నమోదును ఆ శాఖ జిల్లా ఏడీ కృష్ణయ్య గురువారం పరిశీలించారు. మొక్కజొన్నకు ఆశించిన కత్తెరు పురుగు నియంత్రణకు శాఖాపరంగా సూచించిన మందులను రైతులు తప్పక వాడాలని సూచించారు. ఫిబ్రవరి 28 నాటికి ప్రతి కర్షకుడు పంట నమోదు చేయించాలని కోరారు. కార్యక్రమంలో ఏవో సురేంద్రనాయక్, రైతు సేవాకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ

హిందూపురం, న్యూస్‌టుడే: జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని కల్లూరు సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 24 మంది విద్యార్థులకు కంటి వైద్య నిపుణుడు ఎంవీ సుబ్బారావు కళ్లద్దాలు పంపిణీ చేశారు. నెల క్రితం సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో కంటి వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులను పరీక్షించారు. 24 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ప్రతినిధులకు ప్రధానోపాధ్యాయుడు పెన్నోబులం, ఉపాధ్యాయులు సిద్ధగిరి శ్రీనివాసులు, బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు

గ్రామాల్లో భూరీసర్వే పరిశీలన

గోరంట్ల, న్యూస్‌టుడే: ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే సందర్భంగా రైతులకు అన్యాయం జరిగితే మీరే బాధ్యులౌతారని పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ సిబ్బందిని హెచ్చరించారు. మండలంలో భూరీసర్వే జరుగుతున్న మల్లాపల్లి, గౌనివారిపల్లి, వానవోలు రెవెన్యూ గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వేయర్లు, వీఆర్వోలకు పలు సూచనలు చేశారు. అనంతరం మందలపల్లి సచివాలయాన్ని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దారు మధుసూదన్ నాయక్, మండల సర్వేయర్ తాతయ్య తదితరులున్నారు.

పెనుకొండ కోర్టు సందర్శించిన ఏపీపీ

పెనుకొండ: హిందూపురం కోర్టు ఏపీపీ గోపాలకృష్ణ గురువారం విధుల్లో భాగంగా పెనుకొండ న్యాయస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బార్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు అశ్వర్థ, మాజీ అధ్యక్షుడు నాగరాజు, న్యాయవాదులు జావిద్, నాగిరెడ్డి, రవి, గుండాచారి పాల్గొన్నారు.

'స్థానిక ఎన్నికల్లో విజయమే తెదేపా ధ్యేయం'

దేమకేతేపల్లి (చిలమత్తూరు): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని తెదేపా మండల కన్వీనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన గురువారం రాత్రి దేమకేతేపల్లి పంచాయతీ యగ్నిశెట్టిపల్లి, వై.గొల్లపల్లి, తమ్మినాయనపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు. పార్టీ కేడర్ మధ్య అనుసంధానం కోసం రూపొందించిన మై టీడీపీ యాప్‌ను అందరూ వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, వేణుగోపాల్, శ్రీనివాసరెడ్డి, గోపీనాథ్‌స్వామి, విశ్వనాథరెడ్డి, చంద్రమోహన్, మంజునాథ్, సురేష్, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రఘువీరారెడ్డి జన్మదిన వేడుకలు

మడకశిర: మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి జన్మదిన వేడుకలు గురువారం మడకశిరలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. తొలుత రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కోసి అందరికీ పంచారు. సంత మార్కెట్‌కు వచ్చిన ప్రజలు, వ్యాపారులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, కాంగ్రెస్ మండల కన్వీనర్ మంజునాథ్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, తిప్పేనరసప్ప, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.

త్వరలో రోడ్డు వెడల్పు పనులు

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షి-కంచిసముద్రం, బిసలమానేపల్లి-వెంకటాపురం జంక్షన్లకు సంబంధించి రోడ్డు వెడల్పు పనులు త్వరలోనే చేపడతామని తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, జాతీయ రహదారుల శాఖ ఏఈ సుజిత తెలిపారు. గురువారం వారు ఆయా రహదారులను పరిశీలించి మాట్లాడారు. గతంలోనే ఆయా జంక్షన్లకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయినా పనులు చేయడంలో అధికారులు కాలయాపన చేశారన్నారు. ఫలితంగా ఈ మార్గాల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకుని విస్తరణ చేయడానికి సమాయత్తమైనట్లు వెల్లడించారు.

డీజేల నిర్వహణపై నిషేధం

పెనుకొండ, న్యూస్‌టుడే: పెనుకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో డీజే సౌండ్‌సిస్టం నిషేధిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపర చర్యలు తప్పవని సీఐ కె.రాఘవన్ హెచ్చరించారు. ఆయన గురువారం ఇక్కడ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా డీజేలు నిషేధిస్తున్నట్లు తెలిపారు. డీజే పాటలతో తలెత్తే శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ఊరేగింపులు, ఇతర కార్యక్రమాల్లో డీజేలు వినియోగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అద్దె భవనాలు.. అరకొర వసతులు

అంగన్‌వాడీ కేంద్రాలకు ఎన్నాళ్లీ తిప్పలు?

గ్యారగొండనపల్లిలో అసంపూర్తిగా భవనం

అగళి, మడకశిర గ్రామీణం, గుడిబండ, న్యూస్‌టుడే: ఆరేళ్లలోపు చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి పూర్వ ప్రాథమిక విద్యనందించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ వ్యవస్థ నేటికీ జవసత్వాలు సమకూరడం లేదు. మడకశిర నియోజకవర్గంలోని చాలా కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడం, కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో అద్దె భవనాలే దిక్కయ్యాయి. అగళి మండలంలోని ఇనగలూరు గ్రామంలో రెండు, దొక్కలపల్లిలో మూడు కేంద్రాలు పూర్తిగా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మడకశిర మండలం బి.రాయపురం, గుడిబండ మండలంలోని చిగుతుర్పి, బైరేపల్లి గ్రామాల్లో కేంద్రాలకు అద్దె భవనాలే దిక్కయ్యాయి. ఫలితంగా అరకొర వసతులతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో అగళి మండలంలోని యు.తోణసన పల్లి, గ్యారగొండనపల్లి గ్రామాలకు మంజూరు చేసిన సొంత భవనాలు నేటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. కొన్ని భవనాల నిర్మాణాలకు బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఐసీడీఎస్ అధికారులు స్పందించి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మడకశిర ప్రాజెక్ట్ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు

మొత్తం కేంద్రాలు	269
అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి	47
సొంత భవనాలు	180

గుడిబండ ప్రాజెక్ట్ పరిధిలో..

మొత్తం కేంద్రాలు	149
అద్దె భవనాల్లో	44
సొంత భవనాలు	83

కొద్దిపాటి నిధులిస్తే అందుబాటులోకి...

● అగళి మండలంలోని గ్యారగొండనపల్లి భవనానికి ఫ్లోరింగ్ చేసి కిటికీలు, తలుపులు ఏర్పాటు చేస్తే వినియోగంలోకి వస్తుంది. నాడు-నేడు కింద మంజూరైన గాయత్రీ కాలనీలోని భవనంలో బండలు, రంగులు తదితర చిన్నపాటి పనులు పూర్తవక ఆగిపోయింది. ఇవన్నీ కొద్దిపాటి నిధులు కేటాయిస్తే అందుబాటులోకి వస్తాయి. యు.తొణసనపల్లిలో లింటల్ లెవెల్ వరకు నిర్మించారు. ● మడకశిర మండలంలోని సి.కొడిగేపల్లి, గొల్లపల్లిలో భవనాలు అర్ధాంతరంగా నిలిచాయి. గుడిబండ మండలంలోని రాళ్లపల్లి2, శంకరగల్లు, దాసరపల్లి, మైనగానపల్లి ఎన్ఆర్ రొప్పం, గుడిబండ, కల్లురొప్పం గ్రామాల్లోని భవనాల పనులు పూర్తి కాకపోవడంతో కేంద్రాల నిర్వాహణ కష్టంగా మారింది. గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపి వేశారు.

అనుమతులు రాగానే పూర్తిచేస్తాం

కొన్ని కేంద్రాలకు సొంత భవనాలు లేని మాట వాస్తవమే. అద్దె భవనాలు, అసంపూర్తి నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభించి పూర్తిచేస్తాం. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నాం.
-నాగమల్లీశ్వరి, సీడీపీవో

గ్రూప్ పరీక్షల విజేతలకు ఘన సన్మానం

విజేతలతో కలిసి ర్యాలీగా వస్తున్న గ్రామస్థులు

హిందూపురం: ప్రవీణను సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

గోరంట్ల, న్యూస్‌టుడే: గ్రూప్స్ పరీక్షల్లో ఉన్నత స్థాయి కొలువులతో గ్రామానికి వన్నెతెచ్చిన ఇద్దరు విజేతలకు వానవోలులో పండగ వాతావరణం నడుమ గ్రామస్థులు గురువారం ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. గ్రామ సమీపంలో ఇద్దరికి ఘనంగా స్వాగతం పలికి ఊరేగించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో గ్రామస్థులు, ఉపాధ్యాయుల సహకారంతో విజేతలతో పాటు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రూప్-1 లో డీఎస్పీగా దివ్యశ్రీ, గ్రూప్-2లో ఏఎస్‌వో (సహాయ సెక్షన్ ఆఫీసర్)గా గుంటిపల్లి తేజేశ్‌రెడ్డి ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని చెప్పారు.

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని మణే సముద్రం గ్రామానికి ప్రవీణ గ్రూప్-2 పరీక్షలో ప్రతిభ చాటి భూ, రెవిన్యూ శాఖ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. దీంతో ఆయన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గురువారం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రధానోపాధ్యాయురాలు జయమ్మ, ఐక్య ఉపాధ్యా సంఘం(యు.టి.ఎఫ్) రాష్ట్ర నాయకులు మారుతీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు మునిస్వామి, శివకుమార్, నరసింహప్ప, సుధామణి, భారతి పాల్గొన్నారు.

అధిక విద్యుత్తు బిల్లుపై లబోదిబో

రొద్దం, న్యూస్‌టుడే: తమ ఇంటికి వాడిన విద్యుత్తు బిల్లు రూ.4550 వచ్చిందని మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ వాపోయారు. ప్రతి నెలా రూ.160 నుంచి రూ.200లోపు బిల్లు వచ్చేదని చెప్పారు. సంబంధిత అధికారులకు అడిగితే ఓవర్‌లోడు కారణంగా వచ్చినట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏఈ శ్రీనివాసమూర్తిని వివరణ కోరగా వినియోగదారులు అధికంగా విద్యుత్తు వాడితో అదనపు లోడు ఛార్జీలు బిల్లులో నమోదు అవుతాయన్నారు. తాము పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

(c) eenadu

పుట్టపర్తి

●పుట్టపర్తి ●ధర్మవరం ●కదిరి ●రాప్తాడు

తిమ్మమాంబ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: తిమ్మమాంబ మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక చొరవ చూపిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తెదేపా మండల కన్వీనర్ శ్రీరాములునాయుడు, సహకార పరపతి సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ దేవేంద్రనాయక్‌లు తిమ్మమాంబ మర్రిమాను వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఉషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు స్థలాలను గుర్తించారు. తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఉన్నత పాఠశాల నుంచి ఆలయం వరకు విద్యుద్దీపాలను వేయాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో మాధవరెడ్డి, గ్రామ పెద్దలు వెంకటనారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

‘బీమా రంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులొద్దు’

కదిరి, న్యూస్‌టుడే: బీమా రంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ, ఎల్ఐసీ 3, 4వ తరగతుల ఉద్యోగులను భర్తీ చేయాలని ఆ సంఘం ఉమ్మడి అనంత జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో ఆ తరగతి ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలన్న డిమాండ్‌తో సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘ సభ్యులు శివభారతి, హేమావతి, లక్ష్మీప్రసన్న, రామకృష్ణ, అనంతరెడ్డి పాల్గొన్నారు.

సమ్మె చేస్తున్న ఎల్ఐసీ ఉద్యోగులు

రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి

గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, జేసీ మౌర్యభరద్వాజ్

నల్లచెరువు, న్యూస్‌టుడే: మండలంలో రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని సచివాలయం-1లో తహసీల్దార్ రవికుమార్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో కలెక్టర్‌తో పాటు జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో వి.వి.ఎస్ శర్మతో కలిసి పాల్గొన్నారు. భూ వివాదాలు, పట్టాదారు పాసుపుస్తకాల సమస్యలు, మిగులు భూములు, ఆన్‌లైన్ రికార్డుల్లో లోపాలు, వారసత్వ నమోదు గురించి రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, మ్యుటేషన్ దరఖాస్తులు, ఆర్ఓఆర్ సవరణ, అన్ క్లెయిమ్స్, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆతర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో అశోక్‌కుమార్‌రెడ్డి, ఎస్సై మగ్బూల్‌బాషా, వైద్యాధికారిణి అలేఖ్య, సర్పంచి పంచరత్నమ్మ, పంచాయతీ కార్యదర్శి నరేశ్‌కుమార్ పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పుట్టపర్తిని ఆధ్యాత్మిక, పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్ పేర్కొన్నారు. సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహకారంతో పుట్టపర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. దాంతోపాటు ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో కమిషనర్ పలు అంశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

క్రాంతికుమార్

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు

వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపడుతున్నాం. ఇంటింటికి రక్షిత నీరు అందించాలనే లక్ష్యంతో రూ.130 కోట్లతో పనులు జరుగుతున్నాయి. బుక్కపట్నం చెరువు నుంచి నీటిని ట్యాంకులకు సరఫరా చేస్తాం. ఆతర్వాత శుద్ధి చేసి ప్రతి ఇంటికి అందిస్తాం. ఈ పనులు 2027 నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. ప్రస్తుతం 64 తాగునీటి పథకంతో పాటు సత్యసాయి తాగునీటిని 2.5 ఎంఎల్డీలు ప్రజలకు సరఫరా చేస్తున్నాం.

పారిశుద్ధ్యం మెరుగుకు కార్యాచరణ

మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుకు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులు 59 మంది ఉండగా, కార్మిక నియామకాల కింద అదనంగా 25 మందిని తీసుకున్నాం. 20 వార్డుల్లో ఎక్కడా ఇబ్బందులు లేకుండా రెండు విడతల్లో పారిశుద్ధ్య పనులు చేపడతాం.

భూగర్భ మురుగు వ్యవస్థ విస్తరణ

భూగర్భ మురుగు వ్యవస్థ విస్తరణకు రూ.165 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతాం. ప్రస్తుతం గోకులం, సాయినగర్ మురుగు శుద్ధి ప్లాంట్లు పనిచేస్తున్నాయి. దెబ్బతిన్న పైపులైన్లను పునరుద్ధరించి, అన్ని ప్లాంట్లను వినియోగంలోకి తీసుకొస్తాం. పట్టణంలోని ఛాంబర్లలో మురుగు పొంగకుండా చర్యలు చేపడుతున్నాం.

పన్ను వసూళ్లకు చర్యలు

మున్సిపాలిటీలో ఇంటి, నీటి పన్ను బకాయిలు రూ.9 కోట్లు ఉండగా.. రూ.2.49 కోట్లు వసూలు చేశాం. మార్చి 31 నాటికి కనీసం 90 శాతం వసూళ్లు చేసేలా ప్రత్యేక బృందాలను నియమించాం. ప్రజలు బకాయిలు చెల్లించి, పట్టణాభివృద్ధికి సహకరించాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం.

చిత్రావతి పరిసరాలు సుందరీకరణ

చిత్రావతినది పరిసరాల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. భక్తులు, పర్యాటకులకు అనుగుణంగా పార్కు, మొక్కల పెంపకం, శుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం.

భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ

పట్టణంలో భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం బీపీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్రమ భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నాం.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన రక్షిత నీటి ట్యాంకు చుట్టూ అపరిశుభ్రత పేరుకుపోయింది. శుభ్రం చేయించాలి.
- రోగుల సహాయకులు

సమాధానం: శుభ్రం చేయిస్తాం.
- వైద్యాధికారులు

– న్యూస్‌టుడే, కదిరి పట్టణం

రోడ్డు నిబంధనలు తప్పనిసరి

తనకల్లు, న్యూస్‌టుడే: వాహనదారులు రోడ్డు నిబంధనలను తప్పకుండా పాటించాలని ఎంవీఐ వరప్రసాద్ అన్నారు. గురువారం తనకల్లు సమీపంలో 42 జాతీయరహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని, అధికలోడుతో వెళ్తున్న వాహనాలపై 8 కేసులు నమోదు చేసి రూ.52 వేలు రుసుం విధించారు. ప్రతి ఒక్క చోదకుడు యూనిఫామ్ ధరించి డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండి తక్కువ వేగంతో వెళ్లాలన్నారు. ఎదురుగా వచ్చే వాహనదారుకు ఇబ్బంది కలిగించేలా ఎల్ఈడీ లైట్లు వేయడం నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

విజేత జట్టు కెప్టెన్‌కు సన్మానం

నంబులపూలకుంట, న్యూస్‌టుడే : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్‌లో సత్యసాయి జిల్లా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో కీలకపాత్ర పోషించిన జట్టు కెప్టెన్ సందీప్‌కుమార్‌ను మండల హెచ్ఎం మోహన్‌రెడ్డి, సన్మాన గ్రహీత సరస్వతమ్మ సన్మానించారు. జట్టులోని సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గోవర్ధన్ రెడ్డి, శంకరరెడ్డి, శివయ్య, వెంకటరామిరెడ్డి, రమణయ్య పాల్గొన్నారు.

ఉపాధి హామీ ఉద్యోగికి ఆర్థిక చేయూత

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న కుళ్లాయప్పకు తోటి సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు గురువారం ఆర్థిక చేయూత అందజేశారు. ఉద్యోగి కుళ్లాయప్ప కొద్ది రోజులుగా వెన్నెముక సమస్యతో బాధపడుతూ అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న తోటి ఉద్యోగులు రూ. 36 వేలు పోగు చేసి ఆయనకి అందజేశారు.

మహిళలు, చిన్నారులు జాగ్రత్తగా ఉండండి

తనకల్లు, న్యూస్‌టుడే : చిన్నారులు, మహిళలపై జరిగే నేరాలపై జాగ్రత్తగా ఉండాలని కదిరి గ్రామీణ సీఐ నాగేంద్ర, ఎస్సై దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం రాత్రి తనకల్లులోని ఇందిరానగర్‌లో స్థానికులకు అవగాహన కల్పించారు. ఆడపిల్లలపై జరుగుతున్న నేరాలపై ఎలా రక్షణ పొందాలని సూచనలు తెలిపారు. ఊరికి వెళితే బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలని సూచించారు.

పుట్టపర్తిలో ఐఐటీ ఏర్పాటు చేయండి

ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పుట్టపర్తి ప్రాంతంలో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని, అందుకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు చేస్తే జిల్లాతోపాటు అనంతపురం, కర్నూలు, కడప, అన్నమయ్య, మదనపల్లి, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఒంగోలు, కడప, ఇడుపులపాయ, శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత బీటెక్ కోర్సులు అభ్యసించేందుకు ఇబ్బందులు ఉన్నాయని, పరిష్కరించాలని కోరారు. బుక్కపట్నంలోని డిగ్రీ కళాశాల భవనానికి నిధులు విడుదల చేసి, పూర్తి చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను తప్పక పరిష్కరిస్తామని, నిధుల మంజూరు విషయం మంత్రి పయ్యావుల కేశవ్‌తో చర్చించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.

అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్‌తో భరోసా

కార్మికురాలికి ఈ-శ్రమ్ కార్డు అందజేస్తున్న హరీష్‌బాబు

ధర్మవరం, న్యూస్‌టుడే: అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డులు ఇస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ ఇన్‌ఛార్జి హరీష్‌బాబు అన్నారు. గురువారం ధర్మవరం పట్టణంలోని వస్త్రదుకాణాల్లో పనిచేసే కార్మికులకు, చిరు వ్యాపారులకు ఈ-శ్రమ్ కార్డులను ఆయన చేతులమీదుగా పంపిణీ చేశారు. వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్, సలీంబాషా, శేషాద్రిరెడ్డి పాల్గొన్నారు.

● పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో గురువారం సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జి హరీష్‌బాబు చేతులమీదుగా అందజేశారు. రూ. 6.26లక్షల విలువైన చెక్కులు అర్హులకు ఇచ్చారు. భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబిలేసు, రాజు, పోతలయ్య, వెంకటేశ్వరరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

నిరుపయోగంగా నీటి ట్యాంకు



కుమ్మరపేట ఉపాధ్యాయుల కాలనీలో నిర్మించిన నీటి ట్యాంకు నిరుపయోగంగా ఉందని స్థానికులు తెలిపారు. స్థానికంగా ఉన్న కుళాయిలకు విద్యుత్తు మోటారుతో నేరుగా నీటిని పంపిణీ చేస్తున్నారు. విద్యుత్తు లేని సమయంలో నీటికొరత ఏర్పడుతుందని దీంతో ఇబ్బంది అవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రమణప్పనాయుడును వివరణ కోరగా గతంలో ఎప్పుడో నిర్మించారు. లీకేజీ కారణంగా వాడుకలోకి లేదని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, తలుపుల

గుంతల రోడ్డును బాగు చేయరూ..

బుక్కపట్నం మండలపరిధి మారాల, కృష్ణాపురం, యాదాలంకపల్లిలకు వెళ్లే రోడ్డు పలు ప్రదేశాల్లో దెబ్బతిని గుంతల మయమైంది. దీంతో వాహనదారులు, పాదచారుల రాకపోకల ఇబ్బందికరంగా ఉంది. ఈ మార్గంలోని చాలాచోట్ల మరమ్మతులు చేపట్టినా మళ్లీ అధ్వానంగా మారింది. శాశ్వత మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. సమస్యను ఆర్‌అండ్‌బీ ఏఈ వన్నూరుస్వామి దృష్టికి తీసుకెళ్లగా రూ.35లక్షలతో ప్రతిపాదనలు పంపామన్నారు. మంజూరైన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. –న్యూస్‌టుడే, బుక్కపట్నం

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు

ఈనాడు కథనానికి స్పందన

తలుపుల, న్యూస్‌టుడే: ఊరగుట్టకొండ పరిసర గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారి పురుషోత్తం తెలిపారు. ‘హమీలు ఇచ్చారు.. వసతులు మరిచారు’ శీర్షికన ఈనెల 12న గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వేపమానిపేట పంచాయతీ కొత్తపూలవాండ్లపల్లి సమీపంలోని ఊరగుట్టకొండను పరిశీలించారు. శుద్ధజల ప్లాంటు కోసం కొండ వద్ద బోరు వేసినట్లు చెప్పారు. త్వరలోనే ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి మొక్కలు నాటిస్తామన్నారు. క్వారీలో స్థానికులను పనిలో పెట్టుకునేలా చూస్తామన్నారు. క్వారీ వద్ద కాటా(తూకం) పెట్టిస్తామన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై హర్షం

కదిరి, న్యూస్‌టుడే : ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.1200 కోట్లు విడుదల చేయడం హర్షణీయమని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సల్మాన్‌ఖాన్ తెలిపారు. కదిరిలోని ఎల్ఎంజేఎల్ డిగ్రీ కళాశాలలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెదేపా నాయకులు విశ్వ, లోకేష్, రాజశేఖర్, ఫరీద్, టీఎన్ఎస్ఎఫ్ అనిల్ పాల్గొన్నారు.

విశ్వకర్మ యోజన పరికరాల పంపిణీ

ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన కింద లబ్ధిదారులకు పరికరాలను గురువారం భాజపా మండల కన్వీనర్ వీరాంజనేయులు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

కార్మిక చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం

ధర్మవరం: ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులు

ముదిగుబ్బలో రోడ్డుపై బైఠాయించి కార్మికుల నిరసన

కార్మికుల హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ల విధానాన్ని రద్దు చేసే వరకు పోరాటాలు, ధర్నాలు చేస్తూనే ఉంటామని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏపీపీటీడీ ఈయూ, రైతు సంఘం, వామపక్ష పార్టీల నాయకులు కలిసి దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. గురువారం కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధిహామీ చట్టం, కార్మిక చట్టాలు రద్దు చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాలు, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, బృందం

ఓబుళదేవరచెరువులో..

వాటర్ డిస్పెన్సరీ వితరణ

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న అభిజ్ఞ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు వెంకటాద్రి, లలితమ్మ వాటర్ డిస్పెన్సరీని పాఠశాలలో గురువారం అందజేశారు.

పిల్లల్లో కళలపై అవగాహన అభినందనీయం

కదిరి, న్యూస్‌టుడే : పిల్లలకు నృత్యం, గానం వంటి కళల పట్ల అవగాహన ఉండటం అభినందనీయమని ఎన్‌హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతి తెలిపారు. పట్టణంలోని అనాథ పిల్లలకు ఆశ్రమం కల్పిస్తున్న మాధవ గురుకుల వార్షికోత్సవానికి హాజరయ్యారు. కార్యక్రమంలో పిల్లలు చేసిన ఆయా కళల ప్రదర్శనను తిలకించి అభినందనలు తెలిపారు. నరసింహస్వామి ఆలయ అర్చకులు కుమార రాజస్వామి, కైలాస ఆశ్రమ నిర్వాహకులు భవ్యానందమాత, సేవాభారతి రాష్ట్ర ప్రముఖులు కేశవ్‌జీ, సేవాభారతి అధ్యక్షుడు చెన్నరాయశెట్టి, మాధవ గురుకులం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాలి

బుక్కపట్నం, న్యూస్‌టుడే: మండలంలోని గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాలని డీఎస్పీ విజయకుమార్ తెలిపారు. గురువారం బుక్కపట్నం పోలీసు స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి, నేరాలపై ఆరా తీశారు. తేరుకూడలిలో బస్సు కోసం వేచి ఉన్న పాఠశాల విద్యార్థినిలతో ఆయన మాట్లాడారు. ఇబ్బందులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్ఐ నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

పునరావాసం కల్పించండి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండలంలోని యర్రగుంటపల్లి గ్రామం 2007లో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ముంపునకు గురైనా నేటికి పునరావాసం కల్పించలేదని వాపోయారు. గురువారం ఆర్డీవో మహేష్ గ్రామంలో పర్యటించిన సందర్భంలో బాధితులు తమ సమస్యలను వివరించారు. తమ సొంత డబ్బులు ఖర్చుచేసి ఎగువ ప్రాంతంలో నివాసాలు కట్టుకున్నామని, ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీవో తెలిపారు. తహసీల్దార్ మహేశ్వర్‌రెడ్డి, సీబీఆర్ అధికారులు పాల్గొన్నారు.

విద్యతోనే బాలికల అభ్యున్నతి

తలుపుల, న్యూస్‌టుడే: విద్యతోనే గ్రామీణ బాలికాభివృద్ధి సాధ్యమని జీవన జ్యోతి మండల సమాఖ్య వెలుగు ఏపీఎం రమణమ్మ పేర్కొన్నారు. గురువారం వెలుగు కార్యాలయంలో జెండర్-17 శిక్షణలో భాగంగా ఆమె మాట్లాడారు. 17సంవత్సరాల లోపు వయసున్న బాలికల్లో పౌష్టికాహార లోపం బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ దృష్టి పెట్టాలన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా

నల్లమాడ, బుక్కపట్నం, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా పలు సమస్యాత్మక గ్రామాలపై, అనుమానిత ప్రదేశాలపై డ్రోన్‌తో నిఘా పెట్టామని ఎస్సై సతీష్‌కుమార్ తెలిపారు. మహాశివరాత్రి పండుగ వస్తుండటంతో గురువారం మండల పరిధిలోని పలు శివాలయాల పరిసర ప్రాంతాలను డ్రోన్లతో పరిశీలించామన్నారు. ఆలయ నిర్వాహకులకు ఆలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

బాబా ఆశయ సాధనకు కృషి

బుక్కపట్నం, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయిబాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖిద్‌మత్ ఛారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు షామీర్ తెలిపారు. గురువారం మండలంలోని ధూపంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ట్రస్టు సభ్యులు పఠన సామగ్రి, గొడుగులు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు తిప్పన్న, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

చేపల చెరువు వేలం వాయిదా

తలుపుల, న్యూస్‌టుడే: పులిగుండ్లపల్లి చెరువులో చేపలు పట్టుకోవడానికి వేలం పాట వాయిదా పడినట్లు డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయంలో గురువారం నిర్వహించిన వేలానికి జాలర్లు ఆసక్తి చూపలేదన్నారు. సర్కారు వారి పాట ప్రారంభ ధర రూ.2.25 లక్షలు కావడం, చెరువులో కంపచెట్లు ఎక్కువగా ఉండడంతో జాలర్లు ముందుకు రాలేదన్నారు. దీంతో వేలం సోమవారానికి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.

విద్యార్థులకు కళ్లద్దాలు

ధర్మవరం పట్టణం: పట్టణంలోని ఎంపీఎల్ బాలుర ఉన్నత పాఠశాల్లోని పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను వైద్య సిబ్బంది పంపిణీ చేశారు. కంటి వైద్య నిపుణులు ఉరుకుందప్ప, హెచ్ఎం పద్మావతి, ఉపాధ్యాయులు కరుణ, సురేష్, భాస్కర్, వెంకటచలపతి పాల్గొన్నారు.

రస్తా విషయంలో ఘర్షణ

బత్తలపల్లి న్యూస్‌టుడే: బత్తలపల్లిలోని ఎస్సీకాలనీలో రస్తా విషయంలో జరిగిన ఘర్షణలో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. కాలనీలో నివాసం ఉన్న నాగరాజు, అక్కడే నివాసం ఉంటున్న కాశప్ప, కుళ్లాయప్ప ఘర్షణ పడ్డారు. అది కాస్త పెద్దది కావడంతో కాశప్ప, కుళ్లాయప్ప కలిసి ఇనుప కర్రలతో నాగరాజుపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

గొంతులు తడవాలంటే.. గంటలకొద్దీ నిరీక్షించాల్సిందే

కుళాయి వద్ద వేచి ఉన్న మహిళలు

తలుపుల, న్యూస్‌టుడే: తలుపుల మండలంలోని ఉడమలకుర్తి ఎస్సీ కాలనీలో వేసవికి ముందే తాగునీటి కష్టాలు వేధిస్తున్నాయని కాలనీకి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో 110 నివాస గృహాలు ఉన్నాయి. వారందరికి కలిపి రెండు నీటి పథకం బోర్లు ఉన్నాయి. కొంతమంది స్థానికులు అనధికారికంగా గేట్ వాల్వ్‌లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించడంతో గ్రామంలోని ట్యాంకుకు నీరు రావడం లేదని మహిళలు వాపోయారు. సగం కాలనీకే నీరు వెళుతుందన్నారు. నీళ్లు రాని కుళాయిల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. సమస్యను సంబంధిత అధికారులు, సర్పంచి దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని మహిళలు ఆరోపించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి దివ్యను వివరణ కోరగా కాలనీలో కొంతమంది అనధికారికంగా గేట్ వాల్వ్‌లు ఏర్పాటు చేసుకోవడంతో సమస్య ఏర్పడింది. త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

● రహదారి నిబంధనలు పాటించని వాహనదారులు

ఎల్ఈడీ వెలుగులు... అధిక శబ్దాలు

తనకల్లు, న్యూస్‌టుడే: వాహనదారులు రహదారి నిబంధనలు అతిక్రమించడం అలవాటుగా మారడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వాహనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో అంతే స్థాయిలో జాగ్రత్తలు కూడా అవసరం. అవేవీ పట్టవన్నట్లుగా కొందరు ఎల్ఈడీ లైట్లు వేసి ఎదురుగా వచ్చే వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బడి, గుడి, జనసంచారం ఉన్న ప్రదేశాల్లో అధిక శబ్దాలతో హారన్లు మోగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకున్నా మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఎదుటివారిని ప్రాణాపాయ స్థితిలోకి నెడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాల్సిన రవాణాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

● తలుపుల మండలానికి చెందిన నరసింహులు తనకల్లు మండలం కొర్తికోటలో గోపాలమిత్రగా పని చేసేవారు. గత నెల 21న విధులు ముగించుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా గంగసానిపల్లి వద్దకు రాగానే ఎల్ఈడీ లైట్ల వెలుగులతో వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతన్ని తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

● తనకల్లు మండలంలోని తుమ్మవారిపల్లికి చెందిన ఇద్దరు యువకులు గత నెల కొక్కంటిక్రాస్ నుంచి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయల్దేరారు. ఉస్తినపల్లి క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఎల్ఈడీ దీపాలతో దూసుకు వచ్చింది. ప్రమాదంలో ఒక యువకుడికి కాలు తొలగించగా మరొకరికి చేయి విరిగింది.



ఓ వాహనానికి అమర్చిన ఎల్ఈడీ లైట్లు

తనిఖీలు చేస్తాం

వాహనాలకు ఎల్ఈడీ లైట్లు వేయడం, అధిక శబ్దంతో హారన్ కొట్టడం నిషేధం. నిబంధనలు అతిక్రమించే వాహనాలపై దాడులు చేసి జరిమానా విధిస్తాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి చలానాలు వేశాం. చోదకులు రహదారి నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలి. **- వరప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, కదిరి**

చేనేత కార్మికుడి మృతి



మంజునాథ్

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని శివానగర్‌కు చెందిన చేనేత కార్మికుడు మంజునాథ్(39) గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఇంటి వద్ద అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునే మంజునాథ్ రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని ఎలా తీర్చాలని కొంత కాలంగా ఆందోళన చెందుతుండేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి భార్య లక్ష్మీ, కుమార్తెలు హారిక, యజ్ఞశ్రీ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరారు.

యువకుడి ఆత్మహత్య

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : కదిరి దేవళంబజారులో నివాసం ఉండే వినయ్‌కుమార్ (36) బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డెకరేషన్, ట్రావెల్ సర్వీసెస్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శివరాత్రి సందర్భంగా భార్య శ్రీశైలం వెళ్లినట్లు మృతుడి తల్లి తెలిపింది.

ఊరెళితే ఇంటిని దోచేశారు..

నల్లచెరువు, న్యూస్‌టుడే : రాట్నాలపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అల్లుగుండు పంచాయతీ సర్పంచి రాజేశ్వరి దంపతుల కోడలు డెలివరీకి బెంగళూరుకు వెళ్లారు. ఇంటి కిటికీ ఊచలు తొలగి ఉండడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పరిశీలించారు. చెవిదిద్దులు, రెండు ఉంగరాలు, వెండి మొలతాడుతో పాటు రూ.16 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.

అత్తింటి వేధింపులపై కేసు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక వలీసాబ్‌రోడ్‌కు చెందిన కునాదియాకు 13 సంవత్సరాల కిందట పులివెందులకు చెందిన మహమ్మద్ రఫిక్‌తో పెళ్లయ్యింది. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి దాంపత్యం ఆ తరువాత తరచూ వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్: అనంతపురము

DRA. No. 131/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu. ... Disputant
V/s
S.Nabi Rasool & Others ... Opponents

అపోనెంట్ 03 మరియు 04కి నోటీసు

Opponent No. 03: K.Dadapeer, S/o K.Mastan Saheb, Village Revenue Officer, O/o Tahsildar Office, Tanakal, Sri Satyasai (Dist), R/o. D.No. 3/216, Nallagutta Street, Kadiri, Sri Satyasai (Dist).
Opponent No. 04: M.Hari Prasad, S/o M.G.Narasimhulu, School Asst. Telugu, ZP High School, Patnam, Kadir, Sri Satyasai (Dist), R/o. D.No. 12/260, Ambedkar Nagar, Kadiri, Sri Satyasai (Dist).

డిస్‌ప్యూటెంట్ డిస్‌ప్యూట్ బాకీ మొత్తము **Rs. 4,01,360/-** లు రాబట్టుకొనుటకు గాను మీపై దాఖలు చేసిన డిస్‌ప్యూట్‌లో 03 మరియు 04 అపోనెంట్ అయిన మీరు **18-02-2026**వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11-00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం- 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురం వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్‌ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits O/o District Registrar, Registration and Stamps Dept, D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

(c) eenadu

ఈనాడు
శ్రీకాకుళం
శుక్రవారం ఫిబ్రవరి 13, 2026

తెల్ల బంగారం మెరుస్తోంది..!

– న్యూస్‌టుడే, కాశీబుగ్గ

తెల్ల బంగారంగా పేరొందిన పలాస జీడిపప్పు ధర పెరిగింది. సాధారణంగా పరిస్థితులకు అనుగుణంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. ఈ క్రమంలో గత నెల కంటే ఇప్పుడు కిలోకు రూ.30 వరకు రేటు పెరిగింది. స్థానికంగా జీడి పంట ప్రారంభ దశలో ఉన్న నేపథ్యంలో పిక్కలతో పాటు పప్పు ధరలూ పైపైకి ఎగబాకుతున్నాయి. కొత్త పంట చేతికందే వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

పలాసలో పెరిగిన జీడి పప్పు ధరలు

ప్రస్తుత ధరలు ఇలా..

రకం	కిలో (రూ.లలో..)
జంబో	900
210	850
240	800
320	750
జేహెచ్	750

● ప్రస్తుతం టాంజానియా, మొజాంబిక్ దేశాల నుంచి జీడి పిక్కల దిగుమతి జరుగుతోంది. పలాసలో ఏటా జరిగే వ్యాపారంలో 70 శాతం వరకు పిక్కల్ని ఇతర దేశాల నుంచి తెప్పిస్తున్నారు. టాంజానియా పిక్కల ధర 80 కిలోల బస్తా రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. మొజాంబిక్ రకం రూ.13 వేల వరకు ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఘనా, బెనీన్, ఐవరీకోస్ట్ దేశాల నుంచి పిక్కలు దిగుమతి చేసుకుంటారు.

● ఈ నెల మూడో వారం నుంచి శుభ కార్యక్రమాలు ప్రారంభం కావడం, రంజాన్ మాసం, హోలీ వంటి పర్వదినాలు ఉండటంతో జీడి పప్పు వినియోగం పెరిగి.. ఆ ప్రభావం ధరలపై పడుతోంది. పలాస జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘ (పీసీఎంఏ) అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక పంట చేతికందొచ్చే వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

పాఠాలు వినండి.. పాట్లు పడండి

ఈ చిత్రంలో కనిపిస్తున్నది కొత్తూరు మండలంలోని అబలాసింగి గిరిజన గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. పక్కా భవనం లేకపోవడంతో పాకలోనే ఇలా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఐదు తరగతుల్లో 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. సీఆర్టీ విధులు నిర్వర్తిస్తున్నారు. గాలి వీచినా, వర్షం కురిసినా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు స్పందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ఎంఈవోలు గోవిందరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

కదం తొక్కిన కార్మికలోకం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక, రైతాంగ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నేతలు కోరారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం శ్రీకాకుళం నగరం, జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎర్ర జెండాలతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం నగరంలో డైమండ్ పార్క్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అదే ఈ చిత్రం.
– న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

పూర్తి నిర్లక్ష్యం.. అసంపూర్తి నిర్మాణం

వైకాపా హయాంలో ప్రజావసరాన్ని ఏ విధంగా వృథా చేశారో తెలిపేందుకు ఉదాహరణే ఈ చిత్రం. పొందూరు మండలం తండ్యాం గ్రామంలో అసంపూర్తిగా దర్శనమిస్తున్న గ్రామ సచివాలయ భవనం ఇది. జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల వీటి పరిస్థితి ఇలాగే ఉంది. నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు ఎక్కడికక్కడ పనులు నిలిపేశారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తయినా అప్పగించకపోవడంతో అవి వృథాగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి.. సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయండి

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నిఘాను మరింత పటిష్ఠం చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల వద్ద అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆయా కేసులకు సంబంధించిన పలు అంశాలు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, డిజిటల్ అరెస్టులు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు ప్రస్తావించారు.

శ్రీకాకుళం డీఎస్పీగా కొనసాగనున్న వివేకానంద

24 గంటల్లో బదిలీ ఉత్తర్వుల నిలిపివేత

ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం: విశాఖ నగరంలోని హార్బర్ ఏసీపీగా శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానందను నియమిస్తూ బుధవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జారీ చేసిన ఉత్తర్వులను గురువారం నిలిపివేశారు. జిల్లా కేంద్రంలో ఆయన పని తీరు బాగుండటంతో కూటమి నేతలు ఇక్కడే కొనసాగించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానచలనాన్ని 24 గంటల్లోనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దారుణంగా దోచేస్తున్నారు..!

– ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

రైతులకు రుణాలు మంజూరు చేసి ఆర్థిక భరోసా అందించాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో(పీఏసీఎస్) అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. కొందరు అధికారులు, సిబ్బంది శాఖలోని లోసుగులు తెలుసుకొని.. ఎంతో చాకచక్యంగా నిధులు దోచేస్తున్నారు. అన్నదాతలు చెల్లిస్తున్న సొమ్మును దస్త్రాల్లో నమోదు చేయకుండా అవకతవకలకు పాల్పడుతున్నారు.

● పీఏసీఎస్‌ల్లో రైతుల పేరిట అక్రమాలు

జిల్లాలో పీఏసీఎస్‌లు: 36
సభ్యులు: 1.08 లక్షల మంది

మందస, గార, నందిగాం, జలుమూరు, సారవకోట మండలాల్లో రెండేసి పీఏసీఎస్‌లు ఉండగా.. మిగిలిన చోట్ల ఒక్కోటి ఏర్పాటు చేశారు. ఒక్కో సంఘంలో సగటున 3 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వారి భూదస్త్రాలు, విస్తీర్ణం ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేస్తారు. ప్రతి నెలా నిర్దేశిత మొత్తం కట్టించుకుంటారు. కొన్నిచోట్ల ఈ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా సాగడం లేదు.



మందస పీఏసీఎస్‌లో క్యాష్ బుక్‌లో నమోదు చేయకుండా ఇచ్చిన రసీదులు

తవ్వితే మరిన్ని వెలుగులోకి..

నిర్వహణ ఖర్చులు అధికంగా చూపించడం, రసీదులు ఇచ్చి క్యాష్ బుక్‌లో వివరాలు పొందుపరచకపోవడం, సొంత అవసరాలకు వాడుకోవడం, నచ్చినప్పుడు దస్త్రాల్లో వివరాలు నమోదు చేయడం, ముందస్తు సొమ్ములు తీసుకొని తిరిగి చెల్లించకపోవడం, నకిలీ పేర్లతో రుణాలు మంజూరు చేయడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. మిగిలిన వాటిల్లోనూ సమగ్ర దర్యాప్తు చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే ఆస్కారం ఉంది.

దర్యాప్తు చేస్తున్నాం..

పీఏసీఎస్‌ల్లో నిబంధనలకు అనుగుణంగానే రుణాల చెల్లింపులు, దస్త్రాల్లో నమోదు ప్రక్రియ చేపట్టాలి. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నాం. నివేదికలు వచ్చాక ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– మురళీకృష్ణ, ఇన్‌ఛార్జి డీసీవో

ఇవిగో ఉదాహరణలు..

★ పలాస పీఏసీఎస్‌లో భారీ కుంభకోణం జరిగింది. కొన్నేళ్లుగా సుమారు 800 మందికిపైగా నకిలీ పేర్లతో రూ.4 కోట్లకుపైగా రుణాలు మంజూరు చేశారు. ఈ విషయాన్ని అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ తతంగం వెనక వైకాపాకు చెందిన ఓ కీలక నేత ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

★ గతేడాది జి.సిగడాం పీఏసీఎస్‌లో 15 మంది రైతులు ప్రతి నెలా తీసుకున్న రుణానికి సంబంధించి వాయిదాలు చెల్లిస్తున్నారు. అయినప్పటికీ ఓ అధికారి ఆ వివరాలు దస్త్రాల్లో నమోదు చేయకుండా ఏకంగా రూ.31 లక్షలు దోచేశారు. దీనిపై ఉన్నతాధికారులు ఇటీవల విచారణ పూర్తి చేశారు.

★ మందసలోనూ రైతులు చెల్లించిన సొమ్ముల వివరాలను క్యాష్ బుక్‌లో నమోదు చేయకుండానే రసీదులిచ్చారు. నిర్వహణ ఖర్చుల్లోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ విషయమై సమగ్ర దర్యాప్తునకు జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశించారు.

రోగులకు శిక్ష.. సహాయకులకు పరీక్ష..!

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిని సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏళ్ల తరబడి నియామకాలు జరగకపోవడంతో రోగులు, సహాయకులకు అవస్థలు తప్పట్లేదు. ఆసుపత్రికి రోజుకు సగటున 1,200 మందిపైగా ఓపీకి వస్తుంటారు.. మరో 700 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. పడకల సంఖ్య, విభాగాలు, వైద్య విద్య సీట్లు పెరిగినా.. అందుకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడం శాపంగా మారుతోంది.

జీజీహెచ్‌లో సిబ్బంది కొరతతో తప్పని అవస్థలు

ఆసుపత్రికి అనుసంధానంగా 2008లో 650 పడకలు, 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. అప్పట్లో 70 మంది ఎఫ్‌ఎన్‌వో(ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ), ఎంఎన్‌వో(మేల్)లు ఉండేవారు. ప్రస్తుతం 200 ఎంబీబీఎస్ సీట్లు, 100 పీజీ సీట్లు, 930 పడకలకు విస్తరించారు. 10 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ 2008 నుంచి సిబ్బంది నియామకాలు చేపట్టలేదు.

వృద్ధురాలిని వైద్య పరీక్షలకు తీసుకెళ్తున్న సహాయకుడు

ఇబ్బందులివీ..

★ నడవలేని స్థితిలో ఉన్న రోగులను వైద్యుల వద్దకు, వైద్య పరీక్షలు, ఆపరేషన్ థియేటర్లకు సహాయకులే తీసుకెళ్లాల్సి వస్తోంది.

★ ఏ విభాగం ఎక్కడుందో సమాచారం చెప్పేందుకు కూడా ఎవరూ కనిపించని పరిస్థితి నెలకొంది.

★ వెంట వచ్చినవారే ఓపీ తీసుకోవడం, అనంతరం వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సి రావడంతో అత్యవసర కేసుల్లో సక్రమంగా వైద్యం అందట్లేదు.

ఇంకా 259 మంది అవసరం..

930 పడకల ఆసుపత్రిలో మూడు షిఫ్టుల్లో పని చేసేందుకు కనీసం 320 మంది ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు అవసరం. కేవలం 61 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో 14 మందిని ట్రామా కేర్‌కు, కొందరిని డీఈవోలు, లిఫ్ట్ ఆపరేటర్లుగా, మరికొందరిని దోబీలు, శవాగారం సహాయకులు, స్ట్రెచ్చర్ బేరర్లుగా, ఇతర సేవలకు వినియోగిస్తున్నారు. 'సమస్యను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు నివేదించాం. వారి నుంచి ఆదేశాలు రాగానే నియామకాలు చేపడతాం' అని సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ లుకలాపు ప్రసన్నకుమార్ తెలిపారు.

180 మంది వచ్చారు.. 62 మంది ఉన్నారు!

గార, న్యూస్‌టుడే: పదో తరగతిలో వెనకబడిన విద్యార్థులను రైజింగ్ స్టార్స్ పేరిట ఒకచోట చేర్చి 30 రోజుల శిక్షణతో ఉత్తీర్ణులయ్యేలా విద్యా శాఖ తలపెట్టిన కార్యక్రమానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గార బీసీ సంక్షేమ వసతి గృహంలో 9న ప్రారంభించిన కార్యక్రమానికి శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, పొందూరు, లావేరు, పోలాకి, రణస్థలం, సరుబుజ్జిలి, జి.సిగడాం మండలాల పరిధిలోని 27 ఉన్నత పాఠశాలల నుంచి 180 మంది విద్యార్థులు హాజరయ్యారు. సౌకర్యాల లేమితో చాలా మంది ఇక్కడ ఉండటానికి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం 62 మంది మాత్రమే ఉన్నారు. తొలిరోజే మరుగుదొడ్లు, కుళాయిలు, ట్యూబ్‌లైట్లు పాడు చేశారని నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థుల హాజరుకు తగినట్లు సౌకర్యాలు కల్పించామని ఇన్‌ఛార్జి ఏబీసీడబ్ల్యూవో రాజారావు తెలిపారు. డీఈవో రవిబాబు గురువారం శిక్షణ తరగతులను పరిశీలించారు.

నేత్రపర్వం.. తెప్పోత్సవం

మందస వాసుదేవుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆలయ ఉత్తర దిశలోని పుణ్యపుష్కరిణిలో నిర్వహించిన తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. పరిసరాలు గోవిందనామస్మరణతో మార్మోగాయి. కార్యక్రమానికి ముందు త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ జీయరుస్వామి పర్యవేక్షణలో యాగశాలలో విశేష హోమాలు చేశారు. అనంతరం కృష్ణుడి అవతారంలో వాసుదేవుడు పొన్నచెట్టు వాహన సేవలో దర్శనమిచ్చారు. కళాకారులు భజన, అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. అశ్వవాహన సేవలో వాసుదేవుని తిరువీధుల్లో ఊరేగించారు. కళాకారుల బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. – న్యూస్‌టుడే, మందస

అతివల స్వయం ఉపాధికి పీఎం అజయ్

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

స్వయం ఉపాధి దిశగా మహిళలు అడుగులు వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునందిస్తున్నాయి. చిన్న వ్యాపారాల నిర్వహణ, కుటీర పరిశ్రమల స్థాపన, వ్యవసాయ అనుబంధ యూనిట్ల ఏర్పాటు చేయాలనుకునేవారికి ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన(పీఎం అజయ్) కింద రాయితీ రుణాలు మంజూరు చేస్తున్నారు. ఏపీ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్సు కార్పొరేషన్(ఎస్సీ కార్పొరేషన్), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సమన్వయంతో జిల్లాలో యూనిట్లను మంజూరు చేసేందుకు అర్హులను గుర్తిస్తున్నారు.

● జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకం కింద స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ మహిళలకు 60 యూనిట్ల స్థాపనకు రాయితీపై రుణాలు ఇచ్చారు.

● ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 180 యూనిట్లు మంజూరు చేసి రూ.2.50 కోట్లు విడుదల చేశారు. ఒక్కో యూనిట్‌కు లబ్ధిదారుల వాటా 10 శాతం, రూ.50 వేలు రాయితీ, మిగిలిన మొత్తాన్ని ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేని రుణం ఇస్తున్నారు.

● 30 మండలాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ఎస్సీ మహిళల సంఖ్య ఆధారంగా మండలానికి 10 నుంచి 12 యూనిట్లు మంజూరు చేశారు.

● మార్చిలోగా లబ్ధిదారుల ఎంపికతో పాటు యూనిట్లను నెలకొల్పడమే లక్ష్యంగా పని చేస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ ఎం.కిరణ్‌కుమార్ తెలిపారు.

తెల్లవారుజామున 3 గంటల నుంచే శివయ్య దర్శనం

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు

– న్యూస్‌టుడే, జలుమూరు

ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో **ఏడుకొండలు** తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఇతర అంశాలను 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో ఆయన వివరించారు.

ముఖాముఖి

శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో ఏడుకొండలు

■ రాత్రి 10 గంటలకు లింగోద్భవం..

మహాశివరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు(తెల్లవారితే ఆదివారం) ఆలయం తెరిచి.. సుప్రభాత సేవ నిర్వహిస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాం. రాత్రి 7 గంటలకు శిఖర దీపం వెలిగిస్తాం. రాత్రి 10 గంటలకు లింగోద్భవం, అర్ధరాత్రి 12 గంటల నుంచి తిరువీధి కార్యక్రమాలు జరుగుతాయి. ఈసారి సుమారు 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.

● రెండో రోజు(పడియ) భక్తులు స్వామిని దర్శించుకుని.. పితృ దేవతలకు వంశధార నదీ తీరాన పిండ ప్రదానాలు చేస్తారు.

● మూడో రోజు(మహాపడియ) దేవస్థానం ప్రాంగణంలోని ఉప ఆలయాల్లో పూజలు చేస్తారు.

● నాలుగో రోజు పాడ్యమి ఘడియలు ప్రారంభం కాగానే వంశధార నదిలో ఎల్ఎన్‌పేట మండలం మిరియాపల్లి రేవు వద్ద చక్రతీర్థస్నాన ఘట్టం జరుగుతుంది. దీనికి లక్షకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.

విస్తృతంగా ఏర్పాట్లు: దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు, టెంట్లు, మ్యాట్‌లు సిద్ధం చేస్తున్నాం. 25 మంది ఈవోలు, ఇతర సిబ్బంది 25 మంది ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. తాగునీరు, మజ్జిగ, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు అందిస్తాం.

■ తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా..

తొక్కిసలాట, తోపులాటలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు మహాశివరాత్రి, పడియ, మహాపడియ రోజుల్లో 500 మంది, చక్రతీర్థ స్నానం రోజున 1,200 మంది పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో 16 సీసీ కెమెరాలతో పాటు పరిసరాల్లో మరో 100 కెమెరాలతో నిఘా పెంచనున్నాం. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాం.

ఆఫ్‌షోర్ రైతులకు పరిహారం ఇచ్చేందుకు కృషి

పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆఫ్‌షోర్ ఎడమ ప్రధాన కాలువ కారణంగా భూమి కోల్పోతున్న పలాస మండలం కమలాపురం, గోపీవల్లభాపురం రైతుల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి చెప్పారు. గోపీవల్లభాపురం, కమలాపురం సమీపంలో ఆఫ్‌షోర్ కాలువ తవ్వకాన్ని రైతులు ఇటీవల అడ్డుకున్నారు. తమ భూమికి పరిహారం ఇచ్చాకే తవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్, వంశధార ఈఈ శేఖర్ గురువారం ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. హద్దులు, జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఏ రైతుది ఎంత భూమి కాలువలో పోతుందో తెలుసుకుని ఆ వివరాలన్నీ ఎమ్మెల్యే గౌతు శిరీష, ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ మొత్తం 23 మంది రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉందని సమాచారం. అందులో ఒకరిద్దరికి డీపట్టాలున్నాయి తప్పితే మిగిలిన వాళ్లందరికీ భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలూ లేనట్లు తెలుస్తోంది. ఏఈఈ రాజశేఖర్ పాల్గొన్నారు.

రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి

లోతట్టు కదా.. తట్టుకోగలమా..?

మూలపేట పారిశ్రామిక క్లస్టర్‌కు సమస్యగా భూస్వభావం

– న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం

సంతబొమ్మాళి మండలంలోని తంపర ప్రాంతం

ఓ వైపు వడివడిగా మూలపేట పోర్టు నిర్మాణం.. మరోవైపు జాతీయ రహదారిని కలుపుతూ అనుసంధాన రహదారి పనులు.. అక్కడే చెన్నై- హావ్‌డా రైలు మార్గానికి అనుసంధానంగా ఇంకో లైన్ ఏర్పాటు.. 30 కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులోకి రానున్న కార్గో విమానాశ్రయం.. వీటికి తోడు ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌గా ప్రకటన. ఇంకేం సంతబొమ్మాళి మండలం రూపురేఖలు మారిపోతాయని అంతా ఆశపడేలోగా కొంత చిక్కొచ్చి పడింది. పారిశ్రామిక క్లస్టర్‌కు ఇక్కడి భూస్వభావమే సమస్యగా మారింది.

మండలంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 5 వేల ఎకరాలతో పాటు ఏపీఐఐసీకి చెందిన 1,200 ఎకరాల భూమి ప్రస్తుతం సిద్ధంగా ఉంది. వీటితో పాటు కాకరాపల్లి, కొల్లిపాడు, మేఘవరం ప్రాంతాల్లో మరో 3 వేల ఎకరాలు, మర్రిపాడు సమీపంలో 1,200 ఎకరాల జిరాయితీ భూములు అందుబాటులో ఉన్నాయి. వీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేవు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల ప్రతినిధుల బృందాలు వరుసగా పరిశీలనలు చేశాయి. వచ్చి వెళ్లినవారు మళ్లీ సంప్రదింపులు జరపకపోవడంతో అంతా ఏం జరిగిందోననే మీమాంసలో పడ్డారు.

ఇంతకీ ఏమైందంటే..

★ పరిశ్రమల ఏర్పాటుకు స్థానికంగా అందుబాటులో ఉన్న తంపర భూములు లోతట్టుగా ఉండటం ప్రధాన ప్రతికూల అంశమని తెలిసింది.

★ భూమి కొనుగోలు ధర కన్నా మట్టి పూడ్చడానికే రెట్టింపు వెచ్చించాల్సి ఉంటుందని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

★ గతంలో ఈస్టుకోస్టు ఎనర్జీస్ థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటుకు కూడా మట్టి నింపేందుకు భారీ కసరత్తు చేయాల్సి వచ్చింది.

★ ఇప్పుడు కూడా కనిష్ఠంగా మీటరు మేర, గరిష్ఠంగా మూడు మీటర్ల మేర మట్టిని నింపాల్సిన పరిస్థితి నెలకొంది.

★ భూస్వభావం, పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించేలా చర్యలు చేపడుతున్నారు.

ప్రథమ వర్ధంతి (సంవత్సరీకము)

మీ చెరగని చిరునవ్వు మా మనస్సులలో చిరస్థాయిగా నిలిచినా మీ మరణం మాకు తీరని లోటు. మీరు మా నుండి దూరమై సంవత్సర కాలం గడిచినా, మీ మధురస్మృతులు, జ్ఞాపకాలు మా మదిలో పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ...
మీ... జ్ఞాపకాలతో... ముందుకు సాగుతూ...

కీ॥శే॥ ఇప్పిలి జయమ్మ గారు
W/o స్వర్గీయ గణపతిరావు గారు
Rtd. Teacher
వడ్డినవలస (గ్రామం), సారవకోట (మండలం)

కుమారులు - కోడళ్లు - మనుమలు, మనుమరాండ్రు
ఇప్పిలి రవి APO, బూర్జ - లక్ష్మి - గణేష్, IIT, ఖగేష్, IIT
ఇప్పిలి వేణుగోపాలరావు SA(P.Sc), GGH School, Jalumuru - మాధురి - జయప్రకాష్, శివాని B.Tech (M.B.B.S)
ఇప్పిలి ఆంజనేయప్రసాద్ - చంద్రిక - గణపతిరావు, జయహాసిని
కుమార్తె - అల్లుడు : రెడ్డి భానుమతి - రెడ్డి చిరంజీవులు
రెడ్డి భార్గవి జ్యోతి BBM, LLB, డా॥ కాత్యాయనిదేవి, MBBS, MD (Gen Med.)
మనుమరాలు : ఆధ్య
డా॥ శివరామకృష్ణనాయుడు, MBBS, MDHM, రెడ్డి శివనారాయణ, B.Tech, MBA

శ్రీలక్ష్మిగణపతి ఫిల్లింగ్ స్టేషన్ (BPCL) వడ్డినవలస (గ్రామం), సారవకోట (మండలం)

ప్రథమ వర్ధంతి తేది 13-02-2026 శుక్రవారం మధ్యాహ్నం గం.12 నుండి వడ్డినవలస గ్రామంలో మా స్వగృహమునందు జరుపబడును. కావున తెలియపరచడమైనది.

జ్ఞాపకాల మదిలో...

జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి

మీరు చూపిన ఆత్మీయత..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట..
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది..
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని భావాలను అక్షరరూపంలో నివేదించడం తప్ప..

ప్రకటనలపై జీఎస్టీ 5% శాతం అదనం

నిర్యాణం, వర్ధంతి, జయంతి
ఈనాడు
యాడ్స్ ద్వారా తెలియజేయండి

ఈనాడు
ప్రకటనల విభాగం
80085 97609

(c) eenadu

నాడు-నేడు నిర్లక్ష్యం.. గడ్డ కట్టిన బస్తాలే సాక్ష్యం

కంచిలి మండలం తలతంపర పంచాయతీ కాళింగపుట్టుగ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన నాడు-నేడు పనుల్లో భాగంగా మిగిలిన సిమెంటు బస్తాలు అలానే విడిచిపెట్టడంతో గడ్డ కట్టాయి. సుమారు 20 బస్తాలు వృథాగా పోయాయి. వీటిని అదే ఆవరణలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ద్వారం పక్కన పెట్టడంతో అందులోకి పాములు, ఇతర విష కీటకాలు చేరుతున్నాయి. అక్కడకు వచ్చే రోగులతోపాటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఎంఈవో శివరాంప్రసాద్‌ను వివరణ కోరగా నాడు-నేడుకు సంబంధించిన పనులు నిలిచిపోవడంతో సిమెంటు బస్తాలు గడ్డ కట్టాయని, వెంటనే అక్కడ నుంచి తొలగించే ఏర్పాటు చేస్తామన్నారు. - న్యూస్‌టుడే, కంచిలి

కలెక్టర్ కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో నిరసన తెలుపుతున్న ఏపీ ఎన్జీవో సంఘ ప్రతినిధులు

సీపీఎస్ రద్దు చేయాల్సిందే

కలెక్టరేట్(శ్రీకాకుళం), పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావం తెలుపుతూ గురువారం ఉద్యోగులు నిరసన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు పీఆర్‌సీ నియమించాలంటూ నినాదాలు చేశారు. సీపీఎస్, లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని.. బకాయిలు విడుదల చేయాలన్నారు. సంఘ నాయకులు కేసీహెచ్ మహంతి, కె.భానుమూర్తి, బి.మోహనరావు, బి.పూర్ణచంద్రరావు, శ్రీనివాసరావు, నవీన్‌కుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు. ❖ ఏపీ ఐకాస అమరావతి ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఏపీ ఐకాస అమరావతి జిల్లా ఛైర్మన్ కె.శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమణ, మహిళా ఛైర్‌పర్సన్ ప్రవల్లిక, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ❖ జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు యూనియన్ బ్యాంకు మహిళా శాఖ వద్ద ఆందోళన చేపట్టారు. సూర్యమహల్ కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారంగా ఏర్పాడ్డారు. సంఘ నాయకులు బి.శ్రీనివాసులు, జి.కరుణ, రామశర్మ, శ్రావణి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద వివిధ బ్యాంకులకు చెందిన సంఘాల నాయకులు ఎం.శ్రీనివాసరావు, బీవీఎస్ రావు, రవికుమార్, రాము, ఈశ్వర్ తదితరులు నిరసన తెలిపారు.

శ్రీకాకుళం నగరంలో ప్రదర్శనగా వెళ్తున్న వివిధ బ్యాంకుల ఉద్యోగులు

విద్యుత్తు ప్రమాదంపై విజిలెన్స్ ఆరా

శ్రీకాకుళం అర్బన్, వజ్రపుకొత్తూరు/గ్రామీణం, న్యూస్‌టుడే: వజ్రపుకొత్తూరు మండలం కొండవూరులో ఇటీవల విద్యుత్తు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు భువన్, అతని నాన్నమ్మ తులసమ్మను గురువారం ఈపీడీసీఎల్ విజిలెన్స్ విభాగం ఎస్పీ రామారావు కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ఇదిలా ఉండగా బాలుడి చేతి మణికట్టు భాగాన్ని వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు.

దాతల సాయం

'ఈనాడు'లో ఈ నెల 11న 'కన్నపేగుకు కష్టం..కొండంత సాయం' శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని చదివి చలించిన కొండూరు గ్రామస్థులు శస్త్రచికిత్సకు అవసరమైన కొంత మొత్తాన్ని చెల్లించడానికి ముందుకొచ్చారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. వారి తరఫున కొందరు ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రూ.3.70 లక్షలు అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ఓదార్పు మనోధైర్యం చెప్పారు. దట్టి నాగేష్, లండ సురేష్, కోనారి జోగారావు, కొరికాన రాజేష్, దట్టి మహేష్, లండ ధనరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శిస్తున్న గ్రామ యువత

తీరం..అభివృద్ధి పథం!

➡ సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీ పరిధి డొంకలూరు, బట్టిగళ్లూరు, నడుమూరు, ఎకువూరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు తెల్లవారుజామున వేటకు వెళ్లాలంటే చీకట్లో.. ఇసుకతిన్నెల మీదుగా తీరానికి చేరుకునేవారు. రహదారి, వీధి దీపాలు లేకపోవడంతో అవస్థలు పడేవారు. సాగరమాల మొదటి విడతలో భాగంగా సౌర దీపాలు సమకూర్చడం.. ఉపాధి హామీ పథకంలో భాగంగా నాలుగు గ్రామాలను కలుపుతూ రహదారులు నిర్మించడంతో సమస్యకు పరిష్కారం లభించింది.

➡ వజ్రపుకొత్తూరు మండలంలో 11 పంచాయతీల పరిధిలో 30 వరకు తీరప్రాంత గ్రామాలున్నాయి. అన్ని చోట్లా సౌర దీపాలు ఏర్పాటు చేశారు. తీరం వరకు రహదారులు నిర్మించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, సోంపేట

తెల్లవారుజామున వేటకు వెళ్లే మత్స్యకారుల కష్టాలకు మోక్షం లభించింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో గ్రామం నుంచి సముద్రానికి వెళ్లే మార్గంలో సౌర దీపాలు అమర్చడంతో కొత్త శోభ సంతరించుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తీరం వరకు రహదారుల నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి.

ఉపాధి పథకంలో భాగంగా సోంపేట మండలం ఎకువూరు తీరంలో నిర్మించిన రహదారి

మౌలిక వసతుల కల్పనతో మత్స్యకారుల ఇబ్బందులకు మోక్షం

కోల్ ఇండియా తోడ్పాటు

➤ మత్స్యకారులు తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల లోపు వేటకు వెళ్లడానికి సమాయత్తమవుతారు. మర బోట్లు, చిన్న పడవల ఆధారంగా వేట సాగిస్తారు. ఆ సమయంలో గ్రామం నుంచి తీరానికి వలలు, ఇతర పరికరాలు చీకట్లో తీసుకెళ్లడా నికి ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి.

➤ పాములు, విష పురుగులు, మొగిలి పొదలు, ముళ్ల మొక్కల్ని దాటుకుని వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కోల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులను సంప్రదించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రతిపాదించిన ప్రకారం తీరంలో సౌర దీపాల ఏర్పాటుకు తోడ్పాటు అందించారు.

➤ సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు తీరప్రాంత గ్రామాల పరిధిలో ఎలుగుబంట్ల బెడద ఎక్కువగా ఉంది. చీకటి పడగానే రహదారులపై సంచరిస్తుంటాయి. దీపాల ఏర్పాటుతో వాటి నుంచి ఇబ్బందులు ఉండకపోవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు.

119 గ్రామాలు..2,170 సౌర దీపాలు

➤ 119 తీర ప్రాంత గ్రామాల్లో 2,170 సౌర దీపాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దీపానికి రూ.27 వేలకు పైగా ఖర్చు అయింది.

➤ తొలి విడతలో 91 గ్రామాల పరిధిలో 1,594, రెండో దశలో 28 గ్రామాల్లో 576 సౌర దీపాలు సమకూర్చారు. ఇందుకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు.

➤ ఇసుకతిన్నెలు, గోర్జి మార్గాల్లో రాకపోకలకు అవస్థలు పడేవారిమని.. ఉపాధి హామీ పథకం కింద రహదారుల నిర్మాణంతో రవాణాకు ఇబ్బందులు తప్పాయని మత్స్యకార ఐక్య వేదిక అధ్యక్షుడు బడే తమ్మారావు తెలిపారు.

చిన్నారుల గుండెకు భరోసా

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పుట్టినప్పటి నుంచి గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు జిల్లా యంత్రాంగం భరోసా కల్పిస్తోంది. డీఎంహెచ్‌వో కె.అనిత ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో గుండె వ్యాధుల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. మెడికవర్ ఆసుపత్రి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా.అశోక్‌రాజు (విశాఖ) చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. తీవ్ర గుండె వ్యాధులున్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మెడికవర్ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఈ నెల 13న టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రంలో గుండె వ్యాధుల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రసంగిస్తున్న జీజీహెచ్ చిన్నపిల్లల విభాగాధిపతి రాము

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	150	255	275

కండక్టర్లకు పవర్ బ్యాంకుల అందజేత

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: స్త్రీశక్తి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో కండక్టర్లు వినియోగిస్తున్న టిమ్‌లకు ఛార్జింగ్ సమస్య తలెత్తుతోంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సమకూర్చిన పవర్‌బ్యాంకులను గురువారం శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలో కండక్టర్లకు అందజేశారు. జిల్లా ప్రజారవాణాధికారి సీహెచ్ అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు ఉచిత విద్య

న్యూస్‌టుడే, పొందూరు

పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతులు కల్పించి మెరుగైన విద్య అందిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ బడుల్లో ఖర్చు లేకుండా ఉచిత విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తోంది. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో సుమారు 391 పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం కేటాయించేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు

కేటాయింపు ఇలా..

పేద విద్యార్థులు, అనాథలు, హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు 5, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4, బీసీ, మైనార్టీ, ఇతరులకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు.

★ ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31 లోపు జన్మించి ఉండాలి.

★ స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించిన వారు అర్హులు.

★ చిరునామా ధ్రువీకరణకు ఆధార్, ఓటరు ఐడీ, రేషన్, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల్లో ఏదో ఒకటి సమర్పించొచ్చు. వయసు నిర్ధారణకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యావనరుల కేంద్రాలు, పాఠశాలల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

★ పోర్టల్‌లో ప్రైవేటు పాఠశాలల నమోదు ప్రక్రియను ఈ నెల 16 లోపు పూర్తి చేయనున్నారు. 20 నుంచి వచ్చే నెల 10 వరకు విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడతారు. 17న అర్హత నిర్ధారిస్తారు. 25న, మొదటి విడత, ఏప్రిల్ 12న రెండో విడత లాటరీ తీస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- ఎ.రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం

బాలికపై లైంగికదాడి

నిందితుడికి ఇరవై ఏళ్ల కారాగారశిక్ష

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకుని, లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువుకావటంతో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 71,000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడు చెల్లించే జరిమానాలో బాధితురాలికి రూ. 70 వేలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ అందించిన వివరాలిలావున్నాయి. హిరమండలం మండలం కొల్లివలస గ్రామానికి చెందిన కొయ్యాన తిరుపతిరావు(33) వివాహితుడు. చోడవరంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అదే ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలికను మభ్యపెట్టి ఆమె ఇంటి నుంచి ఐదుతులాల బంగారం, రూ. 50 వేల నగదు తెప్పించాడు. ఆ నగలు, డబ్బులతో 2015, మే 25న బాలికను తీసుకుని రాజస్థాన్ వెళ్లిపోయాడు. తమ కుమార్తె కనిపించకపోవటంతో బాలిక తల్లి చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు 2021 వరకు బాలికతో అక్కడే ఉండిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పోలీసులు దర్యాప్తు కొనసాగించి అదే ఏడాది నిందితుడిని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. నిందితుడితో పాటు బాలికను, పిల్లలను నగరానికి తీసుకువచ్చారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేరం రుజువుకావటంతో నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు.

ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మృతి

విశాఖపట్నం(మాధవధార), న్యూస్‌టుడే: ఇంట్లో ఒంటరిగా నివాసముంటున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మృతి చెందిన ఘటన విశాఖ నగరం మర్రిపాలెం సమీప బాపూజీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కల్లూరి గోవిందరాజులు(52) ఆర్మీలో పని చేసి పదేళ్ల క్రితమే రిటైరయ్యాడు. ఈయనకు భార్య భవాని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలం క్రితం విశాఖలోని బాపూజీనగర్‌లో నివాసముంటున్నారు. ప్రస్తుతం విశాఖ పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు కుమార్తెలకు ఉద్యోగం రావడంతో తల్లి భవాని వారితో పాటు హైదరాబాద్‌లో ఉంటోంది. గోవిందరాజులు మాత్రం ఒంటరిగా ఇక్కడే ఉంటున్నాడు. మద్యం తాగే అలవాటు ఉండటంతో పాటు మధుమేహం, ఇతర వ్యాధులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతున్నాడు. రెండు రోజుల కిందట మద్యం తాగి నిద్రించాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల నివాసితులు పోలీసులు తెలియజేయడంతో వారొచ్చి తలుపులు పగులగొట్టి పరిశీలించగా మృతి చెంది ఉన్నాడు. రెండు రోజుల క్రితమే నిద్రలోనే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే రౌడీషీట్ తెరుస్తాం

శ్రీకాకుళం నేరవార్తా విభాగం,న్యూస్‌టుడే: గార మండలం శ్రీకూర్మంలో ఐదేళ్లలో వివిధ హత్యలు, దాడి ఘటనల్లో నిందితులకు గురువారం ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు కౌన్సెలింగ్ నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు వారిని, కక్షిదారులను పిలిపించి మాట్లాడారు. 'ఈనాడు'లో గత నెల 28న శ్రీకూర్మంలో నేరాలకు సంబంధించి 'రగిలే పంతం.. అడ్డొస్తే అంతం' శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కర్ని పిలిచి మాట్లాడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈమేరకు గ్రామంలో ఐదేళ్ల పాటు వివిధ నేరాలతో సంబంధం ఉన్న వారిని రప్పించి వారి కదలికలు, కుటుంబ స్థితిగతులు, ఇతర అంశాలపై మాట్లాడారు. నేరాలకు ప్రేరేపించినా, కక్ష పెంచుకుని దాడులకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వారం గార పోలీసుల ఎదుట హాజరై కదలికలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే రౌడీషీట్ తెరుస్తామని స్పష్టం చేశారు. అనుమానిత షీట్లలో ఉన్న వారు గ్రామాన్ని విడిచి వెళ్తే స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.

శ్రీకూర్మం గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఐ పైడపు నాయుడు

EENADU Classifieds

REAL ESTATE

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

శ్రీకాకుళం టౌన్‌లో ప్రముఖ విద్యాసంస్థలో పనిచేయుటకు మేల్ వార్డెన్ కావలెను. వెంటనే సంప్రదించండి ✆ 8179982646.

బాలాజీ రెసిడెన్సీ శ్రీకాకుళంలో పనిచేయుటకు రిసెప్షనిస్టులు, సూపర్‌వైజర్స్, రూమ్‌బోయ్స్ కావలెను. లోకల్‌వారికి ప్రాధాన్యత సంప్ర॥ 9440710617.

విజయవాడ ప్లాస్టిక్ పరిశ్రమ నందు పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. అర్హత: 10th, ఇంటర్, ITI, డిప్లొమా. Email: infoampp2016@gmail.com ✆ 62810 45178. అడ్రస్: అమరావతి పాలీప్యాక్, D.No: 25-38, 4వ క్రాస్ రోడ్, కబేళా, VJA-12

SECURITY GUARDS

గరివిడిలో పనిచేయుటకు Security Guards కావలెను.15,000/- Salary. ఉచిత వసతి సదుపాయం కలదు. ✆ 9949826283, 8341732380

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

డీఈవోకు వినతి

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పదో తరగతి విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డీఈవో రవిబాబును పీఆర్టీయూ ప్రతినిధులు కోరారు. డీఈవోను గురువారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. 220 పని దినాలకు తక్కువ కాకుండా పని చేసిన పాఠశాలలకు రెండో శనివారం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సంఘ జిల్లా అధ్యక్షుడు తంగి మురళీమోహనరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రాజశేఖరరావు, అసోసియేట్ అధ్యక్షుడు రవికుమార్ తదితరులు కోరారు.

- న్యూస్‌టుడే, కలెక్టరేట్ (శ్రీకాకుళం)

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

చిన్న గుంతలు.. పూడ్చక అవస్థలు

పురపాలికలు, నగరపాలికలో పాత్‌హోల్స్‌పై ఉదాసీనం

న్యూస్‌టుడే, పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నగరం

జిల్లాలో నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల పరిధిలో పాత్‌హోల్స్ ప్రమాదఘంటికలుగా మారుతున్నాయి. ప్రధాన రహదారులతోపాటు వార్డుల రోడ్లపై పడిన గుంతలు పూడ్చకుండా వదిలేస్తుండటంతో వాహనదారులతోపాటు పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రత్యేక నిధుల లేమి, సాధారణ నిధులపైనే ఆధారపడాల్సి వస్తుండటంతో వీటిపై దృష్టిసారించలేని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పురపాలక సంఘాలు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పాత్‌హోల్స్‌పై కథనం..

కాశీబుగ్గ బస్టాండ్ కూడలి వద్ద ఏర్పడిన గుంతలు

న్యూస్‌టుడే పరిశీలన

సూచికలు: ✧ పురపాలక సంఘం ✦ వార్డులు ➾ వీధులు ✔ నిధుల వ్యయం

✧ పలాస ✦ 31 ➾ 164 ✔ రూ. 5 లక్షలు

సాధారణ నిధులతోనే

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో పాత్‌హోల్స్ నిర్వహణకు ప్రత్యేక నిధులు విడుదల చేయకపోవడంతో సాధారణ నిధులతోనే మరమ్మతులు చేయాల్సి వస్తోంది. కోసంగిపురం నుంచి చిన్నబడాం, మూడు రోడ్ల కూడలి నుంచి మొగిలిపాడు వరకు ప్రధాన రహదారి ఉంది. 2024లో రూ.5 లక్షలతో గుంతలు పూడ్చివేయగా, మిగిలిన చోట్ల అలానే ఉండిపోయాయి. కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి నుంచి టెలికామ్ ఎక్స్ఛేంజ్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో 10 వరకు గుంతలు ఉన్నాయి. మూడు రోడ్ల కూడలి నుంచి పోస్టాఫీస్ వరకు పై వంతెన పనులు జరుగుతుండటంతో రహదారికి ఒకవైపు ప్రమాదకరంగా తయారైంది. పాత్‌హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించామని, పలాసలో పనులు జరిపించామని, కాశీబుగ్గ వైపు మరమ్మతులు జరిపేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఇ.శ్రీనివాసులు తెలిపారు.

✧ ఇచ్ఛాపురం ✦ 23 ➾ 228 ✔ రూ.7 లక్షలు

రూ.5 లక్షలతో అంచనాలు

ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో పలుచోట్ల ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గత మూడేళ్లలో రెండుసార్లు గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. 2023-24లో రూ.5 లక్షలు, 2024-25లో రూ.2 లక్షలు వ్యయం చేస్తూ మరమ్మతులు చేశారు. తాజాగా అధికార యంత్రాంగం వార్డుల్లో 55 ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు రూ.5లక్షలతో అంచనాలు వేస్తున్నారు. పురపాలక సంఘంలో అన్ని వార్డుల్లోనూ పరిశీలించి మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ ఎన్.రమేష్ తెలిపారు.

✧ శ్రీకాకుళం నగరపాలక ✦ 52 ➾ 312 ✔ సుమారుగా రూ.74.75లక్షలు (2024)

నిధులు ఖర్చయినా యథాతథం

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 2024లో రూ.74.75 లక్షలతో 373 గుంతలకు మరమ్మతులు చేపట్టారు. తర్వాత క్యూరింగ్ పనులు సక్రమంగా చేయకపోవడంతో మూడు నెలలకే మళ్లీ గుంతలు ప్రత్యక్షమయ్యాయి. రహదారులు పాడవ్వకుండా గుంతలు పూడ్చేందుకు రూ.21.09 లక్షలతో నిధుల విడుదల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని డీఈ కమలాకర్ తెలిపారు.

రుసుం ఎగ్గొట్టేద్దాం.. అడ్డదారిలో పోదాం

న్యూస్‌టుడే, కాశీబుగ్గ

జాతీయ రహదారిపై వెళ్లాల్సిన లారీలు కాశీబుగ్గ ఎల్‌సీ గేటు నుంచి వెళ్తుండటంతో స్థానికంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా ఉంది. ఇక్కడ టోల్ రుసుం ఎగ్గొట్టేందుకు వాహనదారులు అడ్డదారుల్లో కాశీబుగ్గ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.

❖ ఈ క్రమంలో జాతీయ రహదారి నుంచి వాహనాలు మళ్లించి బెండిగేటు, గరుడఖండి, చిన్నబడాం, కాశీబుగ్గ, పద్మనాభపురం మీదుగా కోసంగిపురం కూడలి వద్ద జాతీయ రహదారి పైకి చేరుతున్నాయి. కోసంగిపురం కూడలి నుంచి కాశీబుగ్గ మీదుగా పాత జాతీయ రహదారి నుంచి బెండిగేటుకు చేరుతున్నాయి.

❖ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 గంటలు వరకు ఎక్కువగా అడ్డదారిలో వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. దీంతో కాశీబుగ్గ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. రైల్వే గేటు వద్ద తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైలు పై వంతెన పనులు జరుగుతున్న తరుణంలో అడ్డదారిలో భారీ వాహనాలు రాకపోకలు సాగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

❖ ఇటీవల అడ్డదారిలో రాకపోకలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ప్రమాదాలు సైతం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై కాశీబుగ్గ పట్టణ సీఐ వై.రామకృష్ణ మాట్లాడుతూ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అడ్డదారిలో వస్తూ కాశీబుగ్గలో నిలిచిన లారీ

విద్యుత్తు రంగంలో సంస్కరణల పేరిట అన్యాయం

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న 1104 సంఘ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం శ్రీకాకుళం నగరంలోని కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సంఘ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎంవీ గోపాలరావు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్తు రంగంలో సంస్కరణల పేరిట ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. వేతన సవరణ చేపట్టి న్యాయం చేయాలని.. గత ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రాష్ట్ర నాయకుడు గోపాలరావు

(c) eenadu

ఇక్కడో నిర్మాణం దాగుంది..

ఇదేదో ముళ్ల డొంక అనుకుంటున్నారా.. ఇందులో గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం దాగుంది. వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడులో వైకాపా హయాంలో అట్టహాసంగా ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి కాక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రాలేదు. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మండల ఇంజినీర్ నాగభూషణం తెలిపారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

తెరపై ఈనాడు

పలాసలో.. ఎస్వీ మ్యాక్స్: మన శంకర వరప్రసాద్‌గారు హరిశంకర్: పంకీ **ఇచ్ఛాపురంలో..** మణికంఠ ఎల్ మ్యాక్స్: పంకీ, పూర్ణ: మన శంకర వరప్రసాద్‌గారు **సోంపేటలో..** ఎస్ఎస్‌మ్యాక్స్: మన శంకర వరప్రసాద్‌గారు, శివ: పంకీ **మందసలో..** మహేంద్ర: పాంచాలి – న్యూస్‌టుడే, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, మందస

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 8008574279 9063144707

? పలాస మండలం ఈదురాపల్లి ప్రధాన వీధిలో తాగునీరు సరఫరా చేసే పైపుల మూతలు పాడయ్యాయి. - **స్థానికులు**

★ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. - **ఆశ, పంచాయతీ కార్యదర్శి, కేదారిపురం** – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి

ఇచ్ఛాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు

సోంపేటలో నిరసన..

పలాసలో కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

కార్పొరేట్ల ఒత్తిడికి తలొగ్గి తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ, యూటీఎఫ్, కార్మిక, ఉద్యోగ, రైతు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో నిరసన తెలిపారు. ర్యాలీలు నిర్వహించారు. – న్యూస్‌టుడే బృందం

వైద్య నిపుణుల్ని నియమించండి

పలాస, న్యూస్‌టుడే: కిడ్నీ ఆసుపత్రిలో వైద్య నిపుణుల నియామకం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేరకు తాడేపల్లిలో గురువారం సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధరబాబుకు వినతిపత్రం అందించారు. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేసేందుకు అనువైన యంత్ర పరికరాలు సమకూర్చు కోగలిగామని, వైద్యనిపుణులను నియమిస్తే ఉద్దానం ప్రాంతవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

– న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

కొందరిది పేద పరిస్థితి. మరికొందరిది రెక్కాడితే గానీ డొక్కాడని దుస్థితి. అలాంటి వాళ్లకి కష్టం వచ్చి ఎక్కువ ఖర్చుతో కూడిన వైద్యం అందించాలి అంటే దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారు. అలాంటి వారికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందకపోతే, వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది. పలాస నియోజకవర్గంలో మూడు మండలాలు, పురపాలక సంఘం పరిధిలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 83 మందికి సుమారు రూ.70 లక్షల సాయం అందింది.

సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే శిరీష

సీఎం సహాయనిధి.. పేదలకు పెన్నిధి

★ పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన వైశ్యరాజు మణికంఠ(25) ఓ కర్మాగారంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. తండ్రి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్త్రాలు అమ్ముతుంటారు. తల్లి గృహిణి. మణికంఠ స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై బారువ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సుమారు నెల రోజులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. దాదాపు రూ.8 లక్షలు ఖర్చయింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకి రూ.1,90,680 ఆర్థిక సాయం అందింది.

దరఖాస్తు ఇలా..

★ శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య చికిత్సలే కాకుండా వైద్యం కోసం ఆసుపత్రిలో ఖర్చుపెడితే చాలు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందొచ్చు.

★ శస్త్ర చికిత్సలు చేయించుకున్న వాళ్లు సొంత డబ్బులు ఖర్చు చేసిన ఆరు నెలల్లోపు స్థానిక ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పలాస నియోజకవర్గ వివరాలు

మండలం	లబ్ధిదారులు	అందిన సాయం (రూ.లక్షల్లో)
పలాస	21	19.05
పలాస-కాశీబుగ్గ పురపాలక	13	8.05
వజ్రపుకొత్తూరు	25	25.66
మందస	24	18.44

★ సాయం పొందాలనుకునే వాళ్లు ఆసుపత్రి వారు ఇచ్చిన బిల్లులతోపాటు రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నకళ్లను దరఖాస్తుకు జత చేయాలి.

★ దరఖాస్తును స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో అందిస్తే అక్కడి నుంచి సీఎం కార్యాలయానికి పంపిస్తారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

సీఎం సహాయనిధి కింద సాయం కావాలని వచ్చిన వాళ్లందరికీ డబ్బులు అందేలా చేస్తున్నాం. ప్రజలు కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి కృషి చేస్తున్నాం. పేదలకు అన్ని విధాలా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు.

– గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస

ఇదీ రహ'దారే'..!

సోంపేట కూరగాయల మార్కెట్ క్రమబద్ధీకరణ చేసినప్పటికీ కొందరు వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కవిటి రోడ్డులో పడమర నుంచి మార్కెట్‌లోకి వచ్చేందుకు అవస్థలు ఎదురవుతున్నాయి. కూరగాయల దుకాణాలు మార్కెట్ సీసీ రోడ్డుపైనే ఇరువైపులా నిర్వహిస్తున్నారు. పంచాయతీ అభివృద్ధి అధికారిణి ఎం.శాంతికుమారిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

నీరు రాదు.. దాహం తీరదు..

జెన్నాగయి ప్రాథమిక పాఠశాలలో శుద్ధజల ప్లాంటు మరమ్మతులకు గురైంది. దీంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్లాంటుకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు నగిరి వేణుబాబు వద్ద ప్రస్తావించగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి, నీటి కష్టాలు తీరేలా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

– న్యూస్‌టుడే, సోంపేట

సోంపేట మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రాథమిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ పనిచేస్తున్నామని పంచాయతీ ఈవో ఎం.శాంతికుమారి తెలిపారు. ఆమె 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు. ఆక్రమణలు, చిరకాల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని పేర్కొన్నారు.

పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం

ముఖాముఖి

సిబ్బంది కొరత..

చీకటి సోంపేట, జింకిభద్ర సోంపేట, మొగిలిపాదు, బిరుసువాడ గ్రామాలతోపాటు కొత్తగా వెలసిన గాంధీనగర్, శివాజీనగర్, వవ్వపురి కాలనీ, ఇతర కాలనీల పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని దృష్టి పెట్టాం. పారిశుద్ధ్య సిబ్బంది 35 మంది మాత్రమే ఉండటం, పది ట్రైసైకిళ్లు నాలుగే పనిచేస్తుండటంతో ఇబ్బందిగా ఉంది. రోజుకు 15 టన్నుల వరకు చెత్త సేకరిస్తున్నప్పటికీ ప్లాస్టిక్ సామగ్రి ఎక్కువగా ఉండటంతో డంపింగ్‌యార్డు అవస్థలు తప్పడం లేదు.

మురుగు సమస్య..

ప్రధాన కాలువ నిర్మాణం కోసం రూ.3కోట్ల వరకు అవసరం. నిధుల కొరతతో ఈ పనులు చేపట్టలేకపోతున్నాం. ఎంపీడీవో కార్యాలయం నుంచి రాజుగారి నీరు మీదుగా సోమేశ్వరాలయం వరకు కాలువ నిర్మాణం చేపడితేనే మురుగు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మొగలికత్తూరులో మురుగు కాలువలకు అనుసంధానం లేకపోవడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. పలు చోట్ల డ్రైనేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం.

ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు..

తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్దానం పథకానికి సంబంధించిన 140 పబ్లిక్ కుళాయిలతో పాటు 87 బోర్లు, 34 ట్యాంకులు, 34 బావుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. పైపు లీకేజీ సమస్య పరిష్కరించేందుకు, జల్‌జీవన్ మిషన్ ద్వారా మిగిలిన ప్రాంతాల్లో ఇంటింటి కుళాయి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

పంచాయతీలో వీధులు: 175, ప్రజలు: 25వేలు

రక్షణ చర్యలు

★ చెరువుల ఆక్రమణల తొలగింపు విషయం ప్రభుత్వ విప్, ఇతర పెద్దల దృష్టిలో ఉంది. పంచాయతీ స్థలాల రక్షణ కోసం కంచె వేయడం, చిదంబర చెరువు అభివృద్ధితో పాటు పోలీసు చెరువు రక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం.

★ చిన్నపిల్లల పార్కు అభివృద్ధికి రూ.50 లక్షలకు పైగా అవసరం. ప్రభుత్వ విప్ కొంతమేర నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీధి దీపాల సమస్య లేకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం.

★ ఇప్పటివరకు 60 శాతం మేర పన్నులు వసూలు చేశాం. షాపింగ్ కాంప్లెక్సు ఏర్పాటు, పాత షాపుల మరమ్మతులు, ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం

వజ్రపుకొత్తూరు, కవిటి, న్యూస్‌టుడే: సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా పని చేయాలని వజ్రపుకొత్తూరు, కవిటి ఎంపీడీవోలు రమేష్‌నాయుడు, ఎల్.త్రినాథ్ అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడులో వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాస్య కేంద్రాన్ని గురువారం రమేష్‌నాయుడు పరిశీలించారు. కవిటి మండలం వడ్డితాండ్రపుట్టుగలోని అక్షర కేంద్రాలను ఎంపీడీవో ఏవో శ్రీనివాస రెడ్డితో కలిసి పరిశీలించారు. అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఏపీఎం ప్రసాదరావు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో రమేష్ నాయుడు, ఏపీఎం ప్రసాదరావు

ప్రభుత్వ బడుల్ని కాపాడుకోవాలి

కంచిలి గ్రామీణం: ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడం ద్వారా ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని ఎంఈవో ఎస్.శివరాంప్రసాద్ కోరారు. ఈ మేరకు గురువారం జె.బెల్లుపడ ప్రాథమిక పాఠశాలలో గ్రామస్థులతో సమావేశమయ్యారు. పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడంతో ప్రాథమికోన్నత స్థాయి నుంచి ప్రాథమిక పాఠశాలగా మిగిలిందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనన్నారు. ఎంఈవో2 చిట్టిబాబు పాల్గొన్నారు.

వైభవంగా జామి ఎల్లమ్మ జాతర

కొన్నాయిపుట్టుగలో కొలువైన జామి ఎల్లమ్మ అమ్మవారి జాతరను గ్రామస్థులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి

సాయిబాబాకు పూజలు.. కంచిలి గ్రామీణం: మకరాంపురం సాయిబాబా ఆలయంలో గురువారం కాగడ హారతితో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

పొంచి ఉన్న ప్రమాదం

ఇచ్ఛాపురం బస్టాండు కూడలిలో పాత కల్వర్టు శిథిలం కావడంతో ప్రమాదకరంగా మారింది. ఆసుపత్రి రోడ్డు నుంచి పాత జాతీయ రహదారికి చేరుకునే కూడలి వద్ద గతంలో గట్టుతో కూడిన కల్వర్టు ఉండేది. రోడ్డు విస్తరణలో భాగంగా కల్వర్టు గోడలు తొలగించి పునర్నిర్మించలేదు. దీంతో స్థానికులు రాళ్లను అడ్డుగా పెట్టి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. సమస్యను పరిశీలించి, ప్రతిపాదనలు పంపిస్తామని ఆర్.అండ్.బి. డీఈఈ నాగ మోహనరావు తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు

వజ్రపుకొత్తూరు, కాశీబుగ్గ, సోంపేట: మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పలాస, వజ్రపుకొత్తూరు తహసీల్దార్లు కల్యాణ చక్రవర్తి, సీతారామయ్య సూచించారు. బెండి, అక్కుపల్లి శివసాగర తీరాన వెలసిన నందికేశ్వర, నీలకంఠేశ్వర, మహదేవపురం స్వయంభూలింగేశ్వర ఆలయాలను గురువారం సందర్శించారు. సీఐ రామకృష్ణ, ఎంపీడీవో వసంతరావు పాల్గొన్నారు. ★ సోంపేట లోకనాథేశ్వర, రామలింగేశ్వర ఆలయాల్లో తెదేపా నాయకుడు రెల్ల నారాయణ రూ.4 లక్షల మేర వ్యయంతో వసతి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. భక్తులు ఉండేందుకు వసతి ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతినిధులు కోరడంతో గురువారం షెడ్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

మహాదేవిపురంలో శివరాత్రికి ఏర్పాట్లు

పలాస మండలం మహాదేవిపురం గ్రామ సమీపాన వెలసిన స్వయంభూలింగేశ్వర ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. పచ్చని ప్రకృతి నడుమ వెలసిన శివలింగాకృతి వద్ద ఏటా శివరాత్రికి పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అందుకు గాను ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. – న్యూస్‌టుడే, కాశీబుగ్గ

బూతులు తిట్టే వారికి సన్మానాలు చేయాలా?

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన సందర్భంగా శాసనసభలో గురువారం ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ మాట్లాడారు. 'మాజీ సీఎం జగన్‌కి ఇంకా ఆలోచన శక్తి పెరగలేదు. బూతులు తిట్టే వారికి సన్మానాలు చేయాలంటారు, తిరుమల నెయ్యిపై ఏదేదో మాట్లాడారు. ఆయనకు ఇంకా సైకో మెంటాలిటీ పోలేదు. యువతను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడుతున్నారు. తీరు మార్చుకోకుంటే 11 సీట్లు కూడా తర్వాత రావని గుర్తించుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు వయసు మరిచిపోయి మరీ కష్టపడుతున్నారు. ఆయనలో నిబద్ధత, అంకితభావాన్ని 19 నెలలుగా ప్రజలు గమనిస్తున్నారు.' అని అన్నారు. – ఈనాడు, అమరావతి

ఉపాధిహామీ పనుల బిల్లులు చెల్లించాలి

శాసనసభలో జీరో అవర్‌లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నియోజకవర్గంలో పలు సమస్యలను ప్రస్తావించారు. 'ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున రోడ్లు వేశాం. వివిధ పనులు చేశాం. తొలుత బిల్లుల చెల్లింపు వేగంగా ఉండేది. ఇప్పుడు జాప్యమవుతోంది. పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి.' అని ప్రభుత్వాన్ని కోరారు. – న్యూస్‌టుడే, పలాస

బెల్లం ఊట ధ్వంసం

కంచిలి, న్యూస్‌టుడే: కంచిలి, మందస మండలాల్లో సోంపేట ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా గురువారం నిర్వహించిన దాడుల్లో 900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడంతోపాటు 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ జీవీ రమణ తెలిపారు. మందస మండలం అంబుగాంలో సవర అర్జున్‌ను అరెస్ట్ చేసి, అదే మండలానికి చెందిన బెల్లం వ్యాపారి, కంచిలి మండలం ఎంఎస్‌పల్లికి చెందిన బుడ్డెపు త్రినాథ్, డీజీ పురానికి చెందిన కృష్ణచంద్రనాయక్‌లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిని సోంపేట కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ సీఐ మధుకుమార్, సిబ్బంది అరుణ్ భానుప్రసాద్, మార్కారావు, ఉమాపతి పాల్గొన్నారు.

బ్యాటరీ ఆటో ప్రారంభం.. పలాస గ్రామీణం: తర్లాకోట పంచాయతీలో చెత్త సేకరణ కోసం ప్రభుత్వం బ్యాటరీ ఆటో(ఎలక్ట్రికల్) మంజూరు చేసింది. ఆ ఆటోను టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరికట్ల విఠల్ గురువారం ప్రారంభించారు.

విశ్రాంత తహసీల్దార్‌కు సత్కారం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి మండలంలో తహసీల్దార్‌గా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఎం.మురళీ మోహనరావును జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పూడి కిరణ్ కుమార్ ఘనంగా సత్కరించారు. గురువారం అరసవల్లి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన సభలో ఆయన సేవలను కొనియాడారు. ఆలయ ఛైర్మన్ ముద్దాడ అప్పలనాయుడు, వైస్ ఛైర్మన్ దొర సన్యాసిరావు పాల్గొన్నారు.

పరిహార పత్రాల అందజేత

చిల్లపుట్టుగ ప్రమాద బాధితులకు మంజూరైన రూ.5 లక్షల పరిహారానికి సంబంధించిన పత్రాలను తెదేపా మండలాధ్యక్షుడు మాదిన రామారావు, సర్పంచి జగబంధు గురువారం అందజేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ పూర్ణచంద్ర, హరిబాబు, టివి.రమణ, పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి

తప్పుడు ప్రకటనలు మానుకోండి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి పట్టుపడినా, కల్తీ జరగలేదంటూ అబద్ధాలు చెప్పి కప్పి పుచ్చుకునే ప్రకటనలు మానుకోవాలని రెడ్డిక కార్పొరేషన్ ఛైర్మన్ కొండా శంకర్‌రెడ్డి, తెదేపా సీనియర్ నాయకుడు సిపాన వెంకటరమణ హితవు పలికారు. గురువారం ఇచ్ఛాపురంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవుడు జోలికి పోతే తిప్పలు తప్పవని హెచ్చరించారు. తెదేపా నాయకులు తవిటయ్య, పద్మనాభం, కామేశ్వరరావు, బాబ్జీ, సహదేవు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ వీడర్లతో సాగు సులభం

ఇచ్ఛాపురం గ్రామీణం: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే సైకిల్ వీడర్లు సద్వినియోగం చేసుకుంటే సాగు సులభమవుతుందని ఏవో అజయ్‌కుమార్ అన్నారు. కీర్తిపురంలో రైతులకు గురువారం సైకిల్ వీడర్లు పంపిణీ చేశారు. యంత్రాల ద్వారా కలుపు నియంత్రణతోపాటు కూలీ ఖర్చులు తగ్గుతాయని వివరించారు. తెదేపా మండలాధ్యక్షుడు పద్మనాభం పాల్గొన్నారు.

మాజీ మంత్రి పరామర్శ

పలాస గ్రామీణం: లక్ష్మీపురం, కేశుపురం, అమలకుడియా, ఈదురాపల్లి, గోదావరిపురం, పెదంచల గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న, ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మండలాధ్యక్షుడు రవి పాల్గొన్నారు.

ముక్కు మూసుకోవాల్సిందే..

ఈదుపురం నుంచి కొఠారి వెళ్లే రహదారి పొడవునా ఇరువైపులా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. అటుగా వెళ్లే వాహనదారులు ముక్కు మూసుకోవాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు సైతం దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఏవో కె.రామారావును వివరణ కోరగా పారిశుద్ధ్య పనులు చేపట్టి వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

దయచేసి వినండి.. ఇక్కడ నీళ్లు రావండి

పూండి రైల్వేస్టేషన్‌లో తాగునీటికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కుళాయిలున్నా నిరుపయోగంగా మారాయి. ఉదయం డీఎంయూ, మధ్యాహ్నం ఈఎంయూ రైళ్లలో రోజుకో వంద మంది ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. స్టేషన్ మాస్టర్ కృష్ణారావును వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

వ్యక్తిగత శుభ్రతతో ఆరోగ్యం పదిలం

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పరిసరాలతోపాటు వ్యక్తిగత శుభ్రతతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఏపీఎం ఎస్.ప్రసాదరావు అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మండల మహిళా సంఘాలకు పరిశుభ్రతపై గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కిచెన్, న్యూట్రీ గార్డెన్లు తప్పనిసరిగా తయారు చేయాలని, పంటలకు ఉపయోగించే రసాయనాలను పూర్తిగా నిషేధించాలని అవగాహన కల్పించారు. సీసీలు మోహన్‌రావు, లక్ష్మి, మోహిని, వాణి తదితరులు పాల్గొన్నారు.

వజ్రపుకొత్తూరు: శిక్షణలో పాల్గొన్న ఏపీఎం ప్రసాదరావు

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు

కంచిలి, న్యూస్‌టుడే: కంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ఏర్పాటు స్థానిక ఎంపీపీ పైల దేవదాసురెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. ఛైర్మన్‌గా పైల దేవదాసురెడ్డి, కమిటీ సభ్యులుగా ఎంపీడీవో తిరుమల రావు, సర్పంచి లక్ష్మి, వైద్యాధికారులను ఎన్నుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులు రూ.1.75 లక్షల అభివృద్ధి కార్యక్రమాలను ఉపయోగించుకొనేందుకు తీర్మానాలు చేశారు.

డిమాండ్ల సాధనకు పోస్ట్‌కార్డు ఉద్యమం

కవిటి గ్రామీణం: ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ కవిటి మండల శాఖ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా 12వ పీఆర్సీ నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, 4 పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేయాలని, హెల్త్‌కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి పేరిట లేఖలు రాశారు. వాటిని కవిటి మండల శాఖ ప్రధాన కార్యదర్శి సూర్యం ఆధ్వర్యంలో సచివాలయ అడ్రస్‌కు పోస్ట్ వేశారు. జిల్లా కార్యదర్శి మురళీప్రకాష్, జానకిరావు, సందీప్ పాల్గొన్నారు.

మందస రాజ వంశీయుడి మృతి

మందస, న్యూస్‌టుడే: మందస సంస్థానం జమిందారు కుటుంబ వారసుడు **పటాయత్ ప్రతాప్ కేసరి సింగు దేవ్** (78) గుండె పోటుతో బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌లో మృతి చెందారు. ఆయన మరణ వార్త విని మందసలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన టెరిటోరియల్ ఆర్మీ ఉన్నతాధికారిగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది యువతకు రక్షణ శాఖలో ఉద్యోగావకాశాలు కల్పించారు.

దయలేని పాలకులు.. పిల్లలకు ఇక్కట్లు..

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

వేసవి మొదలు కానుంది.. ఒంటిపూట బడులు, వేసవి సెలవులు రానున్నాయి. ఈ సమయాల్లో పిల్లలు ఉదయం, సాయంత్రం ఆటలతో ఉల్లాసంగా గడపాలని పార్కులకు వస్తుంటారు. కొందరు రోజూ వస్తుంటారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల అక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఉపకరణాలు కరవయ్యాయి. దీంతో కాసేపు కాలక్షేపం చేసి, తిరుగుముఖం పడుతున్నారు.

★ ఇచ్ఛాపురంలో ఏకైక ఉద్యానం.. గాంధీ పార్కు.. రోజూ కనీసం వంద మంది పిల్లలు వస్తుంటారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో కళకళలాడుతుంది. ఇక్కడ ఆట పరికరాలు లేకపోవడంతో పిల్లలు మహిళల వ్యాయామ ఉపకరణాలతోనే కాసేపు ఆడుకుని, అసంతృప్తితోనే వెనుదిరుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే సుమారు రూ.25లక్షలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టగా, సుమారు రూ.18లక్షలతో పనులు చేశారు. అది కూడా ప్రహరీని కొంత తొలగించి, ఎత్తు చేయడం, నడక దారులు, స్టీలు బెంచీలు, ఆట ఉపకరణాల కోసం వేదికలను నిర్మించడానికి వెచ్చించారు.

జారుడు బల్ల ఎక్కేందుకు నిచ్చెన తప్ప.. జారేందుకు తొట్టె లేదు..

★ అవన్నీ బాగానే ఉన్నా, పార్కు అంటేనే గుర్తుకు వచ్చే ఆట పరికరాలు లేకపోవడంతో నాలుగేళ్లుగా పిల్లలు నానాపాట్లు పడుతున్నారు. చాలా పరికరాలు శిథిలం కావడంతో పిల్లలతో పెద్దలు వచ్చి రక్షణగా ఉంటున్నారు. పార్కు మొత్తానికి ఒక చోట మాత్రమే రెండు ఊయలలు ఉన్నాయి. అవి కూడా రాతి సీటుతో.. అక్కడ పిల్లలు ఊయల ఊగాలంటే వరస క్రమం తప్పనిసరి. ఇక్కడ ఆరు ఊయలలు ఉండేవి. పట్టించుకోకపోవడంతో చాలా వరకు పాడయ్యాయి.

వ్యాయామ ఉపకరణాలతోనే ఆటలాడుతున్న చిన్నారులు

ఆట వస్తువులు ఆర్డర్ పెట్టాం

ఇక్కడ ఆట వస్తువుల కోసం, విశాఖపట్నం సంస్థకు ఆర్డర్ పెట్టాం. వారు చూపిన ఆట వస్తువుల్లో అనువైనవి ఎంపిక చేసి తెలియజేశాం. వారు పంపడం ఆలస్యమైంది. నిధులూ సిద్ధంగా ఉన్నాయి. మరోసారి వారిని సంప్రదిస్తాం.

– ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం

★ జారుడు బల్లకు సంబంధించిన నిచ్చెన మాత్రమే ఉంది. జారేందుకు తొట్టె లేదు. తూగుడు బల్లలు, రంగులరాట్నాలు.. ఏవీ లేకపోవడంతోపాటు, పాత ఉపకరణాల శిథిలాలు ఉండటంతో పిల్లలు గాయపడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆట వస్తువులు అమర్చితే, సెలవురోజుల్లో పిల్లలకు ఆహ్లాదవేదికను అందించినట్లే అవుతుందని కోరుతున్నారు.

సౌండు సిస్టం వితరణ.. మందస: బహాడపల్లి ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన సాలిన మాధవరావు, అతని స్నేహితుడు పోలాండ్ దేశీయుడు థామస్ సౌండు సిస్టం వితరణ చేశారు. గురువారం హెచ్ఎం కేశవరావుకు అప్పగించారు.

(c) eenadu

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

దయ చూపండి.. దప్పిక తీర్చండి

దూర ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటున్న గిరిజన మహిళ

పెద్దగూడ పంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. జలజీవన్ రక్షిత నీటి పథకం మోటారు మరమ్మతులకు గురైంది. దీంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వేరే దారి లేక కొండ వాగు నుంచి వచ్చే ఊట నీరు సేకరించి తెచ్చుకుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పంచాయతీ కార్యదర్శి శంకరరావు తెలిపారు. – న్యూస్‌టుడే, హిరమండలం

నిర్వాసితులపై కేసులు ఉపసంహరించాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోవిందరావు

పాతపట్నం, న్యూస్‌టుడే: నిర్వాసితులపై కేసులను ఉపసంహరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. గురువారం శాసనసభలో ఆయన మాట్లాడారు. నిర్వాసితుల త్యాగం వల్లే నేడు వంశధార ప్రాజెక్టు రూపుదిద్దుకుందని చెప్పారు. అలాంటి రైతులు నేడు హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై కేసులు ఉండటంతో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే అర్హులందరికీ పూర్తిస్థాయిలో ప్యాకేజీ అందేలా చూడాలన్నారు. పునరావాస కాలనీలో రెండు సెంట్లు స్థలం ఇచ్చిన వారికి అదనంగా మరో మూడు సెంట్లు కేటాయించాలని కోరారు.

ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

శ్రీముఖలింగంలో బారికేడ్లను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో సత్యనారాయణ

జలుమూరు, న్యూస్‌టుడే: శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జడ్పీ సీఈవో వి.సత్యనారాయణ, డీపీవో సౌజన్య భారతి అన్నారు. వేడుకల సన్నద్ధతపై గురువారం అధికారులతో మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బారికేడ్లు, ప్రసాదం కౌంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఈవో ఏడుకొండలు, సర్పంచి తమ్మన్నగారి సతీష్‌కుమార్ పాల్గొన్నారు. ❖ 18న జరిగే స్వామి చక్రతీర్థ స్నానమహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముండటం రహదారుల భవనాల శాఖ ఈఈ తిరుపతిరావు, ఏఈ ఆళ్ల సత్యనారాయణ పేర్కొన్నారు. వంశధార నదిలో నాలుగు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జేఈ జి.సరోజ, గుత్తేదారు కె.మోహనరావు ఉన్నారు.

క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ

మాట్లాడుతున్న ఆర్డీవో కృష్ణమూర్తి, చిత్రంలో ఈఈ కరుణశ్రీ

టెక్కలి, న్యూస్‌టుడే: అద్దంకొండ రెవెన్యూ గ్రామంలో మౌంటెయిన్ గ్రానైట్ సంస్థ నిర్వహణపై గురువారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో స్థానికులు పాల్గొన్నారు. 6.33 హెక్టార్లలో క్వారీ నిర్వహణకు సంబంధించి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ పాల్గొని అభిప్రాయాలు సేకరించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.

ధాన్యం బస్తాల చోరీ

ఎల్.ఎన్.పేట, న్యూస్‌టుడే: గొట్టిపాడు సమీపంలో సరవదమ్మ సింహాచలం అనే రైతుకు చెందిన 8 ధాన్యం బస్తాలు చోరీకి గురయ్యాయి. గ్రామానికి సమీపంలో ఓ ప్రైవేటు పొలాల ఆవరణలో బస్తాలు వేశామని బుధవారం రాత్రి రక్షణగోడను తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు.

నత్తనడకన.. నరకయాతన..!

– న్యూస్‌టుడే, పాతపట్నం, మెళియాపుట్టి

సిబ్బంది కొరతతో అభివృద్ధి పనుల్లో జాప్యం

జిల్లాలో వెనకబడిన ప్రాంతాలంటే ముందుగా గుర్తుకొచ్చేది గిరిజన గ్రామాలే. ఈ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు జరిగి, పనులు ప్రారంభమైనా అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మధ్యలోనే నిలిచిపోతున్నాయి. మరికొన్ని చోట్ల నత్తనడకన ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ప్రధానంగా విద్య, వైద్యం, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పన కోసం చేపడుతున్న నిర్మాణాల తీరు ఇలా ఉండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన పరిస్థితి మారింది. దీనికి ప్రధాన కారణం సిబ్బంది కొరతేనని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాల విభజన తర్వాత పాతపట్నం, మందస సబ్‌డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులు మందగించాయి. పాతపట్నం సబ్ డివిజన్ పరిధిలో ఆరు మండలాలున్నాయి. ఆయా చోట్ల పర్యవేక్షణకు ముగ్గురు ఐటీడీఏ ఏఈలు ఉండాలి కానీ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. పది మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఒక్కరూ లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మందస సబ్ డివిజన్‌లో ఇద్దరు ఏఈలు విధులు నిర్వహించాలి కానీ ఒక్కరే ఉన్నారు. ఆరుగురు వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఒక్కరూ లేరు. గతంలో పనిచేసిన వారు పదవీ విరమణ చేశారు. అనంతరం నియామకాలు చేపట్టలేదు.

దాదాపు రెండేళ్లుగా అసంపూర్తిగా ఉన్న మామిడిగుడ్డి రహదారి

❖ **పూర్తిస్థాయిలో నియమిస్తాం**

ఐటీడీఏ పరిధిలోని పలు మండలాల్లో రహదారులు, ఆశ్రమ పాఠశాలలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర అభివృద్ధి పనులు సిబ్బంది కొరతతో కొంత నెమ్మదించాయి. పూర్తిస్థాయిలో నియమించి, త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – డీవీఆర్ఎం రాజు, డీఈఈ, ఐటీడీఏ, పాతపట్నం

జరుగుతున్న నిర్మాణాలు

❖ పాతపట్నం సబ్‌డివిజన్ పరిధిలో 12 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరవగా ఒక్కో భవన నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించారు. వీటిలో 9 నిర్మాణ దశలో ఉన్నాయి. బహుళ ప్రయోజన భవనాలు 12 మంజూరు కాగా ఒక్కో భవనానికి రూ.60 లక్షలు నిధులు కేటాయించారు. వీటిలో 7 మాత్రమే పూర్తయ్యాయి.

❖ మెళియాపుట్టి ఏకలవ్య పాఠశాలలో అదనపు వసతి గృహాలకు రూ.3.60 కోట్లు, బొమ్మిక ఆశ్రమ పాఠశాలలో అదనపు భవనాలకు రూ.3.60 కోట్లు, పెద్దమడిలో పనులకు రూ.4.34 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏపీఆర్జేసీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.50 లక్షలు, కొత్తూరు కారిగూడ మినీ గురుకుల పాఠశాలకు రూ.1.40 కోట్లు మంజూరు చేశారు. వీటి పరిస్థితి అలాగే ఉంది.

❖ మందస సబ్ డివిజన్ పరిధిలో పీఎం జన్‌మన్‌లో భాగంగా మూడు పాఠశాలల్లో పనులకు రూ.60 లక్షల చొప్పున కేటాయించారు. ఇటీవల పూర్తయ్యాయి. రూ.1.20 కోట్లు నిధులతో రెండు వంతెనల నిర్మాణాలు జరుగుతున్నాయి. 14 అంగన్‌వాడీ భవనాలకు 2 పెండింగ్ ఉన్నాయి.

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9441426248 8374620852

మీ ప్రాంతంలో ఏ ప్రజాసమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యులదృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: నరసన్నపేట మండలం లుకలాం-కోమనాపల్లి రహదారిలో లుకలాం ఉన్నత పాఠశాల ఎదురుగా గుంత ప్రమాదకరంగా ఉంది. తరచూ వాహనాలు అదుపు తప్పుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించాలి. – లుకలాం గ్రామస్థులు

★: సిబ్బందికి తెలియజేసి, తక్షణమే గుంత పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఏఈ, ఆర్.భ.శాఖ – న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

?: నందిగాం మండలం శివరాంపురం పంచాయతీ కోటిపల్లి గ్రామంలో 6 వీధి దీపాలు రాత్రి, పగలు తేడా లేకుండా నిత్యం వెలుగుతున్నాయి. విద్యుత్తు వృథాతో పాటు, బల్బులు వేగంగా కాలిపోయే అవకాశముంది. – చిరంజీవి, స్థానికుడు

★: క్షేత్రస్థాయిలో పరిశీలించి, పగటి వెలుగుల నియంత్రణకు కృషి చేస్తాం. – జానకమ్మ, పంచాయతీ కార్యదర్శి, శివరాంపురం – న్యూస్‌టుడే, నందిగాం

దారి.. అధ్వానంగా మారి..!

నందిగాం మండలం శివరాంపురం పంచాయతీ కోటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాలయానికి ఎదురుగా వేరొకరి స్థలం ఉంది. అక్కడ మట్టి పోశారు. దీంతో రాకపోకలు చేసేందుకు పిల్లలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎంఈవో జి.నరసింహులు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

అక్కరకు రాదు అలంకారప్రాయమే

హిరమండలం మేజర్ పంచాయతీ తాగునీటి సమస్య పరిష్కారానికి పంచాయతీ నిధులతో ట్యాంకర్ ఏర్పాటు చేశారు. కొద్ది నెల కిందట శ్రీకాకుళంలో దీన్ని తయారు చేయించి హిరమండలం తీసుకొచ్చారు. నెలలు గడుస్తున్నా అలంకారప్రాయంగా మిగిలింది. ఉన్న ఉపయోగం లేకుండా పోయిందని, వేసవి సమీపిస్తున్న తరుణంలో వినియోగంలోకి తీసుకు రావాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు తెలియజేసి, తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఆర్.కాళీ ప్రసాదరావు అన్నారు. – న్యూస్‌టుడే, హిరమండలం

బాగు చేయండి.. బాధలు తీర్చండి



కొత్తూరు మండలం గూనభద్ర పంచాయతీలోని ఎస్సీ వీధిలో మినీ తాగునీటి పథకం మరమ్మతులకు గురైంది. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా పరిస్థితి ఇలాగే ఉన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సాగర్ మాట్లాడుతూ.. పరిశీలించి, బాగు చేయిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

కూలకముందే మేల్కోండి..!

నందిగాం మండలం నౌగాం పంచాయతీ హుకుంపేట సమీపంలో బీటీ రహదారి పక్కన విద్యుత్తు స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ మార్గంలో రాకపోకలు చేసే వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్తంభాన్ని సరి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆ శాఖ జేఈఈ నేతాజీ స్పందిస్తూ.. క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి, ప్రమాదాన్ని అరికడతామని స్పష్టం చేశారు. – న్యూస్‌టుడే, నందిగాం

ఎక్కడి మురుగు అక్కడే

పోలాకి మండలం గొల్లలవలస గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కాలువల్లో పూడిక పేరుకు పోవడంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయి అవస్థలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని, అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేయించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రోహిణి వద్ద ప్రస్తావించగా.. పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, పోలాకి

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి

నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆందోళన

టెక్కలిలో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

కొత్తూరులో మానవహారంగా ఏర్పడిన ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు

నరసన్నపేట, టెక్కలి, కొత్తూరు, కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కార్మికుల సంక్షేమానికి విఘాతం కలిగించే లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దుచేయాలని సీఐటీయూ, కార్మిక సంఘాల నాయకులు డిమాండు చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల వ్యాప్తంగా గురువారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం సరికాదన్నారు. ఐక్య ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి, కార్మికులకు పనికి తగ్గ వేతనం అందించాలని, ప్రతి ఒక్కరికీ బీమా వర్తింపజేయాలని పేర్కొన్నారు.

ప్రణాళికాబద్ధంగా చదివితేనే విజయం

ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకాలు అందించిన అధ్యాపకులు

కొత్తూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సొంతం చేసుకోవాలని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.ధనంజయరావు, సాయి చలం ఎడ్యుకేషనల్ ట్రస్టు (గూనభద్ర) నిర్వాహకులు సాయిగణేష్, సింహాచలం దాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు సభ నిర్వహించారు. మొదటి సంవత్సరంలో సత్తాచాటిన ఆరుగురు విద్యార్థులకు ట్రస్టు ఆధ్వర్యంలో రూ.2 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్థానిక ఉన్నత హెచ్ఎం గోవిందరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉపాధి పనులపై సమీక్ష

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనులపై ఎంపీడీవో నర్సింహ ప్రసాద్ పండా సమీక్ష చేపట్టారు. గురువారం స్థానిక కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీవో రవి, ఈసీ ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.

వేంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు

ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: చిన్నబమ్మిడి పంచాయతీ సుబ్బారావుపేట గ్రామంలో శ్రీదేవి భూదేవీ సమేత వేంకటేశ్వరుని ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక అలంకరణలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ, క్షీరాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పురోహితుడు శ్రీనుబాబు పాల్గొన్నారు.

నేటి నుంచి కల్యాణ మహోత్సవాలు

జలుమూరు, న్యూస్‌టుడే: లింగాలవలసలో వెలసిన శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి (శుక్రవారం) మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈనెల 14, 15 తేదీల్లో కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిసర గ్రామాల భక్తులు పాల్గొనాలని కోరారు.

వాలంటీర్లకు శిక్షణ

సారవకోట, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉన్నతమైన ఆశయంతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అమలు చేసిన అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఈవో ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. వయోజనులకు అర్థమైన రీతిలో సులభతరంగా ఏ విధంగా బోధించాలో వాలంటీర్లకు గురువారం ఆయన తన కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఎంఈవో-2 భూలక్ష్మి పాల్గొన్నారు.

ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం తగదు

నరసన్నపేట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులపై యాప్‌ల భారంతో ఒత్తిడి పెంచడం తగదని పీఆర్టీయూ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఎంఈవోలు శాంతారావు, దాలినాయుడులను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. మల్లేశ్వరరావు, అప్పలనాయుడు, శంకరరావు, రామారావు, సన్యాసినాయుడు, కె.లక్ష్మణరావు పాల్గొన్నారు.

ఇంటి పన్ను చెల్లించాలి

సారవకోట, న్యూస్‌టుడే: ప్రతి కుటుంబం ఇంటి పన్ను చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని ఈవోపీఆర్డీ ఎల్.అప్పన్న కోరారు. తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండలంలో రూ.54.09 లక్షలు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.34 లక్షలు వచ్చినట్లు చెప్పారు. ఈనెల 15లోగా బకాయిదారులందరూ పన్ను చెల్లించాలని కోరుతూ గ్రామాల్లో దండారో వేయించినట్లు పేర్కొన్నారు.

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి


విద్యార్థులతో మాట్లాడుతున్న ఉపవిద్యాశాఖాధికారి నారాయుడు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషిచేయాలని ఐటీడీఏ ఉపవిద్యాశాఖాధికారి పి.నారాయుడు సూచించారు. గురువారం స్థానిక ఆదిఆంధ్రావీధిలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఒత్తిడిని అధిగమించాలని సూచించారు. మల్లికార్జునరావు, నందేశ్వరరావు పాల్గొన్నారు.

నాటుసారా నిర్మూలనకు సహకరించాలి

పాతపట్నం, న్యూస్‌టుడే: నాటుసారా నిర్మూలనకు అందరూ సహకరించాలని ఎక్సైజ్ సీఐ కె.కృష్ణారావు అన్నారు. గురువారం వెలుగు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా పాతపట్నంను సారా రహిత మండలంగా ప్రకటించినట్లు చెప్పారు. గతంలో సారా తయారీ చేసి, అందులో నుంచి బయటికొచ్చిన వారికి జీవనోపాధి నిమిత్తం ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రవిరాజు, జనార్దనరావు, అప్పన్న పాల్గొన్నారు.

విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి(ఒడిశా)లోని సెంచూరియన్ వర్సిటీలో రెండు రోజులుగా జరిగిన విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకుంది. మెళియాపుట్టికి చెందిన పి.కుమారి చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారుచేశారు. 75 మంది ప్రదర్శనలో పాల్గొనగా ఆమె ప్రథమస్థానంలో నిలిచారని ఏపీఎం త్రినాథమ్మ పేర్కొన్నారు.

సౌర విద్యుత్తుపై విస్తృత ప్రచారం

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: సౌర విద్యుత్తుపై విస్తృత ప్రచారం చేపట్టాలని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పీఎం సూర్యఘర్ పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సోలార్ వెండర్ల స్టాళ్లను ఏర్పాటుచేశారు. ఏపీఈపీడీసీఎల్ ఈఈ నరసింహకుమార్, ఇతర అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. అనంతరం ఇందిరా కూడలిలో ప్రదర్శన నిర్వహించి ప్రజలకు చైతన్యం కల్పించారు.

ఇందిరా కూడలిలో ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది

ఉద్యోగుల సమస్యలు తీర్చాలి

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలు తీర్చాలని గ్రంథాలయ సంస్థల సంఘ జిల్లా అధ్యక్షుడు తమిరె వైకుంఠరావు గురువారం ఓ ప్రకటనలో కోరారు. రెండు నెలలుగా వేతనాలు, పింఛన్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సమస్యలపై శాసనమండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

రావణ కాష్ఠం.. ప్రజలకు కష్టం.!

నరసన్నపేట మేజర్ పంచాయతీలో చెత్త సంపద కేంద్రం నిత్యం అగ్ని జ్వాలలతో రగులుతూనే ఉంది. దట్టమైన పొగలు సమీప ప్రాంతాలను చుట్టుముడుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని కలవరపెడుతున్నాయి. అనారోగ్యానికి గురవుతున్నామని పెద్దపేట, జగన్నాథపురం, కిలుగు, బండి, తెలగవీధుల ప్రజలు, సత్యనారాయణనగర్, కలివరపుపేట ప్రాంతాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో ఆరని అగ్గి

నిరుపయోగంగా ఎరువు తయారీ తొట్టెలు

ఆది నుంచి అధ్వానం

దీనికి కారణాలపై ఎవరూ నోరు మెదపడం లేదు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. వ్యర్థాలు వేరు చేయడం, సంపద సృష్టించడం కాగితాలకే పరిమితమైంది. పట్టణంలో సేకరించిన చెత్తను ట్రాక్టర్లతో తరలించడం మినహా ఇతర ప్రక్రియలేవీ జరగడం లేదు. పశువుల కళేబరాలు, ఆసుపత్రుల వ్యర్థాలు ఈ చెత్త సంపద కేంద్రంలో పడేస్తున్నారు. అవి నిరంతరం కాలుతున్నాయి.

నరసన్నపేట డంపింగ్ యార్డులో కమ్ముకున్న పొగ

మంటలు ఆర్పుతున్నాం

డంపింగ్‌యార్డులో చెలరేగుతున్న మంటలు తరచూ ఆర్పుతున్నాం. దీనికోసం ప్రత్యేకంగా మోటార్లను అమర్చాం. రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెడుతున్నారు. కేంద్రానికి ప్రహరీ లేకపోవడం సమస్యగా మారింది.
– దాక్షాయణి, పంచాయతీ ఈవో, నరసన్నపేట

నిప్పు పెడుతున్నదెవరు..?

చెత్త సంపద కేంద్రంలో అగ్గి రాజుకోవడం వెనక కారణాలు పంచాయతీకి అంతుచిక్కడం లేదు. వ్యర్థాల్లో రాగి తీగల కోసం కొందరు మంట పెడుతున్నారని చెబుతుండగా, పేరుకు పోయిన వ్యర్థాలను తగ్గించేందుకే ఇలా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ: నరసన్నపేట రెవెన్యూ గ్రామాలు: 4
జనాభా: 33 వేలకు పైగా సంపద తయారీ కేంద్రం ప్రారంభం: జూన్ 6, 2018
డంపింగ్ యార్డుకు కేటాయించిన స్థలం: 8.53 ఎకరాలు
చెత్త తరలించే ట్రాక్టర్లు: 5 మూడుచక్రాల వాహనాలు: 38
పారిశుద్ధ్య కార్మికులు: 62 రోజువారి సేకరించే చెత్త: 10 టన్నులు

భక్తిశ్రద్ధలతో ఆలయ వార్షికోత్సవం

నందిగాం, పాతపట్నం, న్యూస్‌టుడే: నందిగాం మండలం పెద్దతామరాపల్లిలో శిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం కాగడ హారతి, సుప్రభాత సేవ, సామూహిక వ్రతాలు చేపట్టారు. మధ్యాహ్నం తిరువీధి జరిగింది. సాయంత్రం హారతితో కార్యక్రమం ముగించారు. ఈ సందర్భంగా జరిగిన అన్నప్రసాద వితరణలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త పోలాకి పాపారావు దంపతులు, తమిరె ఆనందరావు పాల్గొన్నారు. ❖ పాతపట్నం మండలం బోరుభద్ర గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సవిరిగాన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భజనలు, అన్నదాన కార్యక్రమాలు, కుంకుమ పూజలు నిర్వహించారు.

గెడ్డే కదా.. మనకు అడ్డెవరు..?

టెక్కలి పట్టణ పరిధి చేరివీధి శివారున జాతీయ రహదారికి సమీపంలోని గెడ్డ స్థలం కనుమరుగవుతోంది. సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒకప్పుడు స్నానాలకు వినియోగించే గెడ్డను కొంతమంది వ్యాపారులు మట్టి పోసి ఎత్తు చేసి చుట్టూ రక్షణ గోడ నిర్మించడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నీరు వెళ్లే మార్గంలో రోడ్డు ఏర్పాటు చేశారని వాపోతున్నారు. తక్షణమే సర్వే నిర్వహించి, గెడ్డ స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. సమస్యపై తహసీల్దార్ సత్యం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

(c) eenadu

శ్రీకాకుళం
•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

ఆమదాలవలస: గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు

ఎచ్చెర్ల: చిలకపాలెంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం, సీఐటీయూ నాయకులు

నినదించిన కార్మిక లోకం..!

లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ అఖిల భారత సమ్మె

కేంద్రం తెచ్చిన లేబర్‌కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మికసంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన అఖిల భారత సమ్మె జిల్లాలోనూ గురువారం జరిగింది. శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిధిలో కార్మికులు, ఆయా సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రమను దోపిడీ చేయడం తగదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌లను రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్మిక సంఘ నాయకులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం, పొందూరు గ్రామీణం, ఎచ్చెర్ల, రణస్థలం

రణస్థలం: ప్రదర్శనలో సీఐటీయూ కార్మికుల ప్రదర్శన

పొందూరు: ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు

ఈసారి నీటికష్టాలేనా..?

మధ్యలోనే నిలిచిన రక్షిత నీటి పథకాలు

– న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

వేసవి ముంచుకొస్తోంది.. అప్పుడే పలుచోట్ల దాహార్తి కేకలు వినిపిస్తున్నాయి. అయినా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా 120 తాగునీటి పథకాలు మంజూరు చేశారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనా బిల్లులు చెల్లించక మధ్యలోనే వదిలేశారు. కూటమి ప్రభుత్వంలోనైనా పనులు పూర్తవుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలో పొందూరు, సరుబుజ్జిలి, ఆమదాలవలస, బూర్జ మండలాల్లో ధర్మపురం, బురిడికంచరాం, చిట్టివలస, నందికొండ, సరుబుజ్జిలి, రొట్టవలస తదితర గ్రామాల్లో నీటి ట్యాంకుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తే మిగిలిన పనులు పూర్తయ్యే అవకాశముంది.

వివరాలు ఇలా..

★ ఆమదాలవలస మండలంలో 74 గ్రామాలకు తాగునీటి పథకాలు మంజూరు చేయగా ఇప్పటి వరకు 33 మాత్రమే పూర్తి చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

★ సరుబుజ్జిలి: 16 గ్రామాలకు తాగునీటి పథకాలు మంజూరు చేయగా ఇప్పటి వరకు ఏడు ట్యాంకుల పనులు ప్రారంభించారు. మిగిలిన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

★ పొందూరు: 30 మంజూరు చేయగా పది మాత్రమే పూర్తయ్యాయి. 20 అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.

మజ్జిలిపేటలోని మధ్యలో నిలిచిన ట్యాంకు పనులు

చర్యలు తీసుకుంటున్నాం..

తాగునీటి పథకాలకు సంబంధించిన వివరాలు ఉన్నతాధికారులకు నివేదించాం. అసంపూర్తిగా ఉన్న తాగునీటి పథకాలు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించాం.

– సుబ్బలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, ఆమదాలవలస

తెరపై ఈనాడు

● సరస్వతి: పంచే ● ఎస్‌వీసీ(రామలక్ష్మణ): మన శంకరవరప్రసాద్ గారు ● మారుతి: నిలవే ● కిన్నెర: విత్ లవ్ ● కీర్తన: భర్త మహాశయులకు విజ్ఞప్తి, అమరావతికి ఆహ్వానం ● కీర్తిక: చిత్తా పచ్చా (ది రింగ్ ఆఫ్ రౌడీస్) ● సూర్యమహల్: అనగనగా ఒక రాజు – న్యూస్‌టుడే, పాతబస్టాండ్

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

గార (అంపోలు), న్యూస్‌టుడే: గార మండలం అంపోలు పంచాయతీ పరిధి చల్లపేట ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ పి.యోగేశ్వరరావు తెలిపారు. అంపోలు, లింగాలవలస, జొన్నలపాడు, రామభద్రపురం, శ్రీరాంపురం తదితర గ్రామాల పరిధిలో వినియోగదారులు సహకరించాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9502198883 8008552704

? : పెద్దపాడు పరిధి గాంధీనగర్‌లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో చెత్త పేరుకుపోయింది. – పినారాయణరావు, గాంధీనగర్ ●: పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం. – పి.సుధీర్‌కుమార్, ప్రజారోగ్యాధికారి, శ్రీకాకుళం నగరపాలక సంస్థ – న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

? : కొత్తకోటవారివీధి, పూజారివీధి, ఒజ్జీవారివీధి, గణేష్‌నగర్‌లో తాగునీటి కుళాయిలకు ట్యాపులు లేకపోవడంతో నీరు వృథాగా పోతుంది. – మోహనరావు, సొరకిడు ●: ట్యాపులు వేయిస్తాం. – టి.రవి, మున్సిపల్ కమిషనర్, ఆమదాలవలస

? : జగ్గుశాస్త్రులపేటలో తాగునీరు రోజూ రావడం లేదు. – లక్ష్మి, సొరకిడు ●: రోజూ తాగునీరు వచ్చేలా చర్యలు చేపడతాం. – జాన్సన్, మున్సిపల్ ఏఈ, ఆమదాలవలస – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

ఆమదాలవలసను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని డివిజనల్ పంచాయతీ అభివృద్ధి, స్వర్ణ గ్రామ, వార్డు జిల్లా నోడల్ అధికారిణి అరుంధతి కోరారు. గురువారం మండల కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పంచాయతీల్లో ఇంటి పన్నులు పూర్తి స్థాయిలో వసూళ్లు చేయాలన్నారు. ఎంపీడీవో సీపాన రామ్మోహన్, ఈవోపీఆర్డీ గోపాలరావు ఉన్నారు.

శిథిలావస్థ... తీరదు అవస్థ

సరుబుజ్జిలి మండలం బప్పడాం ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. గోడలు, శ్లాబు పెచ్చులూడి పడిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఎంఈవో డి.బాలరాజు వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని, మంజూరైన వెంటనే మర్మమతులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

ఇలాగుంటే నడిచేదెలా..?

ఆమదాలవలస మండలం మెట్టక్కివలస శివారువీధిలో సీసీ రహదారిని ఆనుకొని పనికిరాని మొక్కలు పెరిగాయి. ఇదే రహదారిపై చెత్త కూడా వేయడంతో రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో విషసర్పాలు సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు తొలగించి శుభ్రం చేయాలని కోరుతున్నారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్ టి.రవి మాట్లాడుతూ.. పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

కాలువలు నిర్మించరూ...!

జి.సిగడాం మండలం జగన్నాథవలస గ్రామ ప్రధాన వీధిలో మురుగు కాలువలు లేవు. దీంతో ఇళ్ల నుంచి వచ్చే వాడుక నీరు రోడ్డుపైకి చేరి పరిసరాలు అధ్వానంగా ఉంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. రహదారిపై నిలిచిన మురుగునీరు ముందుకు కదలక దుర్వాసన వెదజల్లుతోందని మండిపడుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. సమస్యను ఎంపీడీవో రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా కాలువల నిర్మాణం చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, జి.సిగడాం

రోడ్డా.. చెత్త దంపా..?

ఆమదాలవలస మండలం గోపీనగరం కొత్త రోడ్డులో శ్రీకాకుళం ప్రధాన రహదారి పక్కనే చెత్త నిల్వ చేస్తున్నారు. గాలి వీస్తే చెత్త ఎగిరి కళ్లలో, ఒంటి మీద పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఈవోపీఆర్డీ గోపాలరావు వద్ద ప్రస్తావించగా డబ్బా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, గోపీనగరం(ఆమదాలవలస గ్రామీణం)

ప్రమాదం ఒరిగి చూస్తోంది..

శ్రీకాకుళం నగర పరిధి బలగ ఆసుపత్రి రోడ్డులో ఆనంద నిలయం వద్ద విద్యుత్తు స్తంభం ప్రమాదకర స్థితిలో ఉంది. నియంత్రిక అమర్చడంతో బరువు ఎక్కువై పక్కకు ఒరిగింది. ఎప్పుడు ఏ ప్రమాదం చోటుచేసుకుంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఏడీఈ వెంకటేశ్వరరావును 'న్యూస్‌టుడే' సంప్రదించగా స్తంభం మార్పునకు ప్రతిపాదనలు పంపామని.. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

ఫిషింగ్ హార్బర్లను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: ఎన్ఈఆర్

వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు పేర్కొన్నారు. గవర్నరు ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఆయన శాసనసభలో మాట్లాడారు. 'రాష్ట్రంలో ఆరు హార్బర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించినా.. వైకాపా ప్రభుత్వంలో ఆనాటి సీఎం జగన్ పట్టించుకోలేదు. కొత్త విమానాశ్రయాల విషయంలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 2014-19 మధ్య కాలంలో తెదేపా ప్రభుత్వంలో వీటిని మంజూరు చేశారన్న ఒకే కారణంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. వాటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోంది' అని అన్నారు.

పాత ఇళ్లకు మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే శంకర్

శ్రీకాకుళం పట్టణంలో కలెక్టరేట్ దగ్గరలోని వాంబేకాలనీ, రాజీవ్ గృహకల్ప సముదాయం నిర్మించి 30 ఏళ్లయింది. నిర్మాణాలు శిథిలం కావడంతో బాల్కనీ గోడలు కూలుతున్నాయి. వాటి మరమ్మతులు చేపట్టాలి. టిడ్కో ఇళ్ల వద్ద రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

– ఈనాడు, అమరావతి

డీఆర్వో సీసీ మృతికి సంతాపం

కలెక్టరేట్(శ్రీకాకుళం), బలగ: జిల్లా రెవెన్యూ అధికారి సీసీ **కె.కృష్ణచైతన్య(41)** గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలిలో బుధవారం నిర్వహించిన సమావేశాలకు హాజరై రాత్రి శ్రీకాకుళం నగర శివారు తవిటయ్యనగర్ కాలనీలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత శరీరమంతా చెమటలు పట్టి కాళ్లు, చేతులు లాగుతున్నట్లుగా ఉందని తల్లిదండ్రులకు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతుండగా తుదిశ్వాస విడిచారు. 2012లో పొరుగు సేవల కింద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా రెవెన్యూ శాఖలో చేరిన చైతన్య కలెక్టర్ కార్యాలయం సీ-విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్వో సీసీగా బాధ్యతలు అప్పగించారు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో లక్ష్మణమూర్తి, జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘ కార్యదర్శి రాజు చైతన్య మృతదేహానికి నివాళులర్పించారు. ★ కృష్ణ చైతన్య మరణంతో ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకొచ్చారు. మగటపల్లి నేత్ర సేకరణ సాంకేతిక సిబ్బంది పూతి సుజాత, పి.సుమతి రెండు కార్నియాలు సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో అందజేశారు.

ఎరువుల దుకాణాలకు షోకాజ్ నోటీసులు

గార (శ్రీకూర్మం), న్యూస్‌టుడే: గార మండలం శ్రీకూర్మంలోని సాయిదుర్గా పెస్టిసైడ్ అండ్ సీడ్స్, శ్రీరామ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ దుకాణాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని మండల వ్యవసాయాధికారి దుంపల పద్మావతి తెలిపారు. దస్త్రాలు, గోదాం నిర్వహణ, నిల్వ వివరాలు సక్రమంగా లేవని గురువారం నిర్వహించిన తనిఖీల్లో గుర్తించామన్నారు.

పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలి

మాట్లాడుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగుపరచాలని ప్రజారోగ్య విభాగం సిబ్బందిని కమిషనర్ హెచ్.కూర్మారావు ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వీధుల్లో ఇంటింటా చెత్త సేకరణ చేపట్టాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు, నగరపాలక సంస్థ దుకాణాల అద్దె వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. తొలుత బలగ ప్రధాన నీటి సరఫరా కేంద్రం, ఏడు రోడ్ల కూడలిలో అన్న క్యాంటీన్, పలు వార్డు సచివాలయాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చినజీయర్ స్వామి వ్యాఖ్యలు గర్హనీయం

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: ఆదిశంకరాచార్యులను ఉద్దేశించి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆరామ ద్రావిడ సంఘ నేతలు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టరేట్‌లో గురువారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. నాయకులు రుద్రకోటేశ్వర శర్మ, వీవీ రమణమూర్తి పాల్గొన్నారు.

ప్రదర్శనగా వస్తున్న ఆరామ ద్రావిడ సంఘ ప్రతినిధులు

లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి

మాట్లాడుతున్న ఆర్డీవో సాయిప్రత్యూష

కలెక్టరేట్ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: లింగ నిర్ధారణ చట్టంపై అవగాహనకు విస్తృత ప్రచారం జరగాలని ఆర్డీవో సాయిప్రత్యూష అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆమె కార్యాలయంలో గురువారం పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌పై సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమాలకు సంబంధించి ముందస్తుగా సభ్యులకు తెలియజేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కె.రమణమూర్తి, డా.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

అనాసకు అదనపు విలువ..!

● విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో మహిళలకు శిక్షణ
● స్వయం ఉపాధికి బాటలు

–న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అనాస పండు(పైనాపిల్) సేంద్రియ పద్ధతుల్లో గిరిజనులు సాగు చేస్తున్నారు. ఆయా పండ్లను స్థానికంగా వచ్చే వ్యాపారులు, దళారులకు విక్రయిస్తున్నారు.

తయారీపై శిక్షణ ఇస్తున్న గృహవిజ్ఞాన శాస్త్రవేత్త సునీత

దీనివల్ల ఎలాంటి లాభాలు అందుకోలేని పరిస్థితి. ఈనేపథ్యంలో అధికారులు అనాసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా స్వయం ఉపాధితో పాటు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలపై శిక్షణ ఇస్తున్నారు.

ఆమదాలవలస పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) వేదికగా అనాసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గతేడాది జూన్, ఆగస్టులో దాదాపు 300 మంది, గత జనవరి నెలాఖరులో వందమంది వరకు గిరిజన యువత, మహిళలకు శిక్షణ అందించారు. అనాసతో తయారు చేసే జామ్, పచ్చడి, జూస్, చిప్స్, కేండిస్ వంటి పలు పోషక విలువలతో కూడిన ఉత్పత్తుల తయారీపై కేవీకే సమన్వయకర్త భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో గృహవిజ్ఞాన శాస్త్రవేత్త బి.సునీత శిక్షణ ఇచ్చారు. ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆర్థిక ప్రగతి ఎలా సాధించవచ్చో అవగాహన కల్పించారు. స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నారు.

ఎంతో సంతృప్తినిచ్చింది: అనాస ద్వారా వివిధ రకాల ఉత్పత్తుల తయారీ శిక్షణ సంతృప్తినిచ్చింది. శాస్త్రవేత్తలు కొత్తవిషయాలు తెలియజేశారు. ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తాను. మరి కొందరికి ఉపాధి కల్పిస్తాను.

– కాంతమ్మ, పెదరం గ్రామం, సీతంపేట మండలం

సద్వినియోగం చేసుకోవాలి: ఆమదాలవలస కేవీకేలో యువతీ, యువకులకు స్వయం ఉపాధిపై అనేక రకాల శిక్షణలు ఇస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకుంటే మంచిది. అనాసతో ఉత్పత్తుల తయారీపై శిక్షణ యువత స్వయం ఉపాధికి ఉపయోగ పడుతుంది.

– బి.సునీత, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, కేవీకే ఆమదాలవలస

వైభవంగా లక్ష తులసీదళార్చన

లావేరు మండల కేంద్రంలో సీతా రామచంద్రస్వామి దేవాలయంలో గురువారం మహాచండీ సుదర్శన యాగం కార్యక్రమంలో భాగంగా లక్ష తులసీ దళార్చన పూజలు వైభవంగా జరిగాయి. తొలుత గ్రామంలోని తులసీ దళాలతో తిరువీధి నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, లావేరు

బుడ్డివలసలో మహాలక్ష్మి అమ్మవారి జాతర

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: బుడ్డివలస గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి జాతర గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముర్రాటలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహనరావు పాల్గొన్నారు. జనసేన మండలాధ్యక్షుడు పైడి మురళీమోహన్, నాయకులు ధనంజయరావు, రాంబాబు, అప్పలరాజు పాల్గొన్నారు.

ఘనంగా శాంతి కల్యాణం

శ్రీకాకుళం నగరం పాలకొండ రోడ్డులోని కోదండ రామాలయంలో సుదర్శనేష్టి, లక్ష్మీనారాయణేష్టి సహిత మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా గురువారం శాంతి కల్యాణం నిర్వహించారు. వేద పండితులకు చేసిన సత్కారాలతో వేడుకలు ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సర్వేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

శిర్డీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు

అరసవల్లిలో గురువారం శిర్డీ సాయిబాబా తత్వ ప్రచార మందిరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. క్షీరాభిషేకం, కాగడ హారతి అనంతరం అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. మొండేటి వీధిలోని శిర్డీ సాయి మందిరం, రత్నగిరి, సాయిగిరి, బలగ, బొందిలీపురం, పాతశ్రీకాకుళం, విశాఖ బీ కాలనీలోని సాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

అవగాహన కల్పిస్తున్న ఎస్సై సత్యనారాయణ

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సత్యనారాయణ సూచించారు. గురువారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు నారీశక్తి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల పోస్టులపై జాగ్రత్త వహించాలన్నారు. సమస్య వచ్చినప్పుడు టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.

పొరుగు సేవల విధానం రద్దు చేయండి

ఆర్టీసీలో పొరుగు సేవల విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్(ఏఐటీయూసీ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గురువారం నిరసన తెలిపారు. సంఘ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలకు జీతాలు చెల్లించాలని.. ప్రమాదాల సమయంలో ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సుష్మా

బూర్జ, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు జి.సుష్మా అధ్యక్షతన గురువారం కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు పొందిన ఎ.జశ్వంత్, పి.కావ్య, జి.మహాలక్ష్మిలకు నగదు బహుమతి అందజేశారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.లక్ష్మీనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

విశ్రాంత హోంగార్డుకు ఆర్థిక సాయం

పోలీసు శాఖలో సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు కె.శంకరరావుకు తోటి ఉద్యోగులు రూ.4.07 లక్షలు సమకూర్చారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆయనకు చెక్కు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డులు ఒక రోజు వేతనాన్ని శంకరరావుకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహీన్‌కుమార్ కలిసిన న్యాయవాదులు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహీన్ కుమార్‌ను గురువారం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులు కలిశారు. న్యాయమూర్తి అత్త బచ్చల జగదాంబ ఇటీవల కన్నుమూశారు. శ్రీకాకుళం నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆమె నివాసంలో ఆయన్ను కలిసి సంతాపం తెలిపారు. సీనియర్ న్యాయవాదులు వాన కృష్ణచంద్, ఎన్ని సూర్యారావు, మామిడి క్రాంతి, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కొమరాపు ఆఫీసు నాయుడు, సామంతుల దామోదరరావు పాల్గొన్నారు.

(c) eenadu

గరుడుడిపై జగమేలు తల్లి రాజసం

టీనగర్, న్యూస్‌టుడే: పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు చెన్నైలో కోలాహలంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. సకల లోకాలకు అధిదేవతగా ఆమె రాజసాన్ని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. రాత్రి 7 గంటలకు ఆయిన గరుడ వాహన సేవ జరిగింది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించారు. శుక్రవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరనున్నారు. రథోత్సవం శనివారం జరగనుంది.

సర్వభూపాల వాహనంపై అమ్మవారు ● గరుడ వాహనంలో..

స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని తిలకిస్తున్న భక్తులు

150 ఎంబీబీఎస్ సీట్లు పెంచాలి

☛ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మూడు వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రజారోగ్యశాఖ దరఖాస్తు చేసుకుంది. నామక్కల్, కళ్లకుర్చి, తిరుపూర్ ప్రభుత్వ వైద్యకళాశాలల్లో తలా 50 సీట్లు పెంచాలని కోరింది. జాతీయ వైద్య కమిషన్ ఆమోదిస్తే ఆ సీట్లు ఈ ఏడాది వైద్యవిద్య కౌన్సెలింగ్‌లో చేరుతాయి. గతేడాది తమిళనాడులో 5,200 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లకు, మదురైలోని ఎయిమ్స్ కళాశాలలో 50సీట్లకు విద్యార్థుల ప్రవేశాలు నిర్వహించింది. రామనాథపురం వైద్యకళాశాలల్లో అదనంగా సీట్లు పొందడానికి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, మదురై ఎయిమ్స్ విద్యార్థులు ప్రస్తుతం అక్కడ చదువుతున్నందున దరఖాస్తు చేసుకోలేదని వైద్యవిద్య డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.

టీవీకే సమావేశానికి పాస్‌లు తప్పనిసరి

☛ బుస్సి ఆనంద్

చెన్నై, న్యూస్‌టుడే: సేలం జిల్లాలో శుక్రవారం జరగనున్న టీవీకే నిర్వాహకుల సమావేశానికి పాస్‌లు తప్పనిసరని పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ తెలిపారు. ఆయన తన ప్రకటనలో... సీలనాయకన్‌పట్టిలోని కేవీపీ గార్డెన్ ఆడిటోరియంలో శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలు వరకు జరగనుందన్నారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచారం ఇతర అంశాలపై పార్టీ అధ్యక్షుడు విజయ్ చర్చిస్తారన్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్‌లు పొందిన 4,998 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఉందన్నారు. పాస్‌లు లేని కార్యకర్తలు, ప్రజలు నేరుగా రావడాన్ని కచ్చితంగా మానుకోవాలని, కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూడాలని సూచించారు.

పర్యాటకం మరింత ఆకర్షణీయం

☛ గ్లోబల్ టూరిజం సదస్సులో భారీ ఒప్పందాలు

రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ టూరిజం సమ్మిట్‌కు భారీ స్పందన వచ్చింది. తాజాగా మహాబలిపురంలో జరిగిన వేడుకకు దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు తరలొచ్చారు. రెండ్రోజుల పాటు జరిగిన సదస్సులో రూ.23వేల కోట్ల పెట్టుబడులు, 66వేల ఉద్యోగాలతో 127 ఒప్పందాలు జరిగాయి. **ఈనాడు-చెన్నై**

ప్రధానంగా సాహస క్రీడల్లో పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. హెలికాప్టర్ పర్యాటకం, రోప్‌వేలు, క్రూయిజ్, కారవాన్‌లు, క్యాంపింగ్, బోటింగ్‌లాంటివాటిలో చాలా కంపెనీలు ఆసక్తి చూపించాయి. హాట్ ఎయిర్‌బెలూన్ రైడ్‌ను మదురై, తిరువణ్ణామలైలో ఏర్పాటుచేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున స్టార్ హోటళ్ల ఏర్పాటుకు కీలక ఒప్పందాలు కుదిరాయి. బ్రిగేడ్, జీఆర్‌టీలాంటి ప్రముఖ బ్రాండింగ్ హోటళ్లు ముందుకొచ్చాయి. ఎల్అండ్‌టీ సంస్థ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి తెచ్చేందుకు ముందుకొచ్చింది.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో..

మామల్లాపురంలో పర్యాటకుల్ని మరింత ఆకర్షించేందుకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో వసరులు తెస్తున్నారు. ఇందుకోసం రూ.100 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ పనుల పర్యవేక్షణకు 'స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' ఏర్పాటుచేశారు.

మామల్లపురంలోని గ్లో గార్డెన్

కొత్తగా 'అమ్యూజ్‌మెంట్' పార్కులు..విన్‌ఫాస్ట్ కార్ల అనుబంధ సంస్థ విన్ గ్రూప్ పర్యాటకంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. తూత్తుకుడి, మరో రెండుచోట్ల రూ.1000కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్కులు తీసుకురానున్నారు.

31 చోట్ల మెరుపులు

తొలి ప్రాధాన్యంగా కన్నియాకుమరి, కళ్లకురిచ్చి, ఈరోడ్, తూత్తుకుడిలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలు వృద్ధి చేయనున్నారు. వాటితో పాటు మొత్తం 31 పర్యాటక ప్రాంతాల్ని అభివృద్ధి చేయనున్నారు. ఆయాచోట్ల థీమ్ పార్కులు, క్యాంపింగ్ సైట్‌లు, రిసార్ట్‌లు వచ్చేలా ఒప్పందాలయ్యాయి. చారిత్రక చెంగల్పట్టు ప్రాంతంలో హెరిటేజ్ థీమ్‌పార్కు తీసుకొస్తున్నారు. సేలంలో రోప్‌వే రానుంది.

మరో అందాల బీచ్

కడలూర్‌లోని సిల్వర్‌బీచ్‌ని వృద్ధి చేసేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ఈ తీరాన్ని పర్యావరణ, పర్యాటకహితంగా మార్చాలని ఒప్పందం కుదిరింది. మహిళలకు ఉపాధి అందేలా ఫుడ్‌కోర్టులు కూడా తీసుకురానున్నారు.

కేటగిరీ	కంపెనీలు	పెట్టుబడులు రూ.కోట్లలో	ఉద్యోగాలు
సాహస పర్యాటకం	5	8,292	2,925
విలాస హోటళ్లు	18	3,867	12,585
హెరిటేజ్ థీమ్‌పార్క్	1	3వేలు	12వేలు
రిసార్ట్‌లు	12	1,142	4,380
ఆసుపత్రులు	3	935	4600
అమ్యూజ్‌మెంట్ పార్క్	1	650	500
మల్టీప్లెక్స్, ఎంటర్‌టైన్‌మెంట్	1	100	3,500

ఆలయ భూమిలో ఇళ్లు నిర్మించి మోసం

☛ డీజీపీ కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు

ప్యారిస్, న్యూస్‌టుడే: ఆలయ భూమిలో ఇళ్లు కట్టి విక్రయించి మోసానికి పాల్పడిన ప్రైవేటు సంస్థపై చర్యలు చేపట్టాలని డీజీపీ కార్యాలయంలో చెన్నై కొరట్టూర్‌కి చెందిన గణపతి సురేష్ నేతృత్వంలో 100 మందికి పైగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తెలిపిన మేరకు.. కొరట్టూర్‌లో అలయన్స్ ప్రాజెక్టు అనే ప్రైవేటు సంస్థ అపార్ట్‌మెంట్లు కట్టి విక్రయించింది. పొదుపు, బ్యాంకు రుణం ద్వారా 2,036 మంది రూ.2500 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ సంస్థ ఇళ్లు నిర్మించి అమ్మిన భూమి ఆలయానికి చెందినదని ఓ కేసులో పూందమల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. 2015, 2016లో ప్రైవేటు నిర్మాణ సంస్థ పొందిన తాత్కాలిక పట్టాను రెవెన్యూ శాఖ రద్దు చేసింది. సదరు సంస్థ ఈ విషయాలు తెలియజేయకుండా ఇళ్లను విక్రయించి మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. నిర్వాహకులపై ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు.

రెండు పార్టీలతో కూటమి చర్చలు అవాస్తవం

చెన్నై, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల సందర్భంగా డీఎంకే, అన్నాడీఎంకేలతో చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఫ్లాగ్ డే నిర్వహించారు. నిర్వాహకులతో ప్రేమలత ప్రతిజ్ఞ చేయించారు. ఆశావహులకు దరఖాస్తుల పంపిణీ చేయడానికి ఆఖరిరోజు కావడంతో పలువురికి ప్రేమలత, సుదీశ్‌లు దరఖాస్తు ఫారాలు అందించారు. ఈ సందర్భంగా విలేకర్లతో ప్రేమలత మాట్లాడుతూ.. తాము అన్నాడీఎంకేతో కూటమి చర్చలు జరిపామా, లేదా అనే విషయాన్ని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. డీఎంకేతో ఇప్పటివరకు చర్చలు జరపలేదనే విషయాన్ని ఆ పార్టీ మంత్రి వేలు కూడా వెల్లడించారని తెలిపారు. కూటమి ఏర్పాటు చేసిన తర్వాత కేటాయించే సీట్లకు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేస్తామని పేర్కొన్నారు.

దరఖాస్తు అందిస్తున్న ప్రేమలత, సుదీశ్

ఎక్కడైనా చర్చకు సిద్ధం: ఈపీఎస్

సైదాపేట, న్యూస్‌టుడే: ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సవాల్ విసిరారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు కూటమి ఏర్పాటులో నిమగ్నమవగా తాము ఎన్నికలకు సిద్ధమయ్యామన్నారు. ఇప్పటికే 185 నియోజకవర్గాల్లో పర్యటన పూర్తి చేశానని చెప్పారు. అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని ప్రజలు నిర్ణయించారని పేర్కొన్నారు. సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల లెక్కలు వేరని తెలిపారు. ఐదేళ్ల డీఎంకే పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు.

జీఎస్టీ కమిషనర్ సస్పెన్షన్

సైదాపేట, న్యూస్‌టుడే: లంచం తీసుకున్న జీఎస్టీ కమిషనర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. కేంద్ర జీఎస్టీ చెన్నై దక్షిణ కమిషనర్ మాణిక్కవేల్ జీఎస్టీ చెల్లించేందుకు వచ్చేవారి వద్ద లంచాలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థికశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. రహస్య విచారణ జరిపిన ఆర్థికశాఖ మాణిక్కవేల్‌ను సస్పెండ్ చేసి సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు సమాచారం.

మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన సీపీఐ

చెన్నై, న్యూస్‌టుడే: రాబోయే శాసనసభ ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పన కమిటీని సీపీఐ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ విడుదల చేసిన ప్రకటనలో... పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడు మూర్తి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీలో సంతానం, వహీదా నిజాం, డాక్టర్ జి.ఆర్.రవీంద్రనాథ్, ఎం.సెల్వరాజ్, లెనిన్, మోహన్‌కుమార్, మాసిలామణి, భాస్కర్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అన్ని రంగాల వ్యక్తులు, సామాజిక ఔత్సాహికులు, మేధావులు, ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను 'బాలన్ హౌస్, నంబరు 43/19, షెవాలియ శివాజీ గణేశన్ రోడ్డు, త్యాగరాయనగర్, చెన్నై-600 017' అనే చిరునామాకు, 98408 54707 అనే ఫోన్ నంబరుకు, cpi.tamilnadu@gmail.com అనే ఇ-మెయిల్ చిరునామాకు పంపాలని కోరారు.

యువ ఓటర్లకు అవగాహన

చెన్నై అన్నానగర్‌లోని వళ్లియమ్మాళ్ ఆర్ట్స్ కళాశాలలో తమిళనాడు ఎన్నికల కమిషన్ తరఫున గురువారం విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఓటింగ్ ప్రక్రియను వివరించారు.

మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి, వారాంతం సందర్భంగా 1,235 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ తెలిపింది. చెన్నై కిళాంబాక్కం నుంచి తిరువణ్ణామలై, తిరుచ్చి, కుంభకోణం, మదురై, తిరునెల్వేలి, నాగర్‌కోవిల్, కన్నియాకుమరి, తూత్తుకుడి, కోవై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్‌కు శుక్రవారం 500 ప్రత్యేక బస్సులు, శనివారం 505 బస్సులు నడపనున్నారు. కోయంబేడు నుంచి తిరువణ్ణామలై, నాగపట్టినం, వేలాంకణ్ణి, హోసూర్, బెంగళూరుకు శుక్రవారం 55, శనివారం 55 బస్సులు, తిరుప్పూర్, ఈరోడ్, కోవై నుంచి పలు ప్రాంతాలకు 100 ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. మాధవరం నుంచి శుక్ర, శనివారాల్లో 20 బస్సులు నడవనున్నాయి. ఆదివారం సొంతూళ్ల నుంచి చెన్నై తిరిగొచ్చేందుకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణాసంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

పైవంతెనను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్

చెన్నైలో పైవంతెన ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై కొరుక్కుపేట్టై, మణలి జంక్షన్‌లో రూ.96.04 కోట్లతో నిర్మించిన పైవంతెనను ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం ప్రారంభించారు. కొరుక్కుపేట్టై ఎన్నూర్ హైరోడ్డులో 2ఏ లెవెల్ క్రాసింగ్ వద్ద రూ.75 కోట్లతో నిర్మించనున్న పైవంతెన, కొరుక్కుపేట్టై మణలి రోడ్డులో నిర్మించిన పైవంతెన సమీపాన రూ.1.10 కోట్లతో ఏర్పాటు చేయనున్న పార్కుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో పురాతన రాతిస్తంభం

☛ భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు

ప్యారిస్, న్యూస్‌టుడే: ఆస్ట్రేలియా దేశానికి అక్రమంగా తరలించిన విష్ణు, గరుడ శిల్పాలతో కూడిన రాతి స్తంభాన్ని స్వాధీనం చేసుకునేందుకు తమిళనాడు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో చోరీకి గురైన పురాతన విగ్రహాలు, కళా సంపదను స్వాధీనం చేసుకునేందుకు విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం కృషి చేస్తోంది. ఈ విభాగ అధికారులకు తాజాగా విష్ణు, గరుడ, రుషి, హంస శిల్పాలతో ఉన్న సుమారు అర టన్ను బరువైన పురాతన రాతిస్తంభం ఆస్ట్రేలియాలో ఉన్నట్లు సమాచారం అందింది. ఆ స్తంభాన్ని గ్రానైట్‌తో తయారు చేసినట్లు, ఉత్తర తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి లేదా 18, 19 శతాబ్దానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా లేదా కర్ణాటకలోని కోలార్ జిల్లాకి చెందినదై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సౌందరరాజన్ ఆధ్వర్యంలో గురువారం చెన్నై గిండీలో ఆందోళన నిర్వహిస్తున్న దృశ్యం ● అన్నాసాలైలో కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్రేమికుల రోజును పురస్కరించుకుని గురువారం చెన్నై చెట్‌పేట్‌లో రోజా పూలతో బొకేలు తయారు చేస్తున్న దృశ్యం

ఇబ్బందులు ఎదురైనా పథకాలు అమలు చేశాం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర హోదా విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావిస్తామని పుదుచ్చేరి సీఎం రంగసామి చెప్పారు. 15వ శాసనసభ ఆరో సమావేశం గురువారం జరిగింది. సభ ప్రారంభానికి ముందు దివంగత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్, మాజీ ఎమ్మెల్యే సుబ్బురాయన్, మాజీ న్యాయమూర్తి డేవిడ్ అన్నుసామిలకు సంతాపం తెలిపారు. అనంతరం మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థికశాఖ బాధ్యతలు వహిస్తున్న ముఖ్యమంత్రి రంగసామి ప్రవేశపెట్టారు. ఏప్రిల్, నుంచి ఆగస్టు వరకు ఐదు నెలలకు రూ.5,396 కోట్లకు మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అనుబంధ బడ్జెట్‌ను సీఎం, మంత్రులు అభ్యర్థించారు. అన్ని శాఖలకు రూ.537.38 కోట్లు అవసరమని కోరగా స్పీకర్ ఏంబలం సెల్వం మూజువాణి ఓటుతో ఆమోదించారు. వివిధ ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రభుత్వం పలు పథకాలు అమలుచేసిందని తెలిపారు. ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. రూ.3వేల కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. శుక్రవారం నుంచి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని వివరించారు.

శాసనసభలో ప్రసంగిస్తున్న సీఎం రంగసామి

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం

☛ ఒంటి చేత్తో టైపింగ్ నేర్చుకుంటున్న దివ్యాంగురాలు

ప్యారిస్, న్యూస్‌టుడే: లక్ష్య సాధనకు శారీరక వైకల్యం అడ్డంకి కాదని మదురై జిల్లాకు చెందిన అబిత నిరూపిస్తోంది. బీఎస్సీ ఫిజిక్స్ చదువుకున్న ఆమెకు రెండేళ్ల కిందట వివాహమైంది. ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. టీఎన్‌పీఎస్సీ గ్రూప్-4 ఉద్యోగసాధనకు తీవ్ర కృషి చేస్తోంది. రెండేళ్ల వయసులో మంచంపై నుంచి కింద పడగా ఆమె ఎడమచేయి పని చేయకుండా పోయింది. పలు ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదు. కుంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగింది. గ్రూప్-4 సన్నద్ధతలో భాగంగా ప్రస్తుతం టైపింగ్ శిక్షణ తీసుకుంటోంది.

టైపింగ్ సెంటర్‌లో అబిత

భయాన్ని అధిగమించి..

సాధారణంగా టైపింగ్ లోయర్ గ్రేడ్‌ను 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా 8 నుంచి 9 నిమిషాల్లోపు తక్కువ దోషాలతో ముగిస్తానని అబిత తెలిపారు. రోజూ నిర్వహించే స్పీడ్ టెస్ట్‌లో 100కి 80 మార్కులు సాధిస్తానని, ఈసారి గ్రూప్-4 పరీక్షలో కొలువు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక చేత్తో టైపింగ్ చేయగలనా అనే భయం మొదట్లో ఉండేదని, టైపింగ్ సెంటర్ నిర్వాహకులు రవి ఇచ్చిన ప్రోత్సాహంతో అధిగమించగలిగానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక పరీక్షల డైరక్టరేట్ నిర్వహించే టైపింగ్ పరీక్షలో పాల్గొన్నానన్నారు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే..

టైపింగ్ సెంటర్ నిర్వాహకులు రవి మాట్లాడుతూ పలువురు దివ్యాంగులకు అబిత ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఆమె ఆసక్తి, కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఒంటి చేత్తో టైప్ చేసే అబితలాంటి వారిని తమిళనాడు ప్రభుత్వం ప్రోత్సహించి ప్రాధాన్యం ఇస్తే పలువురు దివ్యాంగులు ముందుకొస్తారని తెలిపారు.

ఆలస్యానికి ఎన్నికల సాకు చెప్పకూడదు

☛ పోలీసులకు హైకోర్టు హెచ్చరిక

ప్యారిస్, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికలు కారణంగా చూపి సాధారణ విధులకు పోలీసులు దూరంగా ఉండకూడదని పోలీసు శాఖను మద్రాసు హైకోర్టు హెచ్చరించింది. బైక్ రేస్, వాహనాలు అతి వేగంగా నడిపినందుకు నలుగురు యువకులపై నమోదైన కేసు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ ఆనంద వెంకటేశ్ ఎదుట గురువారం విచారణకు వచ్చింది. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం 2022లో 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందినట్లు, 4.43 లక్షల మంది గాయపడ్డారని న్యాయమూర్తి తెలిపారు. ట్రాఫిక్ నేరాలకు పాల్పడే యువత కోసం పోలీసుశాఖ ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాలన్నారు. ఈ విషయమై 25లోపు నివేదిక దాఖలు చేయాలని సూచించారు. ఆలస్యానికి ఎన్నికలు కారణంగా చెప్పకూడదని పోలీసుశాఖను హెచ్చరించారు.

అంగన్వాడీల సమస్యలు శాసనసభలో ప్రస్తావిస్తాం

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: అంగన్వాడీ సిబ్బంది సమస్యలను రాబోయే శాసనసభ సమావేశంలో ప్రస్తావిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ తెలిపారు. కోవైలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ, పోషకాహార సిబ్బందిని నయినార్ నాగేంద్రన్ గురువారం కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చలేని నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని నిధులు అందించవచ్చు కదా అని అంగన్వాడీ సిబ్బంది ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నాయని అడిగారు. డీఎంకే ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిందని, వారినే అడగాలని నయినార్ నాగేంద్రన్ తెలిపారు. భాజపా జాతీయ మహిళా విభాగ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, జిల్లా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ సిబ్బంది డిమాండ్లు పరిశీలిస్తున్న నయినార్ నాగేంద్రన్

(c) eenadu

ఎన్‌ఎల్‌సీలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయాలి: మద్రాసు హైకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: ఎన్‌ఎల్‌సీలో వివిధ పనులకు కాంట్రాక్ట్‌లలో జరిగిన రూ.442 కోట్ల అవకతవకల వ్యవహారమై సీబీఐ దర్యాప్తు చేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అవకత వకలపై కడలూరుకి చెందిన మణికంఠన్ సీబీఐకి ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మద్రాసు వెల్‌కుమార్ ఎదుట గురువారం విచారణకు వచ్చింది. ఫిర్యాదుదారుడు పూర్తి ఆధారాలు దాఖలు చేయలేదని, దర్యాప్తునకు హాజరుకాలేదని సీబీఐ తరఫున వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తునకు హాజరై ఆధారాలను సమర్పించాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఆ ఆధారాల ప్రాతిపదికన సీబీఐ దర్యాప్తు చేసి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చారు.

రేపు చెన్నైలో ఈల గాన కచేరి

డాక్టర్ కొమరవోలు శివప్రసాద్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చెన్నై మడిపాక్కంలో శ్రీరామ సుందర వినాయగర్ ఆలయంలో ఈ నెల 14వ తేదీ జరిగే కార్యక్రమంలో కర్ణాటక ఈల గాన కచేరి ఏర్పాటు చేశారు. హైదరాబాదుకు చెందిన డాక్టర్ కొమరవోలు శివప్రసాద్ పాల్గొని తన ఈల గానంతో అలరించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న కచేరీలో డాక్టర్ బద్రినారాయణన్(వయొలిన్), సేలం రంగనాథన్ (మృదంగం), ఆదంబాక్కం శంకర్ (ఘటం), పీఎస్ రామానుజం(మోర్సింగ్) వాద్య సహకారం అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ అంబత్తూర్ గంగైనగర్ అన్నా మెయిన్ రోడ్డు కల్లికుప్పంలోని ఆనందం వృద్ధాశ్రమంలో విజిల్ గాన కచేరి ఉంటుంది.

చెన్నై-కొలంబో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు

వడపళని, న్యూస్‌టుడే: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ శ్రీలంకలో 15వ తేదీ జరుగనున్నందున చెన్నై నుంచి శ్రీలంకకు విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. మామూలు రోజుల్లో చెన్నై నుంచి శ్రీలంకకు సుమారుగా రూ.7,127 ఉంటుంది. 13వ తేదీ ఇండిగో విమానంలో రూ.22,073, ఎకానమీ తరగతికి రూ. 25,207, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో రూ.42,231 ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. 14వ తేదీ ఇండిగోలో రూ.20,708 నుంచి రూ.25,207, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో రూ.35,217 వరకు ఉంది. 15వ తేదీ ఇండిగోలో రూ.18,283 నుంచి రూ.19,464, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో రూ.28,660 నుంచి రూ.42,331 వరకు ఉన్నాయి. చెన్నై, శ్రీలంక మధ్య రోజుకి 16 విమానాలు తిరుగుతున్నాయి.

'టెట్'లో నాలుగింతలు పెరిగిన ఉత్తీర్ణత శాతం

- న్యూస్‌టుడే, వడపళని

రాష్ట్రంలో ఈ ఏడాది టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణుల సంఖ్య గతంతో పోలిస్తే నాలుగింతలు పెరిగింది. సులభతరమైన ప్రశ్నలు, అర్హత మార్కులలో సడలింపులతోనే ఈ ఏడాది ఫలితాల్లో మంచి మెరుగుదల కనిపించిందని టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఆర్బీ) వర్గాలు పేర్కొన్నాయి. రెండు పేపర్లకు హాజరైన 4,24,317 మంది అభ్యర్థులలో 1,50,703 మంది ఉత్తీర్ణులైనట్టు టీఆర్బీ డేటా పేర్కొంది. 2022లో 36,973 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి పేపరుకు 92,417 మంది హాజరుకాగా 45,469 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో పేపరులో 3,31,900 మందిలో 1,04,604 మంది ఉత్తీర్ణులయ్యారు.

అర్హత మార్కుల తగ్గింపు

ఈసారి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలోగా టెట్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 1 నుంచి 12వ తరగతి వరకున్న పాఠ్య పుస్తకాల నుంచి రెండు పేపర్లకు సంబంధించిన ప్రశ్నలడిగారు. అందుకే ఎక్కువ మంది అభ్యర్థులు తేలికగా సమాధానాలు రాయగలిగారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులకు ప్రశ్నపత్రాలు సులభంగా ఉన్నాయని అభ్యర్థి ఒకరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన తరగతులు, వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు అర్హత మార్కులను 55 నుంచి 50 శాతానికి సడలించింది. ఈ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 150 మార్కులకుగాను 75 మార్కులు సాధించాల్సి ఉంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఎస్సీ(ఎ) అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతాన్ని 55 నుంచి 40 శాతానికి తగ్గించారు. ఈ క్రమంలో అభ్యర్థులు 150 మార్కులకుగాను 60 మార్కులు సాధిస్తే సరిపోతుంది. అర్హులైనవారు తమ సర్టిఫికెట్లను ఈ నెల 2వ తేదీ నుంచి www.trb.tn.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించింది.

ప్రత్యేకంగా నిర్వహించాలి

తమిళనాడు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి.పాట్రిక్ రైమండ్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి జాప్యం లేకుండా ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం మూడు టెట్‌లను నిర్వహించడానికి నిర్ణయించిందని, మొదటి ప్రత్యేక టెట్ నిర్వహించడానికి టీఆర్బీ నోటిఫికేషన్ జారీ చేయాలని, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అర్హత మార్కులను తగ్గించకుండా ప్రభుత్వం పరిగణించాలని రైమండ్ పేర్కొన్నారు.

పలు రైళ్లకు ప్రయోగాత్మక హాల్ట్ పొడిగింపు

వడపళని, న్యూస్‌టుడే: ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా పలు స్టేషన్లలో ఆగుతున్న పలు రైళ్లు ఆ స్టేషన్లలో తదుపరి ఆదేశాల వరకు ఆగుతాయని దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ● **17643** చెంగల్పట్టు-కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్‌ప్రెస్ మంగళగిరి, **12603** చెన్నై ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-చర్లపల్లి రైలు మిర్యాలగూడ, నడికుడి, నల్గొండ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, **17643** చెంగల్పట్టు-కాకినాడ పోర్ట్, న్యూ గుంటూరు, **12656** చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ రైలు పెద్దపల్లి, **12655** అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్ పెద్దపల్లి, **12611** చెన్నై సెంట్రల్-హజరత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ రైలు వరంగల్ స్టేషన్లలో ఆగుతాయి. ● **శివరాత్రి ప్రత్యేకం...** ప్రయాణికుల సౌకర్యార్థం ఎగ్మోరు-కన్నియాకుమరి, చెన్నై సెంట్రల్-కొల్లం-చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు నడుస్తోంది. ● **06135** చెన్నై ఎగ్మోర్‌లో 13న 23.45కి బయలుదేరి మరుసటి రోజు 13.00కి కన్నియాకుమరి చేరుతుంది. ● **06136** కన్నియాకుమరిలో 16న 21.35కి బయలుదేరి మరుసటి రోజు 10.15 గంటకు చెన్నై బీచ్‌కి వస్తుంది. ● **06113** చెన్నై సెంట్రల్‌లో 13న 23.55కి బయలుదేరి మరుసటి రోజు 16.30కి కొల్లం వెళ్తుంది. ● **06114** కొల్లంలో 16న 18.30కి బయలుదేరి మరుసటి రోజు 10.30 గంటలకు చెన్నై సెంట్రల్ వస్తుంది. ● **06135, 06113** రైలుకు గురువారం, **06136, 06114** రైలుకు శుక్రవారం నుంచి రిజర్వేషన్లు ప్రారంభమవుతాయి.

జోరందుకున్న గులాబీల విక్రయాలు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణగిరి జిల్లా హోసూరులో గులాబీల అమ్మకాలు జోరందుకున్నాయి. కృష్ణగిరి జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 లక్షల మంది గులాబీల విక్రయంలో నిమగ్నమయ్యారు. ఒక గులాబీ ధర రూ.50 నుంచి రూ. 55 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ప్రాచుర్యం పొందిన తాజ్‌మహల్ రకానికి ఈ ఏడాది కూడా డిమాండ్ పెరిగింది.

విక్రయానికి ఉంచిన గులాబీలు

అంతర్జాతీయ చెస్ పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కరూర్‌లో బుధవారం అంతర్జాతీయ స్థాయి ఓపెన్ చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. అఖిల భారత దివ్యాంగుల చెస్ సమాఖ్య, కరూర్ జిల్లా దివ్యాంగుల చెస్ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన పోటీలను కరూర్ దళవాపాళయం ఎం కుమరసామి ఇంజినీరింగ్ కళాశాలలో ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ప్రారంభించారు. ఈ నెల 15 వరకు జరుగనున్న పోటీలలో భారత్ సహా పలు దేశాలకు చెందిన 1,000 మందికి పైగా దివ్యాంగ క్రీడాకారులు, క్రీడాకారిణులు పాల్గొంటున్నారు.

'అపోలో' ఆసుపత్రుల్లో 8 వేలకు పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు

రోబోటిక్ వైద్యులతో డాక్టర్ ప్రీతారెడ్డి

వడపళని, న్యూస్‌టుడే: అపోలో హాస్పిటల్స్ 8 వేలకు పైగా రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది. 'అపోలో హాస్పిటల్స్'లో టెక్నాలజీ ఎప్పుడూ అంతిమ లక్ష్యం కాదని, మెరుగైన ఫలితాలు సాధించడానికి ఇదొక మార్గంగా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి తెలిపారు.

జాకీలతో గుడి రాజగోపురం ఎత్తు పెంపు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: గుడి రాజగోపురాన్ని జాకీల ద్వారా పైకి లేపి ఎత్తు పెంచుతున్నారు. చెన్నై ప్యారిస్ సమీపంలోని మన్నడిలో సుమారు 400 ఏళ్ల కిందట నిర్మించిన కాళికాంబాళ్ ఆలయం ఉంది. గుడి రాజగోపురాన్ని 1983లో నిర్మించారు. రాజగోపురం రోడ్డు కంటే దిగువన ఉన్నందున వర్షాకాలంలో నీరు లోనికి వస్తోంది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆలయ పునరుద్ధరణ పనులు గతేడాది డిసెంబరులో ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రాజగోపురాన్ని హైడ్రాలిక్ జాకీల ద్వారా రోడ్డుస్థాయికి ఎత్తు పెంచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

జాకీల ద్వారా పైకి లేపుతున్న కార్మికులు

కోవై నుంచి కేరళకు నిలిచిన బస్సులు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూర్‌లోని ఉక్కడం బస్టాండు నుంచి కేరళకు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు గురువారం పూర్తిగా నిలిచిపోయాయి. కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు కేరళ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగులు పూర్తి మద్దతు తెలుపుతూ సమ్మె చేపట్టడంతో సేవలు ప్రభావితమయ్యాయి. దీంతో తమిళనాడు-కేరళ సరిహద్దు ప్రాంతాల్లోని డిపోల నుంచి నడవాల్సిన బస్సులను ఆయా డిపోల్లోనే నిలిపేశారు. తద్వారా కేరళలోని పాలక్కాడ్, త్రిస్సూర్, కోళికోడ్, తిరువనంతపురం, ఎర్నాకుళం సహా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక అవస్థలు పడ్డారు. తెల్లవారు జామున ఉక్కడం బస్టాండుకు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నిర్మానుష్యంగా ఉక్కడం బస్టాండు

వణుకు పుట్టిస్తున్న ఊటీ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ప్రముఖ పర్యాటక కేంద్రమైన నీలగిరి జిల్లా ఊటీలో మంచు ప్రభావం అధికంగా ఉండటంతో ప్రజలు, పర్యాటకులు చలికి తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాందల్, తలైకుందా, అవలాంచి తదితర ఎత్తైన కొండ ప్రాంతాలలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ జీరో డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేకువజామున పచ్చికబయళ్లు, తేయాకు తోటలు, గృహాల పైకప్పులపై ఘనీభవన మంచు పరచుకొని అందంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

పచ్చికబయలుపై పరచుకున్న మంచు

ఉదయనిధిని కలిసిన క్రికెట్ క్రీడాకారులు

సైదాపేట, న్యూస్‌టుడే: ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యులైన తమిళనాడు ఆటగాళ్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను గురువారం కలిశారు. జట్టులో రాష్ట్రానికి చెందిన ఆర్ఎస్ అంబరీష్, దీపేష్ దేవేంద్రన్ ఉన్నారు. వీరు ప్రపంచ కప్ పోటీల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ గురువారం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను కలిశారు. వారిని ప్రశంసించిన ఉదయనిధి వారితో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ కార్యదర్శి సత్యప్రద సాహు, క్రీడాభివృద్ధి కమిషన్ సభ్య కార్యదర్శి జె.మేఘనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులతో మాట్లాడుతున్న ఉదయనిధి

పళని ఆలయ స్పీకర్లో విజయ్ పాటలు

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పళని ఆలయ లౌడ్ స్పీకర్లో విజయ్ పాటలు ప్లే చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బుధవారం ఆలయానికి వచ్చిన ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌ను అక్కడి లౌడ్‌స్పీకర్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసి నటుడు విజయ్ సినిమా పాటలు ప్లే చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఘటనపై ఆలయ నిర్వాహకం దర్యాప్తు చేస్తోందని, ఇలాంటివి పునరావృతం కాకుండా అదనపు భద్రత, ఆంక్షలు విధించనున్నట్లు తెలిసింది.

15న ఈశాలో మహాశివరాత్రి వేడుకలు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరు తొండాముత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో 15న మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కోయంబత్తూరు ప్రెస్‌క్లబ్‌లో గురువారం దక్షిణ కైలాయ భక్తి పేరవై వాలంటీర్లు రవీంద్రన్, శరవణన్ పాల్గొని మాట్లాడారు. 15న సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఏడాది సద్గురు ఆదియోగి యోగేశ్వర లింగానికి మహాభిషేకం చేయనున్నారని తెలిపారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

ఈజిప్ట్ పిరమిడ్‌లలో తమిళ వ్యాపారి పేరు

మంత్రి తంగం తెన్నరసు

సైదాపేట, న్యూస్‌టుడే: తమిళులు సముద్రాలు దాటి ప్రపంచ నాగరికతల్లో కాలుమోపారని, ఈజిప్ట్ పిరమిడ్‌లలో తమిళ వ్యాపారి పేరు ఉండటమే అందుకు సాక్ష్యమని ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటలో.. ఈజిప్టులో తమిళ్-బ్రహ్మి లిపిలో 2వేల ఏళ్ల నాటి శాసనాలు బయటపడ్డాయన్నారు. సుమారు 30 శిలాశాసనాలు గుర్తించగా 20 శిలాశాసనాలు తమిళ్- బ్రహ్మి లిపిలో ఉన్నట్లు తెలిసిందన్నారు. 'శిగై కొట్రన్' అనే తమిళ వ్యాపారి పేరు 5 వేర్వేరు పిరమిడ్లలో 8సార్లు ఉందన్నారు.

కాపలాదారుడు అజిత్‌కుమార్ హత్య కేసు

సీబీఐ దర్యాప్తునకు హాజరవ్వాలని నలుగురు పోలీసులకు సమన్లు

ప్యారిస్, న్యూస్‌టుడే: ఆలయ కాపలాదారుడు అజిత్‌కుమార్ హత్య కేసులో మానామదురై డీఎస్పీ సహా నలుగురు పోలీసులు ఫిబ్రవరి 25వ తేదీ సీబీఐ దర్యాప్తునకు హాజరవ్వాలని మదురై జిల్లా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శివగంగై జిల్లా తిరుప్పువనంకి చెందిన ఆలయ కాపలాదారుడు అజిత్‌కుమార్‌ని నగల చోరీ కేసులో దర్యాప్తు చేసేందుకు తీసుకెళ్లిన పోలీసులు దాడి చేయడంతో అతను మృతిచెందాడు. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ మదురై కోర్టులో అదనపు అభియోగపత్రం దాఖలు చేసింది. అందులో చేర్చిన డీఎస్పీ షణ్ముగసుందరం, ఇన్‌స్పెక్టరు రమేష్, ప్రత్యేక ఎస్సై శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ ఇళయరాజా ఫిబ్రవరి 25వ తేదీ సీబీఐ దర్యాప్తునకు హాజరవ్వాలని సమన్లు జారీ చేస్తూ మదురై కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

డీఎంకే వ్యతిరేక కూటమిలో పీటీకే: కృష్ణస్వామి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: డీఎంకేని గద్దె దించే కూటమిలో పుదియ తమిళగం కట్చి ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు కృష్ణస్వామి తెలిపారు. పార్టీ దిండుగల్ పశ్చిమ జిల్లా నిర్వాహకుల సమావేశం నిలకోట్టైలో గురువారం జరిగింది. ఇందులో పాల్గొన్న కృష్ణస్వామి విలేకరులతో మాట్లాడుతూ... తమిళనాడు మాదకద్రవ్యాల రాష్ట్రంగా మారిందన్నారు. రానున్న రోజుల్లో మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయడానికి పుదియ తమిళగం కట్చి పోరాడుతుందని తెలిపారు. డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నాయన్నారు. ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తున్న నలుగురు మంత్రులపై ఈడీ అవినీతి అభియోగాలు నమోదు చేసిందని పేర్కొన్నారు.

EENADU Classifieds
REAL ESTATE
LEASE
GENERAL
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544.
bit.ly/4rMldEv

శాసనాల నమోదుకు ఆధునిక సాంకేతికత

సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి తంగం తెన్నరసు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: శిలాశాసనాల్లోని సమాచార నమోదుకు ఆధునిక డిజిటల్ సాంకేతికత వినియోగిస్తున్నట్లు మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. చెన్నైలోని ఎగ్మోర్ మ్యూజియంలో పురావస్తుశాఖ తరఫున తమిళ శిలాశాసనాలకు సంబంధించి నాలుగు రోజుల అంతర్జాతీయ సదస్సు ఏర్పాటైంది. దీనిని మంత్రి తంగం తెన్నరసు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడు పురాతన చిహ్నాలకు సంబంధించి వెబ్‌సైట్‌ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. తమిళనాడు సాంస్కృతిక చరిత్రను నమోదు చేయడం విజన్ ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్ట్ కింద అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిల్లో పురావస్తు చిహ్నాల సమాచారాన్ని డిజిటల్‌గా నమోదు చేస్తున్నారని చెప్పారు. ధర్మపురి, నీలగిరి, కృష్ణగిరి, ఈరోడ్, తిరుప్పూర్ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు.

పేరూర్ నిర్లవణీకరణ ప్లాంటుతో 22.67 లక్షల మందికి లబ్ధి

నిర్మాణంలో ఉన్న ప్లాంట్

మామల్లపురం : పేరూర్‌లో నిర్మిస్తున్న నిర్లవణీకరణ ప్లాంటు ద్వారా 22.67 లక్షల మందికి తాగునీరు అదుతుందని రాష్ట్ర మంత్రి కేఎన్ నెహ్రూ పేర్కొన్నారు. మామల్లపురం సమీపం పేరూర్‌లో రూ.6,078 కోట్ల వ్యయంతో దినసరి 400 మిలియన్ లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చే నిర్లవణీకరణ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రి కేఎన్ నెహ్రూ బుధవారం పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చెన్నై నగర దీర్ఘకాలిక తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పేరూర్ నుంచి పోరూర్ వరకు 59 కి.మీ దూరం పైప్‌లైన్ వేయాల్సి ఉందని, ప్రస్తుతం 19 కి.మీ మేర పైపులు పూడ్చే పనులు ముగిశాయన్నారు. 2027లోగా పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు.

దేశ నిర్మాణానికి దోహదపడే సాధనం విద్య

ఎస్ఆర్ఎం స్నాతకోత్సవంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విద్యార్థికి డిగ్రీ అందజేస్తున్న వెంకయ్యనాయుడు, చిత్రంలో పారివేందర్ తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: విద్య జీవితాలను మార్చడమేకాక దేశ నిర్మాణానికి దోహదపడే శక్తివంతమైన సాధనమని పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. చెన్నై ఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో గురువారం జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డిగ్రీలు అందుకున్న విద్యార్థులకు ఇది కేవలం ముగింపు కాదని, డిగ్రీ చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తుకు అద్భుతమైన ప్రారంభాన్ని సూచిస్తుందన్నారు. గ్రామాల్లోనూ ప్రతిభ కనిపిస్తోందని, జ్ఞానం సమాజంలోని ఒక చిన్న విభాగానికి మాత్రమే పరిమితం కాకూడదన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రైవేటు సంస్థలు తోడ్పడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఎం గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ టి.ఆర్.పారివేందర్ తదితరులు పాల్గొన్నారు.

యువ న్యాయవాదుల గౌరవ భృతి పెంపునకు కృషి

న్యాయవాది బాలును సత్కరిస్తున్న న్యాయవాదులు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: న్యాయవాదుల భవిష్య నిధిని రూ.10లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచడానికి కృషి చేస్తానని సామాజిక న్యాయమండలి ఛైర్మన్, బార్ కౌన్సిల్ సహ ఛైర్మన్ న్యాయవాది బాలు హామీ తెలిపారు. తమిళనాడు పుదుచ్చేరి బార్ కౌన్సిల్ ఎన్నికలు మార్చి 30న జరగనున్నాయి. సభ్య పదవికి పోటీ చేస్తున్న బాలు గురువారం సేలం కంబైన్డ్ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదుల మద్దతు సేకరించారు. ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... యువ న్యాయవాదులకు ఇచ్చే స్టైపెండ్‌ను రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమిళనాడు పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌లో సంస్కరణలు అవసరమని, కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులపై దాడులు జరగకుండా నిరోధించడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తానన్నారు.

22న సినీ నిర్మాతల సంఘం ఎన్నికలు

నిర్వహణకు మద్రాసు హైకోర్టు అనుమతి

ప్యారిస్, న్యూస్‌టుడే: తమిళ సినీ నిర్మాతల సంఘ ఎన్నికలను ఫిబ్రవరి 22వ తేదీ నిర్వహించేందుకు మద్రాసు హైకోర్టు అనుమతిచ్చింది. సంఘ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మేతో పూర్తి కానుంది. దీంతో 2026-29 కొత్త కార్యవర్గ ఎన్నికకు ఫిబ్రవరి 22వ తేదీ ఎన్నికలు జరుగుతాయని, మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరన్ ఎన్నికల అధికారిగా ఉంటారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిర్మాతల సంఘం నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికలను ప్రకటించిందని, కావున ఎన్నికలకు నిషేధం విధించాలని, ఎన్నికల అధికారిగా మరో విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని పేర్కొంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ ధనపాల్ ఎదుట గురువారం విచారణకు వచ్చింది. ఇరు తరపు వాదనలు విన్న న్యాయమూర్తి.ఎన్నికలు ప్రకటించినప్పుడు ఎలాంటి వ్యతిరేకత తెలపకుండా ఎన్నికల పనులను ప్రారంభించిన తర్వాత నిషేధం విధించాలని కేసు దాఖలు చేశారని తెలుపు తూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా నియమితులైన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరన్‌ను ఈసారి ఎన్నికల అధికారిగా నియమించి ఎన్నికల పనులు ప్రారంభించిన నేపథ్యంలో మరో ఎన్నికల అధికారిని నియమించడం సరికాదని తెలిపారు.

అన్నాడీఎంకే మైనారిటీ విభాగ సమావేశం

ఎంజీఆర్, జయలలిత చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న నేతలు

సైదాపేట, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతిని ఘనంగా నిర్వహించడం, రానున్న అసెంబ్లీ ఎన్నికల పనులకు సంబంధించి అన్నాడీఎంకే మైనారిటీ సంక్షేమ విభాగ రాష్ట్ర నిర్వాహకులు, జిల్లా కార్యదర్శుల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో జయలలిత జయంతి వేడుకల నిర్వహణ, డీఎంకే ప్రభుత్వ తీరుకు నిరసన, రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే మైనారిటీ వర్గాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రకటించిన ఈపీఎస్‌కు కృతజ్ఞతలు తెలపడం తదితర తీర్మానాలు ఆమోదించారు.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

వడపళని, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖ చేపడుతున్న మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయ్యప్పన్‌తాంగల్ ప్రాంతంలో సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్తుశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

25 నుంచి జయలలిత జయంతి సమావేశాలు

సైదాపేట, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఓ ప్రకటనలో తెలిపారు. జయలలిత జయంతి వేడుకలను పార్టీ పరంగా ఉన్న 82 జిల్లాలు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నిర్వాహకులు సమావేశాల్లో పాల్గొన్ని ప్రత్యేక ప్రసంగాలు చేయాలని సూచించారు. ఆయా జిల్లాల కార్యదర్శులు ఇందుకుగాను ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

స్వాతంత్ర్య సమరయోధుల కోసం

20 ఏళ్లుగా వాదిస్తున్న న్యాయవాది

ప్యారిస్, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధులు, వారి వారసుల కోసం మద్రాసు హైకోర్టు సీనియర్ లాయరు నందగోపాలన్(52) గత 20 ఏళ్లకుపైగా వాదనలు వినిపిస్తున్నారు. తన న్యాయ పోరాటం ద్వారా సమరయోధులు, వారి వారసులకు పథకాలు అందేలా చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ..న్యాయవాద వృత్తిలోకి 2001లో ప్రవేశించినట్లు, ఇప్పటి వరకు 100కుపైగా కేసుల్లో పింఛన్, ఉద్యోగంలాంటివి అందినట్లు, తన ప్రయాణం ఇంకా కొనసాగుతుందని తెలిపారు.

దేవాదాయశాఖ తరఫున

12 ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: దేవాదాయశాఖ తరఫున ఏడాది 12 ఆలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆశాఖ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో.. గతేడాది శాఖ తరఫున 9 ఆలయాల్లో ఉత్సవాలు జరిపామని, ఈ ఏడాది రామేశ్వరం రామనాథస్వామి, వృద్ధాచలం, తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయం సహా 12 ఆలయాల్లో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

పుదుచ్చేరిలో సమ్మె.. ప్రజలకు ఇబ్బందులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ నూతన కార్మిక చట్టాలకు నిరసనగా పుదుచ్చేరిలో సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కార్మిక సంఘాలు, రవాణా, బ్యాంకు ఉద్యోగుల సంఘాలు మద్దతిచ్చాయి. తొమ్మిదిచోట్ల జరుగుతున్న ఆందోళనల కారణంగా గురువారం ప్రైవేట్ బస్సులు, ఆటో, టెంపోలు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సింగీశ్వరాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ సమీపం మప్పేడులోని పుష్పకుచాంబాల్ సమేత సింగీశ్వర స్వామి ఆలయంలో మాసి మాస బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో గురువారం ప్రారంభమయ్యాయి. ఈనెల 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 17న రథోత్సవం ఉంటుంది.

ధ్వజారోహణ నిర్వహిస్తున్న దృశ్యం. అలంకరణలో సింగీశ్వరుడు

(c) eenadu

కథలో బలముంది.. అందంతో పనేముంది!

✦ హీరోగా మారి సూపర్ హిట్ కొట్టిన టి.రాజేందర్
✦ 'ఉయిరుల్లవరై ఉష' ప్రేమికుల దినోత్సవం రోజు రీరిలీజ్



- న్యూస్‌టుడే, చెన్నై

అది రజనీకాంత్ కోసం సిద్ధమైన స్క్రిప్టు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. నాయిక అందంగా లేదని, ఆమెను మార్చాలని ఫైనాన్షియర్లు చెప్పారు. ఇవేవీ దర్శకుడి నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. రజనీకాంత్ కోసం సిద్ధం చేసిన పాత్రలో ధైర్యం చేసి తానే నటించారు. ఫైనాన్షియర్లు వద్దన్న నాయికతోనే మళ్లీ సన్నివేశాలను చిత్రీకరించారు. సొంత బ్యానరుపై నిర్మించి, దర్శకత్వం, గేయరచన, సంగీతం అన్నీ తానై చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. ఆయనే టి.రాజేందర్. ఆ చిత్రమే 'ఉయిరుల్లవరై ఉష'. 1983లో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 43ఏళ్ల తర్వాత శుక్రవారం రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నాడు తెరపై, తెర వెనుక ఆసక్తికరమైన ఆ చిత్ర విశేషాలు చూద్దాం.

రజనీకాంత్ తిరస్కరించడంతో..

టి.రాజేందర్ దర్శకత్వంలో 1981లో విడుదలైన 'రయిల్ పయణంగళిల్' చిత్రాన్ని చూసిన రజనీకాంత్ తన కోసం కూడా ఓ కథను సిద్ధం చేయాలని కోరారు. అలా 'ఉయిరుల్లవరై ఉష' స్క్రిప్టు సిద్ధమైంది. కథను విని నటించడానికి రజనీకాంత్ ఒప్పుకున్నా ఆ చిత్రాన్ని పెద్ద నిర్మాణ సంస్థతో నిర్మించాలని సూచించారు. అంతకు ముందు చిత్రానికి ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే సొంత బ్యానరుపై చిత్రాన్ని నిర్మించక తప్పదని టి.రాజేందర్ గట్టిగా భావించారు. దీంతో చిత్రంలో నటించడానికి రజనీకాంత్ సున్నితంగా తిరస్కరించారు. తన నిర్ణయాన్ని మార్చుకోలేని టి.రాజేందర్ వైవిధ్యభరితమైన కథ పాత్రకు కొన్ని మార్పులు చేసి తానే నటించారు. నిజానికి నటించడానికి జంకానని, తాను అందంగా ఉండకపోవడం, పొట్టిగా ఉండటమే దానికి కారణమని ఇటీవల మీడియా సమక్షంలో ఆయన వెల్లడించారు.

నాయికను మార్చమని సూచన

చిత్రీకరణ పూర్తిచేసి జెమినీ ల్యాబ్‌లో ఒరిజినల్ కాపీని ఫైనాన్షియర్లకు టి.రాజేందర్ చూపించారు. నళిని కోలముఖం కావడంతో ఆమెను మార్చాలని ఫైనాన్షియర్లు సూచించారు. దానికి టి.రాజేందర్ మనసు అంగీకరించలేదు. 4వేల అడుగుల ఫిల్మును కొనుగోలు చేసి మళ్లీ చిత్రీకరించారు. ఈ సందర్భంగా కోలముఖం ప్రత్యేకంగా కనబడకుండా నళిని జుత్తును విరబోయించి బ్యాక్ లైట్‌ను ఉంచి చిత్రీకరించారు. అదే ఆమెకు హైలెట్ అయ్యిందని, ఆ చిత్రాన్ని మళ్లీ ఫైనాన్షియర్లకు చూపించగా ప్రశంసించారని టి.రాజేందర్ తెలిపారు.

కుర్రకారు మది దోచి..

చిత్రంలోని పాటలన్నీ నాడు కుర్రకారును ఉర్రూతలూగించాయి. 'అడి ఎన్నడి..', 'మోగం వందు..', 'ఇందిర లోగత్తు సుందరి..', 'ఇదయమెన్ను కవి లైబ్రరీ..', 'కట్ అడిప్పోం..' తదితర పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. యేసుదాసు పాడిన 'వైగైకరై కాట్రే నిల్లు..' హృద్యంగా నిలిచింది. తాను పలు చిత్రాలు తెరకెక్కించినా 'ఉయిరుల్లవరై ఉష' తనను మరో స్థాయికి తీసుకెళ్లిందని, ఆ ప్రేమకథను నేటి 2కే కిడ్స్ యువతరానికి చేర్చడం కోసమే రీరిలీజ్ చేస్తున్నట్లు టి.రాజేందర్ వెల్లడించారు. ఈ చిత్రం కోసం ఆయన తన భార్య పేరిట తంజై సినీ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తన ప్రేయసి ఉష పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టారు. ఈ చిత్రం ద్వారానే గంగ, నళిని చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. భారీ సెట్లను వేయడంలో టి.రాజేందర్ దిట్ట అనే పేరును ఈ చిత్రమే ఆయనకు అందించింది. తెలుగు అనువాదంలో 'ప్రేమసాగరం'గా ఏడాది విడుదలై నాటి తరాన్ని ప్రేమసాగరంలో ముంచెత్తింది.

గతేడాది ఫిబ్రవరి 14న విడుదలైన సినిమాలు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గత ఏడాది ఫిబ్రవరి 14న ఏకంగా 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో సుకీర్తన్ దర్శకత్వంలోని '2కే లవ్ స్టోరీ', జై, సత్యరాజ్, యోగిబాబు ప్రధానపాత్రల్లో నటించిన 'బేబీ అండ్ బేబీ', బిగ్‌బాస్ ఫేమ్ బాలాజీ మురుగదాస్ కథానాయకుడిగా పరిచయమైన 'ఫైర్', విమల్, సూరి ప్రధానపాత్రల్లో నటించిన 'బడవా', కతిరవన్ దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించిన 'కణ్‌నీరా', లిజోమోల్ జోస్, వినీత్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 'కాదల్ ఎన్బదు పొదువుడమై', కామెడీ కింగ్ గౌండమణి నటించిన 'ఒత్త ఓట్టు ముత్తైయా', రామర్, పూజాశ్రీ నటించిన 'అదు వాంగినాల్ ఇదు ఇలవసం', శ్రీకాంత్, సంధ్య లూర్దే నటించిన 'దినసరి', దుష్యంత్ జయప్రకాశ్, కేబ్రిల్లా నటించిన 'వరుణన్' ఉన్నాయి.

సహకార రుణాలకు ప్రజల అమితాసక్తి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి ప్రజలు అమితాసక్తి చూపుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.85 వేల కోట్ల రుణాలు అందజేశారు. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయానికి రూ.72 వేల కోట్లుగా ఉంది. ఈ బ్యాంకుల్లో సాగుకు, స్వర్ణాభరణాలపై, స్వయం సహాయక, దివ్యాంగులు, వాహన, చిరువ్యాపారాలకు రుణాలు అందిస్తున్నారు. * సాగు, పశువులు, దివ్యాంగుల విభాగాల్లో ఇస్తున్న రుణాలను సూచించిన సమయంలో చెల్లిస్తే 7 శాతం వడ్డీ పూర్తిగా రద్దు చేస్తారు. ఇతర విభాగాలకు 9 శాతం వడ్డీ చెల్లించాలి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రుణాల రద్దుపై పార్టీలు హామీలు ఇవ్వడం ప్రారంభించాయి. సహకార బ్యాంకులలో దివ్యాంగులు, మైనారిటీల రుణాలు రద్దు చేయనున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి హామీ ఇచ్చారు. పాలక పక్షం కూడా హామీ ఇస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణాలు రద్దు చేస్తారని నమ్మి తీసుకోడానికి ప్రజలు ఎగబడుతున్నారు. * 2021లో ఇచ్చిన హామీల ప్రకారం రద్దు చేసిన పైరు, నగలు, స్వయంసహాయక బృందాల రుణాల మొత్తం ఇటీవల బ్యాంకులకు అందినట్లు సహకార శాఖాధికారి ఒకరు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.10 లక్షల కోట్ల రుణాలు అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వివాహానికి సహకార బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రూ.10 లక్షల వరకు రుణాలు అందించడానికి ప్రకటన వెలువడనుందన్నారు.

ఆందోళనలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కె.సుందర్ ★ తిరుత్తణిలో ఎమ్మెల్యే చంద్రన్ నేతృత్వంలో..

కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళన

కాంచీపురం, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించకుండా తమిళనాడును విస్మరించిన కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా డీఎంకే కూటమి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా డీఎంకే కాంచీపురం దక్షిణ జిల్లా తరఫున జిల్లా కార్యదర్శి, ఉత్తిరమేరూర్ ఎమ్మెల్యే అయిన కె.సుందర్ నేతృత్వంలో వాలాజాబాద్‌లో బస్టాండు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టు తదితర పార్టీల నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుత్తణి: తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణిలో డీఎంకే తిరువళ్లూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి, తిరుత్తణి ఎమ్మెల్యే ఎస్.చంద్రన్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. యూనియన్ కార్యదర్శి ఆర్తి రవి, తిరువళ్లూరు పశ్చిమ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కిరణ్, వీసీకే జిల్లా కార్యదర్శి దండపాణి, కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైవేశాఖ నిర్లక్ష్యం.. ఆగిన సబ్‌వే నిర్మాణం

సబ్‌వే నిర్మాణానికి నిర్ణయించిన మేలమయూర్ ప్రాంతం

మామల్లపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు-తిరుక్కళికుండ్రం మార్గంలో మేలమయూర్ ప్రాంతంలో రైల్వే సబ్ వే నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతించినా హైవేశాఖ నిర్లక్ష్యం కారణంగా 9ఏళ్లుగా పనులు ప్రారంభం కాలేదు. మేలమయూర్ ప్రాంతంలో రైల్వే లెవల్ క్రాసింగ్ ఉంది. మార్గంలో రైళ్ల రాకపోకలు అధికంగా ఉండటంతో ఎక్కువ సమయం గేటు మూసే ఉంటుంది. దీంతో అటుగా రాకపోకలు సాగించే సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 2012లో రాష్ట్ర ప్రభుత్వం సబ్ వే నిర్మాణానికి నిధులు కేటాయించింది. 2017లో రైల్వేశాఖ పరిధిలో సబ్ వే నిర్మాణం పూర్తి కాగా హైవేశాఖ పరిధిలో నిర్మాణం చేపట్టలేదు. ఫలితంగా 10 గ్రామాల ప్రజలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థ పడుతున్నారు. కావున హైవే శాఖ పరిధిలోని నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.

రైతు సమావేశాలు నేడు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్, తిరుత్తణి, పొన్నేరి ఆర్డీవో కార్యాలయాల్లో శుక్రవారం రైతు సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

22న ఆండార్‌కుప్పంలో ఈపీఎస్ ప్రచార సభ

బందక్కాల్ నాటుతున్న బలరామన్ తదితరులు

పొన్నేరి, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి సమీపం ఆండార్‌కుప్పంలో ఈనెల 22న జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇందుకుగాను వేదిక నిర్మాణానికి బందక్కాల్ నాటే కార్యక్రమం గురువారం జరిగింది. జిల్లా కార్యదర్శి బలరామన్, మాజీ ఎమ్మెల్యే పొన్‌రాజా, జిల్లా అధ్యక్షుడు పొన్నుదురై, యూనియన్ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

విమానాశ్రయం చుట్టూ రెండు గంటలు తిరిగిన విమానం

స్థానికుల భయాందోళన

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై విమానాశ్రయ పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రెండు గంటలకు పైగా ఆకాశంలో ఓ విమానం తిరుగుతూ కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనిపై విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ.. అది ప్రయివేటు శిక్షణ విమానమని, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతనే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆకాశంలో విమానం తిరగడాన్ని చూసిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు న్యూస్ ఛానెళ్లు, వార్తా సంస్థలకు సమాచారం అందించారు.

చిరుద్యోగి ఖాతాలోకి రూ.2.63 కోట్లు

గాండ్లపెంట, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట ఎంపీడీఓ కార్యాలయంలో పని చేసే చిరుద్యోగి ఖాతాకు గురువారం రూ.2.63 కోట్లు జమయ్యాయి. చెన్నైకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఖాతాలోని సొమ్మును బదిలీ చేస్తుండగా పొరపాటున చిరుద్యోగి ఖాతాకు జమైనట్లు తమకు అక్కడి బ్యాంకు నుంచి సమాచారం అందిందని ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు. సదరు చిరుద్యోగి కుటుంబంతో కలిసి కదిరిలో నివాసం ఉంటున్నాడు. అతడు అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేసినా పని చేయకపోవడంతో ఖాతాలో నగదు మొత్తం నిల్వ ఉండేలా చూసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ విషయమై చిరుద్యోగి సోదరుడు కదిరి పోలీసులను సంప్రదించి, ఖాతాకు డబ్బు జమ అయిన మాట వాస్తవమేనని తెలిపారు. తన తమ్ముడు అందులో రూ.16 లక్షలు డ్రా చేశాడని, నగదు పొరపాటున జమ అయిందని తెలుసుకొని తిరిగి బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.

పోలీసు స్టేషన్లలో కనిపించని ల్యాండ్ లైన్ ఫోన్లు

అత్యవసర ఫిర్యాదులకు అవాంతరాలు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: రాష్ట్ర పోలీసు, రైల్వే పోలీసు పరిధిలో 39 జిల్లాలు, నాలుగు జోన్లు, 11 సర్కిళ్లు, 9 కమిషనరేట్‌లు, 270 ఇన్నర్ డివిజన్‌లలో మొత్తం 1,922 పోలీసు స్టేషన్‌లున్నాయి. 1.33 లక్షల మంది పనిచేస్తున్నారు. నేరాలు జరిగితే బాధితులు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌లకు సమాచారం లేదా ఫిర్యాదు తెలియజేస్తారు. ఇందుకోసం అన్ని స్టేషన్‌లకు 'ల్యాండ్ లైన్' ఫోన్ కనెక్షన్‌లు ఇచ్చారు. 2018-2019లో బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన 'ఫైబర్' సేవలు కల్పించింది. ఉన్నతాధికారి నుంచి కానిస్టేబుళ్లకు, స్టేషన్‌లకు సీయూజీతో కూడిన మొబైల్ నెంబర్లు అందజేశారు. దీంతో పలు ల్యాండ్ లైన్ కనెక్షన్‌లను తొలగించారు. ఈ సేవలు నిలిపేయడంతో ప్రజలు ఫిర్యాదులు తెలియజేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని స్టేషన్‌లలోనే ల్యాండ్ లైన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోనూ కొన్ని వివిధ సమస్యలతో ఉన్నాయి. 'ఫైబర్ కనెక్షన్'లో ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇస్తున్నారు. కానీ ఈ నెంబర్లు ఇంటర్నెట్ సౌకర్యానికి మాత్రమే పోలీసులు మార్చారు. సీయూజీ నెంబర్లను సంప్రదిస్తే పలు సమయాలలో కలవకపోవడం, స్విచ్ఛాఫ్ అని రావడం వస్తోంది. దీని గురించి పోలీసులను సంప్రదించగా నెట్‌వర్క్ లేదని, మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నందున మాట్లాడలేకపోయామని చెబుతున్నట్టు ప్రజలు పేర్కొంటున్నారు. అందువల్ల ఫిర్యాదులు, సమాచారం తెలియజేయడానికి స్టేషన్‌లలో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన ల్యాండ్ లైన్ ఫోన్లను ఉపయోగించాలని కోరుతున్నారు.

ఆందోళనలో దివ్యాంగులు

కోర్కెల సాధనకు దివ్యాంగుల ఆందోళన

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందజేస్తున్న సహాయ నిధిని పెంచాలని కోరుతూ దివ్యాంగులు తిరువళ్లూర్ రైతు బజారు ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ఆందోళన చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

జల్లికట్టులో నవవరుడి మృతి

బాలగురు (పాతచిత్రం)

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: జల్లికట్టు పోటీలో ఎద్దు పొడవడంతో నవవరుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు... దిండుగల్ జిల్లా పుగలైపట్టిలోని సెబాస్టియర్ ఆలయం ఉత్సవాల్లో భాగంగా బుధవారం జల్లికట్టు పోటీ జరిగింది. ఇందులో 800 ఎద్దులు, 400మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎద్దులను లొంగదీసే క్రమంలో 33మంది క్రీడాకారులకు గాయాలయ్యాయి. అందులో మదురై జిల్లా అలంగానల్లూర్‌కు చెందిన బాలగురు(24)ను ఎద్దు గొంతు భాగంలో పొడిచింది. దీంతో అతన్ని దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహం జరగడం గమనార్హం.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు...

మురుగన్, మల్లిక (పాతచిత్రాలు)

పెరియపాళ్యం: తిరువళ్లూర్ జిల్లా పెరియపాళ్యం పంచాయతీ నేతాజీ నగర్‌కు చెందిన మురుగన్(69) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఈయన గురువారం సైకిల్‌పై ఊత్తుకోట మెయిన్ రోడ్డులో వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

● **గుమ్మిడిపూండి:** తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి సమీపం వళుదిలంబేడుకు చెందిన గణేశన్ రైతు. ఈయనకు భార్య మల్లిక(54), కుమారుడు వెట్రి ఉన్నారు. కుమారుడితో కలిసి మల్లిక ద్విచక్ర వాహనంపై రెట్టంబేడులో గురువారం వెళ్తుండగా అదుపుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు చెన్నై స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గుమ్మిడిపూండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పదంగా మహిళా కానిస్టేబుల్...

ప్యారిస్: చెన్నై ఎగ్మోర్ పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సిలంబరసన్, భువనేశ్వరి(29) దంపతులు కానిస్టేబుళ్లు. వీరు 2024లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైనప్పటి నుంచే సిలంబరసన్‌కు భార్యపై అనుమానం ఉండేది. రోజూ మద్యం తాగొచ్చి భార్యను కొట్టి చిత్రహింసలకు గురిచేసేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో రాత్రి భువనేశ్వరి అనుమానాస్పదంగా మృతిచెందింది. ఎగ్మోర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్య

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తిరుప్పూర్ జిల్లా అవినాశి సమీపం చిన్నేరిపాళ్యం ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురై పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. 55ఏళ్ల వ్యక్తిని రాయితో ముఖంపై కొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేను ఏ నేరం చేయలేదు

పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని

యువకుడి ఆత్మహత్య

వీడియోలో మాట్లాడుతున్న మోహన్‌రాజ్

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: పోలీసులు తప్పుడు గంజాయి కేసు నమోదు చేసి తనను బెదిరించారని వీడియో రికార్డు చేసిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోవై జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కోయంబత్తూర్ జిల్లా సిరుముగై సమీపం ఇట్టేడిపాళైయంకి చెందిన చిన్నదురై కుమారుడు మోహన్‌రాజ్(25) కూలీ. కొన్ని నెలల క్రితం గోపిచెట్టిపాళైయం మద్య నిషేధ విభాగ పోలీసులు గంజాయి కేసులో మోహన్‌రాజ్‌ను అరెస్టు చేశారు. 70 రోజులుగా జైలులో ఉన్న యువకుడు బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో ప్రతిరోజూ సంతకం చేయడానికి స్టేషన్‌కి వెళ్తున్నారు. ఈ క్రమంలో మోహన్‌రాజ్ ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా వీడియో రికార్డు చేశారు. అందులో.. తన మరణానికి గోపిచెట్టిపాళైయం మద్య నిషేధ విభాగ పోలీసులే కారణమని, తనపై తప్పుడు గంజాయి కేసు నమోదు చేసి బెదిరిస్తున్నారని, సంతకం చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవమానకరంగా మాట్లాడుతున్నారని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, ఇంట్లో అందరూ తనను క్షమించాలని, వచ్చే జన్మలో తన తల్లికే కొడుకుగా పుడతానని, ఈ నిర్ణయానికి అందరూ తనను క్షమించాలని కోరారు. సమాచారం మేరకు సిరుముగై పోలీసులు అక్కడకు చేరుకుని మోహన్‌రాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

విమానాశ్రయంలో వన్యప్రాణుల స్వాధీనం

స్వాధీనం చేసుకున్న పాము, తాబేళ్లు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై విమానాశ్రయానికి బుధవారం థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు తనిఖీ చేపట్టారు. దేశీయ ప్రయాణికుడి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించి 31 వన్యప్రాణుల్ని గుర్తించారు. 9 ఆఫ్రికన్ స్పర్డ్ రకానికి చెందిన తాబేళ్లు, 4 ఇగునాస్, ఒక ఈస్టర్న్ వాటర్ డ్రాగన్, 12 బాల్ పైథాన్లు, ఒక అల్బినో కార్న్ స్నేక్, 3 బ్లూ టంగ్డ్ స్కిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి వద్ద దిగుమతి ధ్రువీకరణపత్రంగాని, లైసెన్స్‌గాని లేవు. వన్యప్రాణుల సంరక్షణ విభాగ ఇన్‌స్పెక్టర్ వాటిని తిరిగి బ్యాంకాక్ పంపించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు చెన్నై విమానాశ్రయ జాయింట్ కమిషనర్ సదీష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అల్లుడిని హత్య చేసిన మామ సహా ఇద్దరి అరెస్టు

అరెస్టయిన నిందితులను చూపుతున్న పోలీసులు

వేలూర్, న్యూస్‌టుడే: వేలూర్ జిల్లా పళ్లికొండ ప్రాంతానికి చెందిన రాఘవన్(30), అదే ప్రాంతానికి చెందిన శ్వేత నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్వేత కేవీ కుప్పం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి రాఘవన్ భార్యను తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి బయల్దేరాడు. పశుమత్తూర్ వద్ద వెంబడించిన దుండగులు అడ్డుకుని కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఘటనపై కేవీ కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాఘవన్ మామ అముల్‌రాజ్, అతని స్నేహితుడు కార్తిక్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. కార్తిక్ ద్వారా అముల్‌రాజ్ బెంగళూరు నుంచి కిరాయి గూండాలను పిలిపించి రాఘవన్‌ను హత్య చేయించినట్లు తెలిసింది. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఘటనతో సంబంధమున్న ఐదుగురి కోసం గాలిస్తున్నారు.

యువతిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడు...



ఆంటోనిరాజ్

అన్నానగర్: నైవేలి సమీపం కాట్టుగూనంగుర్చిలో 60ఏళ్ల ఆంటోనిరాజ్.. 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భంతో ఉంది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు నైవేలి ఆల్ ఉమెన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆంటోనిరాజ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

బస్సులో యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తి...

అబ్దుల్ లతీఫ్

వేలూర్: వేలూర్ జిల్లా పేర్నాంబట్టు ప్రాంతానికి చెందిన 18ఏళ్ల యువతి కాట్పాడిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. బుధవారం సాయంత్రం కళాశాల ముగియగానే గుడియాత్తం చేరుకొని అక్కడి నుంచి రాత్రి పేర్నాంబట్టు బస్సులో ఎక్కింది. ఆమె వెనుక సీట్లో ఉన్న పేర్నాంబట్టుకి చెందిన తోళ్ల విక్రయ దళారి అబ్దుల్ లతీఫ్(52) విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. బస్సు పేర్నాంబట్టు బస్టాండుకు చేరుకోగానే అక్కడే వేచి ఉన్న యువతి తల్లిదండ్రులు, బంధువులు అబ్దుల్ లతీఫ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

నగదు మోసం కేసులో అన్నాడీఎంకే నేత...

మామల్లపురం: చెంగల్పట్టు జిల్లా పశ్చిమ తాంబరం ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నాయకుడు కిశోర్(34), అతని భార్య దివ్య గతేడాది జనవరిలో తాంబరంలోని శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలో రూ.14 లక్షల రుణం తీసుకున్నారు. అందుకుగాను 5 నెలలే వాయిదాలు చెల్లించారు. ఇదిలా ఉండగా వారు సంస్థలో పని చేసే చెన్నై క్రోంపేటకు చెందిన విఘ్నేష్, త్రిశూలం ప్రాంతానికి చెందిన మరో విఘ్నేష్‌తో కలిసి కారుకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిరభ్యంతర ధ్రువపత్రాన్ని పొందారు. ఆ కారును మరో ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి రూ.14 లక్షల రుణం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ మేనేజర్ రవి తాంబరం పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కిశోర్‌ను బుధవారం అరెస్టు చేసి పరారీలో ఉన్న భార్య దివ్యతో పాటు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

లంచం తీసుకున్న సర్వేయర్...

సుందర వడివేల్

కాంచీపురం: కాంచీపురానికి చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి భూములు పరందూర్‌లో విమానాశ్రయం నిర్మాణం కానున్న ప్రాంతంలో ఉన్నాయి. విమానాశ్రయ ప్రాజెక్టు కోసం తన భూమలను సర్వే చేయాలని కాంచీపురం జిల్లా సర్వేయర్ కార్యాలయంలోని నంబర్-1 సర్వేయర్ సుందర వడివేల్‌ను రంజిత్ కుమార్ కలిశారు. సర్వే చేయడానికి సుందర వడివేల్ రూ.50వేలు లంచం అడిగాడు. దీంతో రంజిత్ కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల సూచన మేరకు రంజిత్ కుమార్ బుధవారం రాత్రి సర్వేయర్ సుందర్ వడివేల్‌కు రసాయనం పూసిన నోట్లను ఇస్తుండగా అక్కడే పొంచి ఉన్న అనిశా అధికారులు సుందర వడివేల్‌ను అరెస్టు చేశారు.

పోలీసు నిబంధనలు అతిక్రమించి చెన్నైలోకి వచ్చిన రౌడీషీటర్...

ప్రేమ్‌కుమార్

అన్నానగర్: శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న ఐదుగురు రౌడీషీటర్లను చెన్నై నగరం నుంచి బహిష్కరిస్తూ చెన్నై పోలీస్ కమిషనరేట్ గతేడాది సెప్టెంబర్ 13న ఆదేశాలు జారీ చేసింది. అందులో చెన్నై పనైయూర్‌కు చెందిన అజయ్ రోహన్, రామనాథపురానికి చెందిన నాగేంద్ర సేతుపతి, అన్నానగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్, తిరువాన్మియూర్‌కు చెందిన రాజా, సెల్వభారతి ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు వాయిదాలకు, పోలీసు దర్యాప్తునకు మినహాయించి నగరంలోకి రాకూడదన్న నిబంధనలను అతిక్రమించి నగరంలోకి ప్రవేశించిన ప్రేమ్‌కుమార్‌ను బుధవారం నుంగంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.

దుకాణంలోకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ

శ్రీపెరుంబుదూర్, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ ఇనుప కమ్ముల లోడుతో ఓ కంటైనర్ లారీ శ్రీపెరుంబుదూర్ మార్గం గుండా ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరింది. గురువారం ఉదయం కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌కు చేరుకుంది. పట్టణంలో బస్టాండు సమీపంలో తిరువళ్లూర్ వెళ్లే రోడ్డు మలుపులో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీపెరుంబుదూర్-తిరువళ్లూర్ మార్గంలో వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు.

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దోపిడీ

తిరుత్తణి, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా పళ్లియంకుప్పంకి చెందిన వృద్ధురాలు రాజమ్మాళ్ గురువారం ఉదయం తిరుత్తణి బస్టాండులో కూరగాయలు కొనడానికి వచ్చింది. వెంబడించిన ఇద్దరు మహిళలు రాజమ్మాళ్ మెడలోని రెండు సవర్ల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

హత్య కేసులో ట్రాన్స్‌జెండర్ సహా ఐదుగురి వద్ద దర్యాప్తు

రాము (పాతచిత్రం)

వేలూర్, న్యూస్‌టుడే: వేలూర్ నగరం సత్తువాచ్చారి ప్రాంతానికి చెందిన రాము(43) భవన నిర్మాణ కార్మికుడు. ఈయన గురువారం ఉదయం రోడ్డు పక్కన హత్యకు గురై పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో ఓ ట్రాన్స్‌జెండర్ సహా ఐదుగురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

పోక్సో కేసులో వృద్ధుడికి ఐదేళ్ల జైలు శిక్ష

క్రైం కార్నర్

అన్నానగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా అంబై ప్రాంతంలో 2021లో 72ఏళ్ల సుబ్రమణియన్.. ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించాడు. ఇందుకు సంబంధించి ఓ బాలిక తల్లిదండ్రులు అంబై ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు జరిపి పోక్సో చట్టం కింద సుబ్రమణియన్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ తిరునెల్వేలి పోక్సో కోర్టులో ముగిసింది. నేరం రుజువు కావడంతో సుబ్రమణియన్‌కు ఐదేళ్ల శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అదేవిధంగా బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున రూ.లక్ష పరిహారంగా అందించాలని ఆదేశించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

జాతీయ ప్రమాద రహదారి

చంద్రగిరి ఓవర్ బ్రిడ్జి పక్కన సర్వీసు రోడ్డులో

ఈ చిత్రాలు చూడండి.. ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో కదా.. నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారి సర్వీసు రోడ్డు ఇది. చంద్రగిరి నుంచి ఐతేపల్లికి వెళ్లే మార్గంలో కల్వర్టులు ఇలా ఉన్నాయి. భారీ వాహనాలు నిత్యం ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయినా యంత్రాంగం సమస్యను పరిష్కరించడం లేదు. చంద్రగిరి ఓవర్ బ్రిడ్జి వద్ద సర్వీసు రోడ్డులో గత వర్షాలకు కాలువ కోతకు గురైంది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకొన్నారు.

- ఈనాడు, తిరుపతి

ఐతేపల్లి సమీపంలో కల్వర్టుకు లేని పైకప్పు

ఎస్వీయూ స్నాతకోత్సవ దరఖాస్తుకు గడువు పెంపు

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవాలకు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు పరీక్షల నిర్వహణ డీన్, ఆచార్య సురేంద్ర బాబు, పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ రాజమాణిక్యం తెలిపారు.

సెమిస్టర్ ఫలితాల విడుదల

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో డిసెంబరు నెలలో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సుకు సంబంధించిన తృతీయ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల్లో, రూ.300 ఎస్ఈడీ టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో దర్శనం లభించనుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద గురువారం 10 వేల సర్వ దర్శన టోకెన్లు, శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు 2 వేల టోకెన్లు జారీ చేశారు.

కంకర వేశారు.. సమస్యలు పరిచారు

తెదేపా హయాంలో మంజూరైన రోడ్లను పట్టించుకోని వైకాపా

ఈనాడు- చిత్తూరు, తిరుపతి: కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్ద పీట వేస్తోంది. పల్లె పండగ ద్వారా అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, మినీ గోకులాలు, తదితర నిర్మాణాలు చేపడుతూ మౌలిక వసతులు కల్పిస్తోంది. అదే సమయంలో 2018 చివర్లో అనుమతులు మంజూరై కంకర పరిచి వదిలేసిన రోడ్లపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. ప్రజాప్రతినిధులు సైతం చొరవ చూపడం లేదు. దాంతో పల్లెల్లోని ప్రజలు ఆ మార్గంలో ప్రయాణమంటేనే జడుసుకుంటున్నారు. గత వైకాపా ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోలేదని. . ఇప్పుడైనా వాటిని పూర్తి చేసేలా చొరవ చూపాలని కోరుతున్నారు.

రూ.84 కోట్లతో పనులు

2014- 19 మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ నిధులతో శరవేగంగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఉపాధిహామీ నిధులతోపాటు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎస్సీ, ఎస్టీ కాలనీలతోపాటు గ్రామాలను అనుసంధానించే రోడ్లు నిర్మించారు. ఈ క్రమంలోనే 2018- 19లో రూ.84 కోట్లతో పనులు చేపట్టారు. పలమనేరు, గంగాధరనెల్లూరు, పుంగనూరు, తంబళ్లపల్లె, సత్యవేడు, పీలేరు, నగరి నియోజకవర్గాలకు ఎక్కువగా వీటిని మంజూరు చేశారు. 2018 చివర్లో పనులు మొదలుపెట్టారు. గుత్తేదారులు నాటి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తొలుత గ్రావెల్ పోసి కంకర పరిచారు. ఈలోపు బిల్లులకు ఇబ్బంది రావడంతో పనుల్లో వేగం తగ్గింది. తర్వాత ఎన్నికల నియమావళి రావడం. . ప్రభుత్వం మారితే బిల్లులు రావన్న భయంతో గుత్తేదారులు పనులు మధ్యలోనే ఆపేశారు.

నారాయణవనం మండలం ఎరికంబట్టులో కంకర పోసి వదిలేసిన రోడ్డు

పుంగనూరు, తంబళ్లపల్లెలో మాత్రమే

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలపై భరోసా లేకపోవడంతో కాంట్రాక్టర్లు మిన్నకుండిపోయారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మాత్రం.. స్థానిక ప్రజాప్రతినిధులు వాటిని దక్కించుకుని పూర్తి చేశారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా నాయకులు వచ్చినప్పుడు స్థానికులు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

ఆరు నెలల్లో పూర్తవుతాయనుకున్నా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పనులు పూర్తవుతాయని ప్రజలు ఆశించారు. కానీ వీటిని నిర్మించడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్క పలమనేరు నియోజకవర్గంలో మాత్రం కొంతవరకు చేసినా ఇప్పటికీ కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. పెనుమూరు మండలంలో విసిగి వేసారిన జనాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనులు చేసుకున్నారు.

కదిలింది కార్మికలోకం

నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం తిరుపతిలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. అంబేడ్కర్ విగ్రహం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

- న్యూస్‌టుడే, తిరుపతి (నగరం)

- వివరాలు 8లో..

సా.. గుతున్న ఏకీకృత కుటుంబ సర్వే

రెండు సార్లు గడువు పెంపు • 60 శాతం కూడా దాటని వైనం

పుత్తూరు, తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం 2025 డిసెంబరు 26న ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభించింది. 2026 జనవరి 12 లోపు సర్వే పూర్తి చేయాలని తొలుత నిర్ణయించారు. గడువులోగా పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 10వ తేదీ వరకు పొడిగించారు. అయితే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో 60 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం మరోసారి గడువు పెంచనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు, వాలంటీర్ల భాగస్వామ్యంతో హడావుడిగా కుటుంబ గణన(హౌస్ హోల్డ్ సర్వే) చేసి మ్యాపింగ్ చేశారు. దీంతో తప్పిదాలు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో నాడు చేసిన తప్పిదాలతో నేటికీ ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వాటిని సరిచేయడానికి తాజాగా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఎఫ్‌బీఎంఎస్)ను తీసుకొచ్చింది. దీనికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(యూఎఫ్‌ఎస్-2025)కు శ్రీకారం చుట్టారు.

జిల్లా వివరాలు

మొత్తం కుటుంబాలు: **7,11,520**

సర్వే పూర్తయినవి: **3,90,837**

ఎంత శాతం అంటే: **55**

జాప్యానికి కారణాలు

- ఒక్కో కుటుంబం వివరాలు నమోదు చేయాలంటే సుమారు 30-45 నిమిషాలు పడుతోంది.
- ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ఈ సర్వే చేపట్టాల్సి ఉంది.
- క్షేత్రస్థాయిలో అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కుటుంబ ప్రయోజన కార్డుల అందజేత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల లబ్ధికి లబ్ధిదారులకు కుటుంబ ప్రయోజన కార్డు అందజేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా వారు ఏయే పథకాలకు అర్హులో లెక్క తేలనుంది.

పంచభూతాత్మకా.. పాహి.. పాహి



విద్యుత్తు వెలుగుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయ విహంగ వీక్షణం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పంచభూతాత్మకునిగా పూజలందుకునే శ్రీకాళహస్తీశ్వరుడు వెలుగుల రేడుగా తిరువీధుల్లో భక్తకోటికి దర్శనమిచ్చారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శివయ్య.. రాత్రి పుష్పాలతో సిద్ధం చేసిన చంద్రప్రభతో భూతవాహనంపై కొలువుదీరారు. ఆయన దేవేరి జ్ఞానాంబిక భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా చిలుక వాహనాన్ని అధిరోహించారు. శివపరివారమైన వినాయకస్వామి మూషికునిపై, శ్రీవల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరులు ఆదిదంపతులైనస్వామి, అమ్మవార్ల వెంట సాగారు. డ్రమ్స్ కళాకారుడు శివమణి ప్రదర్శన ఉర్రూతలూగించింది.

శివమణి డ్రమ్స్ ప్రదర్శన

భూత, శుక వాహనాలపై ఊరేగుతున్న ఉత్సవమూర్తులు

బ్రహ్మోత్సవాల్లో ఈనాడు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం సర్వాంతర్యామి అయిన సోమస్కంద మూర్తి లంకాధిపతి రావణుడిపై, అమ్మవారు మయూర వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉదయం స్వామి, అమ్మవార్లు హంస, యాళీ వాహనాలపై ఊరేగనున్నారు.

అన్నదాతలూ..

ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోండి

■ రానున్న రోజుల్లో ఇదే ప్రామాణికం

అన్నదాతలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' నమోదు ప్రక్రియ చేపట్టింది. సాగు భూమి ఉన్న ప్రతిరైతుకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తోంది. ఈక్రమంలో పీఎం కిసాన్‌తో పాటు భవిష్యత్తులో వివిధ పథకాల అమలుకు ఇది తప్పనిసరి కానుంది.

– న్యూస్‌టుడే, తిరుపతి(వ్యవసాయం)

తిరుపతి జిల్లాలో రైతులు:	పూర్తి చేసుకున్నవారు:	
2,03,576 మంది	1,52,028 మంది	పెండింగ్: 51,548, మిగిలిన అర్హులు: 8,258 మంది

రైతుసేవా కేంద్రాల్లో నమోదు

గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఏడాదిగా వీవీఏలు నమోదు చేపడుతున్నారు. ఆధార్ నంబరు, పట్టాదారు పాసుపుస్తకం వివరాలు, ఆధార్‌తో అనుసంధానించిన చరవాణి నవంబరు వివరాలు ఇస్తే సిబ్బంది నమోదు చేస్తారు. అనంతరం రైతు చరవాణికి 11 అంకెల గుర్తింపు సంఖ్య వస్తుంది.

ప్రయోజనం ఇలా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పెట్టుబడి సాయం, ఎరువుల రాయితీలు, పంటల బీమా, పంట దిగుబడుల విక్రయాలతో పాటు అవసరమైన పంట రుణాలు పొందడానికి ఈ సంఖ్య తప్పనిసరి కానుంది.

సాంకేతిక కారణాలతోనే ఎక్కువగా పెండింగ్

జిల్లాలో 75 శాతం మంది రైతులకు రిజిస్ట్రీ పూర్తయింది. మిగిలిన వారిలో ఎక్కువగా డీకేటీ భూములు, వెబ్‌ల్యాండ్ సమస్యలు, పేర్లలో తప్పులు వంటివి వస్తున్నాయి. ఎటువంటి సమస్యలు లేని అర్హులు ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారు. వారిని సంప్రదించి నమోదుకు యత్నిస్తున్నాం. - **ప్రసాదరావు, జిల్లా వ్యవసాయాధికారి, తిరుపతి**

చెత్తంతా పోగై.. నదంతా పొగై!

శ్రీనివాసమంగాపురం నుంచి చంద్రగిరికి వెళ్లే మార్గంలో ఉన్న స్వర్ణముఖి నది ఇది. దీన్ని డంపింగ్ యార్డులా మార్చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో చెత్తను తీసుకొచ్చి ఈ నదిలో పారబోస్తున్నారు. కొందరు నిప్పు పెడుతుండటంతో ఆ మార్గంలో పొగ అలముకుంది.

- ఈనాడు, తిరుపతి



నందిపై సోమస్కందుడి రాజసం

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజైన గురువారం ఉదయం శ్రీకామాక్షి సమేత శ్రీసోమస్కందమూర్తి తిరుచ్చిపై భక్తులను కటాక్షించారు. రాత్రికి తన అధికారిక వాహనం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు.

అక్షర బంధం.. అపూర్వం

- ఎస్వీయూలో రూ.7 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణం
- విద్యార్థినులకు వసతి, మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ఆసరా

ఈనాడు డిజిటల్, తిరుపతి : ఆ తరగతి గదులు వారికి భవిష్యత్తును చూపాయి.. ఆ ప్రాంగణం వారి కలలకు రెక్కలు తొడిగింది. దశాబ్దాల క్రితం అదే క్యాంపస్‌లో సాధారణ విద్యార్థులుగా అడుగుపెట్టి, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆ 'అక్షర పుత్రులు' తమ చదువుల తల్లి ఋణం తీర్చుకుంటున్నారు. వారు చదువుకున్న విశ్వవిద్యాలయానికి ఏదో ఒకటి చేయాలనే తపన.. నేడు ఎస్వీయూ క్యాంపస్‌లో ఓ అద్భుత కట్టడానికి ప్రాణం పోసింది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక హాస్టల్ భవనం, పూర్వ విద్యార్థుల ఐక్యతకు, మాతృ సంస్థపై వారికున్న మమకారానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.

కోట్లతో వెలసిన వసతి సౌకర్యం

విశ్వవిద్యాలయంలో అలుమిని అసోసియేషన్ సుమారు రూ. 25 కోట్ల అంచనాతో ఒక భారీ రెక్టాంగ్యులర్ బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో రూ.7కోట్లతో నిర్మించిన భవనం ప్రారంభానికి సిద్ధమైంది. 28 గదులతో కూడిన ఈ భవనంలో సుమారు 150 మందికి వసతి కల్పించనున్నారు. రూ.1.30 కోట్లతో కింది అంతస్తులో అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్‌ను నిర్మించారు. విద్యార్థుల మానసికోల్లాసం కోసం ప్రత్యేకంగా 'రిక్రియేషన్ హాల్'నూ ఏర్పాటు చేశారు.

ప్రారంభానికి సిద్ధమవుతున్న వసతిగృహం

- సుమారు 300 మంది పూర్వ విద్యార్థులు ఒక్కటై సొంతంగా విరాళాలు ఇవ్వడమే కాకుండా.. 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ' నిధులను సైతం దీని కోసం సమీకరించడం విశేషం.

బంగారు భవిష్యత్తుకూ బాసట

విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలుస్తోంది అలుమిని అసోసియేషన్. ప్రతి విభాగంలో టాపర్‌గా నిలిచిన వారికి 'మెరిట్ స్కాలర్‌షిప్'లు అందజేస్తున్నారు. దీనికి రూ.20 లక్షలతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీతో ఎనిమిదేళ్లుగా విద్యార్థుల వార్షిక ఫీజులు చెల్లిస్తున్నారు. గతంలోనే గర్ల్స్ కమ్యూనిటీ సెంటర్, వివిధ విభాగాల్లో సెమినార్ హాళ్లనూ ఆధునీకరించారు.

స్ఫూర్తిదాయకం.. ఈ బంధం

2016లోని పూర్వ విద్యార్థుల సంఘం, 2024-26 మధ్య కాలంలో శరవేగంగా పనులు పూర్తి చేసింది. కేవలం ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా, తమవంతు బాధ్యతగా వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వీరి కృషి అందరికీ ఆదర్శం. తదుపరి దశలో 'సౌత్ బ్లాక్' నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

104FM Tirupati

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9154991499

అలా వెళ్లి.. ఇలా వచ్చారు

- ఉద్యోగ విరమణతో సాగనంపినా.. తుడాలో పునఃప్రవేశం

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) తీరు వివాదాస్పదమవుతోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన పీఏలు, అధికారులే కావాలంటూ పట్టుపట్టడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుడాలో ఉద్యోగ విరమణ వయసు దాటినా.. చివరకు న్యాయస్థానం తీర్పును ఖాతరు చేయకుండా విధుల్లో కొనసాగిన ఉద్యోగులను జనవరి 31న ఎట్టకేలకు ఆలస్యంగా సాగనంపారు. వారిలో పలుకుబడి ఉన్న కొందరు పొరుగు సేవల పేరుతో పునఃప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఉన్నతస్థాయి అధికారులుగా ఇన్నాళ్లూ పనిచేసిన వారు గతంలో ఉన్న తమ ఛాంబర్‌లే కేటాయించాలని కోరడం, ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగం ఒకరిద్దరి చేతుల్లో ఉండిపోయి అక్రమాలకు నిలయంగా మారడానికి అవకాశం కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలకు తావిస్తోంది.

వారే దిక్కట: వైకాపా ప్రభుత్వ పాలనలో తుడా అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ప్రజాధనాన్ని నీళ్లప్రాయంగా.. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేయడంలో అప్పటి ఇంజినీరింగ్ అధికారులు సహకరించారు. కీలక హోదాల్లో పనిచేసిన వారిపైనా అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్, సిట్ విచారణలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు అవసరమంటూ పొరుగుసేవల పేరుతో ఎర్రతీవాచీ పరిచి ఆహ్వానిస్తుండటం గమనార్హం.

ఎక్కడా లేనివిధంగా..

వైకాపా పెద్దల అవినీతికి సహకారం అందించినందుకు నజరానాగా రాష్ట్రంలో ఏ పట్టణాభివృద్ధి సంస్థలో లేనివిధంగా ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ ఇక్కడి పాలకమండలిలో తీర్మానం చేశారు. అలాంటిది వారే కావాలంటూ మళ్లీ పాలకమండలి అజెండా పెట్టడం ప్రస్తావనాంశం. మరోవైపు తుడాలో అధికారుల అంతర్గత పోరు నడుస్తోంది. ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉండటంతో డెప్యుటేషన్లపై వచ్చే అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి ఛాంబర్‌లు లేకుండా పొరుగుసేవల ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించడం శోచనీయం.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

శుభస్వీకరణ

కీ॥శే॥ శ్రీ గుది హేమచంద్రనాయుడు గారు

జననం: 12-08-1974 మరణం: 04-02-2026

మాటల కందని మంచి తనంతో, నిజాయితీ నిబద్ధత, అకుంఠిత దీక్షా దక్షతలతో.. అనునిత్యం పది మంది శ్రేయస్సును కాంక్షించే తత్వంతో మంచికి మారుగా నిలిచి మా అభివృద్ధికి కృషి చేసి మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న శ్రీ గుది హేమచంద్రనాయుడు గారు 04-02-2026 బుధవారం స్వర్గస్తులైనారు. తదుపరి వీరి కర్మక్రియలు 14-02-2026 శనివారం ఉదయం 10.00 గం॥లకు మా స్వగ్రామం కొత్తపల్లి, కలకడ మండలం నందు జరుగునని తెలియజేయడమైనది.

శోకతప్తహృదయాలతో..

అమ్మ: శ్రీమతి గుది రెడ్డిసుబ్బమ్మ నాన్న: గుది రాధాక్రిష్ణయ్యనాయుడు

భార్య: శ్రీమతి గుది కవిత, కుమారుడు: గుది గౌతమ్

తమ్ముళ్లు: గుది వెంకటసుబ్బయ్యనాయుడు, గుది బాలాజీ నాయుడు, U.S.A

మరదళ్లు: గుది బాలసుధ, గుది నిహారిక, U.S.A

తమ్ముని కుమారులు: గుది జై కార్తీక్, U.S.A, గుది దేవ్ ప్రతీక్, U.S.A

తమ్ముని కుమార్తెలు: గుది వర్షిణి, గుది వాహిని

బావ: పొత్తూరి ప్రభాకర్‌నాయుడు, ఇండేన్ గ్యాస్, కలకడ

మేనల్లుడు: పొత్తూరి మనోజ్

చెల్లెలు: పొత్తూరి మాధవి

మేనకోడలు: పొత్తూరి వైష్ణవి

(c) eenadu

పురాణ ప్రాశస్త్యం.. భాస్కరుని సత్యవ్రతం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముగాజీవులకు ముక్తినిచ్చిన శ్రీకాళహస్తీశ్వర ఖ్యాతి గడించిన ఈ క్షేత్రానికి ఉన్న మరో పేరులో సత్యవ్రత భాస్కర క్షేత్రం ఒకటి. పురాణ ప్రాభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం ప్రత్యక్ష దైవంగా, ఆరోగ్య ప్రదాతగా పూజలందుకునే సూర్యనారాయణమూర్తి ఇక్కడి స్వయంభు వాయులింగేశ్వరుని దర్శించుకుని నిత్యం సత్యవ్రతాన్ని ఆచరిస్తూ శివయ్య సేవా భాగ్యాన్ని పొందినట్లు స్థలపురాణం ద్వారా విశదమవుతోంది.

సత్యవ్రత భాస్కర క్షేత్రంగా..: ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడి ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానాంబికలు ఒక్కో దిక్కు చూస్తుంటారు. శ్రీచక్రరాజ నిలయంగా, జలంధర పీఠవాసిగా త్రిభువనేశ్వరిగా అమ్మవారు తూర్పు దిక్కుకు కొలువుదీరి ఉన్నారు. సకలలోక రక్షకుడైన శ్రీకాళహస్తీశ్వరస్వామి పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుంటారు. లోకబాంధవుడైన సూర్యనారాయణమూర్తి ఉదయించే మునుపు తూర్పున ఉన్న జ్ఞానాంబిక పాదపద్మాలను ప్రణమిల్లి ఆమె ఆశీస్సులు తీసుకుని లోకయాత్ర సాగిస్తాడని, అదే సంధ్యా సమయంలో పశ్చిమ ముఖంగా ఉన్న స్వామి వారికి పాదాభివందనం చేసి తన విద్యుక్త ధర్మాన్ని పూర్తి చేశానని చెప్పి అస్తమిస్తాడని స్థలపురాణం చెబుతోంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి ఇలా సమస్త సృష్టికి ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను క్రమం తప్పకుండా ఆరాధిస్తూ తన సత్యవ్రతాన్ని పాటించడం వల్ల ఇక్కడి క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రంగా ఖ్యాతి గడించింది.

ఆలయంలో ముక్కంటికి ఎదురుగా కొలువుదీరిన సూర్యనారాయణమూర్తి

అభిషేకానికి సూర్య పుష్కరిణి జలం..

తిరుమంజన గోపురం వద్ద సప్త అశ్వాలతో, అనూరుడు సారథిగా సూర్యనారాయణమూర్తి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సూర్య పుష్కరిణి పవిత్ర జలం ఇక్కడి శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానాంబిక అమ్మవార్లకు వినియోగిస్తున్నారు. సూర్యనారాయణుడి సత్యవ్రతానికి ఇదో తార్కాణంగా చెబుతుంటారు. అందుకే ప్రతి ఆదివారం ఇక్కడి సూర్యనారాయణమూర్తికి విశేష అభిషేకాలు జరపడం సంప్రదాయంగా వస్తోంది.

తిరుమంజన గోపురం మార్గంలోని సూర్యపుష్కరిణి

స్వర్ణపుష్పార్చన ఫలం.. అనుగ్రహం

శక్తి ఆలయాల్లో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన దేవతామూర్తులకు నిర్వహించే విశేష అర్చన ఇది. 108 బంగారు పుష్పాలతో ఆయా దేవతామూర్తులను స్తుతిస్తూ చేసే కైంకర్యం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముక్కంటీశుడి దేవేరి అయిన శ్రీజ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి ప్రతి శుక్రవారం ఈ విశేష అర్చనలు జరుపుతారు. ప్రదోష కాల అభిషేకాలు పూర్తయ్యాక బంగారు ఉడుపులతో పాటు వజ్రకిరీటం అలంకరించి 108 బంగారు పుష్పాలతో అర్చకులు అర్చనలు జరుపుతారు. ఈ సేవను స్వర్ణపుష్ప కుంభార్చనగా కూడా పిలుస్తారు. - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

ముక్కంటి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు

స్వర్ణపుష్ప కుంభార్చనకు వినియోగించే బంగారు పుష్పాలు

సేవా టికెట్: రూ.1000, **ప్రవేశం:** ఇద్దరికి, **నిర్వహణ:** శుక్రవారం మాత్రమే, **పూజా ఫలం:** అదృష్టం, ఆరోగ్యసిద్ధి, అంతర్గతశాంతి, జీవితంలో సంతృప్తి, సంపద సమృద్ధిగా పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఐసర్‌లో ప్రవేశాల సందడి

■ ఐపీటీ పరీక్ష నిర్వహణకు శ్రీకారం

ఏర్పేడు, న్యూస్‌టుడే: శాస్త్రసాంకేతిక రంగంలో రాణించి, దేశ ప్రగతిలో రాణించాలన్నది ప్రతి విద్యార్థి కల. అది సాకారం చేసుకోవాలనుకునే విద్యార్థులకు అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ఐసర్‌లకు సంబంధించి కేంద్రప్రభుత్వం 2026లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది.

తిరుపతి భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ

60 మార్కులుంటే..: ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ విభాగంలో 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 55 శాతం మార్కులు ఉంటే ఐపీటీ పరీక్ష రాసేందుకు అర్హులు. 60 మార్కులకు పైగా పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సీటు సాధించేందుకు అవకాశం ఉంటుంది. గతేడాది ఏడాది లక్షకు పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ ఏడాది సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కోర్సులివీ..: తిరుపతి ఐసర్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ (బీఎస్- ఎంఎస్) కోర్సులతో పాటు డేటా సైన్స్, ఎకనామిక్ సైన్సెస్, జియాలజీ వంటివి అందుబాటులో ఉన్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాలతో విద్యార్థి మార్పిడి చేపడుతూ అంతర్జాతీయ పరిశోధనలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది 250 సీట్లు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు.

అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు: పదేళ్లకిందట అందుబాటులోకి వచ్చిన తిరుపతి ఐసర్‌లో విశాలమైన తరగతి గదులు, యువతి, యువకులు, అధ్యాపకులకు వేర్వేరుగా వసతిగృహాలు, క్రీడా ప్రాంగణాలు, 250 ఎకరాలకు పైగా విశాలమైన ప్రాంగణం, గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశ పరీక్ష ముఖ్య తేదీలు: జూన్ 7న దేశవ్యాప్తంగా నిర్వహించే ఐపీటీ పరీక్షకు మార్చి 5 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 13 నుంచి 15 వరకు కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 24న హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.

నామరూపాలేవి గోవింద

తిరుమలలోని నామాల పార్కులోని శ్రీలక్ష్మణ సమేత సీతారామాంజనేయస్వామి విగ్రహంపైన ఉన్న బోర్డుల్లో శ్రీవారి నామాలు, శంఖు, చక్రాల రంగు వెలిసిపోయింది. ఈ పార్కును నామాల పార్కుగా పేర్కొన్న నేపథ్యంలో అక్కడ రంగు వెలిసిన బోర్డు దర్శనమిస్తోంది. సంబంధిత అధికారులు చొరవచూపి నూతనంగా రంగులు వేయాలని భక్తులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, తిరుమల

త్వరలో క్వాంటం టెక్నాలజీ ప్రయోగశాల

అందుబాటులోకి రానున్న రూ.35 లక్షల పరికరాలు

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: విజ్ఞాన, సాంకేతిక రంగంలో ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ముందడుగు వేస్తోంది. భవిష్యత్ టెక్నాలజీగా గుర్తింపు పొందిన క్వాంటం సాంకేతిక విద్యను ప్రయోగాత్మకంగా విద్యార్థినులకు అందించేందుకు త్వరలోనే రూ.35 లక్షలతో అత్యాధునిక ప్రయోగశాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలలో పలు కోర్సులు ప్రవేశపెట్టగా.. ఇపుడు ప్రయోగశాలను ప్రారంభించనున్నట్లు విశ్రాంత శాస్త్రవేత్త, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ క్వాంటం టెక్నాలజీ అభివృద్ధి కార్యకలాపాల ప్రాజెక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ భవానీకుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. సర్వే ఆఫ్ క్వాంటం టెక్నాలజీస్, ఫౌండేషన్ ఆఫ్ క్వాంటం టెక్నాలజీ, బేసిక్ ఆఫ్ క్వాంటం టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఫౌండేషన్ ఆఫ్ క్వాంటం టెక్నాలజీ, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఫర్ క్వాంటం టెక్నాలజీస్, క్వాంటం ఆప్టిక్స్ తదితర పాఠ్యాంశాలను ఇప్పటికే విద్యార్థినులకు బోధిస్తున్నారు. వీటి కోసం ప్రస్తుత వర్సిటీలో రెడ్, గ్రీన్ కలర్ లేజర్లు, టెలిస్కోపులు, ట్రైపాడ్లు వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రయోగశాలను ప్రారంభించడానికి సిగ్నల్ జనరేటర్, ఆప్టికల్ స్పెక్ట్రమ్ అనలైజర్, సింగిల్ ఫోటాన్ సోర్సెస్, సింగిల్ ఫోటాన్ డిటెక్టర్లు, స్క్రీన్, ర్యాండమ్ సిగ్నల్ జనరేటర్, డేటా ట్రాన్సియెంట్ రికార్డర్ వంటి పలు రకాల పరికరాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

భవానీకుమార్

పరిశోధనాశక్తి..: నూతన ప్రయోగశాల ఏర్పాటుతో విద్యార్థినుల్లో పరిశోధనాశక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. ఇన్నోవేషన్ దృక్పథం అలవడుతుంది. ఇది ఉన్నతవిద్య, పీహెచ్‌డీ, పరిశోధన సంస్థల వైపు అడుగులు వేయడానికి దోహదపడుతుంది. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థినులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను పొందే అవకాశం ఉంటుంది.

రాయితీ టికెట్ల కోసం కౌంటర్లు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఈ నెల 15న మహాశివరాత్రి రోజున రూ.500 విలువైన వీఐపీ దర్శనానికి సంబంధించి స్థానికులకు ఇచ్చే రాయితీ టికెట్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. రూ.500 టికెట్లను 13, 14 తేదీల్లో రూ.200కు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందు కోసం నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ ఆర్జిత సేవా సముదాయం 2 కౌంటర్, భక్తకన్నప్ప సదన్, ప్రసన్న వరదరాజస్వామి అతిథి గృహంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు.

భక్తుల దారిలో కట్టుతప్పిన భద్రత

భక్తులు భారీగా సంచరించే తిరుమలలోని హెచ్‌వీసీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద వీధి దీపానికి ఉన్న స్తంభం సిమెంట్ దిమ్మె పగిలిపోయి ప్రమాదం పొంచి ఉంది. తక్షణమే మార్చాల్సి ఉన్నా సంబంధిత అధికారులు, సిబ్బంది ఇనుప తీగలు చుట్టి వదిలేశారు. నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని, రద్దీ సమయంలో జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని, వెంటనే మార్చాలని భక్తులు, స్థానిక దుకాణదారులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, తిరుమల

శ్రీవారి సేవలో యష్ బిర్లా గ్రూప్ ఛైర్మన్

తిరుమల: శ్రీవారిని గురువారం యష్ బిర్లా గ్రూప్ ఛైర్మన్ యశోవర్ధన్ బిర్లా, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ● శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. విధాత నిలయం వద్ద తితిదే ఓఎస్డీ సత్రేనాయక్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.

యష్ బిర్లా గ్రూప్ ఛైర్మన్ యశోవర్ధన్ బిర్లా

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టీవిక్రమార్కకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న తితిదే ఓఎస్డీ సత్రేనాయక్

అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వాహనం తాళాలు అందిస్తున్న దాత

తితిదేకు బ్యాటరీ బగ్గీల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: తితిదేకు చెన్నైకు చెందిన జీ స్క్వేయర్ రియల్టర్స్ ఎండీ బాలా రామజయమ్ గురువారం ఉదయం రూ.33 లక్షల విలువైన ఐదు బ్యాటరీ బగ్గీలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి తాళాలు అందజేశారు.

'దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఆపండి'

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని రాజకీయాల కోసం వాడుకోవడం ఇకనైనా ఆపాలని, కల్తీ నెయ్యి వివాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలని సీపీఐ జాతీయ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ నారాయణ కోరారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 'తిరుమలకు వచ్చాను కాబట్టి ఓ మాట చెబుతున్నా. లడ్డూల వివాదంలో రాజకీయ నాయకులు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడటం మంచిది. లడ్డూ కల్తీ జరిగిన మాట వాస్తవం.. దానిలో ప్రమేయం ఉన్న ఈవో సహా అందరినీ శిక్షించాల్సిందే. చట్టం తన పని తాను చేస్తోంది. అయితే అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ అవసరాల కోసం ప్రతి దానికి తిరుపతి లడ్డూపై మాట్లాడటం తగదు' అంటూ హితవు పలికారు.

పశువైద్య రంగంలో మహిళల విస్తృత సేవలు

తిరుపతి (వ్యవసాయం), న్యూస్‌టుడే: దేశంలో పశువైద్య రంగంలో మహిళలు విస్తృతంగా సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులో ఈ రంగం వారి చేతుల్లో విరాజిల్లనుందని భారత పశువైద్య మండలి (వీసీఐ) ఉపాధ్యక్షుడు డా. సందీప్ వినాయకరావు ఇంగిడే అన్నారు. శ్రీవెంకటేశ్వర వర్సిటీలో గురువారం నారీ సమన్వయ-2026 పేరుతో జాతీయ మహిళా పశువైద్యుల సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రం నుంచి వీసీఐ సభ్యులుగా ఎన్నికైన డా. ఎల్. గీతాప్రియ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు తితిదే పాలకమండలి సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పశువైద్య మండలి అధ్యక్షుడు డా. పి. వి. లక్ష్మయ్య, పశువైద్య వర్సిటీ వీసీ డా. జె. వి. రమణ, కన్వీనర్ గీతాప్రియ తదితరులు హాజరయ్యారు.

గరుడుడిపై గోవిందుని సాక్షాత్కారం

వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. - న్యూస్‌టుడే, చంద్రగిరి

డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

గనిలో పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్, అధికారులు

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: మంగంపేట ముగ్గురాయి గని ప్రాంతంలోని డేంజర్‌జోన్ బాధితులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలిపిన తర్వాత మొదటిసారి ఆయన గురువారం మంగంపేట మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించారు. మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి (సీపీవో) గోపినాథ్, మైనింగ్, జీయాలజీ అధికారులతో సమావేశమయ్యారు. అగ్రహారం గ్రామానికి పరిహారం చెల్లించి మార్చి చివరికి ఆ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్నారు. ఆర్అర్-5 కోసం రూ.300 కోట్లతో పనులు చేశామని, ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతివాడలను ఆర్ఆర్-5కు తరలిస్తామన్నారు. ముందుగా ఉప్పరపల్లె వద్ద రైతులతో మాట్లాడారు. జాతీయ రహదారికి 95 శాతం భూసేకరణ జరిగిందని తెలిపారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్, తిరుపతి ఆర్డీవో మోహన్, తహసీల్దారు యామిని పాల్గొన్నారు.

సమ్మెతో ఆగిన పనులు: లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కార్మిక, కర్షకులు గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె ప్రభావం మంగంపేటలో కనిపించింది. విధులకు హాజరు కాకుండా మైనింగ్ పనులు ఆపి సమ్మెను విజయవంతం చేశారు.

పంటల వైవిధ్యం, ప్రకృతి సాగుకు ప్రాధాన్యం

తిరుపతి (వ్యవసాయం), న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయం, పంటల వైవిధ్యం ప్రస్తుతం వ్యవసాయంలో అవసరం ఉందని, రైతులకు ఆదిశగా అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ), రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్‌మేళా నిర్వహించారు. ఆంగ్రూ పరిశోధనా సంచాలకుడు డా.పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన మేళాకు ముఖ్య అతిథులుగా ఆయనతోపాటు ఆంగ్రూ ఉపకులపతి డా.శారదా జయలక్ష్మీదేవి, పశువైద్య వర్సిటీ ఉపకులపతి డా.జె.వి.రమణ, మాజీ ఉపకులపతి డా.వి.దామోదర్ నాయుడు, విస్తరణ సంచాలకులు డా.శివ నారాయణ తదితరులు హాజరయ్యారు. ఆంగ్రూ ఆవిష్కరించిన నూతన వంగడాలు, ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెంచయ్య నాయుడు, జేడీఏలు మురళీకృష్ణ, ప్రసాదరావు, పట్టుశాఖ అధికారి కిషోర్ నాయక్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.రెడ్డిశేఖర్, పరిశోధన స్థానం ఏడీఆర్ డా.వి.సుమతి తదితరులు పాల్గొన్నారు.

కిసాన్‌మేళాను ప్రారంభిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్, వీసీ శారదా జయలక్ష్మీదేవి తదితరులు

ఆధునిక.. సాంకేతిక నియంత్రిక

పాకాల, న్యూస్‌టుడే: అత్యాధునిక డిజైన్, సాంకేతికతతో రాగికి బదులు అల్యూమినియం తీగలు వినియోగించి రూ.కోటి వ్యయంతో రూపొందించిన 5 మెగావోల్ట్ ఆంపియర్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దామలచెరువు ఉపకేంద్రంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఆ శాఖ తిరుపతి పర్యవేక్షక ఇంజినీరు వి.చంద్రశేఖర్‌రావు గురువారం దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు నిరంతరాయంగా సరఫరా జరుగుతుండగా ఇక నుంచి వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు సరఫరా చేసేందుకు ఇది దోహదపడుతుందని ఈఈ ఎం.చిన్నరెడ్డెప్ప వివరించారు. రాష్ట్రంలో తొలిసారి దీనిని ప్రారంభించినట్లు చెప్పారు. డీఈఈలు పి.వెంకట్రమణ, నాగరాజు, వెంకటముని, ఏఈలు హరిప్రసాద్, పూర్ణచంద్ర, తెదేపా నాయకులు ఎం.నాగరాజ నాయుడు, కోటి, చలపతినాయుడు, చిన్నబ్బనాయుడు, రంగప్రసాద్, కోదండనాయుడు, జింకలమిట్ట చంద్ర పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో ఎస్ఈ చంద్రశేఖర్ రావు, అధికారులు, నాయకులు

కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి (మహిళా వర్సిటీ): 'కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం', 'కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారాల'కు దరఖాస్తులు కోరుతున్నట్లు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ తెలుగు శాఖాధిపతి కొలకలూరి మధుజ్యోతి తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుందని, వివరాలకు 94419 23172లో సంప్రదించాలని కోరారు.

ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.10,00,116 విరాళం

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ. 10,00,116 విరాళాన్ని తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్‌కుమార్ తనయుడు కుప్పాల నీలేష్ కుమార్ అందించారు. ఈ మేరకు విరాళం డీడీని అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుపతిలో గురువారం అందజేశారు.

తితిదే అదనపు ఈవోకు అందజేస్తున్న కుప్పాల గిరిధర్ కుమార్, కుప్పాల నీలేష్ కుమార్

ఆలయ ఈవో బాపిరెడ్డికి విరాళం చెక్కు అందజేస్తున్న కడప జిల్లా క్రిష్టంపల్లి భక్తులు

ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

బీఎన్ కండ్రిగ, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాళహస్తి-తడ రహదారి వెస్ట్‌వరత్తూరు వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.బాబు (34) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి శ్రీకాళహస్తి మండలం కనపర్తి గ్రామంలోని గర్భవతి అయిన భార్యను చూసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. వాహనం వెస్ట్‌వరత్తూరు గ్రామం వద్దకు రాగానే అదుపు తప్పి వంతెనను ఢీకొంది. దీంతో వంతెనపై నుంచి కిందకు పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.

అధిక దిగుబడికే మ్యాంగో ఉన్నతి

తిరుపతి (గ్రామీణం): తోతాపురిలో అధిక దిగుబడులు సాధించడానికే మ్యాంగో ఉన్నతి ప్రాజెక్టు తీసుకొచ్చామని రాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం పేర్కొన్నారు. రాస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 20 మండలాల మామిడి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడటంతో మామిడిలో దిగుబడి రాకపోగా నాణ్యత తగ్గి గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. కేవీకే శాస్త్రవేత్తలు డా.శ్రీనివాసులు, సుధాకర్ మాట్లాడుతూ పూత ఒకేసారి రావడానికి మల్టికె 10 గ్రాములు, క్లోరిపైరిపాస్ 50 ఈసీ 1 మి.లీ, వేపనూనె 3 మి.లీ, సాఫ్ 2 గ్రాముల చొప్పున లీటరు నీటికి పిచికారీ చేయాలన్నారు. అనంతరం రైతులకు జీవ సంబంధిత పురుగుమందులు పంపిణీ చేశారు.

రైతుకు ఎరువులు పంపిణీ చేస్తున్న రాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం

రూ.4,460 కోట్ల వ్యాపారాభివృద్ధే లక్ష్యం

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: రానున్న ఆర్థిక సంవత్సరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రూ.4,460 కోట్ల వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బ్యాంకు ఛైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. రూ.1260 కోట్ల డిపాజిట్ల సేకరణ, రూ.3200 కోట్ల వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను పంపిణీ చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో హెచ్‌ఆర్ పాలసీ ద్వారా ఖాళీలను భర్తీ చేసే అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు వివరించారు. సహకార సంఘాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సమావేశంలో తీర్మానించారు. డీసీసీబీ సీఈవో శంకర్‌బాబు, డీసీవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఛైర్మన్ రాజశేఖర్‌రెడ్డి

నిత్యాన్నదాన పథకానికి రూ.4 లక్షలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి కడప జిల్లా క్రిష్ణంపల్లి గ్రామానికి చెందిన జయరాములు దంపతులు రూ.4 లక్షల నగదు చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ ఈవో బాపిరెడ్డిని కలసి చెక్కును అందజేశారు. వీరికి ఆలయం తరపున స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

శ్రీ విఘ్నేశ్వర్ స్వామి ఇంటీరియర్ డిజైనర్స్ కబోర్డ్స్, డబుల్‌కాట్ విండోస్ ద్వారాలు అల్యూమినియం వర్క్ మరియు అపార్ట్‌మెంట్ వర్క్ ప్లానింగ్ మిషన్‌తో పాటు వర్క్స్ చేయబడును. ✆ 95812 56014.

FOR SALE

వాలెంటైన్స్‌డేకి 925 వెండి ఉంగరాలు, చైన్లు, బ్రాస్లెట్స్ మీ స్నేహితులకు ఇవ్వడానికి సదుం డైమెండ్స్, సిల్వర్ ట్రెజర్, చర్చి వీధి, చిత్తూరు టౌన్ బ్యాంక్ ప్రక్కన ✆ 9849027171.

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

HEALTH & CARE

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

1.తిరుపతి - సి.రామాపురం జైన్ మందిరం వద్ద 2.రేణిగుంట యోగానంద కాలేజీకి ప్రక్కన 3.చంద్రగిరి టౌన్‌లో ఉగ్రప్రత్యుంగరా అమ్మవారి గుడి దగ్గర 100 feet రోడ్డు ఆనుకొని ఉన్న వెంచర్స్‌లో తుడా అప్రూవల్స్‌తో హౌస్/ విల్లా కట్టుకునే ప్లాట్లు అమ్మబడును. 95055 02346.

THE EENADU WAY CLASSIFIEDS

B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/- Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే

తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు

వివరాలకు...

80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి

B/W: రూ. 600 Colour: రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

నేషనల్ హైవేలకు ఆనుకొని తిరుపతిలో ఫైనల్ అప్రూవ్డ్ ప్లాట్స్ అన్ని సదుపాయాలతో తక్కువ ధరకే, డైరెక్ట్ ఓనర్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఫోన్ : 99662 62221/ 95027 74175

తిరుపతి ఎయిర్‌పోర్ట్ కలనరీ డెక్కన్ యూనివర్సిటీ దగ్గర తుడ ఫైనల్ అప్రూవల్ ప్లాట్ అంకనం 49,000/- మాత్రమే. సంప్ర॥ 80997 85333.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

Wanted Telecallers, Marketing Executives & Counselors for reputed organization in Tirupathi. Con:7207073377.

Universal Educational Services Wanted Female Telecallers. Qualification: Any Degree, Tirupati ✆ 9676968115, 8179915301.

తిరుపతిలోని ప్రముఖ కంపెనీకి బిజినెస్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, వివాహితులు కావలెను. Age: 30 to 65, Qua: Inter - PG పాన్‌కార్డు తప్పనిసరి ✆ 76750 95860.

లక్ష్మీన్ డిజైనర్ ఎంపోరియం తిరుపతిలో బొటిక్‌లో అనుభవం కల్గిన లేడీ మరియు సేల్స్‌గర్ల్స్-2 కావలెను. ఆకర్షణీయమైన జీతం ✆9966129199

తిరుచానూరు లాడ్జి నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్, రూమ్ బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ కావలెను. సంప్ర: 9440581161.

(c) eenadu

తిరుపతి

•తిరుపతి • చంద్రగిరి

నేడు మహిళా వర్సిటీలో కార్యశాల

తిరుపతి(మహిళా వర్సిటీ): శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఉమెన్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కెపాసిటీ బిల్డింగ్ కార్యశాల జరుగుతుందని నిర్వాహకులు నీరజ తెలిపారు. సావేరి సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో వీసీ ఉమ, సీజీఎస్టీ కస్టమ్స్ కమిషనర్ సతీష్, రిజిస్ట్రార్ రజిని తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

సూర్య, చంద్రప్రభలపై ఆదిదంపతుల విహారం

చంద్రగిరి: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీఅగస్త్యేశ్వర స్వామివారికి విశేష అభిషేకం, అలంకరణలు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతులు ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీపద్మావతి అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కె. బాలన్ అనే భక్తుడు రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆలయ ఏఈవో దేవరాజులుకు సమర్పించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ అఖండస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఏఈవో దేవరాజులుకు చెక్కు అందజేస్తున్న బాలన్

అట్టహాసంగా 'టీపీఎల్' క్రికెట్

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: తిరుమల ప్రీమియల్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. స్థానిక తుమ్మలగుంటలోని మైదానంలో మూడ్రోజులపాటు జరగనున్న టోర్నీని గురువారం తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో భక్తులతో మమేకమయ్యే మూడు తరాలకు చెందిన స్థానికులు 14 జట్లుగా ఏర్పడి ఆటవిడుపుగా క్రికెట్ టోర్నీ నిర్వహించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో టీపీఎల్ కమిటీ సభ్యులు శ్రీధర్‌వర్మ, డా.కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజుయాదవ్, ఆర్.వి.గిరి, బద్దల సురేష్, త్యాగరాజులు, చంద్ర, శ్రీనివాస్, వేలాయుధం, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

'ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు తిప్పికొట్టాలి'

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్ష పార్టీ ఇష్టానుసారంగా తప్పుడో ఆరోపణలు చేస్తోందని... వాటిని ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని తెదేపా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో వివిధ డివిజన్లకు చెందిన నాయకుల పరిచయ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత డివిజన్ నాయకులపై ఉందన్నారు. నాయకులు దంపూరి భాస్కర్‌యాదవ్, చినబాబు, మునశేఖర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

శివారు కూడళ్లు.. శివాలెత్తించే చిక్కుముళ్లు

❖ నిత్యం వేలసంఖ్యలో వాహనాల రాకపోకలు ❖ విస్తరణ, పరిష్కారం మరిచిన అధికారులు

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: నగర శివారులోని పలు రద్దీ కూడళ్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నగరం చుట్టూ ఉన్న రహదారులను నగరపాలిక, తితిదే, తుడా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నా పెరుగుతున్న వాహన రాకపోకలకు అనుగుణంగా లేకపోవడంతో సమస్యలు తప్పడం లేదు. గత ప్రభుత్వంలో పలు రహదారులు, కూడళ్లు అరకొరగా అభివృద్ధి చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రధానంగా గ్రామీణ, శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించే వేలమంది ఇబ్బంది పడుతున్నారు. కూడళ్లను విస్తరించి విభాజకాలు ఏర్పాటు చేసి రాకపోకలు క్రమబద్ధీకరించాలని వారు విన్నవిస్తున్నారు.

రెండు మండలాలున్నా..

❖ తిరుపతి గ్రామీణ మండలానికి ప్రధాన రహదారి రాయలచెరువు రోడ్డు. నగరంలోని కర్ణాలవీధి వద్ద ఉన్న ఆర్వోబీ నుంచి ప్రారంభమై రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు వరకు ఉంది.

ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ కూడలిలో గజ'బిజీ'

ఈ రోడ్డుకు అనుసంధానంగా తిరుపతి గ్రామీణ, రామచంద్రాపురం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు వంద గ్రామాలు, కీలక విద్యా సంస్థలు ఉన్నాయి. మరోవైపు వేలసంఖ్యలో భక్తులు తమిళనాడు, వేలూరు, బెంగళూరు నుంచి ఈ రోడ్డుమీదుగా తిరుపతికి వస్తుండటంతో అధికారులు సత్వరం దృష్టి సారించాల్సి ఉంది.

❖ ముత్యాలరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద కూడలి వెడల్పుగా ఉండటంతో వాహన చోదకులు అడ్డదిడ్డంగా వెళ్తున్నారు. కొన్ని విభాజకాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. రాకపోకలు స్తంభిస్తే తప్ప సమీపంలోని పోలీసులు స్పందించడం లేదు. దీంతో విద్యార్థులు ఉదయం పాఠశాలలకు, ఉద్యోగులు విధులకు సకాలంలో హాజరుకాలేని పరిస్థితి ఎదురవుతోంది.

❖ ఈఎస్ఐ ఆసుపత్రి నుంచి అవిలాల వాణీనగర్ వరకు రెండు వరుసల రోడ్డు ఉంది. దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించి విభాజకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, పలు పాఠశాలలు ఉండటంతో ఈ రోడ్డు జనాలతో కిక్కిరిసిపోతోంది. ఆసుపత్రి వద్ద ఇటీవల ఓ పోలీస్‌ను నియమించి రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.

❖ ఉప్పరపల్లి, తుమ్మలగుంట ప్రధాన రోడ్డుకు మధ్యలో ఉన్న వీఐపీ రోడ్డు కూడలి సైతం వాహనాల రద్దీతో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

ఐక్యత చాటుతున్న నేతలు నారాయణ, కె.ప్రకాష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి

తిరుపతి (నగరం), చంద్రగిరి, పాకాల, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ విధానాలను కార్మికులు ముక్త కంఠంతో వ్యతిరేకించాలని, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జాతీయ నేతలు నారాయణ, ప్రకాష్‌బాబు డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి పాత నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. 12 గంటల పనిదినాన్ని అమలు చేయడం దారుణమన్నారు. చంద్రగిరి, పాకాలలోనూ అక్కడి నేతలు నిరసన తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరికృష్ణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు ఉద్యోగుల రక్తదానం

శిబిరం ప్రారంభిస్తున్న ఆయూబ్ ఖాన్

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విద్యుత్తు ఉద్యోగులు రక్తదానం చేశారు. శిబిరాన్ని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు దేవేంద్రరెడ్డి, ఆయూబ్‌ఖాన్ ప్రారంభించారు. అనంతరం అరవింద్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డైరెక్టర్ రామ్మోహన్, సీజీఎంలు కృష్ణారెడ్డి, రమణాదేవి, జీఎం జగన్నాథరెడ్డి, ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, డీఈఈ వాసవిలత, గంగాధర్‌రెడ్డి, ఎస్ఏవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వాహనసేవలో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌వో మురళీకృష్ణ, జేఈవోలు శరత్, వీరబ్రహ్మం తదితరులు

గరుడ వాహన గోవిందా

చంద్రగిరి, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని, తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అధికారులు, కూటమి నాయకులతో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఆండాళ్ అమ్మవారి పూలమాలలు, తితిదే పరిపాలనా భవనం నుంచి శ్రీలక్ష్మీదేవి కాసుల హారం, స్వామివారి యజ్ఞోపవీతాన్ని శోభాయాత్రగా తీసుకువచ్చి అలంకరించారు. భాష్యకార కైంకర్య ట్రస్టు వ్యవస్థాపక ట్రస్టీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఆరు గొడుగులు కానుకగా అందించారు. తితిదే బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, పనబాక లక్ష్మి, జేఈవోలు వీరబ్రహ్మం, డాక్టర్ ఎ.శరత్, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీఈవో వరలక్ష్మి పాల్గొన్నారు.

సివిల్స్‌లో మహిళలకు మెరుగైన అవకాశాలు

డా.పి.వి. లక్ష్మయ్య

తిరుపతి (వ్యవసాయం), న్యూస్‌టుడే: మహిళలు సివిల్స్‌లో రాణించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకొనేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశువైద్య మండలి (ఏపీవీసీ) ఛైర్మన్ డా.పి.వి. లక్ష్మయ్య అన్నారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య వర్సిటీ ఆడిటోరియంలో గురువారం జరిగిన 'నారీ సమన్వయ - 2026' సమ్మేళనంలో ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి చెందిన 200 మంది మహిళా అభ్యర్థులకు సివిల్స్, గ్రూప్ -1 పోటీ పరీక్షలకు అవసరమైన ఉచిత శిక్షణను లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు. మూడేళ్లపాటు సివిల్స్ శిక్షణతో పాటు బస, భోజనం ఉచితంగా సమకుర్చుతామని, పశువైద్య రంగానికి చెందిన వారి పిల్లలకు 50 శాతం రాయితీ ఇచ్చేందుకు సిద్ధమన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో మండపం తొలగింపు

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద భక్తులు సేదదీరే పురాతన నిర్మాణాన్ని శాస్త్రీయ పద్ధతిలో తొలగిస్తున్నారు. శిథిలావస్థకు చేరి నిర్మాణం కూలిపోయే పరిస్థితి ఉండటంతో భక్తులను ఆరేళ్లుగా అనుమతించడం లేదు. పుణెలోని వెంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణలు పనులు తాజాగా చేపట్టారు. ప్రస్తుతం శ్లాబు, స్తంభాలు అక్కడి నుంచి తొలగించి పక్కన పెట్టారు. వాటిని తిరిగి యథాతథంగా నిర్మించేందుకు ప్రత్యేకంగా నంబర్లు వేశారు. స్తంభాలు, విగ్రహాలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా తొలగించి భద్రపరిచారు.

స్వర్ణముఖి ఆక్రమణల తొలగింపునకు చర్యలు

చంద్రగిరి, న్యూస్‌టుడే: స్వర్ణముఖినది ఆక్రమణల తొలగింపుపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తుడా 'ఆపరేషన్ స్వర్ణముఖి' ప్రకటించిన నేపథ్యంలో నదికి హద్దులు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం జేసీ, తుడా వీసీ ఆర్.గోవిందరావు, జిల్లా సర్వేఅధికారి అరుణ్‌కుమార్, తహసీల్దారు శివరామసుబ్బయ్య, మండల సర్వేయర్ సురేష్‌బాబు, వీఆర్వోలు, వీఆర్ఏలు తొండవాడ నుంచి పాతశానంబట్ల వరకు సర్వే చేపట్టారు. ఆక్రమణలపై నివేదికలు రూపొందించారు.

నది హద్దులకు సంబంధించి పటాన్ని పరిశీలిస్తున్న జేసీ ఆర్.గోవిందరావు

భాకరాపేట ఎస్సైగా కృష్ణయ్య

భాకరాపేట, న్యూస్‌టుడే: భాకరాపేట ఎస్సైగా కృష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న రాజా పవన్‌కుమార్ వీఆర్‌కు వెళ్లారు. తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కృష్ణయ్య బదిలీపై ఇక్కడికి వచ్చారు.

డిప్యూటీ ఎంపీడీవోగా వెంకటేశ్వర్లు

చిన్నగొట్టిగల్లు, న్యూస్‌టుడే: డిప్యూటీ ఎంపీడీవోగా వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా డిప్యూటీ గ్రామ పంచాయతీ అధికారి సుశీలదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

సృజనాత్మకతను వెలికి తీయాలి

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించాలని, అప్పుడే వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చునని టాటా ఇన్నోవేషన్ హబ్ చీఫ్ ఆఫీసర్ విజయవంత్ మాధుర్ అన్నారు. శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నేషనల్ లెవల్ టెక్నికల్ సింపోజియం ఆవిష్కార్-2026 నిర్వహించారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తూ కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని, తద్వారా దేశానికి, సమాజానికి మేలు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కళాశాల ఛైర్మన్ మన్నెం రామిరెడ్డి, కార్యదర్శి మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ అరవింద్ కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ డా. కె.జయచంద్ర, వైస్‌ప్రిన్సిపల్ వాసు, కన్వీనర్ మునిశంకర్, కో-కన్వీనర్ స్వప్నసుధ పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మాధుర్

చిరుధాన్యాల ఆహారంపై ముగిసిన శిక్షణ

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా వర్సిటీ మహిళా అధ్యయన కేంద్రం, గృహ విజ్ఞానశాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మహిళా ప్రాంగణంలోని మహిళలకు చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీపై ఇస్తున్న శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా మహిళా ప్రాంగణం మేనేజర్ ఫర్జానా మాట్లాడుతూ స్వయంఉపాధి అవకాశాలు సృష్టించుకుని ముందుకు సాగడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. మొత్తం 20 రకాల ఆహార పదార్థాల తయారీపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం మహిళలకు ధ్రువపత్రాలు అందజేశారు. ప్రాజెక్టు అసోసియేట్ కోనప్రభ, అసిస్టెంట్ ఇంద్రాణి, శిక్షకులు పూజ, పావని పాల్గొన్నారు.

కావలెను
1) మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ -2 No. కావలెను.
Qly: MBA/B.Com/B.Sc
2) Tally బిల్లింగ్ పర్సన్ -1 No.
3) గూడ్స్ ఆటో డ్రైవర్ -1 No.
(టౌన్‌లో డెలివరీ చేయుటకు)
శ్రీ దుర్గాఫుడ్స్, నారాయణరెడ్డి పేట, నెల్లూరు.
97034 02722

తాగునీటికి రూ.85 కోట్లు ఇవ్వండి: ఆరణి

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి, తిరుమల తాగునీటి కొరత తీర్చేందుకు హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కళ్యాణి జలాశయం, గాలేరు - నగరి సుజల స్రవంతి ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీరు అందించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. తక్షణ నీటిఅవసరాల కోసం రూ.85 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో గురువారం ఆయన మాట్లాడారు.

చెరకు రైతుల బకాయిలు చెల్లించండి

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు బకాయిపడిన రూ.36 కోట్లను చెల్లించాలని నేతాజీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు బి.నారాయణస్వామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్నారు. పట్టాభిరామిరెడ్డి, శ్రీనివాసయాదవ్, బాలయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి వర్ధంతి

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే దివంగత మబ్బు రామిరెడ్డి వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు మబ్బు దేవనారాయణరెడ్డి నిర్వహణలో రామిరెడ్డి సమాధికి నివాళి అర్పించారు. ఎమ్మెల్యేగా, మున్సిపల్ ఛైర్మన్‌గా చేసిన సేవలను పలువురు మననం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు మబ్బు యువసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు.

ప్రముఖుల నివాళి

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఓవీఆర్ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఒడుగు వెంకటరెడ్డి కర్మక్రియలు గురువారం స్థానిక బాలాజీకాలనీలోని వారి స్వగృహంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తితిదే పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, నగరపాలక మేయర్ డా.శిరీష, ఉపమేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొని ఆయన చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. కుమారుడు ఒడుగు శ్రీకాంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న భానుప్రకాష్‌రెడ్డి

తక్కువ ధరకు నెయ్యిచ్చిందే హెరిటేజ్

తితిదే మాజీ ఛైర్మన్ భూమన

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: గతంలో తిరుమల లడ్డూ తయారీకి అతితక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేసింది చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ సంస్థేనని తితిదే మాజీ ఛైర్మన్, వైకాపా ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 'రూ.300కే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు ఇస్తారు? అది సాధ్యమయ్యే పనేనా అంటూ పలుమార్లు చంద్రబాబు ప్రశ్నించారంటూ గుర్తుచేశారు. హిందాపూర్ సంస్థ 2015లో రూ.278కే నెయ్యి సరఫరా చేయగా గత డిసెంబరులో రూ.658కి నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లు వేసిందన్నారు. గతంలోనూ హెరిటేజ్ పేరు ఎక్కడా బయటకు రాకుండా హిందాపూర్ సంస్థే సరఫరా చేసిందన్నారు.

ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష ఫీజు చెల్లింపు

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీయూ పరిధిలో పీజీ విద్యార్థులకు ఈనెల 17 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను తొలుత ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్ష రుసుం చెల్లించే విధంగా నిర్ణయించారు. టీసీఎస్ ఆన్‌లైన్ ఇబ్బందులతో పరీక్షల విభాగంలో ఆఫ్‌లైన్‌లో చెల్లించాలని ఆదేశించడంతో విద్యార్థులు బ్యాంకుల చుట్టూ చలానాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 15 మందికి జరిమానా

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: నగరంలో డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 15 మంది వాహన చోదకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి ప్రత్యేక కోర్టు రెండో తరగతి న్యాయమూర్తి వి.ధనలక్ష్మి గురువారం తీర్పు వెలువరించారు. ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి పర్యవేక్షణలో వాహనాలు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కేసులో మరో 24 మందికి కోర్టు రూ.500 చొప్పున జరిమానా విధించింది.

ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. తరచూ నేరాలు కొనసాగించే ఇద్దరిపై ముందస్తు నిర్బంధం కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు నగరం బైడరగుబ్బకు చెందిన సయ్యద్ అబ్దుల్ లతీఫ్ (49) తిరుపతి జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈయనతోపాటు కోలార్ జిల్లా ముదిగుబ్బకు చెందిన నారాయణస్వామి (48)పైనా పీడీ యాక్ట్ ప్రయోగించారు.

(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు • రైల్వేకోడూరు

మౌలిక వసతులు కల్పిస్తాం.. విద్యలో రాణించాలి

విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్

పుల్లంపేట: వసతిగృహ విద్యార్థులు మెరుగైన వసతులు కల్పిస్తాం.. విద్యలో రాణించి మంచి పేరు తేవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం పుల్లంపేట సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహం ఆవరణ పరిశుభ్రంగా ఉండటం పట్ల అభినందించారు. పిల్లలకు గీజర్లు, టీవీ, స్పీకర్ కల్పించాలని ఎంపీడీవో ఐశ్వర్యకి సూచించారు. అనంతరం తహసీల్దార్ పుల్లారెడ్డితో సమావేశమయ్యారు. ఆర్డీవో రామ్మోహన్, ఏఎస్‌డబ్ల్యూవో చందన పాల్గొన్నారు. తర్వాత ఆయన తహసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

రైతులకు పరిహారం ఇవ్వండి: ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

నాగలాపురం, న్యూస్‌టుడే: మండలంలోని రైతాంగానికి ప్రభుత్వం పరిహారం అందించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. శాసనసభలో ఆయన గురువారం మాట్లాడుతూ.. రాయలచెరువుకు గండి పడి ఇళ్లు, వ్యవసాయ భూమి మునిగిపోయిందన్నారు. ప్రమాదంలో బాధితులైన కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించారు.. పంట భూముల్లో రాళ్లు, ఇసుక మేటలు వేసిన రైతాంగానికి పరిహారం అందలేదన్నారు. వారికి న్యాయం చేయాలని రాయలచెరువును వేసవిలో ఆధునికీకరించాలని కోరారు.

రాశిచక్రం.. ఆకట్టుకునే అందం



జ్ఞానాంబికా అమ్మవారి ప్రధాన ఆలయం సమీపంలో పైకప్పుపై అమర్చిన రాశిచక్రం

మీకు తెలుసా..?

పురాతన సంపదకు ముక్కంటి ఆలయం పుట్టినిల్లు. ఆలయ నిర్మాణ సమయంలో శ్రీజ్ఞానాంబిక ఆలయం ఎదురుగా పైకప్పుపై తన కాలం నాటి రాశిచక్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సహజసిద్ధమైన మూలికలతో తయారు చేసే రంగులతో (తంజావూరు చిత్రకళ) ఏళ్ల క్రితం ఈ పెయింటింగులు వేశారు. నవగ్రహ దోషాల నివృత్తికి శ్రీకాళహస్తీశ్వరాలయం ఖ్యాతి గడించింది. అమ్మవారి ఎదురుగా వాళ్లకు సంబంధించి రాశిలో నిలబడి దర్శించుకోవడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కళ తప్పిన ఈ చక్రానికి రంగులు వేసి నవ్యతతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ముక్కంటి దర్శనార్థం వచ్చిన భక్తులందరూ దోష నివృత్తి కోసం రాశిచక్రాన్ని సందర్శించడం సంప్రదాయంగా మారింది.

- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువస్తున్న దృశ్యం

విశేష దివ్యాభరణాలతో సోమస్కందమూర్తి

గంగాదేవికి విశేష అలంకరణలు

అపురూప లావణ్యవతిగా శ్రీజ్ఞానప్రసూనాంబిక

మహిళల కోలాట ప్రదర్శన

నమో భూతనాథ..!

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దక్షిణ కైలాసంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తి ఉత్సవశోభ సంతరించుకుంది. ఉదయం సూర్యప్రభ, చప్పరంపై ఊరేగిన ఉత్సవమూర్తులు రాత్రి భూత, శుక వాహనాలపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. విశేష దివ్యాభరణాలతో ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవశోభతో తిరువీధుల్లో సందడి వాతావరణం నెలకొంది. డ్రమ్స్ మాంత్రికుడు శివమణి వాయిద్యఘోషతో శివభక్తులు మంత్రముగ్ధులయ్యారు.

- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

ఆకట్టుకున్న వాయిద్యం

సాంస్కృతికోత్సవాల్లో డ్రమ్స్ మాంత్రికుడు శివమణి ప్రత్యేక వాయిద్య పరికరాలతో ఆకట్టుకున్నారు. శివుడికి సంబంధించిన వివిధ పరికరాలతో చేసిన విన్యాసం మార్మోగింది. శివమణి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరమ పవిత్రమైన క్షేత్రమని, ఇక్కడి శివయ్య అనుగ్రహం లేనిదే క్షేత్రానికి రాలేమన్నారు. ఆలయ చైర్మన్ డి.దివాకర్‌రెడ్డి, బొజ్జల సుధీర్‌రెడ్డి కుటుంబీకులు బృందమ్మ, రిషితారెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు పాల్గొన్నారు.

భక్తిరంజనిలో పాల్గొన్న స్థానిక శ్రీవాసవీ మహిళా మండలి సభ్యులు

ముగ్ధమనోహరంగా భక్తిరంజని

బ్రహ్మోత్సవాల్లో భక్తిరంజని ఆకట్టుకుంది. స్థానికంగా ఉన్న శ్రీవాసవీ మహిళా మండలి సభ్యులు ఆధ్యాత్మిక కీర్తనలు ఆలపించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు తమదైన నృత్య ప్రదర్శనతో ఆహుతులను రంజింపచేశారు. కళాకారులకు ముక్కంటి ఆలయం తరపున తీర్థ ప్రసాదాలు, ప్రశంసా పత్రాలు ఆలయ అధికారులు అందజేశారు.

గిరిప్రదక్షిణ రోడ్డు ప్రారంభం నేడు

శ్రీకాళహస్తీశ్వరాలయ కైలాసగిరుల చుట్టూ రెండో విడత నిర్మాణం పూర్తయిన గిరిప్రదక్షిణ రోడ్డును డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ శుక్రవారం ప్రారంభోత్సవం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డితో పాటు ఆలయ అధికారులు తెలిపారు.

ముస్తాబవుతున్న రథాలు

రథోత్సవం సందర్భంగా స్వామి, అమ్మవార్లు జోడు రథాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ వేడుకకు రథాలను సిద్ధం చేసే పనుల్లో సాంకేతిక సిబ్బంది తలమునకలయ్యారు. రంగులు వేసి కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

రథానికి రంగులు వేస్తున్న కూలీలు

అధికార నందిపై శివయ్య అభయం

నాగలాపురం, న్యూస్‌టుడే: ఆద్యంత రహితుడైన పరమేశ్వరుడు తనకు ప్రీతిపాత్రమైన అధికారనంది వాహనంపై సురుటుపల్లి గ్రామ వీధులలో గురువారం దివ్యసంచారం చేశారు. వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో వాల్మీకేశ్వరుడు, మరగదాంబికాదేవిలను అర్చకులు పంచతీర్థాలతో అభిషేకించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఏర్పాట్లను ఆలయ ఛైర్మన్ పద్మనాభరాజు, ఈవో లత పర్యవేక్షించారు.

సూర్యప్రభ వాహనంపై సోమస్కందమూర్తి

ఏర్పేడు: మండలంలోని గుడిమల్లంలో వెలిసిన శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం శ్రీ ఆనందవల్లీదేవి సమేత శ్రీ పరశురామేశ్వరస్వామి సాయంత్రం చంద్రప్రభ నెమలి వాహనాలపై కొలువుదీరి గ్రామవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిందేపల్లిలోని శ్రీ ద్రాక్షాయణిదేవి సమేత శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

చంద్రప్రభ, నెమలి వాహనాలపై దేవతామూర్తుల దివ్యదర్శనం

బ్రహ్మోత్సవాలకు.. భారీ బందోబస్తు

మాట్లాడుతున్న డీఎస్పీ నరసింహమూర్తి, తదితర అధికారులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నరసింహమూర్తి అన్నారు. ఆలయానికి సమీపంలోని బ్రహ్మగుడి ఆవరణలో గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన మహాశివరాత్రి, రథోత్సవం, తెప్పోత్సవాలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డ్రోన్లతో నిఘా కట్టుదిట్టం చేస్తున్నామని, క్యూలైన్లు, ట్రాఫిక్ నిర్వహణ, సన్నిధివీధి పరిసర ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. సీఐలు ప్రకాష్‌కుమార్, తిమ్మయ్య, సంజీవకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి బస్సు సర్వీసులు ..

తొట్టంబేడు: మహాశివరాత్రి సందర్భంగా తగినన్ని ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతున్నామని జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.జగదీష్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి-తిరుపతి మధ్య 50 బస్సులు, శ్రీకాళహస్తి-నాయుడుపేట మధ్య 3 బస్సులు, శ్రీకాళహస్తి - గుడిమల్లం 2 బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎం రేవతి పాల్గొన్నారు.

‘టెంపుల్ సిటీ’గా అభివృద్ధి పరచాలి

బాలకృష్ణకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రిక అందజేస్తున్న బొజ్జల సుధీర్‌రెడ్డి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తిని టెంపుల్‌సిటీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కోరారు. ఈ విషయమై గురువారం శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి వస్తున్న రద్దీ దృష్ట్యా అవసరమైన వసతులు చేపట్టాల్సి ఉందని, తిరుమల భక్తుల్లో చాలా వరకు ముక్కంటి దర్శనార్థం వస్తుండటం వల్ల ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటు విషయాన్ని అసెంబ్లీలో సమావేశాల్లో ప్రస్తావించారు. ఆలయంలో 1100 మంది ఒప్పంద, పొరుగుసేవకులు పనిచేస్తున్నారని, వీళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షణను ఆలయం తరపున చేపట్టేలా ప్రభుత్వం అనుమతులు ఇప్పించాలని కోరారు. అంతకు ముందు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక సినీనటుడు బాలకృష్ణకు అందించారు.

నీటి వృథా.. తప్పదు వ్యధ

బీఎన్‌కండ్రిగ మండలంలోని పల్లమాల ఉన్నత పాఠశాలకు గతంలో నీటి కోసం కుళాయి ఏర్పాటు చేశారు. దీంతో ఎగువన ఉన్న కాలనీకి నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు పైపులైను ఆపేశారు. కానీ గత కొద్ది రోజులుగా పాఠశాల గోడలోపలి గొట్టాలు పగిలి నీరు వృథాగా పోతుంది. దీంతో గోడ కూలిపోయే ప్రమాదం ఉంది. పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాల్సి ఉంది.

- న్యూస్‌టుడే, బీఎన్‌కండ్రిగ

పురాతనం.. కాపాడుకుంటే పదిలం

రైల్వేకోడూరు పట్టణంలోని టోల్‌గేట్ సమీపంలో ఉన్న అటవీశాఖ కార్యాలయాలు స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించారు. అప్పటి బ్రిటీష్ పాలకులు కట్టించిన ఈ భవనాలు 107 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కేవలం పైకప్పు మాత్రం అక్కడక్కడా దెబ్బతింది. ప్రస్తుతం వీటి పక్కనే కొత్త కార్యాలయాలు నిర్మించారు. ఈ భవనాలను నేడు పట్టుబడిన ఎర్రచందనం దుంగలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటిపై శ్రద్ధ కనబరచి చారిత్రక కట్టడాలను సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, రైల్వేకోడూరు



రోడ్లన్నీ చెత్తమయం

కార్మికుల సమ్మెతో రేణిగుంటలో రోడ్లన్నీ ఎక్కడ చూసినా చెత్తతో నిండిపోయాయి. పంచాయతీలోని ప్రతి వీధిలో చెత్తకుండీల వద్ద వ్యర్థాలు నిండిపోయి రోడ్లపైకి చేరుతున్నాయి. కాలువల్లో సైతం వ్యర్థాలు నిండి నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, రేణిగుంట

గదుల కొరత.. తప్పని అవస్థ

వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో గదుల కొరతతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నాలుగేళ్ల కిందట నాటి ప్రభుత్వం రెండో విడత నాడు-నేడులో భాగంగా నాలుగు తరగతి గదులకు నిధులు మంజూరు చేశారు. బిల్లులు సక్రమంగా అందక, రెండు గదులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు స్పందించి గదులను పూర్తి చేయాల్సి ఉంది.

- న్యూస్‌టుడే, వరదయ్యపాళెం

పెచ్చులూడి.. వెన్ను విరిగి

మండలంలోని మల్లిగుంట ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ 31 మంది విద్యార్థులున్నారు. భవనం పైకప్పు వర్షాకాలంలో కారుతూ పెచ్చులూడుతోంది. ఇటీవల పాఠశాలలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ తరగతి గదిలో చెత్త ఊడ్చుతుండగా స్లాబు పెచ్చులు ఊడి ఆమె వెన్నుపై పడటంతో విలవిలలాడింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె అప్పటి నుంచి పాఠశాలకు రావడం మానేశారు. విద్యార్థులు భయపడుతున్నారు. మరమ్మతులు చేయించాలి.

- న్యూస్‌టుడే, తొట్టంబేడు

భూ సమస్యలపై ఆర్‌డీవో విచారణ

వివాదాస్పద భూముల వివరాలు పరిశీలిస్తున్న ఆర్‌డీవో భానుప్రకాష్‌రెడ్డి

కేవీబీపురం, న్యూస్‌టుడే: మండలంలో నెలకొన్న భూసమస్యలపై ఆర్‌డీవో భానుప్రకాష్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. మండలంలోని కేవీఎన్‌పురంలో ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న భూవివాదాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి ఇరువర్గాల వద్ద ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. ఎంఏరాజులకండ్రిగ వద్ద శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రహదారికి ఉన్న కాజ్‌వేను స్థానికులు ఆక్రమించేయడంతో పంటపొలాలు కొట్టుకుపోవడమే కాకుండా చెరువులా పంట పొలాలు వర్షపునీటితో నిండిపోతున్నాయంటూ బాధితులు ఆర్‌డీవోకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ తనూజ, ఆర్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

● తహసీల్దార్ తనూజ కేవీబీపురం రేషన్‌షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మహిళా సంఘాల ఆదాయ గణనపై సర్వే

నారాయణవనం, న్యూస్‌టుడే: మహిళా సంఘాల సభ్యుల ఆదాయ గణనపై సర్వే చేపట్టి వాటి ద్వారా వచ్చే ఫలితాలతో అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని సెర్ప్ సహాయ ప్రాజెక్టు అధికారి టి. ధనంజయరెడ్డి తెలిపారు. గురువారం మండల మహిళా సమాఖ్య కార్యాలయం నందు మహిళా సంఘాల సభ్యుల ఇన్కమ్ ప్రొఫైల్ సర్వే వర్క్ షాప్ నిర్వహించారు. సర్వే ఈనెల 16 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. రామతులసి, శాంతి, జ్యోతి పాల్గొన్నారు.

నాణ్యత లోపిస్తే చర్యలు

పుల్లంపేట, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని నాగలపూరిగట్టులో రూ. 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును పంచాయతీరాజ్ ఈఈ చంద్రనాయక్ గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు వేసినప్పటి నుంచి 21 రోజుల పాటు నీటితో నింపి క్యూరింగ్ చేయాలన్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపిస్తే నిధుల్లో కోత విధించడం జరుగుతుందన్నారు. ఏఈ ఫణీంద్రకుమార్ పాల్గొన్నారు.

పాఠశాల గదిలోకి పాములు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఓబనపల్లె పంచాయతీ సింగిరివారిపల్లె ప్రాథమిక పాఠశాలలోకి పాములు ప్రవేశిస్తున్నాయని అక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్థులు చెబుతున్నారు. గురువారం ఉదయం ఓ పాము గదిలో కనిపించడంతో పిల్లలంతా భయంతో రోడ్డుపైకి పరుగెత్తారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈవో 2 సుందర్ బాబు మాట్లాడుతూ ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశామన్నారు.

లేబర్ కోడ్‌లు రద్దు చేయండి

రైల్వేకోడూరు: కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షురాలు హేమలత డిమాండ్ చేశారు సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మండల కేంద్రంలో కార్మికులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు బానిసలుగా మారే అవకాశం ఉందన్నారు. శ్రీలక్ష్మి, మణి, పద్మ, శిరీష, రంగారెడ్డి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. **పిచ్చాటూరు:** కార్మికుల హక్కులు కాలరాసే కోడ్లు రద్దు చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, వ్యకాసం నేతలు డిమాండ్ చేశారు. పిచ్చాటూరు, నాగలాపురం, కేవీబీపురం, నారాయణవనం మండలాల ఆటోకార్మికులు, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, హరిత రాయబారులు, అంగన్వాడీ కార్యకర్తలతో కలసి ర్యాలీ చేపట్టారు. నాయకులు దాసరి జనార్దన్, చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. **సత్యవేడు:** సమ్మె ర్యాలీలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నరాజ్, రమేష్, ధనంజయులు, ఆశా వర్కర్లు వాణి, కేవీపీఎస్ అరుణాచలం, గ్రీన్ అంబాసీడర్ నాయకులు, డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. **రేణిగుంట:** ట్రేడ్ యూనియన్లు చేపట్టిన సమ్మె పెద్దగా ప్రభావం చూపలేదు. గురువారం రేణిగుంటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు, తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేశారు. ఎన్టీఆర్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు.

రేణిగుంటలో రాస్తారోకో

రైల్వేకోడూరులో ..



పిచ్చాటూరులో..

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)	
శ్రీకాళహస్తి	: 80085 74555
నాగలాపురం	: 98854 43308
ఓబులవారిపల్లె	: 99664 67525
రైల్వేకోడూరు	: 97035 72572

పుల్లంపేట, న్యూస్‌టుడే: సమస్య: వైఎస్ రాజారెడ్డికాలనీ నుంచి కొత్తపేట వరకు వేసిన వీధి దీపాలు వెలగడంలేదు. చీకట్లో వెళ్లాలంటే కష్టంగా ఉంది. **-శ్రీనివాసులు, స్థానికుడు**

సమాధానం: పరిశీలించి మరమ్మతులు చేయిస్తాం. **- అరుణ, కార్యదర్శి, కొత్తపేట**

నారాయణవనం, న్యూస్‌టుడే: సమస్య: పాలమంగళం ఎస్సీ కాలనీలో కాలువల నిర్వహణ సరిగా లేదు. మురుగు ఇళ్ల వద్దే ఉంటుంది. **-సుబ్రహ్మణ్యం, స్థానికుడు**

సమాధానం: మురుగు తొలగించి పారిశుద్ధ్య పనులు చేపడతాం **- ఆనంద్, పంచాయతీ కార్యదర్శి**

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: సమస్య: ఇందిరానగర్ పంచాయతీ సంపద తయారీ కేంద్రం సమీపంలో రూ. 40లక్షలతో గిడ్డంగి నిర్మించి వదిలేశారు.

-దిలీప్‌రాయల్, స్థానికుడు

సమాధానం: సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. త్వరలో ప్రారంభిస్తాం. **-విజయమ్మ, ఎంపీడీవో**

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

శ్రీకాళహస్తి గ్రామీణం(ఏర్పేడు), న్యూస్‌టుడే: రైలుపట్టాలపై అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ కథనం మేరకు.. బుధవారం రాత్రి రైలు పట్టాలపై మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పరిశీలించాం. సమీపంలోని మిట్టకండ్రిగకు చెందిన మునిరత్నం(64)గా గుర్తించి బంధువులకు సమాచారం అందించాం. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి శవపంచనామా అనంతరం బంధువులకు అప్పగించామని వివరించారు.

ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు

వరుస ఘటనలతో బెంబేలు

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: ఎలుగుబంటి దాడిలో ఓరైతు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం బాలిరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అమర్‌నాథ్‌రెడ్డి అరటి తోటలో పని చేస్తుండగా ఎలుగుబంటి దాడి చేసింది. ముఖం, చేతులు, కాళ్లకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. రైతు తప్పించుకొని పరుగులు తీశారు. స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. గాయపడిన వ్యక్తిని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్‌రాయుడు పరామర్శించారు. మంగళవారం వైకోట గ్రామానికి చెందిన బీగాల కూమార్‌పై ఎలుగు బంటి దాడి చేసిన విషయం తెలిసిందే. ఇలా వరుస ఘటనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలుగుబంటి కోసం బోన్లు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

మందుల పిచికారీ.. అనారోగ్యాలకు దారి

● రసాయనాలతో రోగాల ముప్పు
● రక్షణ చర్యలు తీసుకోవాలంటున్న అధికారులు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: ప్రస్తుతం మామిడి సీజన్ నడుస్తోంది. దీనితోపాటు కర్బూజ, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ పంటలన్నింటికీ నెలకు రెండు, మూడు సార్లు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల పురుగులు, చీడపీడల నివారణకు ఈ ప్రక్రియ తప్పనిసరి. పిచికారీ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే పలు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొలాల్లో మందులు స్ప్రే చేసే కూలీలు ఎలాంటి రక్షణ లేకుండా పని చేస్తుంటారు. పెద్దపెద్ద మామిడి చెట్లకు మందులు కొట్టాలంటే పరికరాలను పైకెత్తి పని చేయాలి. ఈ సమయంలో మందు వారిపై పడుతుంటుంది.

ఎలాంటి రక్షణ లేకుండా కర్బూజ తోటకు మందులు పిచికారీ చేస్తున్న కూలీలు

దాని వాసన పీల్చడం, ఒంటిపై పడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది.

అవగాహన కల్పిస్తున్నా..

పొలం పిలుస్తోంది, రైతు సదస్సు కార్యక్రమాల్లో ఈ విధానాలపై అవగాహన కల్పిస్తున్నా రైతులు, కూలీలు పట్టించుకోవడంలేదని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు చెబుతున్నారు. రసాయన పురుగుమందులు అప్పటికప్పుడు ప్రభావం చూపకపోయినా కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. రక్షణ కవచాలు(కవర్ల వంటివి) ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో లభిస్తాయి. రైతులు ఒకసారి వాటిని కొంటే చాలా కాలంపాటు ఉపయోగపడతాయి.

ఊపిరితిత్తులు చెడిపోతాయి

రసాయన మందులు పిచికారీ చేసే సమయంలో కచ్చితంగా రక్షణ చర్యలు పాటించాలి. ప్రస్తుతం మార్కెట్లో లభించే మందులు అత్యంత శక్తిమంతమైనవి. వాటిని మనుషులు పీల్చడం, శరీరంపై పడటంవల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. చర్మ రోగాలు వస్తాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. ముక్కు, నోరు, శరీరానికి తగిన రక్షణ ఏర్పాటు చేసుకుని పని చేయాలి. రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి.

- డాక్టర్ రమేష్, మండల వైద్యాధికారి, రైల్వేకోడూరు

పారిశుద్ధ్య కార్మికుల నిరసన

రైల్వేకోడూరు: పంచాయతీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, కార్మికుల పీఎఫ్ సొమ్ము జమ చేయడం లేదని ఆరోపించారు. ఆర్ఎంటీయూ (భారత విప్లవ మార్క్సిస్టు ట్రేడ్ యూనియన్) జిల్లా కన్వీనరు జయచంద్ర, చెన్నయ్య, పెంచలమ్మ నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యురాలు గోశాలదేవి మద్దతు తెలిపారు. **రేణిగుంట:** డీపీవో హామీ రావడంతో సమ్మె విరమించిన్నట్లు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు.

‘తట్టుకోలేక వెళ్లిపోయింది’

రేణిగుంట: తల్లి వద్ద ఉండలేకనే యువతి బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటుందని, అంతే తప్ప తన తల్లి చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని రేణిగుంట గ్రామీణ సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. హోంమంత్రి అనిత ఇటీవల రేణిగుంట మండలం కుర్రకాలువ గ్రామానికి చెందిన ఓ మహిళ కలిసి వైకాపా ప్రభుత్వ హయాంలో తన కుమార్తెను కొందరు అపహరించి వ్యభిచార ఊబిలో దించారని ఫిర్యాదు చేయడంతో ఆమె విచారణకు ఆదేశించారు. దీంతో సీఐ విచారించి.. నిజాలు విలేకర్లకు వెల్లడించారు. కుమార్తె గతంలో ఇక్కడ ఓ పరిశ్రమలో పనిచేసే సమయంలో అక్కడికి వెళ్లి గొడవ పడేదని, అందుకే ఆమె బెంగళూరుకు వెళ్లిపోయినట్లు తెలిపారు.

సురక్షిత ప్రయాణానికి మెరుగైన సేవలు

ఏర్పేడు, న్యూస్‌టుడే: సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా టోల్ ప్లాజా సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని జాతీయ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ అధికారి నటరాజ తెలిపారు. చింతలపాళెం టోల్ ప్లాజా ఉద్యోగులకు మూడురోజుల పాటు నిర్వహించిన శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి ప్రవర్తన నైపుణ్యాలు, టీమ్‌వర్క్, అత్యవసర వైద్య సేవలు, సీపీఆర్, రాజ్‌మార్గ్ యాత్ర వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మమత, గోపినాయక్, సురేంద్ర, బాలప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.

చింతలపాళెం టోల్ ప్లాజా వద్ద అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

సూళ్లూరుపేట
• సూళ్లూరుపేట • వెంకటగిరి

హుండీ లెక్కింపు

నగదు లెక్కిస్తున్న విద్యార్థులు

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మద్వేంకట రామ్మూర్తి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. గూడూరు డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుధీర్‌బాబు ఆధ్వర్యంలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలు మొత్తం రూ.2,46,764 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థాన కమిటీ సభ్యులు మదరపాక సురేష్, బొజ్జ ప్రసాద్, కొండూరు.వెంకటేశ్వర్లు, శ్రీధర్, ప్రదాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

శివాలయాల్లో సౌకర్యాలపై కలెక్టర్ సమీక్ష

వీడియో సమావేశంలో తహసీల్దార్ ఇక్బాల్

వాకాడు, చిట్టమూరు, న్యూస్‌టుడే: మండలాల్లోని శివాలయాల్లో ఈ నెల 15 నుంచి మహాశివరాత్రి వేడుకలను పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం రెండు మండలాల అధికారులతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. వాకాడు మండలం పంబ్రంగం, చిట్టమూరు మండలం యాకసిరి తిప్పలో జరిగే ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ, పోలీసుశాఖల సమన్వయంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ఇక్బాల్, రామయ్య, ఎంపీడీవోలు సాయిప్రసాద్, ఉమామహేశ్వరరావు, ఎస్సైలు నిఖిల్‌బాబు, నాగరాజు పాల్గొన్నారు.

విద్యార్థులు దేశభక్తి కలిగి ఉండాలి: డీఎస్పీ

సైకిల్ ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎస్పీ చెంచుబాబు, పోలీసు అధికారులు

దొరవారిసత్రం, వాకాడు, తడ, న్యూస్‌టుడే: విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తిని కలిగి ఉండాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సూచించారు. గురువారం సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ దొరవారిసత్రం మండలంలోని తల్లంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంది. ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలకత్తా నుంచి చెన్నై వరకు ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఆటవస్తువులు, క్రికెట్ కిట్‌ను సీఐఎస్ఎఫ్ బృందం అందించింది. ఎస్సై అజయ్‌కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ నుంచి విద్యార్థులు తూపిలిపాలెం తీరానికి చేరుకున్నారు. వాలమేడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామగ్రిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అందజేశారు. కిస్కాన్ డైరెక్టర్ జయపాల్, వెంకటేశ్వర్లు, గోవింద తదితరులు పాల్గొన్నారు. * తడలో వీరికి అక్కంపేట సీఐ మురళీకృష్ణ, ఎస్సై కొండపనాయుడు స్వాగతం పలికారు. జైన్ దేవాలయంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

గాడి తప్పిన దుకాణ సముదాయాల నిర్వహణ

నాయుడుపేట పట్టణం, వెంకటగిరి, సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: దుకాణాల రాబడి గాడి తప్పింది. బకాయిలు రాజకీయ జోక్యంతో పేరుకుపోతున్నాయి. నిర్వహణ అంతంత మాత్రమే.. పురపాలక సంఘాల్లో రాబడి పెంచే దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. కొత్త దుకాణాలు నిర్మించడం లేదు.

నాయుడుపేట దుకాణాల వివరాలు
✪ శ్రీవెంకటేశ్వర దుకాణ సముదాయం: 7 ✪ కూరగాయల మార్కెట్: 9 ✪ ఎన్జీఆర్ సముదాయం: 28 ✪ చదలవాడ వెంకటసుబ్బమ్మ: 30 ✪ ఇందిరా కాంప్లెక్స్: 14 ✪ నెలకు అద్దె రాబడి: రూ.9 లక్షలు ✪ ఎన్జీఆర్ సముదాయం: 28

ఇష్టారీతిన ఆక్రమణలు..
పురాల్లోని దుకాణాల నిర్వహణ గాలికి వదిలేశారు. దెబ్బతిన్నా మరమ్మతులు చేయడం లేదు. ఇష్టారీతిన ఆక్రమణలు జరిగినా పట్టించుకోవడం లేదు. అద్దెకు తీసుకున్న వాళ్లు రెండు దుకాణాలను ఒకటిగా చేయడం, పెంచి కట్టుకున్నా పట్టించుకోవడం లేదు. వేలంపాటలు జరిపి రాబడి పెరిగేలా చేయాల్సి ఉంది.

నాయుడుపేట ప్రభుత్వాసుపత్రి వద్ద పూర్తికాని దుకాణ సముదాయం

వైకాపా హయాంలో
నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో నేదరుమల్లి జనార్దన్‌రెడ్డి దుకాణ సముదాయాన్ని పాలకులు, రాజకీయ నాయకులు తమ ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారు. సముదాయం కింద దుకాణాలు పూర్తి చేసి పైన పనులు ఆపేశారు. పలు దుకాణాల పక్కన ఖాళీ స్థలాల్లో వైకాపా సానుభూతి పరులు కొత్తగా దుకాణాలు కట్టుకున్నారు. వేలం పాటల్లోనూ ఇష్టారీతిన కేటాయించారు.

వెంకటగిరిలో ..
▼ మొత్తం దుకాణాలు: 12 ▼ ఖాళీగా ఉన్నవి: 8 ▼ వినియోగంలో ఉన్నవి: 4 ▼ నెలకు వచ్చే అద్దె: 22వేలు

ఆన్‌లైన్ పద్ధతిలో..
దుకాణాలను ఆన్‌లైన్ పద్ధతిలో దుకాణాలు కేటాయించే పద్ధతికి శ్రీకారం చుట్టాల్సి ఉంది. గత తెదేపా హయాంలో ఆన్‌లైన్ పద్ధతి అమలుకు ప్రయత్నాలు చేసి చివరి దశలో ప్రక్రియ ఆగింది. పురపాలక సంఘాలకు రాబడి పెరిగేలా పారదర్శకంగా కేటాయింపు జరగాలంటే ఆన్‌లైన్ పద్ధతిలో కేటాయింపు జరగాలి. ఈ విషయమై కమిషనర్ ఎస్‌కే.ఫజులుల్లా వివరణ కోరగా.. కొన్ని దుకాణాలను 33 శాతం పెంచి నిబంధనల మేరకు కేటాయించాం. అసంపూర్తి పనులు పూర్తి చేస్తామన్నారు.

సూళ్లూరుపేటలో..
❖ పొట్టిశ్రీరాములు కాంప్లెక్సు: 4 ❖ కాంప్లెక్సు: 8 ❖ నల్లపరెడ్డిశ్రీనివాసులు రెడ్డి: 10 ❖ వేనాటి మునిరెడ్డి: 15 ❖ కాళంగి రాజగోపాల్‌శెట్టి: 36 ❖ నెలకు వచ్చే రాబడి : రూ.7.23 లక్షలు

శివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయాలు

ఓజిలి, న్యూస్‌టుడే: మండలంలోని భట్లకనుపూరు, సగుటూరు తదితర గ్రామాల్లోని శివాలయాలను శివరాత్రికి రంగులు వేసి ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించేలా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. శివరాత్రికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.

కాలువల్లో పూడికతీత

స్పందనకు వందనం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట బజారువీధుల్లోని కాలువల్లో పారిశుద్ధ్య సిబ్బంది గురువారం పూడికతీత చేపట్టారు. కాలువల్లో వ్యర్థాలు చేరి మురుగు రోడ్లపై చేరుతోందని 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా'లో ప్రచురించడంతో అధికారులు స్పందించి పూడిక తీయించారు. మురుగు సాఫీగా సాగేలా చేశారు.

రెవెన్యూ క్లినిక్‌లో 105 సమస్యలు

సమస్యలపై చర్చిస్తున్న ఆర్డీవో కిరణ్మయి

నాయుడుపేట, న్యూస్‌టుడే: మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన రెవెన్యూ క్లినిక్‌లో ఆర్డీవో కిరణ్మయికి 105 భూ సమస్యలపై రైతులు వినతులు ఇచ్చారు. నాయుడుపేట మండలం నుంచి 46 పెళ్లకూరు 35 ఓజిలి నుంచి 36 వరకు వినతులను అందుకున్నారు. సమస్యలకు అధికారులతో చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో డీఏవో రవికుమార్, ఓజిలి, పెళ్లకూరు తహసీల్దారులు హరికృష్ణ, మధుసూదనరాజు, డీటీ సంధ్యరాణి పాల్గొన్నారు.

రాశిచక్రం.. ఆకట్టుకునే అందం

మీకు తెలుసా..?

జ్ఞానాంబిక అమ్మవారి ప్రధాన ఆలయం సమీపంలో పైకప్పుపై అమర్చిన రాశిచక్రం

పురాతన సంపదకు ముక్కంటి ఆలయం పుట్టినిల్లు. ఆలయ నిర్మాణ సమయంలో శ్రీజ్ఞానాంబిక ఆలయం ఎదురుగా పురాతన కాలం నాటి రాశిచక్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సహజసిద్ధమైన మూలికలతో తయారు చేసిన రంగులతో (తంజావూరు చిత్రకళ) ఏళ్ల క్రితం ఈ పెయింటింగ్‌లు వేశారు. నవగ్రహ దోషాల నివృత్తితో శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రసిద్ధి గడించింది. అమ్మవారి ఎదురుగా వాళ్లకు సంబంధించిన రాశిలో నిలబడి దండం పెట్టుకోవడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కళ తప్పిన ఈ చక్రానికి రంగులు వేసి నవ్యతతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ముక్కంటి దర్శనార్థం వచ్చిన భక్తులందరూ ఈ రాశిచక్రాన్ని సందర్శించడం సంప్రదాయంగా మారింది. - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు.. ఓబులవారిపల్లె: ఎలుగుబంటి దాడిలో ఓ రైతు గాయపడ్డారు. గురువారం బాలిరెడ్డిపల్లెకు చెందిన అమర్‌నాథ్‌రెడ్డి అరటి తోటలో పని చేస్తుండగా ఎలుగుబంటి దాడి చేసింది. ముఖం, చేతులు, కాళ్లు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. రైతు తప్పించుకొని పరుగులు తీశారు. స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. మంగళవారం వైకోట గ్రామానికి చెందిన కూమార్‌పై ఎలుగుబంటి దాడి చేసిన విషయం తెలిసిందే. ఇలా వరుస ఘటనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలుగుబంటి కోసం బోన్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు.

తడలో మెము రైలు నిలిపివేత

తడ, న్యూస్‌టుడే: చెన్నై నుంచి సూళ్లూరుపేటకు రాత్రి 10.30 గంటలకు వచ్చే మెము రైలును గురువారం రాత్రి తడలోనే ఆపేశారు. దాంతో సూళ్లూరుపేటకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో బస్సుల్లేక ఎదుర్కొన్నారు. తడ - సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ల మధ్య కాళంగి వంతెనపై రైల్వే ట్రాక్ మరమ్మతుల పనులు జరుగుతున్న నేపథ్యంలో రైలును తడలో ఆపినట్లు సిబ్బంది తెలిపారు. తడలో ఆపేస్తున్న విషయం ముందే తెలిసిన ఎందుకు చెప్పలేదని పలువురు ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. రెండ్రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంటోందని ప్రయాణికులు వాపోయారు.

వెట్టిచాకిరి నిర్మూలనకు కృషి

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న ఎంపీడీవో, అధికారులు

వాకాడు, న్యూస్‌టుడే: వెట్టిచాకిరి వ్యవస్థను నిర్మూలించాలని చట్టం చేసి 50 ఏళ్లు పూర్తయిందని తహసీల్దార్ ఇక్బాల్, ఎంపీడీవో సాయిప్రసాద్, ఎస్సై నిఖిల్ బాబు పేర్కొన్నారు. ఏఆర్డీ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో వెట్టిచాకిరి నిర్మూలన స్వర్ణోత్సవాల్లో భాగంగా గురువారం వాకాడులోని మండల కార్యాలయంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. వెట్టిచాకిరి చేయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు. కార్యక్రమంలో సంస్థ సమన్వయకర్తలు కోటేశ్వరి, భువనేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో దేవదానం, ఏవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

నాయుడుపేట, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలోని తుమ్మూరు శ్రీగంగా సమేత నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి తితిదే ఆధ్వర్యంలో వేద పండితులు అంకురార్పణ చేశారు. శివాలయంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, అఖండ దీపారాధన జరిపారు.

కాలువలోకి వ్యర్థాలు

వెంకటగిరి పట్టణ నడిబొడ్డున ఉన్న కాశీపేట కాలువలో వార్డుల్లో సేకరించిన చెత్తను పారిశుద్ధ్యం కార్మికులు పడేస్తున్నారు. దీంతో మురుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. చెత్తలో ఆహారం కోసం మూగజీవాలు దిగే క్రమంలో అదుపు తప్పి కాలువలో పడిన ఘటనలు ఉన్నాయి. ఇక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, వెంకటగిరి

కుంగుతున్న పుర రోడ్లు

నాయుడుపేట పురపాలక సంఘం పాత బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వీధిలో రోడ్లు పగుళ్లు బారి గుంతలు పడుతున్నాయి. ప్రజలు రాకపోకలు సాగించేందుకు తిప్పలు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం

గోకులం.. పాడి రైతులకు వరం

మంగళంపాడు నిర్మాణంలో ఉన్న గోకులం షెడ్డు

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, జీవాల సంరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద గోకులం షెడ్ల నిర్మాణానికి రాయితీ అందిస్తోంది. 2014-2019 తెదేపా ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టింది. అనంతరం వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గాలికి వదిలేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే షెడ్ల నిర్మాణానికి మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది.

మంజూరు షెడ్లు.. సూళ్లూరుపేట గ్రామీణ ప్రాంతాల్లో 2024-2025 సంవత్సరంలో 30 గోకులాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా 30 పూర్తయ్యాయి. 2025-2026 సంవత్సరానికి 40 పరిశీలనకు రాగా 25 షెడ్లు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి. అర్హత ఉన్న రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు.

పథకానికి అర్హులు.. గోకులం పథకం కింది షెడ్ల నిర్మాణానికి పశువుల పెంపకందారులకు 90 శాతం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంచేవారికి 70 శాతం అందిస్తారు. ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డ్ ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. సంబంధిత దరఖాస్తులు రైతు సేవా కేంద్రం, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటాయి. దాంతో పాటు ఆధార్, నిర్మాణం చేపట్టే భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు పాసుపుస్తకం సమర్పించాలి. మండలానికి 50 చొప్పున గోకులం యూనిట్‌లు మంజూరు చేసినట్లు పశు వైద్యాధికారులు తెలిపారు.

నిధుల వివరాలు: రెండు పశువులకు యూనిట్ విలువ రూ. 1.15 లక్షలు, రాయితీ రూ. 1,03,500 వస్తుంది. రైతు వాటాగా రూ.11,500 చెల్లించాలి. 4 పశువుల యూనిట్ విలువ రూ.1.85 లక్షలు రాయితీ 1,66,500. రైతు వాటాగా రూ.18,500. ఆరు కంటే ఎక్కువ ఉంటే యూనిట్ విలువ రూ.2 లక్షలు, రాయితీ 1,80,000, రైతు 20 వేలు చెల్లించాలి.

ముక్కంటి ఆలయంలో భారీ బందోబస్తు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నరసింహమూర్తి అన్నారు. ఆలయానికి సమీపంలోని బ్రహ్మగుడి ఆవరణలో గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన మహాశివరాత్రి, రథోత్సవం, తెప్పోత్సవాలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డ్రోన్లతో నిఘా కట్టుదిట్టం చేస్తున్నామని, క్యూలైన్లు, ట్రాఫిక్ నిర్వహణ, సన్నిధివీధి పరిసర ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. సీఐలు ప్రకాష్‌కుమార్, తిమ్మయ్య, సంజీవకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

నిరసన ర్యాలీ చేస్తున్న వామపక్ష నేతలు, కార్యకర్తలు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలని సీఐటీయూ కార్యదర్శి ఆర్.లక్ష్మీ పేర్కొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నాయుడుపేట సీఐటీయూ కార్యాలయం నుంచి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఎర్ర జెండాలతో నినాదాలు చేస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని మానవహారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త చట్టం అమల్లోకి వస్తే 8గంటల పని విధానం రద్దు చేసి 12గంటల పద్ధతి అమల్లోకి వస్తుందని సీఐటీయూ మండల కార్యదర్శి ముకుంద పేర్కొన్నారు. సీఐటీయూ మండలాధ్యక్షుడు మహేష్, కార్మిక సంఘాల నాయకులు అబ్దుల్లా, శంకర్, మస్తాన్ రెడ్డి, కాలేష, సతీష్, విజయమ్మ, సుజాత, కృష్ణమ్మలు పాల్గొన్నారు.

వెంకటగిరి, న్యూస్‌టుడే: లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం, రైతు కూలీ సంఘ కమిటీ సభ్యుడు రమణయ్య అన్నారు. గురువారం పట్టణంలోని వామపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్మికుల హక్కులు కోల్పోవడమే కాకుండా వారి ఉద్యోగ భద్రతను పూర్తిగా నాశనం చేస్తుందన్నారు. కార్యక్రమంలో నేతలు పెంచలయ్య, బాలసుబ్రమణ్యం, స్వరూపరాణి, చెంగయ్య, జాన్ తదితరులు పాల్గొన్నారు.

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ఆర్టీసీ డిపోలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పిలుపు మేరకు ఎరుపు రంగు బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు. శేఖర్, షాజహాన్, రాధయ్య, రమణయ్య పాల్గొన్నారు.

అధికార నందిపై శివయ్య అభయం


ఉత్సవమూర్తుల అధికార నంది వాహనసేవ

నాగలాపురం, న్యూస్‌టుడే: ఆద్యంత రహితుడైన పరమేశ్వరుడు తనకు ప్రీతిపాత్రమైన అధికారనంది వాహనంపై సురుటుపల్లి గ్రామ వీధులలో గురువారం దివ్యసంచారం చేశారు. వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో వాల్మీకేశ్వరుడు, మరగదాంబికాదేవిలను అర్చకులు పంచతీర్థాలతో అభిషేకించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: చికిత్స పొందుతూ నాయుడుపేట లోతువానిగుంట వాసి డి.చినమస్తానయ్య(45) తిరుపతి రుయా ఆసుపత్రిలో బుధవారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సమస్యలతో మూడు రోజుల కిందట చిన్నమస్తానయ్య గడ్డిమందు తాగడంతో తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీసులు గురువారం ఆసుపత్రికి చేరుకుని పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఆదాయ ప్రొఫైల్ సర్వేపై కార్యశాల

బాలాయపల్లి, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల ఆదాయ ప్రొఫైల్ సర్వేపై గురువారం కార్యశాల నిర్వహించారు. సీఆర్పీలు, వీవోఏలకు ఈ అంశంపై వెలుగు కార్యాలయంలో ఏపీఎం కిరణ్, సీసీలు సురేఖ, చెంగల్రాయుడు విశదీకరించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం మృదుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలను, నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్సై బ్రహ్మానాయుడు తెలిపారు. డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తుందన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లైసెన్స్ హక్కుల వేలం పాట

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని శ్రీ చెంగాళమ్మ ఆలయంలో 10 లైసెన్స్ హక్కుల వేలం పాట గురువారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గూడూరు దేవాదాయ శాఖ, ఇన్‌స్పెక్టర్ ఎం. సుధీర్‌బాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి బి. ప్రసన్నలక్ష్మీ పర్యవేక్షణలో నిర్వహించారు. బహిరంగ వేలం పాట నందు చీరలు, రవికలు సేకరించుకొను హక్కునకు రూ.42,50,000, పాదరక్షకాలు భద్రపరచు స్టాండ్ నిర్వహనకు రూ.3,51,000, పాత్రలు, షామియానాలు సప్లయి, కల్యాణ మండపం హక్కుతో కలిపి రూ.12,40,000లకు పాడారు. మిగిలిన 5 హక్కులు వాయిదా వేశారు.

అత్త, మామపై ఫిర్యాదు

ఓజిలి, న్యూస్‌టుడే: భర్త, అత్తామామలు అదనపు కట్నం కోసం వేదిస్తున్నారని కర్రబల్లువోలు గ్రామానికి చెందిన చెల్లా అనూష గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా.. కర్రబల్లువోల్లు గ్రామానికి చెందిన చెల్లా అనూషను సైదాపురం మండలం గిద్దలూరు గ్రామానికి చెందిన శివతో వివాహం అయ్యింది. కొంతకాలం నుంచి అదనపు కట్నం కోసం వేదిస్తున్నారన్నారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

రైల్వే గేట్ మూసివేత

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: సూళ్లూరుపేట పట్టణం తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న రైల్వే ఎల్‌సీ గేట్‌ను మూడు రోజులు పాటు మూసేయనున్నట్లు నోటీస్ జారీ చేశారు. మరమ్మత్తుల కారణంగా ఫిబ్రవరి 12 సాయంత్రం 6 గంటల నుంచి 14 సాయంత్రం 6 గంటల వరకు గేట్‌ను మూయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగించాలని రైల్వే అధికారులు తెలిపారు.

ఉపాధ్యాయురాలిపై దాడి అమానుషం

బాలాయపల్లిలో సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

బాలాయపల్లి, న్యూస్‌టుడే: ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయిని హరితను విచక్షణారహితంగా గాయపరిచి ఆభరణాలు లాక్కెళ్లిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తారు. గురువారం స్థానిక రిసోర్సు సభ్యులు కేంద్రంలో యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ మండల శాఖల అధ్యక్షులు సరస్వతీ శ్రీనివాసులు, పీవీ రత్నయ్య, రామసుబ్బయ్య, ఉపాధ్యాయినులు పద్మమ్మ, శీనమ్మ, ఎస్టీయూ జిల్లా నేత కొండూరు రమేష్ రాజు నిరసనలు తెలిపారు. చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలిని స్థానిక ఎంఈవోలు శ్రీనివాసులు, ప్రదీప్ కుమార్ పరామర్శించారు.

IN THE COURT OF THE PRINCIPAL CIVIL JUDGE (JUNIOR DIVISION), TIRUPATHI.
O.S. NO. 55 / 2025
Kuntrapakam Amarnadha Reddy, S/o. Late K.Narayanaya Reddy,..Plaintiff
Vs.
Ravala Mahesh, ...Defendant
Suit Summons to the Defendant
Ravala Mahesh, S/o.Ravala Sudhakar, D.No. 7-2B, Jandamanu Street, Venkatagiri Town, Post, Mandal, Tirupathi District. (Previously Nellore District)
పై దావాను వాది 26-11-2024 వ తేదీ ప్రామిశరి నోటు బాకీ వసూలు నిమిత్తము ప్రతివాది అయిన నీపై వేసియున్నారు. ప్రతివాది అయిన నీవు 03.03.2026వ తేదీ పై కోర్టుకు నేరులో నైనను, వకీలు ద్వారా అయినను ఉదయము 10.30 గంటలకు హాజరై నీకు గల అభ్యంతరములు తెలుపుకొనవలసినది. లేని యెడల నీ పరోక్షముగా తీర్మానించబడును.
వాయిదా తేది. 03.03.2026
P.LAVANYA
J.SIVA SUBRAMANYAM
Advocates for plaintiff, Tirupati
Cell: 8501801701, 88850 26144

వంటింటి వ్యర్థాలు.. సంపదకు అర్థాలు

చైతన్యం దిశగా మహిళల అడుగులు..

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే:
మహిళలు వంటింట్లో వృథాగా పడేసే పొడి చెత్తతో సంపద తయారు చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మహిళల్లో చైతన్యం తెస్తున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ సంపద సృష్టిస్తున్నారు. చెత్తతో చేసిన ఎరువును పెరటి తోటల్లో కూరగాయలు, ఆకుకూరలకు వాడుతున్నారు. అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. పొదుపు మహిళలకు శిక్షణ ద్వారా ఎరువు తయారు చేయిస్తున్నారు.

ఎరువు తయారీ పద్ధతి

వంటింట్లో వృథాగా పడేసే కూరగాయలు, పండ్ల తొక్కలు, పూల వ్యర్థాలు, టీ బ్యాగ్స్, ఆహార వ్యర్థాలు, ఆకుప్లేట్ ముక్కలు, గుడ్డు పొట్లు, నిమ్మ, కమల పండ్లు, చేప, కోడి ఎముకలు వంటివి మూడు అంగులాల ఎత్తుతో పరచాలి. దానిపై రంపపు పొట్టును అమర్చాలి. తర్వాత మళ్లీ కూరగాయలు, ఆకుకూరల ఇతరత్రా ముక్కల్ని వేసి బిన్ పట్టేంత వరకూ వేసి నెల రోజులు నిల్వ ఉంచితే ఎరువుగా మారుతుంది. దీన్ని కూరగాయలు, పూల మొక్కలు, ఆకుకూరుల చెట్లకు ఎరువుగా వాడితే ఏపుగా పెరుగుతాయి. సేంద్రీయ పద్ధతిలో ఆరోగ్యంగా జీవనం సాగించేలా ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ ఎరువును కేజీ రూ.4లు చొప్పున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి విక్రయించవచ్చు.

వేయకూడని పదార్థాలు: పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, కంటైనర్లు, గాజుసీసాలు, శానిటరీ న్యాప్కిన్లు, వైద్య, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బట్టలు, థర్మోకోల్ వంటివి బిన్‌లో వేయరాదు.

మహిళల్లో చైతన్యం: మీ వంటగది, మీ బాధ్యత అనే నినాదంతో వంటింట్లో ఎరువు తయారు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచే మొదటగా ఈ హోమ్ కంపోస్టు తయారీ ప్రారంభించారు. ఇప్పటికే పొదుపు సంఘాల్లో చురుగ్గా పనిచేసే ఆర్‌పీలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ పద్ధతితో కలిగే ప్రయోజనాన్ని మిగిలిన పొదుపు మహిళలకు వివరించి ప్రతి ఇంట్లో అమలు చేయనున్నారు.

జిల్లాలో అమలు చేస్తున్న కార్పొరేషన్, పురపాలక సంఘాలు: తిరుపతి, పుత్తూరు, నగిరి, నాయుడుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట.
❖ శిక్షణ పొందిన ఆర్‌పీలు : 457 మంది, ❖ ఒక్కో మహిళకు పంపిణీ చేసే బిన్‌లు : 2

కూరగాయల వ్యర్థాలతో బిన్

అపరిశుభ్రత ఉండదు
వంటింట్లో ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు వృథాగా కూరగాయలు, ఆకుకూరలు, పడేస్తాం. అవి అపరిశుభ్రతగా మారుతుంది. వృథాగా పడేయకుండా ఎరువుగా చేయడంతో ఉపయోగపడుతోంది. నాయుడుపేట పురపాలక సంఘంలో 37 మంది ఆర్‌పీలు ప్రస్తుతం ఎరువు తయారీ చేస్తున్నారు.
- **కావేరి, ఆర్‌పీ నాయుడుపేట**

మన ఆరోగ్యం మన చేతుల్లోనే
మనం ఆరోగ్యంగా జీవనం సాగించేందుకు రసాయన ఎరువులు వాడని ఆహార పదార్థాలను తీసుకోవాలి. మిద్దెలు, ఖాళీ స్థలాల్లో కూరగాయల తోటలు, ఆకుకూరలకు వేస్తే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇంటి నుంచే పరిశుభ్రతతో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు. - **షేక్. నసీమ ఆర్‌పీ, నాయుడుపేట**

(c) eenadu

బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్న నిధులు
రూ. 11 కోట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రూ.11 కోట్లు పలు బ్యాంకుల్లో ఉండిపోయాయి. వీటిని ఉపసంహరించుకొని(విత్‌డ్రా) వినియోగించుకోవాలని ఆయా ప్రభుత్వ శాఖలను జిల్లా ఖజానా శాఖ అప్రమత్తం చేస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆరోగ్యశాఖకు సంబంధించిన నిధులు బ్యాంకు ఖాతాల్లో అధికంగా మగ్గుతున్నాయి. ఈ మేరకు కలెక్టర్ హరేంధిరప్రసాద్ సైతం ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా నిధులు రెండేళ్ల నుంచి రెండున్నర దశాబ్దాలుగా బ్యాంకు ఖాతాల్లో నిలిచిపోయాయి. ఆర్థిక పరిభాషలో ఇటువంటి ఖాతాలను డార్మిటరీ అకౌంట్స్‌గా పిలుస్తారు. పలు అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం బ్యాంకుల్లో ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా ఖాతాలు తెరుస్తాయి. ఈ ఖాతాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను జమ చేస్తారు. ఖర్చులు పోను మిగిలిన నిధులు ఆయా ఖాతాల్లో ఉండిపోతుంటాయి.

అద్దాల్లాంటి దారులకు.. అసాధారణ నిర్ణయం!!

ఈనాడు, విశాఖపట్నం: నగర పరిధిలో రోడ్ల నిర్మాణానికి భూసేకరణ చేపడితే పరిహారంగా టీడీఆర్‌లు ఇవ్వడం సాధారణం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లకు కూడా మొదటిసారిగా టీడీఆర్‌లు మంజూరు చేస్తున్నారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదించిన రహదారుల నిర్మాణ ప్రాంతాల్లో వీటిని అందజేస్తున్నారు. చాలా చోట్ల రైతులు ఇందుకు అంగీకారం తెలిపారు. పలు చోట్ల వీటి ప్రాధాన్యతను తెలియజేసి ఒప్పిస్తున్నారు.

రోడ్డు	మొత్తం టీడీఆర్‌లు
అడవివరం-శొంఠ్యాం	85
నేరెళ్లవలస-కొత్తవలస	56
బోయపాలెం-కాపులుప్పాడ	41
వేపగుంట-పినగాడి	164
వేపగుంట-జుత్తాడ	225

● బోయపాలెం-కాపులుప్పాడ రోడ్డులో 41 టీడీఆర్‌లు మంజూరు చేయాల్సి ఉండగా 34 అందజేశారు.

● వేపగుంట-జుత్తాడ రోడ్డులో 225 టీడీఆర్‌లకు 194 మంది అంగీకారం తెలిపారు.

● వేపగుంట-పినగాడి రోడ్డులో 164 మందికి టీడీఆర్‌లు వీఎంఆర్‌డీఏ ఇవ్వాల్సి ఉంది. వీరిలో 59 మంది స్వీకరణకు అంగీకరించారు.

★ గ్రామీణ ప్రాంతాల్లో తొలిసారి టీడీఆర్‌లు
★ 'భోగాపురం' అనుసంధాన రోడ్లకు అమలు
★ వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో అందజేత

అలా ఏడు రోడ్లు: భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేలా జిల్లా యంత్రాంగం ఏడు అనుసంధాన రోడ్లు ప్రతిపాదించింది. వాటిల్లో నాలుగు పూర్తిగా వీఎంఆర్‌డీఏ చేపడుతోంది. జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీలు రెండు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్తంగా ఒక రోడ్డు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ రోడ్లు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ పూర్తి చేసి చదును చేయిస్తున్నారు. ప్రైవేటు స్థలాలకు పరిహారంగా టీడీఆర్లు ఇచ్చేందుకు గత కొంత కాలంగా శ్రమిస్తున్నారు. రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకొని గిఫ్ట్‌డీడ్‌లు చేయిస్తున్నారు. ప్రస్తుతం అంగీకరించిన వారితో ముందుకు వెళ్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం: 'గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు టీడీఆర్‌లపై అవగాహన కల్పించి మంజూరు చేస్తున్నాం. అధికారులు క్షేత్రస్థాయిలో యజమానులతో మాట్లాడి పరిస్థితి వివరిస్తున్నారు. దీంతో చాలా మంది అంగీకారం తెలుపుతున్నారు. పంచాయతీల్లో టీడీఆర్‌లు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాం' అని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్ పేర్కొన్నారు.

యజమానులను గుర్తించి..: అడవివరం-శొంఠ్యాం రోడ్డుకు 36.95 ఎకరాలు అవసరం. అందులో 34.05 ఎకరాలు ప్రభుత్వ భూమి. మిగిలినవి ప్రైవేటు భూములు. వీటికి 85 టీడీఆర్లు మంజూరు చేయాలి. ఇందుకోసం 78 మంది నుంచి అంగీకార పత్రాలు తీసుకోగా వాటిల్లో 20 వరకు టీడీఆర్లు మంజూరు చేశారు. యజమానులెవరో గుర్తించని స్థలాలు 15 వరకు ఉండగా కోర్టు కేసుల్లోవి అయిదు ఉన్నాయి.

● నేరెళ్లవలస-కొత్తవలస రోడ్డులో రెండు ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాలు ఉన్నాయి. మొత్తం 56 టీడీఆర్లు మంజూరు చేయాల్సి ఉండగా వాటిల్లో జీవీఎంసీ నుంచి 13, వీఎంఆర్‌డీఏ నుంచి 43 ఇవ్వాలి. ప్రస్తుతానికి 28 మంజూరు చేశారు. ఈ రోడ్డులోనూ కొన్ని స్థలాలు కోర్టు వివాదాల్లో ఉన్నాయి.

కాంతులతో మెరిసిపోతున్న ఆర్‌కే బీచ్ తీరం

విశాఖ తీరం.. దేదీప్యం!!

విన్యాసాలకు వచ్చిన యుద్ధట్యాంకు

విశాఖలో మరికొద్ది రోజుల్లో జరగబోయే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్), మిలాన్‌కు ఆర్కేబీచ్ రోడ్డును సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పలు దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో... చేస్తున్న ఏర్పాట్లతో, విద్యుత్తు కాంతులతో దగదగలాడుతోంది. గురువారం రాత్రి మెరిసిపోతున్న విశాఖ తీరమే ఇది. - ఈనాడు, విశాఖపట్నం

లోక్‌అదాలత్ సేవలు వినియోగించుకోండి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: మార్చి 14న జరుగనున్న జాతీయ లోక్‌అదాలత్ సేవలను కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వివాదాలు, రాజీ అర్హత కలిగిన క్రిమినల్ కేసులు, చెక్కు కేసులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అన్నిరకాల ట్యాక్స్ వివాదాలు, ప్రీలిటిగేషన్, కార్మిక, కుటుంబ వివాదాలు(విడాకులు మినహా) రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

పేదల పేరు.. జరిగింది వేరు!!

భూములు కేటాయించిన ప్రాంతం

★ 'సెయింట్ లూక్స్'కు రూ.కోట్ల విలువైన భూములు
★ అసలు లక్ష్యం మరిచిన వైనంపై ప్రభుత్వం ఆరా!

ఈనాడు-విశాఖపట్నం: పేదల వైద్యం కోసం ఆసుపత్రి నిర్మిస్తామని ఎండాడలో విలువైన భూమి తక్కువ ధరకు తీసుకున్నారు. కేటాయింపులు జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ ఆసుపత్రి జాడే లేదు. కేవలం నర్సింగ్ కళాశాల, యోగా సెంటర్, మ్యూజిక్ స్కూలుకు పరిమితమైంది. దరఖాస్తులో లేని ఓ ప్రార్థనా మందిరం 'సేకరించిన భూముల్లో నిర్మించడం, 2019లో అప్పటి వైఎస్ సోదరి, జగన్ మేనత్త విమలారెడ్డి సందేశం ఇవ్వడానికి రావడం చర్చనీయాంశమైంది. వైఎస్ కుటుంబ అండదండలతో అంత విలువైన భూములను 'సేవ' పేరుతో కట్టబెట్టారన్న విమర్శలు సైతం ఉన్నాయి. 'సేవ' తీసుకున్న ఈ భూములపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది.

★ భూ వినియోగంలో నిబంధనలు పాటించారా? ఎంత స్థలంలో నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు? ప్రార్థనా మందిరం ఎంత స్థలంలో నిర్మించారు? ఆసుపత్రి భవనం ఎందుకు నిర్మించలేదు? కలెక్టర్, జీవీఎంసీ అధికారులకు దరఖాస్తులేమైనా పెట్టారా? అనే కోణంలో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

రూ.300 కోట్లు..: 'సెయింట్ లూక్స్ మైనార్టీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థ. పేదల వైద్య అవసరాలు తీర్చే విధంగా మిషన్ ద్వారా ఆసుపత్రి నడుపుతాం. ఆసుపత్రి నిర్మాణం, నర్సింగ్ శిక్షణ తరగతుల నిర్వహించేందుకు అవసరమైన భూమి కేటాయించాలని కోరుతూ ఇవ్వాలి' అంటూ దరఖాస్తు చేశారు. 22ఏళ్ల నుంచి తొలగించి 2009లో ఫిబ్రవరి 20న స్థలం కేటాయిస్తూ అప్పటి వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవ పేరుతో ఎకరా రూ.25లక్షల చొప్పున ఎండాడ పరిధిలో సర్వే నంబరు 16/1లో 7.35 ఎకరాలు కేటాయించారు. ఇందులో 34 సెంట్లు రహదారి విస్తరణలోపోగా, మిగిలిన భూమి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.300కోట్ల పైమాటే!

ఎక్కడ జాప్యం?: ఆసుపత్రి నిర్మాణానికి మట్టి స్వభావం సరిగా లేదన్న వివరణ ప్రతినిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నర్సింగ్ కళాశాలకు షెడ్లు, ప్రార్థనామందిరం నిర్మాణానికి ఉపయోపడిన భూమి ఆసుపత్రి నిర్మాణానికి సాధ్యమవ్వలేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

★ క్రైస్తవ క్రీతం సెయింట్ లూక్స్‌కు కేటాయించిన వాటిలో ఖాళీగా ఉన్న భూములు వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వానికి నియమించిన కమిటీ సూచించినా...అమలు కాలేదు. తాజాగా మళ్లీ భూ వినియోగంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడంతో సెయింట్ లూక్స్ అంశం తెరపైకి వచ్చింది. ఈ అంశంపై కరస్పాండెంట్ ప్రీతమ్ లూక్ మాట్లాడుతూ... 'జీవీఎంసీకి ప్లాన్ పంపగా...కొన్ని అభ్యంతరాలు తెలిపారు. కొత్త భవనాల నిర్మాణం కోసం, బ్యాంకు నుంచి ఆర్థిక సాయం కోసం హక్కు పత్రాన్ని ఇప్పించాలని కలెక్టర్‌కు 2024 సెప్టెంబరులో అర్జీ అందజేశాం' అని తెలిపారు.

అరచేతిలో... ఆధార్‌లో మార్పులు
కొత్త యాప్‌తో బహుళ ప్రయోజనాలు

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఆధార్ కార్డు లేనిదే రోజు గడవని పరిస్థితి. అంతటి ప్రాధాన్యం గల కార్డులో చిరునామా, చరవాణి సంఖ్య మార్పు చేసుకోవాలంటే సంబంధిత కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాలి. ఆయా కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ సేవలు మరింత సులభతరంగా ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో నూతన యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఎం ఆధార్ యాప్ అందుబాటులో ఉండగా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా కార్డుదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోనే చరవాణి సంఖ్య, చిరునామా మార్పులు చేసుకోవచ్చు.

★ ప్రస్తుతం ఆధార్ కార్డుకు అనుసంధానించి ఉన్న చరవాణి సంఖ్య, చిరునామాలను సులభంగా మార్పు చేసుకోవచ్చు. తొలుత యాప్ తెరవాలి. అనంతరం హోమ్ స్క్రీన్‌పై అప్‌డేట్ ఆధార్ డిటెయిల్స్ ఆప్షన్ ఎంపిక చేసుకొని సూచనలు పాటించి మార్పులు చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ అనంతరం పేమెంట్ పేజీకి వెళ్తుంది. నిర్ణీత రుసుం చెల్లించిన తరువాత దాదాపు 30 రోజుల్లోపు మార్పులకు ఆమోదం వస్తుంది.

యాప్ డౌన్‌లోడ్, నమోదు... మార్పులు ఇలా: ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యూజర్లు ఆపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ★ యాప్ తెరవగానే లొకేషన్, కాంటాక్ట్స్, కెమెరా, ఎస్ఎంఎస్ అనుమతులు కోరుతుంది. వాటిని ఆమోదించాలి. ★ ఆధార్ సంఖ్య నమోదు చేసి అనుసంధానమై ఉన్న సిమ్‌ను ఎంపిక చేసుకోవాలి. సంబంధిత చరవాణికి ఎస్ఎంఎస్ వస్తుంది. ★ ఎస్ఎంఎస్ తనిఖీ అనంతరం ఫేస్ అథెంటికేషన్ కోసం కార్డుదారు ముఖాన్ని స్కాన్ చేయాలి. దీంతో నమోదు ప్రక్రియ పూర్తయి వినియోగానికి సిద్ధమవుతుంది.

ఇతర ప్రయోజనాలు: ఈ యాప్ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంతర్జాలం లేకపోయినా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ యాప్‌లో ఆధార్ కార్డు కనిపిస్తుంది. ★ ఈ యాప్‌లో అయిదుగురి ఆధార్ ప్రొఫైల్స్‌ను తయారు చేసుకోవచ్చు. అంటే కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు ఒకే యాప్‌లో పొందుపరుచుకోవచ్చు. ★ ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవచ్చు. లేకుంటే కార్డుదారుడి ఐరిస్, వేలిముద్రలను అక్రమంగా వినియోగించే అవకాశం ఉంది. ★ కార్డుదారుడు ఎక్కడెక్కడ ఆధార్ అథెంటికేషన్ చేశారో చూసుకోవచ్చు.

తుది దశ పనులు.. ప్రారంభోత్సవ సన్నాహాలు

ఈనాడు, విశాఖపట్నం, ఎన్‌ఏడీకూడలి, న్యూస్‌టుడే : నగరంలో ట్రాఫిక్ చిక్కులు తీర్చేలా ఎన్‌ఏడీకూడలి-కాకానినగర్ మధ్యలోని రైల్వేఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు చకచకా సాగుతున్నాయి. మరో రెండురోజుల్లో ప్రారంభోత్సవం సందర్భంగా వంతెనకు రంగులు వేస్తూ తుది మెరుగులు దిద్దుతున్నారు. వంతెనకి ఇరువైపులా కాంక్రీటు, బీటీరోడ్డు పనులు పూర్తిచేశారు. కేవలం పైవంతెన కిందరోడ్డులో మాత్రమే బీటీరోడ్డు పనులు జరగాల్సి ఉంది. ఇప్పటికే వంతెన ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇక స్టీరింగ్ తిప్పేయవచ్చు..!

గాజువాక ఐటీఐకి మహర్దశ | కొత్తగా డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక స్టీల్‌సిటీ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమై ఇక్కడ కొత్తగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రం (డీటీసీ) ఏర్పాటు కానుంది. దీనివల్ల గాజువాక ఐటీఐ దశ తిరగనుంది. కొత్తగా ఏర్పాటు కాబోయే ఈ కేంద్రంలో టూ వీలర్, కార్లు, భారీ వాహనాల డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి రవాణాశాఖ కార్యాలయంలో ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా లైసెన్స్‌ను అందించే వెసులుబాటు కల్పిస్తారు.

చేతిలో చక్రం.. ★ ఇంతవరకూ ఐటీఐలో లైట్ వెహికల్, హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందిన వారు లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లి అక్కడ పలు టెస్టులు పాసయ్యాక ఆథరైజ్డ్ డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తున్నారు. ఐటీఐలో మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్ ట్రేడ్లు పూర్తి చేసుకున్న అనేక మందికి డ్రైవింగ్ లైసెన్సులు లేవు. ఇకపై బయటి వారు కూడా ఐటీఐలో డ్రైవింగ్‌కు సంబంధించిన నియమిత కాలం కోర్సు చేసి ఇక్కడి ట్రాక్ మీద ట్రైల్స్ వేసి ఉత్తీర్ణులైతే ఇక్కడే సర్టిఫికెట్ పొందవచ్చు.

ఐటీఐలో విశాల స్థలం.. ఇక్కడే ట్రాక్ నిర్మిస్తారు

★ ప్రస్తుత పోటీ యుగంలో ఆథరైజ్డ్ డ్రైవర్ల కొరత తీవ్రంగా పీడిస్తోంది. సరైన శిక్షణ, అవగాహన లేని డ్రైవర్ల వల్ల సమస్యలు తలెత్తడంతో పరిశ్రమల యాజమాన్యాలు వారిని పనిలో పెట్టుకోవడానికి వెనుకాముందు ఆలోచించాల్సి వస్తోంది. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకునే అభ్యర్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు గాజువాక స్టీల్‌సిటీ ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు.

భవిష్యత్తులో రీసెర్చ్ సెంటర్‌గా..: గాజువాక ఐటీఐలో విశాలమైన స్థలం, మెరుగైన వసతులు ఉన్నందున భవిష్యత్తులో డ్రైవింగ్ రీసెర్చ్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలన్న యోచనలో యంత్రాంగం ఉంది. ఐటీఐ ప్రాంగణంలో విశాలమైన సైంటిఫిక్ డ్రైవింగ్‌ట్రాక్, హెవీ, లైట్ వెహికల్ ట్రైనింగ్‌కు అవసరమైన రోడ్లను అభివృద్ధి చేస్తారు. శిక్షణార్థులకు ఉపయోగపడే పలు ద్విచక్ర వాహనాలు, ఒక బస్సు, జీపును అందిస్తారు.

★ ఇటీవల పుణె నుంచి నిపుణుల బృందం ఐటీఐకి వచ్చి పరిశీలించగా, ప్రాంతీయ రవాణాశాఖ డీటీసీ శ్రీనివాసరావు, గాజువాక ఆర్టీవో జయప్రకాశ్‌లు ఐటీఐ యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు.

ఇదీ సంగతి..	ప్రస్తుతం ట్రేడ్లు: 13	
గాజువాక ఐటీఐ విస్తీర్ణం: 20.15 ఎకరాలు	శిక్షణ అభ్యర్థులు: 810 మంది	నిధులు: సుమారు రూ. 2 కోట్లు
ఇక్కడ డీటీసీకి కేటాయించిన స్థలం: 2.5 ఎకరాలు		

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు, నాయకులు

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలపై సంబరాలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసిన సందర్భంగా గురువారం డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పెద్దఎత్తున సంబరాలు చేశారు. వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారీ కేక్ కట్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూ.1200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం హర్షణీయమన్నారు.

ఉక్కు ఉద్యోగులపై నిఘా స్క్వాడ్లు

ఉక్కునగరం (స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు ఉద్యోగులు షిఫ్టుల్లో ఉన్నప్పుడు వారి పనితీరు పరిశీలించేందుకు, షాప్ సిబ్బంది హాజరు తనిఖీ చేయడానికి 23 మంది అధికారులతో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఉక్కు యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ స్క్వాడ్ సి.షిఫ్టులో ఎప్పుడైనా ఆకస్మికంగా తనిఖీ చేస్తుంది.

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: విశాఖ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పులే ఏపీ బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్, సింహాచలం గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోది ఒక ప్రకటనలో కోరారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, పెద్దనరవ (బాలుర), అన్నవరం (బాలికల) గురుకులాల్లో ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ★ 5వ తరగతిలో ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అలాగే సింహాచలం గురుకుల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

★ సింహాచలంలో-160, పెద్దనరవ-80, అన్నవరంలో-40 సీట్లు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ గురుకులాల్లో ప్రవేశాలకు ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా యూనిట్‌గా అవకాశం కల్పిస్తామన్నారు.

★ 5వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 12న 6, 7, 8 తరగతులకు, ఇంటర్‌కు ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.

ఆన్‌లైన్ ద్వారా www.mjpapbcwreis.pacfss.in వెబ్‌సైట్‌లో మార్చి 4వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశముందన్నారు.

వివరాలకు 9985681096 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

నేడు మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యేల 'డిన్నర్ నైట్'

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రి నారా లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కూటమి నేతలతో మరింత సమన్వయం పెంచుకునేందుకు 'డిన్నర్‌నైట్' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి జరిగే కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీని కుటుంబ సభ్యులతో ఆహ్వానించారు. రాజకీయ అంశాలు, వ్యక్తిగత యోగక్షేమాలు తెలుసుకోనున్నారు.

కార్మిక లోకం.. ఆందోళన పథం

తమ డిమాండ్లు పరిష్కరించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలు వీడాలని కోరుతూ గురువారం పలు కార్మిక సంఘాలు అఖిల భారత సమ్మె నిర్వహించాయి. అందులో భాగంగా నగరంలో నిర్వహించిన సభలో పాల్గొన్న నాయకులు, కార్మికులను చిత్రాల్లో చూడొచ్చు.

8లో

ఈపీడీసీఎల్‌కు.. కేంద్రం రూ.27.76 కోట్ల ప్రోత్సాహం

సీతంపేట, న్యూస్‌టుడే: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ప్రోత్సాహం కింద ఏపీఈపీడీసీఎల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.27.76 కోట్లు మంజూరు చేసినట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో విశేష పురోగతి సాధించినందుకు ఈ ప్రోత్సాహం మంజూరు చేసిందన్నారు. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 14 విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.1,422 కోట్లకుపైగా ప్రోత్సాహక నిధులు విడుదల చేయగా అందులో ఏపీఈపీడీసీఎల్ ఒక ప్రధాన లబ్ధిదారుగా నిలిచిందన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని మరింత పెంపొందించేందుకు వినియోగిస్తామన్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు 46,603 మంది గృహ వినియోగదారులకు 148.7 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు.

पीएम.श्री. केन्द्रीय विद्यालय क्रमांक-2
नौसेनाबाग, विशाखापत्तनम
PMSHRI KENDRIYA VIDYALAYA NO-2
Nausenabaugh, Visakhapatnam

प्रत्यक्ष साक्षात्कार / WALK-IN-INTERVIEW (2026-27)

पीएम श्री केन्द्रीय विद्यालय क्रमांक 2 नौसेनाबाग, विशाखापट्नम में रिक्त पदों/निकट भविष्य में होने वाले रिक्त पदों के समक्ष पैनल तैयार करने हेतु दैनिक आधार पर अंशकालिक/संविदा शिक्षकों की आवश्यकता है / Wanted teachers in PMSHRI Kendriya Vidyalaya No.2, Nausenabauch, Visakhapatnam for preparation of panel on purely Part-time /contractual on day to day basis against vacancies & likely to get vacancies:

दिनांक व समय /Date & Time	पद एवं अनिवार्य शैक्षणिक योग्यता / Designation & Essential Qualification
16-02-2026 08:30 am to 02:00 pm	1. PGT (Maths, Physics, Chemistry, Economics, Commerce, Hindi, English, Biology, Computer Science) - Qualifications as per KVS Norms 2. TGT (English, Hindi, Sanskrit, Social Science, Science, Maths, Special Educator) - Qualifications as per KVS Norms 3. Primary Teacher & Primary Teacher (Music) - Qualifications as per KVS Norms 4. Vocational Instructor - B.E/B.Tech (ECE) + minimum 1 year exp. in relevant field 5. Sports Coach, Yoga, Nurse, Counsellor, Arts Coach, Computer Instructor - Primary, Computer Instructor - Secondary Qualifications as per KVS Norms 6. Balvatika III - Qualifications as per KVS Norms

अधिक जानकारी के लिए https://drive.google.com/drive/folders/1CjQFxj97cN0kTW2UvqTAevNhZjACapmN पर क्लिक करें एवं विद्यालय की वेबसाइट https://no2nausenabagh.kvs.ac.in/ या सूचना पट्ट देखें। इच्छुक अभ्यर्थी आवश्यक रूप में पंजीकरण फॉर्म भरकर एवं समस्त आवश्यक दस्तावेज की मूल एवं छायाप्रति साथ लेकर आएं। स्थान: पीएम श्री केन्द्रीय विद्यालय क्रमांक 2 नौसेनाबाग, विशाखापट्नम। For more information about qualification: https://drive.google.com/drive/folders/1CjQFxj97cNOkTW2UvgTAevNhZjACapmN and visit the school website https://no2nausena bagh.kvs.ac.in/ or Notice Board. Interested candidates must bring filled registration form with one Passport size photo & Photocopies of all required documents along with original. Venue: PM SHRI Kendriya Vidyalaya No.2 Nausenabaugh, Visakhapatnam.
Sd/-
प्राचार्य/Principal

జాతీయ స్థాయికి విశాఖ తేజం!!



★ ఐసీఏఐ అధ్యక్షుడిగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ
★ నాలుగు దశాబ్దాల నుంచి సీఏగా సేవలు

ఈనాడు, విశాఖపట్నం: 'ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)' అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ డి. ప్రసన్న కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. చిన్న గ్రామంలో జన్మించి, ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ప్రయాణం ఎందరికో ప్రేరణ. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నెడంబరం అనే గ్రామంలో 1960 జులై 22న ప్రసన్నకుమార్ జన్మించారు. ఆ ప్రాంతం ఏపీలోని చిత్తూరు జిల్లాకు సరిహద్దులో ఉంది. తండ్రి మోహన రంగయ్య ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయగా తల్లి కుట్టెమ్మ వ్యవసాయం చూసుకునేవారు. సీఏలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 1985లో విశాఖలో స్థిరపడ్డారు. ఆయన భార్య నవభారతి చిన్న పరిశ్రమను నడుపుతున్నారు. కుమార్తె లక్ష్మీ సింధు హైదరాబాద్‌లో సీనియర్ డిజైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు, కోడలు తేజ సాగర్, సుజాత సీఏ ప్రాక్టీస్ చేస్తున్నారు.

విద్యార్థి దశలోనే దక్షిణ భారత సీఏ విద్యార్థి సంఘంలో ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. నాలుగు దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్న ఆయన వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 2001-02లో ఐసీఏఐ విశాఖ బ్రాంచ్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తొలిసారి బ్రాంచ్‌కు దక్షిణ భారత దేశంలో ఉత్తమ అవార్డు, అఖిల భారత స్థాయిలో 'ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్' ధ్రువ పత్రం వచ్చాయి. 2013-14లో ఐసీఏఐకు చెందిన దక్షిణ భారత ప్రాంతీయ మండలి (ఎస్ఐఆర్‌సీ)కి ఛైర్మన్‌గా పనిచేసిన తొలి విశాఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019-22, 2022-25, 2025-29 సంవత్సరాలకు సంబంధించి వరుసగా మూడు సార్లు ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.

3 సార్లు సెంట్రల్ కౌన్సిల్‌కు ఎన్నిక

సంస్థకు చెందిన యూడీఐఎన్ అమలు, ఈఆర్పీ వ్యవస్థ అభివృద్ధి, పీర్ రివ్యూ బోర్డు, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ తదితర కమిటీలకు నాయకత్వం వహించారు. కార్పొరేట్ న్యాయం, బ్యాంక్ ఆడిట్ వంటి అంశాలపై వందలాది ఐసీఏఐ సెమినార్లలో ప్రసంగించారు.

క్రీడల్లోనూ ప్రవేశం

పాఠశాల దశలో వాలీబాల్, క్రికెట్, సైక్లింగ్, ఈత పోటీల్లో చురుకుగా పాల్గొన్నారు. విశాఖలో 2003లో జరిగిన ఏషియన్ యూత్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్, 2005లో జరిగిన వరల్డ్ అండర్-19 వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లకు చీఫ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షుడు, కోశాధికారిగా, ఏపీ ట్రయథ్లాన్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, విశాఖ ఒలింపిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

వేడుక ఏదైనా.. ఈనాడును చేసుకోండి వేదిక
లీగల్ ప్రకటనలు
జయంతి, వర్ధంతి
అంత్యక్రియలు
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

(c) eenadu

ప్రయివేటీకరణ విధానాలు విడనాడాలి

కార్పొరేషన్, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటీకరణ విధానాలను విడనాడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింగరావు కోరారు. అఖిల భారత సమ్మెలో భాగంగా గురువారం సరస్వతీపార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో నరసింగరావు మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగానికి కొమ్ము కాస్తూ అత్యంత విలువైన పరిశ్రమలు, సంస్థలను అప్పనంగా ఇచ్చేస్తున్నారన్నారు. కార్మికుల హక్కులు హరించేలా కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ, ఐక్యపోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ ప్రమీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ రంగానికి దోచిపెడుతున్నట్లు తయారు చేసిన బొమ్మలు ఆకట్టుకున్నాయి.

జాతీయ కార్మిక సమ్మెలో భాగంగా పారిశ్రామిక ప్రాంతం కోరమాండల్ గేటు వద్ద ధర్నాలో పాల్గొన్న కార్మికులు – సింధియా, న్యూస్‌టుడే

జీవీఎంసీ కార్యాలయం వద్ద ర్యాలీలో కార్మికులు

సార్వత్రిక సమ్మెకు ఉద్యోగ సంఘాల మద్దతు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జాతీయ కార్మిక సంఘాలు, అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మెకు ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఏపీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలోని ఎన్జీఓ హోమ్‌లో మధ్యాహ్న భోజన విరామంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్‌లుగా తీసుకురావడం కార్మిక హక్కులను కాలరాయడమేనన్నారు. వెంటనే 12వ పీఆర్సీని, ఐఆర్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఏవీవీఎస్ సుబ్రహ్మణ్యం, పి.అప్పలరాజు, ఎస్.సత్తిబాబు, పీవీఎస్ రాణి, పి.ఆనందరెడ్డి, ఎ.రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో: రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, వేతన సవరణ చేపట్టాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. జేఏసీ ప్రతినిధులు ఎస్.నాగేశ్వరరెడ్డి, కేవీఎస్‌రావు, ఎస్‌ఏ త్రినాథరావు, బి.రవిశంకర్, శ్యామ్‌ప్రసాద్, వీవీవీ ఆర్‌వీ సత్యనారాయణ, బీవీరాణి, జానకి, ఆనంద్ కుమార్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఎన్జీఓ హోమ్ వద్ద నిరసనలో..

విశాఖ గగనతలంలో ఆంక్షలు

15 నుంచి 19 వరకు పలు విమానాల సమయాల్లో మార్పులు

ఈనాడు, విశాఖపట్నం: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్-2026 దృష్ట్యా భారత నౌకాదళం ఈ నెల 15 నుంచి 19 వరకు గగనతలంలో ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే కొన్ని విమానాల సమయాల్లో మార్పులు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్ణీత సమయంలో గగనతలంలో ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆ సమయాల్లో నడిచే కొన్ని సర్వీసులను ముందుకు, మరికొన్నింటిని వెనక్కి జరిపారు. దీంతో మొత్తం 16 సర్వీసులపై ప్రభావం పడనుంది.

★ఉదయం విశాఖకు వచ్చే కొన్ని సర్వీసులు సాధారణ సమయం కంటే ముందుగా రానున్నాయి. సాయంత్రం రావాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా వస్తాయి. చెన్నై-విశాఖ (6ఈ581), విశాఖ-చెన్నై (6ఈ881) సర్వీసులు రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

ఉదయం విశాఖ రావాల్సిన సర్వీసుల్లో మార్పులు..

సర్వీసు	సాధారణ సమయం	మార్చిన సమయం
బెంగళూరు	11.30	09.50
రాయపూర్	10.20	10.10
హైదరాబాద్	11.45	12.45
మధ్యాహ్నం...తరువాత		
దిల్లీ	04.00	03.15
బెంగళూరు	05.50	06.20
హైదరాబాద్	06.40	06.25
చెన్నై	05.15	07.40

ఉదయం విశాఖ నుంచి వెళ్లాల్సిన సర్వీసుల్లో మార్పులు..

సర్వీసు	సాధారణ సమయం	మార్చిన సమయం
భువనేశ్వర్	10.50	10.30
మధ్యాహ్నం.. తరువాత		
బెంగళూరు	12.10	10.25
హైదరాబాద్	12.45	01.25
హైదరాబాద్	04.00	03.50
దిల్లీ	04.40	04.00
బెంగళూరు	06.30	07.00
హైదరాబాద్	07.20	07.35
చెన్నై	05.55	08.20

17న శాప్ లీగ్ చదరంగం పోటీలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే : జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న శాప్ లీగ్ చదరంగం పోటీలు గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో జరగనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి జూన్ గాల్లోయెట్ తెలిపారు. అండర్-13, 15, 17, 19 వయసు విభాగంలో పురుషులు, మహిళల పోటీలు జరుగుతాయన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 21 నుంచి తిరుపతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈనెల 24న జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు ఉదయం ఏడు గంటలకు మారికవలసలో నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఈనెల 28 నుంచి మార్చి 1 వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వెబ్‌సైటులో ఆధార్‌కార్డు ఆధారంగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

ప్రసన్నకుమార్‌కు అభినందనల వెల్లువ

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: 'ది జిల్లా ఒలింపిక్' సంఘ అధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీఏఐ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, ఒలింపిక్ సంఘం ప్యాట్రన్, విశ్రాంత అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు టి.ఎస్.ఆర్.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కంచరాన సూర్యనారాయణ తదితర సంఘ ప్రతినిధులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

చేరిన గంటలోనే శ్రీకాకుళం బదిలీ

హార్బర్ జోన్ ఏసీపీగా టి.చిట్టిబాబు

సింధియా, న్యూస్‌టుడే : విశాఖపట్నం హార్బర్ జోన్ ఏసీపీగా సీహెచ్.వివేకానంద గురువారం విధుల్లో చేరిన గంటలోనే ఆయనను తిరిగి శ్రీకాకుళం డీఎస్పీగా బదిలీ చేస్తూ మరో ఉత్తర్వును పోలీసు శాఖ విడుదల చేసింది. శ్రీకాకుళం డీఎస్పీగా ఉన్న వివేకానందను ఈనెల 11న హార్బర్ జోన్ ఏసీపీగా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన సింధియా దరి ఏసీపీ కార్యాలయానికి మధ్యాహ్నం చేరుకోగా జోన్ పరిధిలోని నలుగురు ఎస్‌హెచ్‌వోలు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. సమన్వయంతో అందరు పనిచేయాలని ఆయన వారికి సూచించారు. అయితే గంటలోనే తిరిగి ఆయనను శ్రీకాకుళానికి బదిలీ చేయడం విశేషం. నగర స్పెషల్ బ్రాంచిలో ఉన్న ఏసీపీ టి.చిట్టిబాబును ఆయన స్థానంలో నియమించారు.

జోన్ పరిధిలో సీఐలతో మాట్లాడుతున్న వివేకానంద

APSRTC

TENDER NOTICE

Tenders are invited through ONLINE ("www.tender.apeprocurement.gov.in") for 1) Providing Civil Infra structure for e-Bus Depots at a) Gajuwaka & Simhapuri in VSP. District., b) Kakinada in KKD District., C) Ananthapuramu in ATP. District., D) Kurnool in Kurnool District. For full Tender Notice please visit "www.apsrtc.ap.gov.in". For Online participation please visit "https://tender.apeprocurement.gov.in". NOTE: Bid Document down load Start Date & Time: 24.02.2026, 4.00 PM, Bid Submission Closing Date & Time : 12.03.2026, 4.00 PM. Further details: Ph. Nos: 9948466588/9959224686 (10.00 AM to 5.30 PM). APSRTC reserves the right to cancel or reject any tender or all the tenders of this notification without assigning any reason at any stage.

NIT No.25/CCE/APSRTC/2025-26, Dt.10.02.2026 Chief Civil Engineer, APSRTC, Vijayawada

పూర్తయిన 'ప్రసాద్' నిర్మాణాలను అప్పగించాలి

పర్యాటక శాఖ అధికారులకు ఈవో వెంకటరావు సూచన

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం క్షేత్రంలో రూ.54 కోట్లతో చేపట్టిన ప్రసాద్ పథకం పనుల్లో భాగంగా ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలను దేవస్థానానికి అప్పగించాలని ఈవో జె.వెంకటరావు పర్యాటక శాఖ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ప్రసాద్ పథకం పనులపై గురువారం పరిపాలనా కార్యాలయంలో దేవస్థానం, పర్యాటక శాఖ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల వారీగా పురోగతిపై ఆరా తీశారు.. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఈఈ కె.విజయభాస్కర్ రెడ్డి, డీఈఈ సత్యనారాయణ, ఏఈఈ రామారావు, దేవస్థానం ఈఈలు సీహెచ్.వి.రమణ, రామకృష్ణ, బి.రాంబాబు, డీఈఈలు హరిరాజు, తాతాజీ, ఏఈ తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠాపనకు పటిష్ఠ ఏర్పాట్లు: సింహగిరి క్షేత్ర పాలకుడు త్రిపురాంతక స్వామి ఆలయం ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠాపనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఈవో జె.వెంకటరావు దేవస్థానం పరిపాలనాధికారులు, అర్చకులను ఆదేశించారు. త్రిపురాంత స్వామి ఆలయంలో ఈ నెల 15న మహా శివరాత్రి పర్వదినం, 27న ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠాపన ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సింగం రాధ, ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షిస్తున్న ఈవో వెంకటరావు

లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు అన్నారు. గోపాలపట్నంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 5వ సిట్టింగ్ పారా వాలీబాల్ (మెన్, ఉమెన్)మీట్ జరిగింది. ఇందులో భాగంగా గురువారం ముగింపు పోటీల్లో మెన్, ఉమెన్ విభాగాల్లో విజయనగరం జట్లు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో అనకాపల్లి జట్టు, మహిళల విభాగంలో విశాఖ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. డీసీసీబీ ఛైర్మన్ తాతారావు, జీవీఎంసీ ఉపమేయర్ డి.గోవిందరెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేశారు. పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బి.శివదత్త, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ డైరెక్టర్ రాజా, కూటమి నాయకులు బెహరా భాస్కరరావు, పి.మౌర్యసింహా, సాదిక్, ఆంజనేయరెడ్డి, రవివర్మ, వర్మ, లత, నరేంద్ర, రామస్వామి, సభ్యులు గణేశ్, స్వరూప్, సంతోశ్, గోవింద్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. పారా వాలీబాల్‌లో ప్రతిభ చూపిన మహిళా క్రీడాకారులను ఈనెల 25న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్న 14వ జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

పోటీలో ఓ దృశ్యం

ట్రోఫీలతో విజయనగరం జట్లు

ట్రావెల్స్ బస్సుల్లో వాణిజ్య సరకులు తరలిస్తే కేసులు

మాధవధార, న్యూస్‌టుడే: ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో వాణిజ్య సరకులు, ఇతర సామగ్రిని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసీ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సుల్లో సరకులు, మండే వస్తువులు, పార్శిల్స్‌ను తరలించడం చట్ట వ్యతిరేకమని వీటిని నియంత్రించేందుకు ఈనెల 28 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తనిఖీలు చేపడుతున్నామన్నారు. అదనపు సరకులు బస్సుల్లో ఉంటే బస్సు యజమానితో పాటు డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే బస్సు పర్మిట్ రద్దు చేస్తామన్నారు.

బస్సుల రికార్డులను పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా థర్డ్ ఏసీ బోగీ

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనపు బోగీలు జత చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ఈనెల 16, 21 తేదీల్లో, కేఎస్ఆర్ బెంగళూరు-భువనేశ్వర్(18464) రైలుకు ఈనెల 17, 22 తేదీల్లో ఒక థర్డ్ ఏసీ బోగీ అదనంగా జత చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 21 నుంచి 28 వరకు భువనేశ్వర్-తిరుపతి(22879), ఈనెల 22 నుంచి మార్చి 1 వరకు అందుబాటులో ఉన్న రోజుల్లో తిరుపతి-భువనేశ్వర్(22880) రైలుకు ఒక థర్డ్ ఏసీ బోగీ జత చేయనున్నట్లు పేర్కొన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అసెట్ రికవరీ బ్రాంచ్, డోర్ నెం.26-15-150, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్, చెంగలరావుపేట, విశాఖపట్నం-530001, ఆం.ప్ర. ఫోన్ నెంబర్: 0891-2537792/2537782, మొబైల్ నెంబర్: 9324517291, ఇ-మెయిల్ ఐడి: ubin0817295@unionbankofindia.bank.in

APPENDIX-IV-A [See Proviso to Rule 8 (6)]

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లో రూలు 8 (6) ప్రావిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) అధీకృత అధికారిచే లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ తెలిపిన ఋణగ్రహీత/సహ-హామీదారు/తనఖాదారు/హామీదారుల నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 13.03.2026 న విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత/సహ-హామీదారు/తనఖాదారు/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. సెక్యూర్డ్ ఆస్తుల రిజర్వు ధర మరియు జమచేయవలసిన ధరావత్తు దిగువ వివరించబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 13.03.2026, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు

(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

ఋణగ్రహీతలు : (1) శ్రీ బొగ్గు శ్రీనివాసరావు, నివాస డోర్ నెం.36-92-299, జై భారతి నగర్, కంచరపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్-530008. (2) శ్రీమతి బగ్గు శివ మోహన తులసి, నివాస డోర్ నెం.36-92-299, జై భారతి నగర్, కంచరపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్-530008.

బకాయి మొత్తం : తేది. 31.12.2025 నాటికి బకాయి రూ.27,61,586.18 (అక్షరాల ఇరవై ఏడు లక్షలు అరవై ఒక వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయల పద్దెనిమిది పైసలు మాత్రమే) + తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.

అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తి వివరములు

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, విశాఖపట్నం రిజిస్ట్రేషన్ సబ్-జిల్లా, కంచరపాలెం, నూకమాంబ గుడి దగ్గర, జైభారతి నగర్, మున్సిపల్ అసెస్‌మెంట్ నెం.63266, టి.ఎస్.నెం.32 డి.నెం.36-92-299 కలిగిన 108.47 చ॥గ॥ల లేదా 90.70 చ॥మీ॥ల స్థలంలోని గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం 750.00 చ॥అ॥లు మరియు మొదటి అంతస్తు విస్తీర్ణం 750 చ॥అ॥లు శ్రీ బొగ్గు శ్రీనివాస రావు, తండ్రి : రాజు గారికి చెందినది. ఆస్తి హద్దులు: తూర్పు: సిసి రోడ్డు, దక్షిణం: దీప కుమార్ కొంగ్రాన ఇల్లు, పడమర: కాపుగంటి ఈశ్వరరావు ఆస్తి, ఉత్తరం: సిసి రోడ్డు.

రిజర్వు ధర: రూ. 55,50,000/- ధరావత్తు సొమ్ము: రూ. 5,55,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 60,000/-

బిడ్‌ను సమర్పించే ముందు మరియు ఇ-వేలం అమ్మకపు ప్రక్రియలలో పాల్గొనే ముందు, వేలం అమ్మకానికి సంబంధించిన వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం సర్వీస్ ప్రొవైడర్ వెబ్‌సైట్: https://baanknet.com మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్: https://www.unionbankofindia.bank.in/auction-property/view-auction-property.aspx లను పూర్తిగా పరిశీలించాలని బిడ్డర్లకు సూచించడమైనది. ఆస్తిపై బ్యాంకుకు తెలిసిన మేరకు ఎటువంటి ఎన్‌కంబ్రెన్సెస్ లేవు. ఆసక్తి గల బిడ్డర్లు వేలం వివరాలు మరియు ఆస్తి తనిఖీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి అధీకృత అధికారిని సంప్రదించవచ్చు. ఇమెయిల్ ఐడి: ubin0817295@unionbankofindia.bank.in, సంప్రదింపు ఫోన్ నంబర్: 93245 17291

తేది : 04.02.2026, స్థలం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సమన్వయంతో ఐఎఫ్ఆర్ నిర్వహణ

◆ 18 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయండి ◆ అధికారులకు కలెక్టర్ ఆదేశం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఐయాన్ కాన్‌క్లేవ్, సిటీ పరేడ్‌కు ఏర్పాట్లు ఈనెల 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో కలిసి గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐఎఫ్ఆర్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఐఎఫ్ఆర్‌ను విజయవంతం చేయాలన్నారు. మిలాన్ విలేజ్‌లో స్టాళ్ల ఏర్పాటు, సిటీ పరేడ్ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన వంటి అంశాల్లో పర్యాటక శాఖ తగిన చర్యలను చేపట్టాలన్నారు. 18న నిర్వహించనున్న నమూనా విన్యాసాల నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచాలని, ఎయిర్‌పోర్టు వద్ద రిసెప్షన్ కౌంటరు పెట్టాలని, విశ్వప్రియ ఫంక్షన్ హాలు వద్ద జాయింట్ కంట్రోలు రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా చేపలరేవులోని 11వ నెంబరు జెట్టీలో ఉన్న బోట్లను ఇతర జెట్టీలకు తరలించాలని మత్స్యశాఖ జేడీను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ జి.విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, నేవీ కమాండర్ వైకె కిషోర్, డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓ సుధాసాగర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, చిత్రంలో సీపీ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తదితరులు

పాలిటెక్నిక్ పాఠ్యప్రణాళికలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్

సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ రామచంద్రరావు

పెందుర్తి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌ను పాఠ్యాంశాలుగా చేర్చనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జీవీ రామచంద్రరావు తెలిపారు. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే విద్యా సంవత్సరానికి సి-26 పాఠ్య ప్రణాళికలో భాగంగా డిప్లొమా స్థాయిలోనే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌ను పాఠ్యాంశాలుగా చేర్చనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 25న పాలిసెట్ జరుగుతుందని సంబంధిత ప్రకటన ఈనెల 24వ తేదీ తర్వాత వెలువడుతుందన్నారు. ★ ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 90 పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉచిత పాలిసెట్ శిక్షణ తరగతులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సిబ్బంది రేషనలైజేషన్ జరుగుతోందని, అనంతరం నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ప్రతి పాలిటెక్నిక్ కళాశాలలో నూరు శాతం క్యాంపస్ ఉద్యోగాలు కల్పించేలా లక్ష్యాలు నిర్దేశించినట్లు వివరించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ ఏడీ టి.జగదీష్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ రామచంద్రరావు

బహ్రెయిన్‌లో సీఎంఎఫ్ వార్షిక సమావేశం

సింధియా, న్యూస్‌టుడే : సంయుక్త మారిటైం దళం(సీఎంఎఫ్)కు చెందిన కంబైన్డ్ టాస్క్‌ఫోర్సు (సీటీఎఫ్)154 వార్షిక సమావేశం ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిందని నేవీ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ సమావేశంలో సీఎంఎఫ్ కమాండర్ వైస్ అడ్మిరల్ కర్ట్ ఎ.రెన్‌షా అధ్యక్షత వహించారన్నారు. ఇండియన్ నేవల్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ఐవోఆర్ మారిటైం భద్రతపై ప్రస్తావించారన్నారు. ఇండియన్ నేవీకి చెందిన శౌర్యచక్ర గ్రహీత కమొడోర్ మిలింద్ ఎం మోకాసి సీటీఎఫ్ 154కు కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు.

బహ్రెయిన్‌లో ప్రదర్శిస్తున్న సీఎంఎఫ్ పతాకం

EENADU eClassifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

FINANCIAL SERVICES

Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు EMI వాయిదా పద్ధతిలో పర్సనల్ ఫైనాన్స్, అన్నితరగతుల వారికి స్థిరాస్తులపై ఫైనాన్స్ ఇవ్వబడును. Cell: 73862 01191.

REAL ESTATE

FLAT FOR SALE

GENERAL

858 Sft. Gr. floor 2 BHK S/F Matrusri Apartment Fully furnished & Car Parking, Near Sreekanya Theater, VSP. ✆ 8886734632.

HOUSE FOR SALE

PENDURTHI

120 గ॥లలో E/N & N/F లలో G+1 ఇల్లులు -2 అమ్మకం. పెందుర్తి మెయిన్‌రోడ్ నుండి 700 మీటర్ల దూరం (అఖిలేశ్వరి హాస్పటల్ డౌన్) Ph.:8096206939.

డూప్లెక్స్ హౌస్ N/F 100 గ॥ల్లో పెందుర్తి దగ్గర రాజయ్యపేటలో 6 Lane హైవేకి అతి దగ్గర్లో (200 మీటర్ల దూరం) 8096206939, 9603053573.

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMIdEv

SECOND SALE

Office Furniture for Sale New Looking Furniture and Computers. Contact: ✆ 8905890542.

JOBS

Wanted Telecallers Experienced. Salary+ Attractive Incentives. Contact: 6303499113, 9032065024.

Wanted Part / Full Time Sales Promoters for well reputed Real Estate Co. MVP Vizag. Ph: 9493244471, 9396972239.

Wanted Marketing Executives exp. - Telecallers for Health Sector, N AD Kotharoad. Contact No: 9014290619.

ప్రముఖ కార్పొరేట్ సంస్థకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్‌వైఫ్స్, Rtd, VRS టీచర్స్ కావలెను. F/P టైం శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. ✆ 7842125628.

ప్రైవేటు బ్యాంకులలోకి 10th, ఇంటర్, All (డిగ్రీ, B.Tech., Dip. & ITI) కావలెను. Sal:- 18-25K Age 35లోపు, స్పాట్ జాయిన్ ✆ 7995439539

ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో - ఫొటోషాప్ డిజైనర్స్ - 2 సం॥ అనుభవం గలవారు సంప్రదించండి - అక్షర డిజిటల్ - ద్వారకానగర్, విశాఖపట్నం-16. ✆ 9290128958

ప్రముఖ రియల్ ఆఫీస్ నందు వైజాగ్, RJY నందు ఓపెన్ ప్లాట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్‌లీడర్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్ (M/F) కావలెను. (mly 2 Lakhs ప్యాకేజీ + MFI T&C) అర్హులు. ✆ 93980 33529.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

దేశ ప్రగతిలో విద్యాలయాల పాత్ర కీలకం

మధురవాడ, సాగర్‌నగర్, న్యూస్‌టుడే: దేశ రక్షణలో క్షిపణుల తయారీకి అవసరమైన సరికొత్త పదార్థ విజ్ఞానం (మెటీరియల్ సైన్స్)పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్ర రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.వి.హరప్రసాద్ అన్నారు. గీతం డీమ్డ్ వర్సిటీ స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల జాతీయస్థాయి సదస్సు (జీసీఆర్‌సీ-2026)ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో విద్యాలయాల పాత్ర ఎంతో కీలకమని, 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' పరిశోధనలను ప్రోత్సహించేందుకు దేశంలోని 15 విద్యా సంస్థల్లో డీఆర్‌డీఓ కేంద్రాలను నెలకొల్పామన్నారు. డీఎస్‌టీ మాజీ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీలో జరిగే పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సమాజం, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. గీతం వీసీ ప్రొఫెసర్ ఎరోల్‌డిసౌజా మాట్లాడుతూ.. వైద్య, రక్షణ రంగాల్లో రసాయన శాస్త్రం పోషిస్తున్న కీలక పాత్రను వివరించారు. కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఎస్.అనంతరామకృష్ణ, సదస్సు నిర్వాహక కమిటీ ఛైర్మన్ ఎన్.వి.ఎస్.వేణుగోపాల్, కన్వీనర్లు డాక్టర్ అనిక్‌సేన్, ఎం.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కేంద్ర రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) డైరెక్టర్ జనరల్ ఆర్.వి.హరప్రసాద్

బాలికపై లైంగికదాడి

నిందితుడికి ఇరవై ఏళ్ల కారాగారశిక్ష

విశాఖ లీగల్, న్యూస్‌టుడే : ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకుని, లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువుకావటంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 71,000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడు చెల్లించే జరిమానాలో బాధితురాలికి రూ. 70 వేలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ అందించిన వివరాలిలావున్నాయి. శ్రీకాకుళం జిల్లా, హిరమండలం మండలం కొల్లివలస గ్రామానికి చెందిన కొయ్యాన తిరుపతిరావు(33) వివాహితుడు. చోడవరంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అదే ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలికను మభ్యపెట్టి ఆమె ఇంటి నుంచి ఐదుతులాల బంగారం, రూ. 50 వేల నగదు తెప్పించాడు. ఆ నగలు, డబ్బులతో 2015, మే 25న బాలికను తీసుకుని రాజస్థాన్ వెళ్లిపోయాడు. తమ కుమార్తె కనిపించకపోవటంతో బాలిక తల్లి చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు 2021 వరకు బాలికతో అక్కడే ఉండిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పోలీసులు దర్యాప్తు కొనసాగించి అదే ఏడాది నిందితుడిని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. నిందితుడితో పాటు బాలికను, పిల్లలను నగరానికి తీసుకువచ్చారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేరం రుజువుకావటంతో నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు.

నేడు రాష్ట్ర బార్‌కౌన్సిల్ ఎన్నికలు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే : విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నేడు జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నట్లు తెలిపారు. న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

కేజీహెచ్‌లో తలసీమియా వైద్య శిబిరం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: డీకేఎంఎస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్(చెన్నై), సప్త ఫౌండేషన్ సంయుక్తంగా తలసీమియా, సికిల్‌సెల్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కేజీహెచ్‌లో గురువారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 55 కుటుంబాలకు చెందిన బాధితులు హాజరయ్యారు. వారి నుంచి 200 వరకు నమూనాలు సేకరించి హైరిజల్యూషన్ హెచ్‌ఎల్ఏ టైపింగ్ పరీక్షలు నిర్వహించారు. చికిత్స మార్గాలపై సలహాలు అందించారు. పేద రోగులకు స్టెమ్‌సెల్ మార్పిడి చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు దీన్ని నిర్వహించారు. ఏటా పది వేల మంది పిల్లలు తలసీమియా వ్యాధితో పుడుతున్నారని క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దీన దయాళన్ మునిరత్నం పేర్కొన్నారు. సప్త ఫౌండేషన్ ఛైర్మన్ శరత్‌బాబు మాట్లాడుతూ ఇక్కడ సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపుతామని, ఆయా పరీక్షల ఫలితాలు ఆరు నుంచి 8 వారాలకు వస్తాయన్నారు. డీకేఎంఎస్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్యాట్రిక్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	115	110
లైవ్	142	130
డ్రెస్‌డ్	206	230
స్కిన్‌లెస్	234	240

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **ఫంకీ**
స్క్రీన్-2: **మన శంకర వరప్రసాద్ గారు**

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పరవాడ, న్యూస్‌టుడే: మేజరు పంచాయతీ పరవాడ, భరణికం, ఎస్సీబీఎల్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ పి.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా ఆయా సమయాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ ఆందోళన

లంకెలపాలెంలో ఆందోళన చేస్తున్న కార్మికులు

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం లంకెలపాలెంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల హక్కులు అణిచివేయడానికి తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలన్నారు. కార్మికుల పని గంటలు పెంచే ప్రణాళికలు చేయడం దుర్మార్గమన్నారు. కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఐటీయూ ప్రతినిధులు మల్లేశ్వరరావు, దేవకిశోర్, లక్ష్మణరావు, కృష్ణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు

పరవాడ, న్యూస్‌టుడే: తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, వీవోఏలు, తదితరులు ఆందోళన చేపట్టారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఒప్పంద కార్మికులను పర్మినెంట్ చేయాలని, ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలని, అంగన్‌వాడీ, ఆశా, వెలుగు సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనం రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలుత మండల పరిషత్తు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం, రమణి, దేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పరవాడలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల ర్యాలీ

సబ్బవరం, న్యూస్‌టుడే: కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చూస్తూ సీఐటీయూ సబ్బవరం శాఖ ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాల నేతలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. వీరంతా గురువారం సబ్బవరం దుర్గమాంబ ఆలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ అప్పారావుకు వినతిపత్రం సమర్పించారు.

సబ్బవరంలో నిరసన ప్రదర్శన

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: 95వవార్డు వరలక్ష్మీనగర్ శివారు స్వీపర్సు కాలనీ గెడ్డలో చెత్త పేరుకుపోయి దోమల బెడద వెంటాడుతోంది. –లక్ష్మీదేవి, రమణమ్మ, స్థానికులు ✓: వెంటనే పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. –అప్పలనాయుడు, ఏఎంహెచ్‌వో

‘ఫార్మర్ రిజిస్ట్రీ’తో అన్నదాతకు బాసట..

వ్యవసాయ పథకాలు పొందాలంటే ఇది తప్పనిసరి

పరవాడ, న్యూస్‌టుడే: రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ చేపడుతోంది. ఇందులో భాగంగా అసైన్డ్ పొలాలు మినహా సాగు భూమి ఉన్న అన్నదాతలకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్నారు. ‘పీఎం కిసాన్’తో పాటు భవిష్యత్తులో వివిధ వ్యవసాయ పథకాల అమలుకు ఇది తప్పనిసరి కానుంది. నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాల్లోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా వ్యవసాయ పథకాలు పొందాలంటే తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

పరవాడ వ్యవసాయ కార్యాలయంలో రైతు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న అధికారులు

నియోజకవర్గంలో మండలాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు

మండలం	లక్ష్యం	నమోదులు	జరగాల్సినవి
పెందుర్తి	3338	2609	729
పరవాడ	7500	5508	1992
సబ్బవరం	8055	5959	2096
మొత్తం	18893	14076	4817

■ **ప్రయోజనాలేమిటంటే..:** పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పెట్టుబడి సాయం, రాయితీపై ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు పంటల బీమా, పంట దిగుబడుల విక్రయాలతో పాటు అవసరమైన పంట రుణాలు పొందడానికి ఈ సంఖ్య తప్పనిసరి కానుంది. అతివృష్టి, అనావృష్టి సమయంలో పంటలు దెబ్బతినడం వల్ల పరిహారం పొందాలన్నా.. పంటల బీమా కోసం ఇది చాలా ముఖ్యం. ఈనెల 28వ తేదీలోగా రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

■ **ఎలా నమోదు చేసుకోవాలంటే..:** గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు, మండల వ్యవసాయ కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. ఆధార్ కార్డు నంబరు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ అనుసంధాన చరవాణి సంఖ్య తీసుకుని పైకార్యాలయాలకు వెళితే నమోదు చేస్తారు. అనంతరం రైతులకు 11 అంకెల గుర్తింపు సంఖ్య వస్తుంది.

ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే రైతులంతా ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో దీన్ని ప్రామాణికంగా తీసుకుని పథకాలు అమలు చేస్తారు. సకాలంలో నమోదు చేసుకుంటే పీఎం కిసాన్ నిధులు పొందగలరు. ఇప్పటికే ఆ పథకం కింద నగదు జమవుతున్న వారికి ఫార్మర్ విశిష్ట గుర్తింపు సంఖ్య లేకుంటే భవిష్యత్తులో సంబంధిత నిధులు జమ కావు. వీరంతా ఫార్మర్ రిజిస్ట్రీ విధిగా చేయించుకోవాలి. –ఎం.రమాదేవి, మండల వ్యవసాయాధికారిణి, పరవాడ

ప్రసూతి విభాగానికి ఇద్దరు ప్రొఫెసర్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ ప్రసూతి విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లను నియమిస్తూ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్.చంద్రప్రభ, తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.గీతా వందనను కేజీహెచ్ ప్రసూతి విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో రెండు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ వాణి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి ఆయా ప్రొఫెసర్ పోస్టుల్లో ఇన్‌ఛార్జిలుగా కొనసాగుతున్నారు. వీరి స్థానంలో ఈ ఇద్దరినీ నియమించారు.

నేటి నుంచి ‘జీవీపీ’లో జాతీయ సదస్సు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: రుషికొండ గాయత్రీ విద్యా పరిషత్ (జీవీపీ) డిగ్రీ అండ్ పీజీ కోర్సుల కళాశాల మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ విద్యావిధానం 2020, వికసిత్ భారత్-2047 దిశగా ప్రయాణం-సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై స్థానిక సెంట్రల్ ఆడిటోరియంలో శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.రజని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి ఈ సదస్సును ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం అమలు, సాంకేతిక ఆధారిత బోధన, సమగ్ర మూల్యాంకనం వంటి అంశాలపై దేశంలోని పలువురు ప్రముఖ విద్యావేత్తలు చర్చిస్తారన్నారు.

తెదేపా శిక్షణ తరగతులకు హాజరు

పెందుర్తి, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ శిక్షణ తరగతులకు పెందుర్తి మండల తెదేపా అధ్యక్షుడు కునిగంటి కనకరాజు హాజరయ్యారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో వివిధ అంశాలపై సూచనలు, సలహాలు అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన పేర్కొన్నారు.

గ్రామ రెవెన్యూ సహాయకుల వినతి

సబ్బవరం, న్యూస్‌టుడే: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని సబ్బవరం మండల వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు నీటిపల్లి గంగాధరరావు కోరారు. తక్షణమే పేస్కేలు అమలు చేయాలని, ఉద్యోగోన్నతులు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఈనెల 18వ తేదీ నుంచి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఈ మేరకు సబ్బవరం డిప్యూటీ తహసీల్దార్ అప్పారావుకు వినతి పత్రం అందించారు.

14న వినాయక వార్షికోత్సవం

గాజువాక, న్యూస్‌టుడే: కైలాసనగర్‌లోని వరసిద్ధి వినాయక ఆలయంలో ఈనెల 14న ద్వితీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కర్రి జగన్మోహనరావు, [illegible], ధనరాజు, సాంబమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఆరోజు ఉదయం స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పక పూజ, మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

వైభవంగా రాటోత్సవం

పూజల్లో పాల్గొన్న అర్చకులు, భక్తులు

నాయుడుతోట (వేపగుంట), న్యూస్‌టుడే: నాయుడుతోట సమీప రవినగర్ శేషాద్రి శిఖరంపై గల కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పందిరి రాట వేడుకలు, పూజలు గురువారం ఘనంగా జరిగాయి. అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల కరపత్రాలను స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. వేంకటేశ్వర భక్త బృందం, కోలాటం బృందాల సభ్యులు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మకు నీరాజనం

సబ్బవరం, న్యూస్‌టుడే: మండలంలోని పైడివాడ అగ్రహారం గ్రామదేవత కనకదుర్గమ్మ పండగ గురువారం వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పంచకర్ల వెంకటేశ్వరరావు తదితర నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అక్కిరెడ్డి దుర్గినాయుడు, ఇందల వెంకటరమణ, సాలాపు వెంకటేశ్వరరావు, బలిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దుర్గమాంబ పండగ

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం కలపాక పంచాయతీ పెద్దస్వయంభూవరంలో గురువారం శ్రీదుర్గమాంబ అమ్మవారి పండగ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేశారు. సాయంత్రం అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగించారు. అనుపోత్సవం నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామపెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామాల్లో సందడే సందడి

దేవాడ(పరవాడ), న్యూస్‌టుడే: దేవాడ గ్రామంలో శ్రీకొత్తమాంబ, దేశపాత్రునిపాలెంలో ముత్యాలమ్మతల్లి, ఈ.బొనంగి పరిధి బొడ్డపువానిపాలెం కాలనీలో శ్రీమరిడిమాంబ అమ్మవారి పండగలు గురువారం కనులపండువగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నాయకులు, ఆలయకమిటీ ప్రతినిధులు ప్రత్యేకపూజలు చేశారు. నిర్వాహకులు ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం అనుపోత్సవం నిర్వహించారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామపెద్దలు పాల్గొన్నారు.

ముత్యాలమ్మతల్లి

శ్రీకొత్తమాంబ

15న మహా శివరాత్రి ప్రత్యేక పూజలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: ఈ నెల 15వ తేదీన మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చినముషిడివాడ శ్రమశక్తినగర్ పోర్టు కాలనీలోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆ రోజు వేకువజామున 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సంధ్యారాత్రి పూజలు, రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని వివరించారు. భక్తులు ఆయా పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

పరవాడ, తానాంలలో..

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ పైడిమాంబ, తానాం పరదేశిమాంబ అమ్మవార్ల తోలేళ్ల వేడుకలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఘటాలను మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈనెల 24వ తేదీన అమ్మవారి పండగ, ఆదేరోజు సాయంత్రం అనుపోత్సవం ఉంటుందని గ్రామపెద్దలు, నిర్వాహకులు తెలిపారు.

రూ.10లక్షలతో మహిళా మండలి భవనానికి మరమ్మతులు

కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శానాపతి వసంత తదితరులు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పరిధి సుజాతనగర్ కాలనీలోని మహిళా మండలి భవనాన్ని రూ.10లక్షల జీవీఎంసీ నిధులతో మరమ్మతులు చేయించనున్నట్లు వార్డు కార్పొరేటర్, స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత తెలిపారు. ఈ మేరకు గురువారం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా మండలి ప్రతినిధులు గౌహర్ కమల్ బాషా, హైమావతి, ఉషారాణి, ఇతర సభ్యులు కార్పొరేటర్ దంపతులను సత్కరించారు.

శక్తి యాప్‌తో మహిళలకు భద్రత

పెందుర్తి, న్యూస్‌టుడే: సమాజంలో ప్రతి ఒక్కరు పోలీసు శక్తి యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించడం ద్వారా భద్రతను మరింత పెంచుకోవచ్చని పెందుర్తి ఎస్ఐ పి.లక్ష్మి సూచించారు. పెందుర్తిలోని అమృత నర్సింగ్ కళాశాలలో గురువారం శక్తి యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులకు యాప్ వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

నర్సింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో ఎస్ఐ లక్ష్మి

అధిక వడ్డీలకు ఆశ పడి మోసపోవద్దు

మాట్లాడుతున్న ఎస్.ఐ. సతీశ్‌కుమార్

జెర్రిపోతులపాలెం(వేపగుంట), న్యూస్‌టుడే: గుర్తుతెలియని వ్యక్తులు వేసే ప్రయివేటు చీటీ పాటల్లో పాల్గొనవద్దని, ఎక్కువ వడ్డీ ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎస్.ఐ. సతీశ్‌కుమార్ సూచించారు. ఈ మేరకు జెర్రిపోతులపాలెం ప్రభుత్వ మద్యం డిపో వద్ద గురువారం హమాలీలకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరో చెప్పారని అనధికార వ్యక్తులను నమ్మి డబ్బులు డిపాజిట్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందన్నారు.

వేపగుంట-పినగాడి రహదారి పనుల పరిశీలన

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట-పినగాడి రహదారి విస్తరణ పనులను 95వవార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు గురువారం పరిశీలించారు. తన వార్డు పరిధిలో పనుల స్థితిగతులు తెలుసుకుని గుత్తేదారునికి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీవాసులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ ముమ్మన దేముడు

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న హెచ్‌ఎం ప్రమీల, ఉపాధ్యాయ సిబ్బంది

పరవాడ, న్యూస్‌టుడే: బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఇస్లాంపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని జి.ప్రమీల అన్నారు. ఈమేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను గురువారం పాఠశాల వద్ద ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ఊరు బడిని కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ బడుల్లో మంచి వసతులున్నాయని, అర్హత గత ఉపాధ్యాయులతో బోధన జరుగుతోందన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ రిజ్వాన్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు పాదపూజ

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ విశాఖ ఇంజినీరింగు కళాశాల ప్రాంగణంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ‘యోగ వేదాంత సమితి’ ఆధ్వర్యంలో గురువారం తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రదీప్‌వర్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి.ప్రసాద్, ఏవో సుబ్బరాజు, ఓఎస్‌డీ గాయత్రిరామ్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

సబ్బవరం, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులన్నింటినీ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని అనకాపల్లి జిల్లా డ్వామా పీడీ ఆర్.పూర్ణిమాదేవి అన్నారు. సబ్బవరం మండల కార్యాలయంలో ఉపాధి అధికారులు, సిబ్బందితో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పథకం కింద జిల్లాలో చేపట్టిన రహదారులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. మార్చి 31 తరువాత వీబీజీరాంజీ పథకం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎంపీడీవో పి.పద్మజ, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఎం వసంతరావు, పీఆర్ ఏఈ హరిణి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డ్వామా పీడీ పూర్ణిమాదేవి

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

సబ్బవరం న్యూస్‌టుడే: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూడడానికి బయలుదేరిన కుమార్తె రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆ వివరాలిలా.. అనకాపల్లికి చెందిన మళ్ల మాధురి.. విశాఖలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు గురువారం మధ్యాహ్నం భర్త, కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సబ్బవరం తహసీల్దారు కార్యాలయ సమీపంలో ఓ కుక్క అడ్డం రావడంతో బైకు అదుపు తప్పి మాధురి బండి పైనుంచి జారి పడింది. తల వెనుక తీవ్ర గాయం కావడంతో ఆమెకు తొలుత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, తర్వాత అనకాపల్లి ఆసుపత్రిలో వైద్యసాయం అందించారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఐ రామచంద్రరావు వద్ద ఈ విషయం ప్రస్తావించగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

ఇంటిపన్నులు వసూలు చేయాలి

సబ్బవరం, న్యూస్‌టుడే: మార్చి 31వ తేదీలోగా సబ్బవరం మండలంలోని అన్ని సచివాలయాల్లోనూ పన్నులు పూర్తిగా వసూలు చేయాలని సబ్బవరం మండల ప్రత్యేకాధికారి మంజుల వాణి అన్నారు. ఈ మేరకు గురువారం సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అదే విధంగా కుటుంబ సర్వే నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో పి.పద్మజ తదితరులు పాల్గొన్నారు.

కొండకు నిప్పు... చెలరేగిన మంటలు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.బొనంగి పంచాయతీ బొడ్డపువానిపాలెం కాలనీ సమీప కొండపై గురువారం మంటలు చెలరేగాయి. ఉదయం 10 గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కాలనీవాసులు వెంటనే స్పందించారు. కాలనీ వైపు మంటలు రాకుండా అదుపుచేశారు. తర్వాత గాలికి మళ్లీ మంటలు చెలరేగడంతో రాంకీ అగ్నిమాపక శకటం సిబ్బంది చేరుకుని అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ రాత్రి మళ్లీ మంటలు చెలరేగాయని, గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి పడేయడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు భావిస్తున్నారు.

విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించాలి

మధురవాడ, సాగర్‌నగర్, న్యూస్‌టుడే: విద్యార్థులకు మార్కులపైనే కాకుండా వారిలో ఆలోచన శక్తి పెంపొందించడంపై అధ్యాపకులు దృష్టి సారించాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్ సూచించారు. గీతం డీమ్డ్ వర్సిటీలో పాఠశాల ఉపాధ్యాయుల కోసం ‘లెట్‌అజ్‌డుసైన్స్’ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గూగుల్, చాట్‌జీపీటీ వంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా బోధనా పద్ధతులు ఉండాలన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థి కావాలన్నారు. ఈ శిక్షణ ద్వారా భౌతికశాస్త్రాన్ని చిన్న ప్రయోగాల ద్వారా విద్యార్థులకు సులువుగా ఎలా బోధించాలో అవగాహన కల్పిస్తారన్నారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ బి.స్పందన మాట్లాడుతూ. . ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యంతో గీతం వర్సిటీ ఆ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. గీతం బిజినెస్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు, ఇంజినీరింగ్ డైరెక్టర్ డాక్టర్ భరణి చంద్రకుమార్, భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ చందూ కవిత, సమగ్ర శిక్షా అభియాన్ అధికారి జె.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆర్‌జేడీ బి.విజయభాస్కర్

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి మధురవాడ ప్రాంతానికి చెందిన పేరి సుబ్బారావు గురువారం రూ.1,00,001 విరాళంగా సమర్పించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ఏఈవో కె.తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకుడు సత్య శ్రీనివాస్‌కు అందజేశారు. అధికారులు దాతలకు స్వామివారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

ఏఈవో తిరుమలేశ్వరరావుకు విరాళం చెక్కు అందిస్తున్న దాత సుబ్బారావు

స్వామి, అమ్మవార్లు


నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం

సిరుల స్వామికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి సన్నిధిలో గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం నిత్య కల్యాణోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

శ్రద్ధాంజలి
మంచితనానికి మారుపేరుగా నిలిచి, ఉన్నత విలువలతో అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని పదిలపరుచుకుని మానుండి దూరమై స్వర్గస్తులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము. దైవ సన్నిధికి చేరిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... అశ్రునయనాలతో...
K.V.G. SATYANARAYANA
Retd. J.A.O. (E.R.O), APEPDCL
జననం: 25-12-1958 మరణం: 03-02-2026
భార్య: కొట్టుగుమడ లక్ష్మి (ఝాన్సీ)
పెద్దకర్మ: తేది 14-02-2026 శనివారం సుజాతనగర్, విశాఖపట్నం మా స్వగృహమునందు జరుగును. Cell: 9681664336, 9440426104

(c) eenadu

భీమిలి

సి ని మా లు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్ - మన శంకర వరప్రసాద్ గారు
రాములమ్మ - భర్త మహాశయులకు విజ్ఞప్తి
తాతా - శ్రీ చిదంబరం గారు
సప్తగిరి - ఫంకీ

రెండో వార్డు అభివృద్ధికి చర్యలు

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: జీవీఎంసీ తెదేపా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, రెండోవార్డు కార్పొరేటర్ గాడు చిన్నికుమారిలక్ష్మి వార్డులో గురువారం ఉదయం పర్యటించారు. సంగివలస, వలందపేట, నమ్మివానిపేట పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య, విద్యుత్తు, తాగునీటి సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైన్లకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

సింహాచలం, న్యూస్‌టుడే: 11కేవీ పుష్కరిణి ఫీడర్ పరిధిలో నిర్వహణ పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని జోన్-3 ఈఈ బి.సింహాచలంనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఫీడర్ పరిధిలోని పాత అడివివరం, విజినిగిరిపాలెం, గాంధీనగర్, రాజవీధి, మధ్యవీధి, తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామన్నారు.

జేవీఅగ్రహారం (గ్రామీణభీమిలి): భీమిలి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని పలుచోట్ల శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు జోన్-3 ఈఈ సింహాచలం నాయుడు చెప్పారు. జేవీఅగ్రహారం, కొత్తవలస, నిడిగట్టు, తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: దసపల్లాలేఅవుట్ (ముబారక్‌కాలనీ)లో కాలువలు అధ్వానంగా ఉన్నాయి. - **రమేష్** ✓: కాలువల్లో పూడిక తొలగిస్తాం. - రవి, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: అయ్యప్పనగర్(కొమ్మాది)లో వీధి కాలువలు అధ్వానంగా ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. - **స్థానికులు** ✓: శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. - **అయ్యప్పనాయుడు, జెడ్సీ**

?: బక్కన్నపాలెం(మధురవాడ) నవోదయకు వెళ్లే దారిలో స్తంభాలకు విద్యుద్దీపాలు అమర్చలేదు. - **స్థానికులు** ✓: త్వరలో విద్యుత్ దీపాలు అమర్చేలా చర్యలు తీసుకుంటాం. - **వేణు, విద్యుత్ అధికారి**

?: వరాహగిరినగర్ (ఎండాడ)లో పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. - **స్థానికులు** ✓: పరిశీలించి మరమ్మతులు చేపడతాం. - సాయిరాం, వి.ద్యుత్ ఏఈ

ఒత్తిడి జయించు.. విజయం సాధించు

మధురవాడ, న్యూస్‌టుడే

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పాఠశాలల్లో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇదే మాదిరి మధురవాడలోని సమగ్ర బాలుర వసతిగృహంలోనూ వంద శాతం ఉత్తీర్ణత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సంక్షేమాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల్లో భయం పోగొట్టి ప్రశాంతంగా పరీక్షలు రాసేలా తరగతులు నిర్వహిస్తున్నారు.

■ **శిక్షకుల నియామకం..:** మధురవాడ ప్రభుత్వ బాలుర వసతిగృహంలో పదో తరగతి విద్యార్థులు 22 మంది ఉన్నారు. వీరికి గణితం, విజ్ఞాన శాస్త్రం, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులను ప్రత్యేకంగా బోధించేందుకు నలుగురు శిక్షకులను నియమించారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 8.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి బోధన సాగిస్తున్నారు. పాఠ్యాంశాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా నిపుణులతో సిద్ధం చేసిన 'షైనింగ్, రైజింగ్ స్టార్స్' స్టడీ మెటీరియల్స్‌ను వారికి అందించారు. ఇవి వారికి ఎంతగానో దోహదపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వ్యక్తిగత శుభ్రత కోసం వసతిగృహంలో 'ముస్తాబు కిట్లు' అందజేస్తున్నారు.

మధురవాడ సమగ్ర బాలుర వసతిగృహంలో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు

■ **పరీక్ష బాగా రాసేలా..:** ఎలాంటి ఒత్తిడికి గురవకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. చదివింది మరచిపోకుండా, మానసిక ప్రశాంతత తదితరాలపై ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ జరుగుతోంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వారిని దగ్గరి నుంచి గమనిస్తూ వారిలో పోటీతత్వం పెంచి ఉత్సాహపరుస్తున్నాం. విద్యార్థుల ప్రగతిపై ఉన్నతాధికారులకు రోజువారీ నివేదిక అందజేస్తున్నాం. - **రమేష్** (ప్రభుత్వ బాలుర వసతి గృహం, మధురవాడ)

విద్యార్థుల ఆలోచనా శక్తిపై దృష్టి సారించాలి

మధురవాడ, సాగర్‌నగర్, న్యూస్‌టుడే: విద్యార్థులకు మార్కులపైనే కాకుండా వారిలో ఆలోచన శక్తి పెంపొందించడంపై అధ్యాపకులు దృష్టి సారించాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్ సూచించారు. గీతం డీమ్డ్ వర్సిటీలో పాఠశాల ఉపాధ్యాయుల కోసం 'లెట్అజ్‌డు సైన్స్' పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గూగుల్, చాట్‌జీపీటీ వంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా బోధనా పద్ధతులు ఉండాలన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థి కావాలన్నారు. ఈ శిక్షణ ద్వారా భౌతికశాస్త్రాన్ని చిన్న ప్రయోగాల ద్వారా విద్యార్థులకు సులువుగా ఎలా బోధించాలో అవగాహన కల్పిస్తారన్నారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ బి.స్పందన మాట్లాడుతూ. . ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యంతో గీతం వర్సిటీ ఆ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. గీతం బిజినెస్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ రాజాఫణిపప్పు, ఇంజినీరింగ్ డైరెక్టర్ డాక్టర్ భరణిచంద్రకుమార్, భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ చందూ కవిత, సమగ్ర శిక్షా అభియాన్ అధికారి జె.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆర్‌జేడీ బి.విజయభాస్కర్

మధురవాడ జోన్ డీసీపీగా బాధ్యతల స్వీకరణ

వెంకటేశ్వరరావు

కొమ్మాది, న్యూస్‌టుడే: జీవీఎంసీ పరిధిలో ఉప నగర ప్రణాళిక అధికారులకు ఇటీవల చేపట్టిన అంతర్గత బదిలీల్లో భాగంగా మధురవాడ జోన్ డీసీపీగా కూన వెంకటేశ్వరరావును కమిషనర్ కేతన్‌గార్గ్ నియమించారు. ఈ మేరకు గురువారం జోనల్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయనకు ఏసీపీ శాస్త్రిశబ్నాన్‌తో పాటు సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అసంపూర్తిగా నిలిచి ఉన్న మాస్టర్‌ప్లాన్ రహదారుల అభివృద్ధిపై పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామన్నారు.

పారిశ్రామిక అభివృద్ధిపై శిక్షణ

కొమ్మాది, న్యూస్‌టుడే: పీఎంపాలెంలో ఉన్న బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్‌వైజాగ్) ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 16వ తేదీ నుంచి 20 రోజుల పాటు నైపుణ్య, పారిశ్రామిక అభివృద్ధిపై శిక్షణ అందించనున్నట్లు కరస్పాండెంట్ కె.శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రంజాన్‌బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఎంఈడీసీ), కేంద్రప్రభుత్వ ఎంఎస్ఎంఈ సహకారంతో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం సారథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యాలపై అవగాహన, కార్యశాల నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు స్వయం ఉపాధి సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు.

మానసికంగా వేధించడంతోనే హత్య!

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం గ్రామ శివారు ప్రాంతంలోని పందుల పారంలో జరిగిన హత్య కేసులో నిందితురాలు **షేక్ ముబీనా (శ్రావణి)** (41)కి భీమిలి కోర్టు గురువారం రిమాండ్ విధించినట్లు ఆనందపురం సీఐ వాసునాయుడు పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాలిలా.. రాజమహేంద్రవరానికి చెందిన ఎస్.నాగశివ (36).. విశాఖ జిల్లా పెద్ద గంట్యాడ మండలం పెద్ద నడుపూరు విజయరాంపురం గ్రామానికి చెందిన షేక్ ముబీనాతో ఆనందపురం గ్రామానికి వచ్చి భార్యభర్తలుగా చెప్పుకొంటూ సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పందుల పాకలో పని చేస్తూనే ఒక ఆవును సొంతంగా పెంచుతున్నారు. ఇటీవల ఆవును అమ్మేయగా వచ్చిన నగదు ఎవరికి ఇచ్చావంటూ ఆమెను అనుమానించడం, తనకు నచ్చిన పద్ధతిలో శృంగారంలో పాల్గొనాలని వేధించడంతో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న అతడిని బలంగా కత్తితో కొట్టింది. దీంతో ఆయన మృతి చెందాడు. హత్యకేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా జాగిలాల సాయంతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. గురువారం భీమిలి కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

కళావిహీనంగా జాజాల గుమ్మ

సాగర్‌నగర్, న్యూస్‌టుడే

గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల బీచ్ రోడ్డు సమీప జూపార్కు సాగరతీర ద్వారానికి చేరువలో ఉన్న జాజాల గుమ్మ కళావిహీనంగా మారింది. నాచు, వ్యర్థాలతో అధ్వానంగా కనిపిస్తోంది. కంబాలకొండ అభయారణ్యం కొండల్లో నుంచి జూపార్కు మీదుగా ఇక్కడ బీచ్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల పొడవున ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. వేసవికాలం మండు టెండల్లో సైతం నీటితో కళకళలాడే దీని నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో నాచు పేరుకుపోయి వ్యర్థాలతో అధ్వానంగా ఉంది. పర్యాటకంగా ఈ ప్రాంతాలు ప్రాధాన్యం సంతరించుకోవడంతో విశాల అటవీ భూముల్లో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ గుమ్మ పరిసరాలను పార్కుగా అభివృద్ధి చేసి సదుపాయాలు కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు

కొమ్మాది, న్యూస్‌టుడే

జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలో 5, 6 వార్డుల్లో పలు ప్రధాన గెడ్డలు, కాలువల్లో పూడికతీత పనులు జీవీఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. వ్యర్థాలు పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షాలకు మురుగంతా రోడ్లపైకి రావడం వంటి సమస్యలు తలెత్తేవి. త్వరలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం పర్యటించనున్న నేపథ్యంలో మురుగు వ్యర్థాల తొలగింపు ప్రక్రియపై దృష్టి సారించారు. ఈ మేరకు మారికవలస, బోరవానిపాలెం, వైఎస్ఆర్‌నగర్, సాయిరాంకాలనీ, పరదేశిపాలెం, శివశక్తినగర్, బొట్టవానిపాలెం, గణేష్‌నగర్, అమరావతినగర్, దేవిమెట్ట, కొమ్మాది, ఎస్సీకాలనీ, బక్కన్నపాలెం, భగవాన్‌దాస్‌కాలనీ తదితర ప్రాంతాల్లో పూడికతీత పనులు చురుగ్గా సాగుతున్నాయి.

విరిగిన పలకలు.. పాదచారుల అవస్థలు

కొమ్మాది, న్యూస్‌టుడే

కొమ్మాది కూడలి నుంచి పీఎంపాలెం క్రికెట్ స్టేడియం వరకు ప్రధాన రహదారి పక్కనున్న కాలువలపై కాలిబాటలకు వీలుగా సిమెంట్ పలకలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల విరిగిపోవడంతో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొమ్మాది కూడలిలో, మధురవాడ రైతుబజారు సమీపంలో, చంద్రపాలెం దుర్గాలమ్మ ఆలయం వద్ద, చంద్రంపాలెం ఉన్నత పాఠశాల సమీపంలో, ఏబీసీ అపార్టుమెంట్ ముందు ఇలా చాలా చోట్ల విరిగిన పలకలు దర్శనమిస్తున్నాయి. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి కొన్ని చోట్ల సక్రమంగా అమర్చకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల డయల్ యువర్ జెడ్సీ కార్యక్రమంలో, పీజీఆర్ఎస్‌లో వీటిపై ఫిర్యాదులు చేసినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి సమస్య లేకుండా చూడాలని విన్నవిస్తున్నారు.

ప్రాణాధారం నేలపాలు

పద్మనాభం, న్యూస్‌టుడే

కృష్ణాపురం గ్రామానికి తాగునీరు సరఫరా చేసే పైపులైన్‌కు రంధ్రం పడటంతో నీరు వృథాగా పోతోంది. బంగారమ్మతల్లి ఆలయం వద్ద సుమారు ఆర్నెళ్ల క్రితం పండగ సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేసే సమయంలో పైపులైను పగిలిపోయింది. అప్పటి నుంచి సరఫరా జరిగినంత సేపు తాగునీరు వృథాగాపోతోంది. సచివాలయ సిబ్బంది, తాగునీటి సరఫరా సిబ్బంది నిత్యం ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి లీకేజీకి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఆనందపురం, న్యూస్‌టుడే: గుడిలోవ విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం ఆవరణలోని డా.హెడ్గెవార్ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సరస్వతి విద్యావిహార స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి చెవి, ముక్కు, గొంతు, దంత, కంటి, చర్మ, ఎముకల, హృద్రోగ సంబంధిత, మహిళలు, చిన్న పిల్లల విభాగాల వైద్యులు పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామాల నుంచి వచ్చిన ప్రజల కోసం బస్సు సౌకర్యం కల్పించడంతో 600 మందికి సేవలందించామని నిర్వాహకులు తెలిపారు. హెడ్గెవార్ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జె.గౌతమ్, విద్యాలయం డైరెక్టర్ బాలి రవికుమార్, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

గుడిలోవ విజ్ఞాన విహారలో పేర్లు నమోదు చేసుకుంటున్న మహిళలు

కరాటే పోటీల్లో ప్రతిభ

భీమునిపట్నం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 8న జరిగిన అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కరాటే విభాగంలో భీమిలి సన్ స్కూలుకు చెందిన పలువురు విద్యార్థులు పతకాలను సాధించారు. న్యూడ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే, కుంగ్‌ఫూ పోటీలు జరిగాయి. 10 ఏళ్ల లోపు విభాగంలో జి.యువన్, కె.చంద్రశేఖర్ బంగారు పతకాలు.. 12 ఏళ్ల లోపు విభాగంలో టి.ప్రియమనస్విని బంగారు, బి.కోమలి రజతం. . 14 ఏళ్ల లోపు విభాగంలో సి.హెచ్.గుణసాత్విక్ బంగారు, టి.మధుకాంత్ వర్మ రజతాలు. . 19 ఏళ్లలోపు విభాగంలో ఇ.చరణ్, టి.యశ్వంత్ రజత పతకాలు సాధించారు. వీరిని సన్ స్కూలు కరస్పాండెంట్ కె.శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

పతకాలు సాధించిన విద్యార్థులు

బాధితుడికి ఆర్థిక సాయం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: శ్రీదుర్గాదేవి సప్లయర్స్ అండ్ లైటింగ్స్, కేటరింగ్స్, డెకరేషన్స్ ఓనర్స్ కమ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమిలి ప్రాంతంలో ఉంటున్న బాధితుడు బి.సన్యాసిరావుకు గురువారం రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. రుషికొండకు చెందిన అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జి.ఎల్లాజీ, పి.నాగరాజు, నూకరాజు, శ్రీను తదితర ప్రతినిధుల సమక్షంలో ప్రమాదానికి గురైన సన్యాసిరావుకు వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి మధురవాడ ప్రాంతానికి చెందిన పేరి సుబ్బారావు గురువారం రూ.1,00,001 విరాళంగా సమర్పించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ఏఈవో కె.తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకుడు సత్య శ్రీనివాస్‌కు అందజేశారు. అధికారులు దాతలకు స్వామివారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.


ఏఈవో తిరుమలేశ్వరరావుకు విరాళం చెక్కు అందిస్తున్న దాత సుబ్బారావు



స్వామి, అమ్మవార్లు, నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం

సిరుల స్వామికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన

సింహాచలం, న్యూస్‌టుడే: భక్తుల కొంగు బంగారమైన సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి సన్నిధిలో గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆసీనులను చేశారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం నిత్య కల్యాణోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

నేటి నుంచి 'జీవీపీ'లో జాతీయ సదస్సు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: రుషికొండ గాయత్రీ విద్యా పరిషత్ (జీవీపీ) డిగ్రీ అండ్ పీజీ కోర్సుల కళాశాల మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో 'జాతీయ విద్యా విధానం 2020, వికసిత్ భారత్-2047 దిశగా ప్రయాణం-సవాళ్లు, అవకాశాలు' అనే అంశంపై స్థానిక సెంట్రల్ ఆడిటోరియంలో శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.రజని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి ఈ సదస్సును ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు

చిప్పాడ (గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: చిప్పాడ దివీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో తూడెం పాఠశాలలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 12 మంది విద్యార్థులకు కళ్లద్దాలను ఉచితంగా అందించారు. కార్యక్రమంలో దివీస్ సీఎస్ఆర్ మేనేజర్ డి.సురేశ్‌కుమార్, లైజనింగ్ అధికారి నర్సింహ, ప్రధానోపాధ్యాయులు అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

కళ్లద్దాలు అందుకున్న విద్యార్థులు

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం : చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తగరపువలసలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు స్వచ్ఛంద సేవకుడు వెంపాడ శ్రీనివాసరెడ్డి తెలిపారు. తగరపువలస ఆదర్శనగర్‌లో రాజా ఆస్పత్రి సమీపంలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు.

CHANGE OF NAME

రొంగలి మణి (RONGALI MANI) అను నేను W/o. శ్రీనివాసా పాత్రుడు (Rongali Srinivasa Paturudu), వసంత గ్రామము, విజయనగరం జిల్లాలో నివాసము ఉంటున్నాము. పెళ్లికి ముందు నా పేరు సిరికి నారితల్లి (Siriki Narithalli)గా ఉండేది. పెళ్లి తరువాత RONGALI MANIగా మార్చుకున్నాను. దయచేసి గమనించగలరు.

వైజ్ఞానిక ప్రదర్శనలు వినూత్న ఆవిష్కరణలకు నాంది

సదస్సును ప్రారంభిస్తున్న మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

చిట్టివలస (తగరపువలస),న్యూస్‌టుడే: వైజ్ఞానిక ప్రదర్శనలు వినూత్న ఆవిష్కరణలకు నాంది కావాలని మాజీ మంత్రి, అవంతి విద్యా సంస్థల ఛైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తగరపువలస సమీప బసవపాలెం అవంతి టెక్నలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీలో గురువారం జరిగిన 2కే26 జాతీయ స్థాయి టెక్‌ఫెస్ట్‌ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. టెక్నాలజీలో శరవేగంగా వస్తున్న మార్పులను గమనిస్తూ సమాజ అవసరాలను తీర్చేవిధంగా పరిశోధనలు చేయాలన్నారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రశాంత్‌కుమార్ మహంతి, డీఆర్‌డీవో సైంటిస్ట్ డీవీఎస్ కాశీవిశ్వనాథ్ తదితరులు మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. అవంతి సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రియాంక, బ్రహ్మకుమారి స్వాతి, డాక్టర్ శ్రీకుమార్, ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో.. ఏడుగురు వైద్య విద్యార్థులకు గాయాలు

శావల్యాపురం, న్యూస్‌టుడే : రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ఇనుప డ్రమ్ములను దాటే క్రమంలో వేగంగా వస్తున్న జీపు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో డ్రైవరుతో పాటు ఏడుగురు వైద్య విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం విశాఖపట్నం జిల్లా మధురవాడ నుంచి వైద్య విద్యార్థులు నంద్యాల జిల్లా శ్రీశైలం పక్కనే ఉన్న సున్నిపెంటలో నిర్వహించే వైద్య శిబిరంలో సేవలందించేందుకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం పల్నాడు జిల్లా శావల్యాపురం సొసైటీ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవరు జగదీష్ తలకు గాయాలు కాగా, వైద్య విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని ఎస్సై మోర్ల వెంకటేష్‌బాబు తెలిపారు.

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

తగరపువలస, న్యూస్‌టుడే: భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని రేఖవానిపాలెం, రాయిపాలెం, బ్యాంకుకాలనీలతో పాటు పలు ప్రమాదకర మలుపుల వద్ద ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 'ప్రమాదకర మలుపులు కానరాని సూచికలు' శీర్షికన ఈనెల 5న 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు స్పందించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. జీవీఎంసీ భీమిలి జోన్, మండల ప్రజా పరిషత్తు అధికారులతో మాట్లాడి శాశ్వత హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయనున్నామన్నారు.

రేఖవానిపాలెం మలుపు వద్ద సిబ్బందితో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయిస్తున్న ఎస్ఐ తిరుపతిరావు

రహదారులపై నిరసన జోరు

మధురవాడ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మధురవాడ ఆర్టీసీ డిపో వద్ద ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ పిలుపు మేరకు ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులంతా విధులకు హాజరయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంఘం రీజనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.ఎస్.రాజు, డిపో అధ్యక్షుడు డీసీహెచ్.రావు, కార్యదర్శి కె.ఎ.రాజు పాల్గొన్నారు.

మధురవాడ జోన్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు

కొమ్మాది: సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మరుపిళ్ల పైడిరాజు సారథ్యంలో మధురవాడ జోన్ కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. సీపీఐ మధురవాడ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, పి.రమణ, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ, సీపీఎం మధురవాడ జోన్ అధ్యక్షులు డి.అప్పలరాజు, పి.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జోన్ కార్యాలయం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులు వేర్వేరుగా నిరసన చేపట్టారు. సిటూ ఆధ్వర్యంలో తగరపువలస అంబేడ్కర్ కూడలిలో రాస్తారోకో, మానవహారం చేశారు. సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు, కార్పొరేటర్ డా.గంగారావు డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి, నాయకులు ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు. ★ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పడాల గోవింద్, చిట్టివలస లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొండపు ఈశ్వరరావు, సీపీఐ ఏరియా కార్యదర్శి కానూరి రాంబాబు పాల్గొన్నారు.

మధురవాడ డిపో వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులు

తగరపువలస మార్కెట్ వద్ద ఆందోళన చేస్తున్న సీఐటీయూ నేతలు

బహిరంగ ప్రకటన

నా క్లయింట్లు శ్రీ ఉప్పాడ మల్లేశ్వరరావు మరియు శ్రీ రవికిరణ్ మెట్ట ఇచ్చిన సంజాయిషీ ప్రకారం యావన్మందికి తెలియజేయునది ఏమనగా..

నా క్లయింట్లు శ్రీకాకుళం జిల్లా, బుర్జ మండలం, ఓపివాడ వెంకంపేట గ్రామంకు చెందిన శ్రీ కొత్తకోట గురన్న గారి కుమారుడు కొత్తకోట నర్సింగరావు గారి వద్ద నుండి ఈ దిగువ ఆస్థి క్రియం పొందుటకు నిర్ణయం జరిగింది.

సదరు షెడ్యూల్ ఆస్తిని తేది. 16/08/1986 న THE KHARAVELA CO OPERATIVE HOUSE BUILDING SOCIETY LTD వద్దనుండి క్రియం పొంది విశాఖపట్నం సబ్‌రిజిస్ట్రార్ వారి కార్యాలయం 1వ పుస్తకం డాక్యుమెంట్ నెంబర్ 6521/1986గా రిజిస్టరు కాబడిన విక్రయ దస్తావేజు రీత్యా కొత్తకోట నర్సింగరావు గారు క్రియం పొందివున్నారు.

కానీ ఈ షెడ్యూల్ ఆస్తియొక్క ఒరిజినల్ దస్తావేజ్ పోయినవని చెప్పుచున్నారు దానికి సంబంధించిన పోలీస్ కంప్లైంటు తేది 17-08-2019న బుర్జ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ సమర్పించినారు. కానీను పోయినవి చెప్పుచున్న LOST OF CERTIFICATE జారీ చేసిఉన్నారు. సదరు షెడ్యూల్ అస్తియొక్క ఒరిజినల్ దస్తావేజు నెంబర్ 6521/1986 యందుగాని, ఎవరికైనా ఏ విధమైన ఆక్షేపణలుగాని అభ్యంతరములుగాని, వారసత్వపు హక్కులుగాని, కోర్టు అటాచ్‌మెంట్లుగానీ, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ గాని, తనకాలుగాని, మరి ఏవిధమైన లావాదేవీలుగాని ఉన్నయెడల ఈ ప్రకటన వెలువడిన రోజునుండి 15 దినములలోపు వారి అభ్యంతరములను ఆధార పూర్వకంగా ఈ క్రింద పేర్కొన్న అడ్రసు వారిని సంప్రదించవలెను లేనియెడల ఈ దిగువ షెడ్యూలు ఆస్తి నిర్వివాద నిష్పేచీ ఆస్తిఅని భావించి నా క్లయింట్లు శ్రీ కొత్తకోట నర్సింగరావు గారి వద్దనుండి క్రియం పొందుదురని తెలియజేయడమైనది. గడువు తేదీ దాటిన తర్వాత వచ్చిన అభ్యంతరములు పరిగణనలోకి తీసుకోబడవు. మరియు ఎటువంటి క్లయిములు నా క్లయింట్లుకు బైండోవర్ కావని ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

SCHEDULE PROPERTY

All that site area measuring 268.66 Sq.yards or 224.599 Sq.mts in PLOT No.8A of VUDA B.L.P. No.7/92 and L.P.No.41/2004, dated 01-09-2004, covered by SURVEY NO.260/1 of Madhurawada Village is within the Greater Visakhapatnam Municipal Corporation Visakhapatnam, bounded as follows. **TOTAL SITE BOUNDED BY: East:** 33 feet wide Road; **West:** Plot No.8; **North:** A.P.N.G.G.O.S. Layout; **South:** 33 feet wide Road. **BOUNDARIES OF FLAT NO. GF-1 IN GROUND FLOOR ANNAPURNA ENCLAVE: East:** Common Corridor; **South:** Stair Case; **West:** Open to Sky; **North:** Lift. **BOUNDARIES OF FLAT NO. SF-1 IN SECOND FLOOR ANNAPURNA ENCLAVE: East:** Corridor; **South:** Stair Case; **West:** Open to Sky; **North:** Lift

NELLURI SIVA PRASADA RAO, ADVOCATE,
Flat No 201, Eswar Enclave-1, Krishnarayapuram, Vepagunta,
Visakhapatnam-047. Cell Nos. 89190 06018

విశాఖ తూర్పు

హత్యకేసులో నిందితుడి కోసం గాలింపు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ఆరిలోవలో పట్టపగలు ఓ మహిళను హత్య చేసి నగదు, బంగారంతో పరారైన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వ రరావు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ పర్యవేక్షణలో ద్వారకా జోన్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు జల్లెడ పడుతున్నట్లు తెలి పారు. ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరి శీలించగా నిందితుడు టోపీ, మాస్కు ధరించి ఉన్నట్లు గుర్తించామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769

మద్దిలపాలెం: 9912120229

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 11వ వార్డు పరిధి ముస్తాఫా కాలనీ వీధి కాలువల్లో వ్యర్థాలతో మురుగు నీరు నిలిచి ఉంది. **– ఖలీషా, ముస్తాఫా కాలనీ ✓:** వెంటనే సిబ్బందిని పంపి వ్యర్థాలు తొలగించి మురుగు నీరు నిలువ లేకుండా శుభ్రం చేస్తాం. **– బంగారు నాయుడు, శానిటరీ ఇన్‌స్పెక్టర్.**

ఎంవీపీకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ పరిధి 18వ వార్డు ఎంవీపీకాలనీ డీఆర్‌డీఏ కార్యాలయం వెనుక భాగంలో కాలువల్లో పూడికలు తొలగించడంలేదు. **– గణేష్, స్థానికుడు ✓:** తక్షణమే సిబ్బం దిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం. **– రవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్.**

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ?: విశాలాక్షినగర్ బీవీకే కూడలి నుంచి హనుమంతువాక స్టేట్ బ్యాంకు వరకు ప్రధాన రహదారిలో పశు సంచారం అధికంగా ఉంటోంది. **– ఏకీరు ✓:** ఆ ప్రాంతాలకు పశువులను పట్టే వాహనాన్ని పంపించి సమస్య లేకుండా చూస్తాం. **– డాక్టర్ రాజారవికుమార్, పశుసంవర్థక అధికారి.**

సుందర్‌నగర్(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: పదోవార్డు సుందర్‌నగర్ కొండవాలులో యూనియన్ బ్యాంకు వెనుక భాగంలో వీధి దీపాలు వెలగటం లేదు. **– శ్రీనివాస్, స్థానిక సంఘం ప్రతినిధి ✓:** పరిశీలించి తగిన చర్యలు తీసుకుని సమస్య లేకుండా చూస్తాం. **– రాంశంకర్, పర్యవేక్షకుడు వీధి దీపాల విభాగం.**

స్పందనకు వందనం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 15వ వార్డు ఎంఎంటీసీ కాలనీలో కాలువల్లో చెత్త పేరుకు పోవడంతో మురుగునీరు నిలిచిపోతుందని గురువారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిషోర్ స్పందించారు. సిబ్బందిచే వ్యర్థాలను తొల గించి పరిసరాలను శుభ్రం చేయించారు.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: హనుమంతు వాక రామాలయం వీధిలో రోజు విడిచి రోజు కుళాయి నీటి సరఫరా కారణంగా స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను స్థానికులు 'ఈనాడు మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకురావడంతో ఏఈ శ్రీనివాస్ స్పందించారు. సిబ్బందిని పంపించి మరమ్మ తులు చేపట్టడంతో సమస్య పరిష్కారమైంది.

ఇందిరానగర్ (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: పాండురంగాపురం కూడలి వద్ద జీవీఎంసీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన శౌచాలయానికి అడ్డంగా వాహనాలు, భూగర్భ కేబుళ్లు అడ్డుగా ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతు న్నారు. ఈ సమస్యపై జులై9 'ఈనాడు'లో వార్తాంశం వెలువడటంతో పారిశుద్ధ్య విభాగం అధికారులు స్పందించారు. అడ్డంగా ఉన్న వాహనాలను, కేబుల్ బండిళ్లను గురువారం తొలగించి సమస్య పరిష్కరించారు.

చినగదిలి(ఆరిలోవ), న్యూస్‌టుడే: ఆరిలోవ హెల్త్‌సిటీలో కాలువల్లో వ్యర్థాలు పేరుకుపో యాయి. ఈ సమస్యపై 'ఈనాడు'లో వెలువ డిన వార్తాంశానికి శానిటరీ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ మీరా స్పందించారు. గురువారం సిబ్బందితో శు భ్రత చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించారు.

ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు!

పక్కా రహదారి నిర్మాణం జరగక స్థానికులకు నిత్యం ఇక్కట్లే..

రవీంద్రనగర్-పాతడెయిరీఫారం రహదారి ఇలా..

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే

పదోవార్డు రవీంద్రనగర్ నుంచి గ్రామీణ తహసీల్దారు కార్యాలయం కూడలి వరకు పక్కా రహదారి లేక స్థానికులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో పాదచారులు, వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. రవీంద్రనగర్ నుంచి పాత డెయిరీఫారం వరకు 30 ఏళ్ల క్రితం రహదారి వేశారు. ఆ రోడ్డుపై ఉదయం సాయంత్రం రద్దీ అధికమై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది.

★ గతంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు రూ.3కోట్ల జీవీఎంసీ నిధులతో పనులు ప్రారంభించగా రూ.25 లక్షలతో చదును చేసి కంకర వేశారు. తర్వాత వైకాపా సర్కారు అధికా రంలోకి రావడంతో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రహదారికి అటవీ శాఖ అనుమతులు పొందాల్సి రావడంతో తర్వాత పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య పరిష్కా రానికి మార్గం సుగమం అయింది. రహదారికి కావాల్సిన స్థలానికి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చేం దుకు ప్రతిపాదనలు పంపగా ఆ మేరకు సంబం ధిత శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

★ రవీంద్రనగర్ నుంచి గ్రామీణ తహసీల్దారు కూడలి వరకు గల ఈ రోడ్డు విస్తీర్ణం 3.5 కిలో మీటర్లు. అంచనా వ్యయం రూ.5 కోట్లు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా సుమారు 50 వేల మంది.

★ రద్దీ వేళలు, పండగ సమయాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడు తున్నాం. ఈ రోడ్డు నిర్మిస్తే శివారు ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు వినతులు ఇచ్చాం. ట్రాఫిక్ వల్ల ఉదయం, సాయంత్రం స్థానికులు అవ స్థలు పడుతున్నారు.

–కె.గణపతిరావు, ఎస్ఐజీనగర్ కాలనీ సంఘం కార్యదర్శి

★ ఈ సమస్యపై కొన్నేళ్లుగా కృషి చేస్తున్నాం. కాలనీ సంఘాలు, యువ జన సంఘాల నుంచి తరచూ విన తులు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. కేంద్ర అటవీశాఖతో పలుమార్లు సంప్ర దించాం. త్వరలో ఈ సమస్యకు శా శ్వత పరిష్కారం లభించనుంది.

–వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే

ఏయూ శతాబ్ది క్రికెట్ విజేత బుల్లయ్య కళాశాల

ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌తో విజేతగా నిలిచిన బుల్లయ్య కళాశాల జట్టు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవి శ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన శతాబ్ది క్రికెట్ ఛాంపియన్‌గా నగ రానికి చెందిన డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళా శాల నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జీడీసీ), బుల్లయ్య కళాశాల మధ్య గురువారం ఫైనల్ పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జీడీసీ పది ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల 8 వికెట్లకు 57 పరుగులతో విజేతగా నిలిచింది. విన్నర్‌కు రూ.లక్ష, రన్నర్‌కు రూ.50 వేలు నగదు బహుమతులు అందజేశారు. మూడో స్థానంలో జాయింట్ విన్నర్స్‌గా అనకాపల్లికి చెందిన ఎ.ఎం.ఎల్ కళాశాల, గాజువాకకు చెందిన ఎం.వి.ఆర్ కళాశాలలు నిలిచాయి. వీటికి రూ.30 వేలు చొప్పున అందించారు. వీటిని ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో ఏయూ వ్యాయామ విద్యా సంచాలకులు ఆచార్య ఎన్.విజయమోహన్, విభాగాధిపతి ఆచార్య ఎ. పల్లవి, డాక్టర్ జి.మధుకుమార్, డాక్టర్ జి.ఎస్. కె.చక్రవర్తి, ఆయా కళాశాలల వ్యాయామ విద్యా విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఆలయ వార్షికోత్సవాలు

పూజలందుకుంటున్న కాశీవిశ్వేశ్వరస్వామి

పెదగదిలి(ఆరిలోవ), న్యూస్‌టుడే: పెదగదిలి లోని అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రుద్రాభిషేకం, సాయంత్రం ఉత్సవమూర్తుల తిరువీధి ఘనంగా జరి గింది. అనంతరం మహా కుంభాభిషేకం నిర్వహించి నట్లు అర్చకులు తెలిపారు. గరిడీ, కోలాటం, భజనలు, మేళతాళాలతో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించి నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ పెద్దలు గొలగాని శ్రీనివాసరావు, శ్రీకృష్ణ యువజన సేవా సంఘం సభ్యులు పర్యవేక్షించారు.

ఎక్కడికక్కడ నిలిచిన వ్యర్థాలు

ఎం.ఎం.టి.సి కాలనీలో పేరుకుపోయిన చెత్తకుప్పలు

శివాజీపాలెం (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం నగరంలో నిర్వహించడంతో వివిధ విభాగాల సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనడంతో నియోజకవర్గంలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయింది. ప్రధానంగా తూర్పుని యోజకవర్గంలోని ప్రతి వార్డులో చెత్త కుప్పలు రహదారిపై అధ్వానంగా కనిపించాయి. పారిశుద్ధ్య విభాగంలో రెగ్యులర్ సిబ్బంది ఉన్నా కనీసం కొంత మేరకు అయినా వ్యర్థాలు తర లించలేకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

చదువుతో పాటు సమాజ సేవ చేయాలి

ఎంవీపీకాలనీ, (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు సమాజసేవ చేయాలని సత్యసాయి విద్యా విహార్ పూర్వవిద్యార్థి, జగన్నాథస్వామి ఆలయం ఈఓ టి. రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఎంవీపీకాలనీలోని సత్యసాయి విద్యావిహార్‌లో యూకేజీ గ్యాడ్యుయేషన్ వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సేవాభావం, ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగాలని కోరారు. సాంస్కృ తిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సత్య సాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షుడు పి.ఆర్.ఎస్.ఎస్. నాయుడు, పాఠశాల గవర్నర్ బాడీ సభ్యులు, సత్యసాయి విద్యా విహార్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థుల నృత్య ప్రదర్శన

తవ్వారు..వదిలేశారు..

ఎంవీపీకాలనీ(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ఎంవీపీకాలనీ సెక్టార్-6 సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం కూడలి నుంచి వీఎంఆర్‌డీఏ నడక దారి వరకు ప్రధాన మార్గంలో భూగర్భ విద్యుత్ పైపులైన్ల కోసం రహదారి తవ్వి వదిలేశారు. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

తాగునీటికి ఇక్కట్లు

టీఐసీ పాయింట్ (ఆరిలోవ), న్యూస్‌టుడే: 11, 12 వార్డుల పరిధి ఆరిలోవ కాలనీ వీధుల్లోని బోరు బావులు మొరాయించాయి. జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగం ఏఈ కె. శ్రీనివాస్ వద్ద విషయం ప్రస్తావించగా వెంటనే బోరు బావు లన్నింటిని పరిశీలించి తగిన మరమ్మతులు చేపడతామ న్నారు. ముస్తాఫా కాలనీ వీధిలో మొరాయించిన చేతిపంపును చిత్రంలో చూడవచ్చు.

ప్రసూతి విభాగానికి ఇద్దరు ప్రొఫెసర్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ ప్రసూతి విభాగానికి ఇద్దరు ప్రొఫెసర్లను నియమిస్తూ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్య దర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ రంగ రాయ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.చంద్రప్రభ, తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.గీతావందనను కేజీహెచ్ ప్రసూతి విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో రెండు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధి కారి డాక్టర్ వాణి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి ఆయా ప్రొఫెసర్ పోస్టుల్లో ఇన్‌ఛార్జులుగా కొనసాగుతు న్నారు. వీరి స్థానంలో ఈ ఇద్దరిని నియమించారు.

'అనంత వినాయకుడు' పుస్తకావిష్కరణ

అనంత వినాయకుడు గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య వి.బాల మోహన్‌దాస్ రచించిన 'అనంత వినా యకుడు' నాల్గవ సంపుటి ఆంధ్రవిశ్వ విద్యాలయం అలుమ్ని అసోసియేషన్ జి.ఎం.ఆర్. సెమినార్ హాల్‌లో ఆవి ష్కరించారు. 2010లో మాస్కో నగ రంలో మూడు నెలల పాటు ఉన్న ఆయన వినాయకుడిపై ఇంతవరకు ఎవరికీ తెలియని విషయాలను పరిశోధించి మూడు గ్రంథాలుగా రాశారు. వాటిలో మనదేశంతో పాటు వివిధ దేశాలలో ఉన్న ప్రముఖ వినాయకుని దేవా లయాలు, ప్రత్యేకతలు, పూజలలోని ప్రత్యేకతలు వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ పుస్త కంపై దేశంలో పలువురు ఉపన్యాసాలు ఇచ్చారు. ఆంగ్లం, తమిళ, హిందీ, పంజాబీ, మరాఠీ, కన్నడ, మలయాళ భాషల్లో తర్జుమా చేసి ప్రస్తుతం ఒడియా, బెంగాలీ భాషల్లో అనువాదం జరుగుతుందన్నారు. శ్రావణ్ షిప్పింగ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.సాంబశి వరావు, పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.కుమార్ రాజా, సింబియాసిస్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఒ.నరేష్‌కుమార్, స్నేహ సంధ్య ఏజ్‌కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.ఎస్.రాజు తదితరులు రచయి తను అభినందించారు.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి మధురవాడ ప్రాంతానికి చెందిన పేరి సుబ్బారావు గురువారం రూ. 1,00,001 విరాళంగా సమర్పించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ఏఈవో కె.తిరుమలేశ్వరరావు, పర్యవేక్ష కుడు సత్య శ్రీనివాస్‌కు అందజేశారు. అధికారులు దాతకు స్వామివారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

ఏఈవో తిరుమలేశ్వరరావుకు విరాళం చెక్కు అందిస్తున్న దాత సుబ్బారావు

స్వామి, అమ్మవార్లు... నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం

సిరుల స్వామికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగి రిపై కొలువైన అప్పన్న స్వామి సన్ని ధిలో గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపే తంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆసీనులను చేశారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం నిత్య కల్యాణోత్స వాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలం బ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: లాసన్స్ బేకాల నీలో వెలసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం శివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఈఓ కె.ఆదినారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు, రుద్రాపారా యణం, బిల్వార్చన, భజనలు వంటివి నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. వేంకటేశ్వరస్వామికి ఈనెల 18 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు, సుదర్శన యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

జాబ్ మేళాలో 14 మంది ఎంపిక

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవి శ్వవిద్యాలయం ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాలో 85 మంది నిరుద్యోగ విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 9 కంపెనీల ప్రతిని ధులు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిం చగా 14 మంది ఎంపికయ్యారు. అపోలో ఫార్మసీ 6, అమసిస్ రిసోర్సెస్ సర్వీసెస్ 4, హెచ్.డి.ఎఫ్.సి లైఫ్‌కు నలుగురు ఎంపికైనట్లు డిప్యూటీ చీఫ్ కె.దొరబాబు, ఎన్‌సీఎస్ ప్రతినిధి శ్యామ్ తెలిపారు. మరో 38 మంది అభ్యర్థుల ఫలితాలు ప్రకటించాల్సి ఉందన్నారు.

అలరించిన కర్ణాటక సంగీత గాత్రకచేరి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో గురువారం సాయంత్రం త్యాగరాజ ఆరా ధనోత్సవంలో భాగంగా కర్ణాటక సంగీత గాత్ర కచేరి అభిరామ్ ఉన్ని (కేరళ) చేశారు. పలు కీర్తనలు ఆలపించారు. బి.దర్భ (మృదంగం), పంతుల సాకేత్ (వయోలిన్)లు ఆయనకు సహకారం అందజేశారు. కార్యక్రమంలో కళాభారతి నిర్వాహ కులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ జీఆర్కేప్రసాద్, డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కర్ణాటక సంగీత గాత్ర కచేరి చేస్తున్న కళాకారులు

కార్మిక హక్కులు కాలరాస్తే సహించం

హెచ్‌బీకాలనీ ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లు, ఏఐటీయూసీ నాయకులు

హెచ్‌బీకాలనీ (మద్దిల పాలెం), న్యూస్‌టుడే: కార్మిక హక్కులు కాలరాస్తే సహించేది లేదని ఏఐటీ యూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ అన్నారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం హెచ్‌బీ కాలనీ ప్రాంతంలో ఆటోడ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోమోటర్ రంగంపై కేంద్ర ప్రభుత్వం అధిక అపరాధ రుసుం విధిస్తుందన్నారు. మోటారు కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పడాల గోవింద్, మధు, శంకర్, అశోక్, కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల క్రీడా ప్రాంగణ స్థాపనను వేగవంతం చేయండి

కేంద్రమంత్రికి ఎంపీ శ్రీభరత్ వినతి

కేంద్రమంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్‌కు వినతిపత్రం అంద జేసిన విశాఖ ఎంపీ శ్రీభరత్

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విశా ఖపట్నం బక్కన్న పాలెం గ్రామంలో దివ్యాంగుల కోసం కేటాయించిన 22. 64 ఎకరాల ప్రభుత్వ స్థలంలో క్రీడా ప్రాంగణ స్థాపనను వేగవంతం చేయాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్రకుమార్‌ను దిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే కేంద్ర దివ్యాం గుల సాధికారిత శాఖ డైరెక్టర్ వినీత్ సింఘాల్ నాయకత్వంలో ఉన్న కమిటీ 2025 మార్చి 4వ తేదీన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిందన్నారు. వీటిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ శాఖ అధికారులతో సమగ్ర చర్చలు జరిపిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల దివ్యాంగ క్రీడాకారులకు విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. తక్షణమే అవసరమైన అను మతులు జారీ చేయాలని కోరారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఆరిలోవ, న్యూస్‌టుడే: ఆరిలోవ పరిధిలోని విద్యుత్తు ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని జోన్3 ఈఈ ఆప రేషన్స్ బి.సింహాచలం నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. దీనివల్ల ఆరిలోవ కాలనీ, పాండురం గాపురం, దుర్గాబజార్, నెహ్రూనగర్, శ్రీకాంత్‌న గర్, జైభీమ్‌నగర్, భగత్‌సింగ్‌నగర్, లీలా సుంద రయ్యనగర్, ఎస్‌కెఎంఎల్‌నగర్, శివాజీనగర్, పార్వతీనగర్, బీటీఆర్‌నగర్, అంబేడ్కర్ కూడలి, ముస్తాఫాకాలనీ, బాలాజీనగర్, డ్రైవర్స్‌కాలనీ, ప్రియదర్శినికాలనీ, అన్నానగర్, శ్రీహరినగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఆయా సమ యాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడిన విద్యార్థులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: విజయనగ రంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం అనుబంధ కళా శాలలైన పీవీజీఆర్ కళాశాల, ఏజీఎల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలను ఫ్లైయింగ్ స్క్వాడ్ సభ్యులు ఆచార్య పి.వి.లక్ష్మీ నారాయణ, జి.గోపాలకృష్ణ గురువారం తనిఖీ చేశారు. ఈ కళాశాలలో బి.ఎడ్ పరీక్షలు జరుగు తున్న క్రమంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను పట్టుకొని విశ్వవిద్యాలయ అధికారులకు చర్యల నిమిత్తం తెలియజేసినట్లు ఏయూ ఒక ప్రకటనలో తెలిపింది.

ఘనవ్యర్థాల నిర్వహణపై ఆరా..!

కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరంలో చేపడుతున్న ఘనవ్యర్థాల నిర్వహణపై ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరే టర్లు ఆరా తీశారు. గురువారం నగరానికి చేరుకున్న వారికి అదనపు కమిషనర్లు పల్లి నల్లనయ్య, పీఎం సత్యవేణి జీవీఎంసీలో చెత్త సేకరణ, తరలింపు, విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు వంటి వాటి గురించి తెలియజే శారు. నీటిశుద్ధి, భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనితీరును వివరించారు. జీవీ ఎంసీ చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వారికి వివరించారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరే ష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇండోర్ కార్పొరేటర్లతో జీవీఎంసీ అధికారులు

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రానున్న కార్పొరేషన్ ఎన్ని కల్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కోసం ఇప్ప టినుంచే ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ సూచించారు. నగర తెదేపా కార్యాలయంలో విశాఖ దక్షిణం, ఉత్తర నియోజకవర్గం కమిటీ సభ్యులతో గురు వారం సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లా లన్నారు. పార్లమెంట్ కమిటీ సభ్యులకు విధులు, బాధ్యతలు అప్పగించారు.

ఐఎఫ్ఆర్ పనులపై సమీక్ష

మాట్లాడుతున్న వి.ఎం.ఆర్.డి.ఎ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, చిత్రంలో కమిషనర్ తేజ్‌భరత్, తదితరులు

సిరిపురం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: నగ రంలో ఈనెల 18, 19 తేదీల్లో జర గనున్న అంతర్జాతీయ నౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్) సందర్భంగా చేపడుతున్న పనుల పురోగతి, ఎన్.ఎ.డి. ఫైవంతెన నిర్మాణంలో భాగంగా రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ ఓబీ), కైలాసగిరిపై చేపడుతున్న త్రిశూల్, డమరుకం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతి, బృహత్తర ప్రణా ళిక సవరణ తదితర అంశాలపై గురువారం వి.ఎం.ఆర్.డి.ఎ. ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ సమీక్షించారు. ఛైర్మన్ మాట్లా డుతూ మ్యూజి యంలో పనులు ఇప్పటికే దాదాపు 90 నుంచి 95 శాతం పూర్తయ్యా యని, ఐఎఫ్ఆర్ తేదీలు దగ్గర పడుతున్నందున పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కమి షనర్ మాట్లాడుతూ ఐఎఫ్ఆర్ సందర్భంగా వి.ఎం.ఆర్.డి.ఎ నిర్వహిస్తున్న పర్యాటక ప్రదేశాల్లో అంతర్జాతీయ పర్యాటకులు సంద ర్శించనున్న నేపథ్యంలో వారికి తమ తరఫున ఆత్మీయ ఆతిథ్యం అందేలా చర్యలు తీసుకోవాల న్నారు. అనంతరం ఇటీవల మర ణించిన ఇరువురు తోటమాలీల కుటుంబ సభ్యులకు చెరో రూ.3 లక్షల చొప్పున నగదును చెక్కు రూపంలో అందించారు. సమావే శంలో సంయుక్త కమిషనర్ రమేష్, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, ప్రధాన గణాంకాధికారి హరిప్రసాద్, ఎస్టేట్ అధికారి దయానిధి తదితరులు పాల్గొ న్నారు.

ఏయూ ఐఐసీ సమావేశం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) సమా వేశం ఉపకులపతి ఆచార్య జీపీ రాజ శేఖర్ సమక్షంలో గురువారం జరి గింది. ఆ హబ్ ఆవరణలో జరిగిన సమావేశానికి ఐఐసీ కార్యవర్గ సభ్యులు, అధ్యాపకులు, అంతర్గత బృందాలు, వర్చువల్ విధానంలో ఇన్నో వేషన్ నిపుణులు హాజరయ్యారు. వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఇన్నోవేషన్ వ్యవ స్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. అకడమిక్ కార్యకలాపాలను జాతీయ ఇన్నోవేషన్, ర్యాంకింగ్ విధానాలతో అనుసంధానం చేయాలని సూచించారు. విద్యార్థుల ఆలోచనలను అంకుర, సమాజానికి ఉపయోగపడే పరిష్కారా లుగా మారుస్తున్న ఏయూ ఇన్నోవేషన్ హబ్ (ఎ-హబ్) పాత్రను ప్రశంసిం చారు. అనంతరం ఐఐసీ అధ్యక్షులు ఆచార్య జీఎంజే రాజు వార్షిక ప్రగతి నివేది కను సమర్పించారు.

ఐఐసీ సభ్యులతో ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తదితరులు

ఏయూ అతిథి అధ్యాపకుల పోరుబాట

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పని చేస్తున్న అతిథి అధ్యాపకులు పోరుబాట పట్టారు. ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వారు సమావే శమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏయూ అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ సురేష్ మీనన్ తెలిపారు. ఏయూ అధి కారులతో జరిపిన చర్యలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసు కున్నామన్నారు. నెలవారీ వేతనాలు అందించడం, అసిస్టెంట్ ప్రొఫె సర్లు, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించడం, గంటకు రూ. 1500/- లేదా నెలకు రూ.50 వేలు జీతం కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇందుకు అధికా రులు నిరాకరిం చడంతో తాము ఉద్యమం చేయ నున్నట్లు తెలి పారు. ఏయూ సమస్యలను శాసనసభ్యులు అసెంబ్లీ సమావే శంలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ శేషు, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శిరీష్, మురళి తది తరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న ఏయూ అతిథి అధ్యాపకులు

LOST & FOUND

General Public hereby notified that my client Kusuma Kumari Panakala, W/o. late Panakala Suryanarayana, resident of Kirlampudi Layout, Visakhapatnam while my client shifting her residence from L.B. Colony to Rail Vihar Apartment, Kirlampudi Layout, Visakhapatnam, she lost one original document viz., unregistered Will dt:24-03-1976 executed by her mother Gundabattula Annapurna. If anybody find the above-mentioned document, he/she is requested to contact me immediately, for which my client shall remain grateful.

B.V.M.TRINADHA RAO, Advocate
Visakhapatnam. **Cell: 9440823222**

(c) eenadu

విశాఖ ఉత్తరం

• విశాఖ ఉత్తరం • విశాఖ దక్షిణం

ఏయూ శతాబ్ది క్రికెట్ విజేత బుల్లయ్య కళాశాల

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల ఛాంపియన్‌గా నగరంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల(జీడీసీ), బుల్లయ్య కళాశాల మధ్య గురువారం ఫైనల్ పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జీడీసీ పది ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బుల్లయ్య కళాశాల 8 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విన్నర్‌కు రూ.లక్ష, రన్నర్‌కు రూ.50 వేలు బహుమతులు అందజేశారు. మూడో స్థానంలో జాయింట్ విన్నర్లుగా అనకాపల్లిలోని ఎ.ఎం.ఎ.ఎల్, గాజువాకలోని ఎం.వి.ఆర్ కళాశాలలు నిలిచాయి. వీసీ జీపీ రాజశేఖర్ చేతులమీదుగా బహుమతులు అందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ. 10 నుంచి మ. ఒంటి గంట మధ్య
విశాఖ ఉత్తరం: 8008574796
విశాఖ దక్షిణం: 8008574977

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 50వ వార్డు అశోక్‌నగర్, విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో చెత్త కుండీలు, కాలువలు వ్యర్థాలతో నిండిపోయాయి. తీవ్ర దుర్వాసన వస్తోంది. – ఆర్.ఎమ్.నాయుడు
✓: సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగిస్తాం.
– బి.సుధాకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ప్రసూతి విభాగానికి ఇద్దరు ప్రొఫెసర్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ ప్రసూతి విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లను నియమిస్తూ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్.చంద్రప్రభ, తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.గీతావందనను కేజీహెచ్ ప్రసూతి విభాగానికి బదిలీ చేస్తూ ఉత్వర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో రెండు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ వాణి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి ఆయా ప్రొఫెసర్ పోస్టుల్లో ఇన్‌ఛార్జిలుగా కొనసాగుతున్నారు. వీరి స్థానంలో ఈ ఇద్దరినీ నియమించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఎస్సై రాంబాబు అన్నారు. విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ నేరాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్.మంజుల, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉరేసుకొని గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం

మాధవధార, న్యూస్‌టుడే: ఆర్.పి.పేట వంతెన కింద రైల్వే సిగ్నల్ కంట్రోల్ పాయింట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు కంచరపాలెం పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని, చామనఛాయ రంగు, సుమారు ఐదు అడుగుల పొడవు ఉంటాడని, బిస్కెట్ కలర్ టవల్‌తో ఉరేసుకొని ఉన్నట్లు తెలిపారు. ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి తమకు సమాచారం ఇచ్చారన్నారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని చుట్టు పక్కల వారిని వాకబు చేసినప్పటికీ ఎటువంటి వివరాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఉంటే కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ కోర్సులను ఉచిత నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆర్.మంజుల తెలిపారు. బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తులు కళాశాలలో అందజేయాలని తెలిపారు.

22 నుంచి పోలమాంబ ఉత్సవాలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 30వ వార్డు మందావారి వీధి, రజకవీధి సమీపంలో కొలువైన పోలమాంబ అమ్మవారి జాతరను ఈనెల 22న ఘనంగా ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ కార్యదర్శి గుడివాడ శ్రీనివాసరావు తెలిపారు. దక్షిణం తెదేపా ఇన్‌ఛార్జి సీతంరాజు సుధాకర్‌ను గురువారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభ్యుల సమన్వయంతో ముందుకెళ్లాలని సీతంరాజు సూచించారు. కమిటీ సభ్యులు కనకరావు, శంకర్రావు, లక్ష్మీప్రసాద్, సత్యనారాయణ, టీవీఎస్ త్రినాథ్ పాల్గొన్నారు.

సీతంరాజు సుధాకర్‌కు ఆహ్వానపత్రిక అందజేస్తున్న నిర్వాహకులు

సర్వర్ పనిచేయక.. సర్వే సాగక..

మాధవధార, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపునకు చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే(యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) ముందుకు సాగడం లేదు. గత వైకాపా ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటా సర్వే మ్యాపింగ్‌లో పలు రకాలు తప్పులు రావడంతో అర్హులు పలు సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోలేకపోయారు. దీంతో చాలామంది లబ్ధిదారులు నష్టపోయారు. దీన్ని గమనించిన కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబంలో అర్హుల వివరాలు తెలిపేలా ఏకీకృత కుటుంబ సర్వే చేయిస్తోంది. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఎవరు ఏ పథకానికి అర్హులో తెలుస్తుంది. ఫలితంగా సంక్షేమ పథకాలు అందరికీ అందనున్నాయి. డిసెంబరులో సర్వే ప్రారంభించినప్పటికీ సాంకేతిక లోపాలతో సర్వే ముందుకు సాగడం లేదు.

ఆలస్యానికి కారణాలు ఇవీ..

ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించాల్సి రావడంతో ఒక్కో ఇంటికి 30 నిమిషాలు పాటు సమయం పడుతోంది. దీంతో పాటు ఇంట్లో నిరక్షరాస్యులు ఉండటంతో వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో చెప్పలేక పోవడం వంటి సమస్యలు సిబ్బందికి ఎదురవుతున్నాయి. సర్వర్ సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది.

మాధవధారలో సర్వే చేస్తున్న సచివాలయ ఉద్యోగి

సర్వర్ సమస్యలను, సిబ్బంది చెప్పే సూచనలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు సచివాలయ సిబ్బంది తెలియజేశారు. ఎప్పటికప్పుడు సర్వే పరిశీలనకు పర్యవేక్షిస్తూ వేగంగా సాగేలా తగు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

ఉత్తరం నియోజకవర్గంలో..

వార్డులు	: 17
సచివాలయాలు	: 89
ఉద్యోగులు	: 708
సర్వే చేయాల్సిన మొత్తం ఇళ్లు	: 105863
సర్వే పూర్తయినవి(ఇప్పటివరకు)	: 1456

ఉచిత వైద్య శిబిరాలకు స్పందన

శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు, సిబ్బంది

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: రైల్వేన్యూకాలనీ ఎగ్జిబిషన్ మైదానం ఎదురుగా ఉన్న శ్రీ సాయిబాబా ధ్యాన మందిరంలో భక్తులు, ప్రయాణికుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రామ్‌నగర్‌లోని వాసన్ ఐ కేర్ ఆసుపత్రి సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు చేశారు. ఎంజీఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రి వైద్యులు మధుమేహం, రక్తపోటు, ఇతర వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మందిరం కమిటీ సభ్యులు, ఆసుపత్రుల ప్రతినిధులు చంటి, ఉదయ్, గోవింద్, అంజలి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మురళీనగర్, న్యూస్‌టుడే: 'హెల్పీవాకర్స్', స్త్రీశక్తి 'హెల్పీవాకర్స్(మర్రిపాలెం)' సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రహదారి గ్రీన్‌బెల్ట్ ప్రాంతంలో అనిల్ నీరుకొండ, శంకర్ ఫౌండేషన్, అపోలో డయాగ్నోస్టిక్స్ వైద్యులు, సిబ్బంది హాజరై అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రతినెలా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తుంటామని అవసరమైన వారు సేవలను వినియోగించుకోవాలని క్లబ్ ప్రతినిధులు తెలిపారు.

మర్రిపాలెం హెల్పీవాకర్స్ ఆధ్వర్యంలో..

సౌభాగ్యలక్ష్మిగా దుర్గాలమ్మ

పూర్ణామార్కెట్(అల్లిపురం), న్యూస్‌టుడే: నగరంలోని వెలంపేట దరి దుర్గాలమ్మ జాతరను పురస్కరించుకుని అమ్మవారిని గురువారం సౌభాగ్యలక్ష్మిగా అలంకరించారు. అర్చకులు అమర్‌నాథ్‌శర్మ ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాలమ్మకు అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ ఈవో పైలా శేఖర్‌బాబు పేర్కొన్నారు.

పగిలిన పైపులైన్.. కుంగిన రహదారి

మాధవధార, న్యూస్‌టుడే: జీవీఎంసీ 51వ వార్డు మాధవధార వుడా కాలనీ ప్రధాన రహదారిలో గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిరంతరం నీటి సరఫరా పైపులైన్ పగిలిపోవడంతో నీరు భారీగా లీకై ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. వెంటనే అధికారులు స్పందించి సరఫరాను నిలిపివేశారు. నిరంతర నీటి సరఫరాలో భాగంగా కొద్ది రోజుల క్రితం పైపులు అమర్చారు. అవి సక్రమంగా ఉన్నాయో, లేదో తెలుసుకోవడం కోసం హైడ్రాలిక్ పద్ధతిలో ప్రస్తుతం ఉన్న లోడ్ కంటే 1.5 రెట్లు అదనపు వేగంతో నీటి ప్రవాహాన్ని పంపించి పరిశీలన చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఎక్కడైనా చిన్న సమస్య ఉన్నా గుర్తించేందుకు వీలుంటుంది. నిరంతరం వాహనాలు ప్రయాణించే ప్రధాన రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

కుంగిన రహదారి

భారీ వృక్షాల తొలగింపు విరమించుకోండి

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: నగరంలోని జాతీయ రహదారి గ్రీన్‌బెల్ట్ ప్రాంతంలో భారీ వృక్షాలను నరికివేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాటిచెట్లపాలెం నుంచి ధర్మానగర్ వరకు ఉన్న గ్రీన్‌బెల్ట్ ప్రాంతంలో పచ్చదనం పెంపునకు జీవీఎంసీ ఎంతో కృషి చేసింది. రూ.లక్షలు ఖర్చుతో ప్రహరీ నిర్మించి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటితే నేడు భారీ వృక్షాలుగా పెరిగాయి. కొన్నిచోట్ల గ్రీన్‌బెల్ట్‌లో వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి పార్కులుగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం అడ్డంగా ఉన్నాయనే నెపంతో దశాబ్దాల నుంచి సంరక్షించిన చెట్లను జీవీఎంసీ అధికారులు ప్రస్తుతం నరికివేయడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారీ వృక్షాలు తొలగించకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు.

ధర్మానగర్‌లో నరికేసిన వృక్షాలు

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

కార్పొరేషన్, న్యూస్‌టుడే : ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలందించాలని అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి పేర్కొన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సెల్లార్‌లో జెమ్స్ (జీవీఎంసీ ఎంప్లాయిస్ ఆఫ్ మినిస్టీరియల్ స్టాఫ్) నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను ఉద్యోగులు సత్కరించారు. జెమ్స్ గౌరవ అధ్యక్షుడు రామనారాయణ, ప్రధాన కార్యదర్శి గణపతి, అధ్యక్షుడు రవి శంకర్, ఉపాధ్యక్షుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

అదనపు కమిషనర్ సత్యవేణిని సత్కరిస్తున్న ఉద్యోగులు

ఏపీఎంసీ సభ్యురాలికి సత్కారం

డాక్టర్ వాణిని సత్కరిస్తున్న నర్సుల సంఘం ప్రతినిధులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) సభ్యురాలిగా ఎన్నికైన కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ ఐ.వాణిని గురువారం ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం సభ్యులు సత్కరించారు. కీలకమైన పోస్టుకు ఎంపికైన ఆమెను శాలువతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో నర్సుల సంఘం ప్రతినిధులు భవాని, వరలక్ష్మి, రాజేశ్వరి, మెహర్ శాంతి, గౌరీ పద్మ, నర్సింగ్ పర్యవేక్షకులు పద్మావతి, ఎల్.కుమారి అమ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రధాని మోదీ కృషి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను దక్షిణ నియోజకవర్గం భాజపా ఉపాధ్యక్షుడు అత్తిలి శంకరరావు ఆధ్వర్యంలో రైల్వే స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులు గురువారం ఘనంగా సత్కరించారు. రైల్వేన్యూకాలనీ వద్దగల రైల్వే స్టేడియం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అత్తిలి శంకరరావు మాట్లాడుతూ రైల్వే స్టేడియం వెనుక ఉన్న మైదానానికి వాకర్స్‌ను వెళ్లనీయకుండా రైల్వే అధికారులు నిలుపుదల చేశారు. దీంతో వేలాది మంది వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన రైల్వే అధికారులతో మాట్లాడి రైల్వే మైదానం లోపలికి వెళ్లేలా అనుమతి కల్పించారన్నారు. మాధవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రైల్వేగ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టా ఆనందరావు, బెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరిసయ్య, కార్యదర్శి తారకేశ్వరరావు, సభ్యులు అచ్యుతరావు, మేడిశెట్టి రమణ, పంపాన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో రైల్వే వాకర్స్ క్లబ్ సభ్యులు

వినియోగదారుల హక్కులపై లఘుచిత్ర పోటీలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులపై లఘుచిత్ర పోటీలు నిర్వహిస్తున్నట్లు కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు వికాస్‌పాండే తెలిపారు. ఈ మేరకు గురువారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ శంఖబ్రత బాగ్చీ చేతులమీదుగా గోడపత్రికలు విడుదల చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వినియోగదారులకు వారి హక్కులపై అవగాహన ఉండాలన్నారు. వికాస్‌పాండే మాట్లాడుతూ వరల్డ్ కన్స్యూమర్ డేను పురస్కరించుకొని ఉచిత ఆన్‌లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 5 లోపు ఆసక్తిగల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపించాలని తెలిపారు. సమావేశంలో కౌన్సిల్ సభ్యులు డి.చంద్రశేఖర్, కె.అవినాష్, శరత్‌చంద్ర, కె.సాగర్, కె.అనూష తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక విడుదల చేస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన

మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-7 ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎ.కె.మహాపాత్ర హాజరై దివ్య పతాకావిష్కరణ చేశారు. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి బి.కె.వాణి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహా శివరాత్రి విశిష్టతను వివరిస్తూ చిత్రపటాలతో ప్రదర్శన జరిపారు. నమూనా ద్వాదశ జ్యోతిర్లింగాలను వరుసక్రమంలో ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు బి.కె.అపరంజి, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.

శాంతిధామంలో ఉంచిన నమూనా ద్వాదశ జ్యోతిర్లింగాలు

భగవద్గీత శ్లోకాలను పఠిస్తున్న చిన్నారులు

ధ్యానంతో ఏకాగ్రత పెంపు

మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-8 వాకర్స్ క్లబ్ సభా వేదికపై గురువారం ఓం వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు వి.ప్రమీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆల్ఫాబెట్ పాఠశాల చిన్నారులు భగవద్గీత శ్లోకాలను, వేమనపద్యాలను పఠనం చేసి ఔరా అనిపించారు. ధ్యానగురువు కె.మాలతి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేసినట్లైతే ఏకాగ్రత మెరుగవుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల, యోగాభ్యాసకులు రమణ, మ్యూజిక్ టీచర్ ప్యారీ, కార్యదర్శి నిర్మల, వాకర్స్‌క్లబ్ అధ్యక్షుడు సి.హెచ్.ప్రసాద్ పాల్గొన్నారు.

జాతీయ వ్యాసరచన పోటీల విజేత మంజుశ్రీ

సీతంపేట, న్యూస్‌టుడే: విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో 'భారత దౌత్య విధానం - పాకిస్థాన్‌తో యుద్ధం' అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతగా విశ్రాంత న్యాయమూర్తి కె.మంజుశ్రీ నిలిచింది. పౌర గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, జిల్లా అదనపు విశ్రాంత న్యాయమూర్తి డి.ధర్మారావు చేతులమీదుగా ఆమెకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో విశాఖ సంస్కృతి మాస పత్రిక వ్యవస్థాపకులు శిరేల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

విజేత మంజుశ్రీకి బహుమతి ప్రదానం చేస్తున్న డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, విశ్రాంత న్యాయమూర్తి డి.ధర్మారావు తదితరులు

తలుపులు పగులగొట్టి చూస్తే..

ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మృతదేహం

మాధవధార, న్యూస్‌టుడే: ఇంట్లో ఒంటరిగా నివాసముంటున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మృతి చెందిన ఘటన విశాఖ నగరం మర్రిపాలెం సమీప బాపూజీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కల్లూరి గోవిందరాజులు(52) ఆర్మీలో పని చేసి పదేళ్ల క్రితమే రిటైరయ్యాడు. ఈయనకు భార్య భవాని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలం క్రితం విశాఖలోని బాపూజీనగర్‌లో నివాసముంటున్నారు. ప్రస్తుతం విశాఖ పోర్టులో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు కుమార్తెలకు ఉద్యోగం రావడంతో తల్లి భవాని వారితో పాటు హైదరాబాద్‌లో ఉంటోంది. గోవిందరాజులు మాత్రం ఒంటరిగా ఇక్కడే ఉంటున్నాడు. మద్యం తాగే అలవాటు ఉండటంతో పాటు మధుమేహం, ఇతర వ్యాధులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతున్నాడు. రెండు రోజుల క్రితం మద్యం పూటుగా మద్యం తాగి నిద్రించాడు. రెండు రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల నివాసితులు పోలీసులు తెలియజేయడంతో వారొచ్చి తలుపులు పగులగొట్టి పరిశీలించగా మృతి చెంది ఉన్నాడు. రెండు రోజుల క్రితమే నిద్రలోనే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు తాగునీటి సరఫరాలో అంతరాయం

కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ మధురవాడ జోన్ పరిధిలో నేడు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మంచినీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీరు పల్లంరాజు తెలిపారు. నిర్వహణ పనులతో నీటి సరఫరా నిలిపివేస్తున్నామని, శనివారం ఎప్పటిలాగే సరఫరా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జోన్‌లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని ఆయన తెలియజేశారు.

ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

కార్పొరేషన్, న్యూస్‌టుడే : విధి నిర్వహణలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించి, ఉద్యోగులతో మాట్లాడారు. దస్త్రాలు నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పరిపాలన విభాగానికి వచ్చే దస్త్రాలపై ఆయన ఆరా తీశారు. ఉద్యోగులు వస్తున్న సమయం, వెళుతున్న సమయాన్ని రిజిస్టర్‌లో పొందుపరచాలని పేర్కొన్నారు.

కఠినమైన చట్టాలు రద్దు చేయండి

కార్పొరేషన్, న్యూస్‌టుడే : కఠినమైన కార్మిక చట్టాలు రద్దు చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎం.కామేశ్వరి అన్నారు. అఖిల భారత కార్మిక సమ్మెలో భాగంగా గురువారం జీవిత బీమా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ఆధునిక దేవాలయాలుగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం కూల్చివేస్తుందన్నారు. కార్యక్రమంలో బీమా సంఘాల నాయకులు టి.చంద్రశేఖర్, బీటీ ప్రసాద్, ఫణీంద్ర, ఎం.రవికుమార్, బి.అప్పలరాజు, సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలకు ఐరన్ సెల్ఫుల అందజేత

మురళీనగర్, న్యూస్‌టుడే: జీవీఎంసీ 49వ వార్డు బర్మా క్యాంప్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలకు గురువారం అమెజాన్ సంస్థ ప్రతినిధులు రెండు ఐరన్ సెల్ఫులను అందజేశారు. విద్యార్థులు రాత, నోటు పుస్తకాలు ఇందులో ఉంచడానికి ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంతకుమారి అమెజాన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐరన్ సెల్ఫులు అందజేస్తున్న అమెజాన్ సిబ్బంది

అథ్లెట్స్‌కు క్రీడా దుస్తులు అందజేత

మురళీనగర్, న్యూస్‌టుడే: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లో ఈనెల 13 నుంచి 15 వరకు 45వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ(వావ్) ఆధ్వర్యంలో 62 మంది అథ్లెట్స్ పాల్గొననున్నట్లు వావ్ సెక్రటరీ జనరల్ డాక్టర్ మంగవరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వనితా వాకర్స్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 62 మంది క్రీడాకారులకు ట్రాక్‌సూట్స్, 15 మందికి ఒక్కొక్కరికీ రూ.1500లు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ నందూరి రామకృష్ణ, సంచాలకులు సి.హెచ్.శ్రీనివాసరాజు, ఎస్.మహేష్, కార్యదర్శి ఎల్.వి.సుధాకర్, కోశాధికారి ఎం.రామారావు, వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సుదితకుమారి, జి.శిరీషలత పాల్గొన్నారు.

వెటరన్ అథ్లెట్స్‌తో వావ్ సభ్యులు

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కోసం ఇప్పటినుంచే ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు చొడే వెంకట పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ సూచించారు. నగర తెదేపా కార్యాలయంలో విశాఖ దక్షిణం, ఉత్తర నియోజకవర్గం కమిటీ సభ్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్లమెంట్ కమిటీ సభ్యులకు విధులు, బాధ్యతలు అప్పగించారు. నాయకులు కోట నరేష్, అబ్దుల్ హనీఫ్, హేమలత, బండారు అప్పారావు, విల్లూరి భాస్కరరావు, తోట శ్రీదేవి, షేక్ బాబ్జీ, గణగళ్ల సత్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

నాయకులతో మాట్లాడుతున్న పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ

విద్యార్థులకు అల్పాహారం పంపిణీ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్, ఏవీఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు గురువారం అల్పాహారం అందజేశారు. ప్రత్యేక తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యే వరకు వీటిని అందజేయనున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు పైడి రజని తెలిపారు.

విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్న పైడి రజని

PUBLIC NOTICE

Notice is hereby given that the Documents bearing Original Regd. Sale Deed Doc. No. 5172/2011 Dated 05-10-2011 executed by **Sri. Munuru Seetharam,** S/o. Late M. Sundaram in favour of Sri. Nadiminti Venkata Narayana Swamy, S/o. Late N.V.S. Swamy, and its Link Document No. 1581/2002 Dated 30-04-2002 executed by Sri. Kandregula Appala Naidu in favour of Sri. Munuri Seetharam S/o. Late M. Sundaram, registered at SRO Visakhapatnam (RO) has been misplaced while Mr. Nadiminti Viswanadha Rao was travelling by sharing auto rickshaw from Railway New Colony to Kancharapalem Mettu on 11-12-2025, Not yet Traced. The report of the same has been lodged at the Station House Officer, Kancharapalem Police Station, Visakhapatnam on 15-12-2025.

Sri. Nadiminti Venkata Narayana Swamy who is the owner of the schedule property died on 04-04-2013 in Care Hospital leaving behind the following as his family members.

1. Vijaya Lakshmi Rao Goda Married Sister
2. Nadiminti Viswanadha Rao Married Brother
3. Mandapaka Vimala Kumari Married Sister
4. Nadiminti Kameswara Rao Married Brother
5. Nadiminti Jagga Rao Married Brother
6. Nadiminti Sarojini Widow Sister in Law
7. Nadiminti Vidyavathi Widow Sister in Law
8. Nadiminti Ramadevi Widow Sister in Law

If found, kindly inform to V. Ramana, Advocate, VKM Residency, Flat No. GF-3, #12-1-12, Near SBI Bank, Prakasharao Pet, Kannayya Peta, Viskhapatnam-2. Phone No. 9177275697; 9440872820.

Description of Lost/misplaced Original Documents (Schedule):

1) Original Regd. Sale Deed Doc. No. 5172/2011 dated 05-10-2011 executed by Sri. Munuru Seetharam, S/o. Late M. Sundaram in favour of Sri. Nadiminti Venkata Narayana Swamy, S/o. Late N.V.S. Swamy And its link document.
2) Original Regd. Sale Deed No. 1581/2002 Dated 30-04-2002 executed by Sri. Kandregula Appala Naidu in favour of Sri. Munuri Seetharam S/o. Late M. Sundaram

Schedule of the Property: All that Plot of land measuring 50 Sq. Yrds or 41.806 Sq.Mts., being undivided and unspecified share out of 1002 Sq. yrds or 837.802 Sq.Mts., together with Flat No. 104 measuring 1150 Sft. in Ground Floor, bearing Door No. 54-11-2/11, Assessment No. 44500/1810 and Car Parking in Stilt Floor with a plinth area of 100 Sft of **"SREE RESIDENCY"** situated in Eastern Part of Plot No. 15-19 & Plot No. 20, Isukathota Area, Covered by Geroyat Patta Nos. 30 & 31, Old Survey No. 44/1 and Present Survey Nos. 44/2, 44/3 & 44/4 of Maddilapalem Village, within the limits of Greater Visakhapatnam Municipal Corporation, Joint Sub-Registrar's Office, Visakhapatnam District and total property bounded by:

East: Gedda, **South:** Plot No. 21 belonging to Rapeti Family, **West:** Plot No. 16 belonging to Dr. Vidhal Rao and Partly 60 feet wide Road, **North:** Part of Plot No. 19 and House bearing Door No. 54-11-1 & 1A Boundaries of Flat No.104 in Ground Floor with a plinth area of 1150 Sft (including common areas and balconies) bearing Door No. 54-11-2/11, Assessment No. 44500/1810 of **"SREE RESIDENCY"** bounded by:-

East: Open Space **South:** Open Space **West:** Plot No. 103, **North:** Common Corridor

The purchaser approached the bank authorities for availing Mortgage Loan and if anyone has got any objection, claim or any purpose in the schedule mentioned property, shall contact the below mentioned person with all the documents within 7 days from the publication of this notice, else will be treated as there is no any claim, objection or purpose in this regard.

V. RAMANA, Advocate
Address: VKM Residency, Flat No.GF-3, #12-1-12, Near SBI Bank, Prakasharao Pet, Kannayya Peta, Visakhapatnam-2.
Phone No. 9177275697; 9440872820

Date: 12-02-2026,
Place: Visakhapatnam.

గాజువాక

• గాజువాక • విశాఖ పశ్చిమం

తెలుగు యువత విజయోత్సవం

ప్రదర్శనలో పాల్గొన్న తెలుగుయువత నాయకులు, విద్యార్థులు

గాజువాక, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫీజు రియంబర్స్‌మెంటు బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేశారని విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మెల్లి పెంటి రాజు పేర్కొన్నారు. గురువారం గాజువాక కూడలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి విజయోత్సవం జరుపుకొన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు మానాపురం గణపతి, వార్డు అధ్యక్షుడు గోమాడ వాసు, సభ్యులు రమేష్, హేము, సత్యనారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

ధ్యానస్మృతి సంస్మరణోత్సవం

ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ ప్రతినిధులు

నెల్లిముక్కు (పెదగంట్యాడ), న్యూస్‌టుడే: నెల్లిముక్కు అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో గురువారం సీనియర్ పిరమిడ్ మాస్టర్ వీరజగదీశ్వరి ధ్యాన స్మృతి స్మరణోత్సవం గురువారం నిర్వహించారు. కేంద్రం నిర్వాహకుడు మీసాల శివగణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ధ్యాన కార్యక్రమంలో పలువురు వక్తలు ఆమె సేవలను కొనియాడారు. సభ్యులు బి.అప్పారావు, జగదీశ్వరి, పద్మావతి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

వంటా వార్పుతో నిరసన

చెత్త యార్డు తరలించాలంటూ ధర్నా

వంటా వార్పులో పాల్గొన్న పోరాట కమిటీ సభ్యులు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: స్వతంత్రనగర్‌లోని చెత్తబదిలీ కేంద్రాన్ని తక్షణం తరలించాలని డిమాండు చేస్తూ యార్డు పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకారులు వంటా వార్పు, యార్డు వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, కమిటీ అడ్వైజర్లు ఎం.శంకరనారాయణ, గంధం శ్రీనివాస్, మురళీ, ఎం.రాంబాబు మాట్లాడుతూ. 16 గ్రామాలకు సమస్యగా మారిన యార్డును తక్షణం ఖాళీ చేయాలన్నారు. భవిష్యత్తులో ఆందోళనలు ముమ్మరం చేస్తామన్నారు. వంటా వార్పు నిర్వహించి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. నాయకులు రౌతు గోవింద్, చినతల్లి, లక్ష్మి, నారాయణరావు, డి.రమణ, రమేశ్, మూర్తి, సతీష్, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభే కొలమానం..
చిన్నబోయిన వైకల్యం..

గోపాలపట్నం, న్యూస్‌టుడే: వారి ఆత్మస్థైర్యం చూసి వైకల్యం చిన్నబోయింది. వారి ఉత్సాహం చూసి ఔరా అనకుండా ఉండలేం. సిట్టింగ్ పారా వాలీబాల్‌లో కనిపించిన దృశ్యాలివి. గోపాలపట్నం ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి 5వ సిట్టింగ్ పారా వాలీబాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది క్రీడాకారులు 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు.

పారా వాలీబాల్‌లో రాణించిన క్రీడాకారులు

మహిళల విజేత జట్టు

క్రీడలంటే ఆసక్తి..: నాపేరు వి.వరలక్ష్మీ. మాది విజయనగరం జిల్లా, కొప్పర్ల. డిగ్రీ చదువుకున్నాను. దివ్యాంగులమని కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో జాతి గర్వపడేలా క్రీడల్లో రాణించాలని ఉంది. పారా వాలీబాల్ పోటీల్లో తుని, చెన్నైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడలో రాణించి ప్రభుత్వ కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.

చిన్నచూపు పోవాలి..: నాపేరు కె.రమణి. మాది శ్రీకాకుళం జిల్లా అంపోలు. డిగ్రీ చదువుతున్నా. పోలియోతో వీల్‌ఛైర్‌కు పరిమితం అయ్యా. క్రీడల్లో ప్రావీణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఉంది. దివ్యాంగులు అని చిన్నచూపు పోవాలి. మేము కూడా క్రీడల్లో ఉద్దండులమే అని తెలియాలి. చెన్నై, రాజస్థాన్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను.

ఇండియా తరఫున ఆడాలని ఉంది..: నాపేరు వి.విజయ్‌కుమార్. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ.. క్రీడలో రాణిస్తున్నాను. ఓ ప్రమాదం కారణంగా దివ్యాంగుడిగా మారాయి. గతంలో కజకిస్థాన్‌లో జరిగిన వరల్డ్‌కప్ పోటీలకు ఆహ్వానం వచ్చినా.. వీసా సమస్య వల్ల వెళ్లలేకపోయాను. అంతర్జాతీయ క్రీడలో ఇండియా తరఫున ఆడి సత్తా చూపించాలని ఉంది.

వరల్డ్‌కప్‌లో ఆడా..: నా పేరు ఎ.గణేశ్. మాది అనకాపల్లి జిల్లా. పీజీ చేశాను. దివ్యాంగుల క్రీడను ప్రభుత్వ స్లాబ్‌లో చేర్చాలి. దీనివల్ల ఉద్యోగాలకు అవకాశం కలుగుతుంది. గతంలో రాష్ట్రం తరఫున అమెరికాలో జరిగిన వరల్డ్‌కప్ పోటీల్లో ఆడా. అలాగే ఎనిమిది సార్లు జాతీయస్థాయి, రెండుసార్లు అంతర్జాతీయ పోటీల్లోనూ, 2004లో చైనా బీచ్ పారా వాలీబాల్ పోటీలో ఆడాను.

తొలి క్రీడాకారుడిని నేనే..: నా పేరు పి.నాగరాజు. మాది బాపట్ల. చేనేత వృత్తి చేస్తున్నా. 2009 నుంచి ఆడుతున్నా. తొమ్మిది నేషనల్, నాలుగు ఇంటర్నేషనల్ పోటీల్లో దేశం తరఫున పాల్గొన్నా.

★ ఇండియా తరఫున తొలిసారి టీంలో ఆడిన తొలి క్రీడాకారుడిని నేనే. కాంబోడియా, శ్రీలంక, జర్మనీ, చైనాలో ఆడి పతకాలు సాధించాను.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే:

?: 70వ వార్డు శ్రామికనగర్, శ్రీనివాసనగర్లో వీధి రోడ్లు గతుకులతో అధ్వానంగా ఉన్నాయి. యూజీడీ కోసం ఇష్టానుసారంగా తవ్వేశారు. –నాగేశ్వరరావు, 70వ వార్డు

✔: త్వరలోనే సీసీరోడ్ల పనులు జరుగుతాయి. –శేషాద్రి, జెడ్సీ

ఆక్రమణల తొలగింపు

స్పందనకు వందనం

గాజువాక, న్యూస్‌టుడే: రహదారిపై అడ్డదిడ్డంగా ఆక్రమణలు, అనధికార దుకాణాల తొలగింపునకు పట్టణ ప్రణాళిక విభాగం చర్యలు చేపట్టింది. 'ఈనాడు'లో కూడళ్లపై వెలువడిన వార్తలకు సంబంధిత అధికారులు స్పందించారు. కణితిరోడ్డు జంక్షన్, చినగంట్యాడలో ఆక్రమణలు, అనధికార దుకాణాల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఐక్య పోరాటాలతో ఎదుర్కోవాలి

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3), న్యూస్‌టుడే: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై కులం, మతం పేరుతో జరుగుతున్న దాడులను రాజకీయ ఐక్య పోరాటాలతో ఎదుర్కోవాలని శాసన మండలి మాజీ సభ్యులు జూపూడి ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉక్కు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు బి.జగ్జీవన్‌రామ్‌ను పరామర్శించేందుకు ఆయన ఉక్కునగరం వచ్చారు. కార్యక్రమంలో కె.బి.ఆర్. అంబేద్కర్, జి.బోసుబాబు, మాటూరి శ్రీనివాసరావు, టి.చిరంజీవి, బి.వెంకటరావు, మరిడి రాంబాబు, బి.డేవిడ్, సోమునాయుడు, బలిరెడ్డి శ్రీనివాసరావు, రవి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో సరిచేయండి... లేకపోతే తప్పుకోండి

మున్సిపల్ కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశం

శ్రీహరిపురం ఎఫ్ఆర్‌యూ సిబ్బందితో మాట్లాడుతున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్

సింధియా, న్యూస్‌టుడే: పారిశ్రామిక ప్రాంతంలో ఏకైక ఎఫ్ఆర్‌యూ ఆసుపత్రిని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుల హాజరు, సిబ్బంది పనితీరును నిశితంగా పరిశీలించారు. అరకొరగా అందుతున్న సేవలపై అసహనం వ్యక్తంచేశారు. సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం పట్ల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారం రోజుల్లో ఆసుపత్రికి సంబంధించి అన్ని విషయాలను గాడిన పడేలా చూడాలని, లేనిపక్షంలో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య విభాగం అధికారులు ఏం చేస్తున్నారని ఆయన అన్నారు.

తక్కువ వడ్డీకే డ్వాక్రా గ్రూపులకు రుణాలు

డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు

సిబ్బందికి సూచనలు చేస్తున్న డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు

కరాస, న్యూస్‌టుడే : మహిళా సంక్షేమానికి కృషిచేస్తున్న కూటమి ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు 75 పైసల వడ్డీకే రూ. 20 లక్షల వరకు రుణాలను అందజేస్తోందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కోన తాతారావు అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎంవీపీ, విశాలాక్షినగర్ డీసీసీబీ బ్యాంకు శాఖలను సందర్శించి పలు సూచనలు చేశారు. బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వర్మ, జనరల్ మేనేజరు బి.శ్రీనివాసరావు, ఏజీఎం కేవీఎస్ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

ఎన్ఏడీకూడలి(బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెంలోని శ్రీపైడిమాంబ ఉత్సవంలో భాగంగా భక్తుల నుంచి వచ్చిన కానుకల హుండీలోని ఆదాయాన్ని గురువారం ఆలయ నిర్వాహకులు లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో హుండీని లెక్కించగా.. రూ. 2,47,432 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో పి.సత్యనారాయణమూర్తి తెలిపారు.

రక్షణగోడ నిర్మాణానికి భూమిపూజ

మల్కాపురం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 62వ వార్డు ఏఎస్ఆర్‌కాలనీ కొండవాలుపై రూ.16లక్షల ప్రజాధనంతో చేపడుతున్న రక్షణ గోడ పనులను గురువారం వార్డు అధ్యక్షులు మజ్జి మాలినాయుడు నివాసితులతో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ రమేష్, కూటమి నాయకులు దిలీప్ గంగాధర్, వాసు, సింగ్, రమణ, కృష్ణవేణి, ఇంద్రజిత్, యువత పాల్గొన్నారు.

కెమెరాలు పోయాయి.. స్తంభాలు మిగిలాయి..

దర్పణం

మల్కాపురం, న్యూస్‌టుడే: సీసీ కెమెరాల కోసం ఏర్పాటు చేసిన కొన్ని స్తంభాలు వృథాగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల కెమెరాలు పోయి స్తంభాలు మిగిలాయి. ప్రధానంగా డాక్‌యార్డు నుంచి మల్కాపురం వైపు వచ్చే రహదారిలో షిప్‌యార్డు వాల్ చంద్, హీరాచంద్ మూడు రోడ్ల కూడలి వద్ద సీసీ కెమెరాల నిఘా అవసరం ఉంది. అయితే దీనిమీద దృష్టిపెట్టడం లేదు. అధికారులు దృష్టిపెట్టి ఇక్కడ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

మొక్కల కుండీ కాదు.. విద్యుత్తు స్తంభం

ఫోకస్

కరాస, న్యూస్‌టుడే: కంచరపాలెం నుంచి ఎన్ఏడీ వరకు ఉన్న బీఆర్టీఎస్ రహదారిలో ఉన్న విద్యుత్తు స్తంభాల నిర్వహణ సరిగా లేదు. అక్కడ ఉండే విద్యుత్తు స్తంభాలకు కింది భాగంలో నుంచి విద్యుత్తు తీగలను కలిపేందుకు చిన్న తలుపులాంటివి ఏర్పాటు చేస్తారు. అవి ఎప్పుడు కూడా తెరచి ఉండకూడదు. కానీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యపు పనితీరుతో ప్రస్తుతం అందులో మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఇవి పెద్దవైతే ఇబ్బందే.

విద్యుత్తు స్తంభంలో పెరుగుతున్న మొక్క

కొత్త రోడ్డునూ వదల్లేదు..

క్లిక్ క్లిక్

సింధియా, న్యూస్‌టుడే: ములగాడ శివారులో ఇటీవలే పోర్టు యాజమాన్యం బీటీ రోడ్డు వేసింది. చక్కగా అద్దంలా మెరిసిన రోడ్డుపై స్థానికేతరులు, ఇళ్ల నిర్మాణదారులు వ్యర్థాలను ఈ రహదారి వెంట పోస్తున్నారు. ఈ కారణంగా రోడ్డంతా తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుందేమోనని స్థానిక ములగాడ శివారు కుటుంబాలు వాపోతున్నాయి. తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కొత్తగా వేసిన రోడ్డు వెంట పోసిన వ్యర్థాలు

పదిలో ప్రథమస్థానమే లక్ష్యంగా చదవాలి

జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్

విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్

యారాడ (మల్కాపురం) న్యూస్‌టుడే: పదో తరగతిలో విద్యార్థులంతా ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించేలా చదవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ కుమార్ అన్నారు. యారాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలకు ఎలా సాధన చేస్తున్నారో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పారావు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: నెల్లిముక్కు ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్‌కుమార్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో నేరుగా విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. బోధనా పద్ధతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులను పెదగంట్యాడ ఎంఈఓ రమణాజీ, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

14న ద్వితీయ వార్షికోత్సవం

గాజువాక: కైలాస్‌నగర్‌లోని వరసిద్ధి వినాయక ఆలయంలో ఈనెల 14న ద్వితీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కర్రి జగన్మోహనరావు, ఛైర్మన్ బాష్యం త్రినాథ్, ధనరాజు, సాంబమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఆరోజు ఉదయం స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పపూజ, మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

బకాయిలు చెల్లించనందుకు సీజ్

గాజువాక: ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిలు చెల్లించనందుకు సర్దార్ నెస్ట్‌రోడ్డులో ఓ ప్రైవేటు ఫుడ్స్ సంస్థ గేటును జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. గురువారం ఉదయం జెడ్సీ శేషాద్రి, ఆర్వో రామనారాయణ, పలువురు ఆర్ఐలు సంస్థ గేటు వద్దకు చేరుకున్నారు. ఎన్ని డిమాండు నోటీసులు ఇచ్చినా స్పందన లేదని, రూ.8 లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉందని సీజ్ చేసినట్లు వీరు తెలిపారు. ఆర్ఐలు శివ, రెడ్డి మోహన్, పాల్గొన్నారు.

ఏయూ శతాబ్ది క్రికెట్ విజేత బుల్లయ్య కళాశాల

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన శతాబ్ది క్రికెట్ ఛాంపియన్‌గా నగరానికి చెందిన డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జీడీసీ), బుల్లయ్య కళాశాల మధ్య గురువారం ఫైనల్ పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జీడీసీ పది ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల 8 వికెట్లకు 57 పరుగులతో విజేతగా నిలిచింది. విన్నర్‌కు రూ.లక్ష, రన్నర్‌కు రూ.50 వేలు నగదు బహుమతులు అందజేశారు. మూడో స్థానంలో జాయింట్ విన్నర్స్‌గా అనకాపల్లికి చెందిన ఎ.ఎం.ఎల్ కళాశాల, గాజువాకకు చెందిన ఎం.వి.ఆర్ కళాశాలలు నిలిచాయి. వీటికి రూ.30 వేలు చొప్పున అందించారు. వీటిని ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో ఏయూ వ్యాయామ విద్యా సంచాలకులు ఆచార్య ఎన్.విజయమోహన్, విభాగాధిపతి ఆచార్య ఎ.పల్లవి, డాక్టర్ జి.మధుకుమార్, డాక్టర్ జి.ఎస్.కె.చక్రవర్తి, ఆయా కళాశాలల వ్యాయామ విద్యా విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌తో విజేతగా నిలిచిన బుల్లయ్య కళాశాల జట్టు

వేళకాని వేళ.. దూసుకొస్తే ఎలా..?

జనావాసాల్లోకి భారీ వాహనాల ప్రవేశంతో బెంబేలు

భారీ వాహనాల ప్రవేశం

గాజువాక, న్యూస్‌టుడే: నిషేధిత వేళల్లో భారీ వాహనాలు జనావాసాల మీదుగా దూసుకు వస్తుండటంతో పెదగంట్యాడ ఉక్కు నిర్వాసిత కాలనీవాసులు బెంబేలెత్తుతున్నారు. భారీ క్రేన్లు, టిప్పర్లు, డంపర్లు, లారీల రణగొణ ధ్వనులకు కంటిపై కునుకు లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినగంట్యాడ జగ్గుసెంటర్, పోర్టు రోడ్డు నుంచి ఆయా వాహనాలు నేరుగా ఉక్కు కాలనీల్లోకి ప్రవేశిస్తున్నాయి. సాధారణంగా ఉదయం 7 నుంచి 10, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 వరకూ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయి. కొద్ది రోజులుగా వాహనదారులు నిబంధనలు తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా ఉక్కు కాలనీల్లోకి ప్రవేశిస్తున్నారు. గంగవరం పోర్టు, పెదగంట్యాడ ఆటోనగర్, ఇతర స్టాక్ యార్డులకు భారీ వాహనాలు క్యూ కడుతున్నాయి.

★ పోర్టు వై.జంక్షన్, అప్రోచ్‌రోడ్డు మీదుగా వెళ్లాల్సిన వాహనాలు ఇటు మళ్లుతున్నాయి. ఇరుకు రోడ్లు, మలుపుల మార్గాలు, అడుగడుగునా స్పీడు బ్రేకర్లు ఉన్న ప్రాంతాల్లో వాహనాలు ప్రవేశించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

★ మంగళవారం గాజువాకలో జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు కార్పొరేటర్లు నిషేధిత సమయంలో భారీ వాహనాలు ప్రవేశిస్తున్న విషయాన్ని కమిషనర్ కేతన్‌గార్గ్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుల దృష్టికి తీసుకెళ్లారు. జనావాసాల్లోకి దూసుకెళ్లి రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

CHANGE OF NAME

I, BODDI VIJAYA (New name), W/o Boddi Ramana, Previously Called BODDU VIJAYA (Old name), Resident of 30-67-10/1, Yadav street, Kanithi RHC Vadlapudi R H Colony, Visakhapatnam, Andhra Pradesh, India, Pin: 530046. Now change my name from BODDU VIJAYA (Old name) to BODDI VIJAYA (New name). Henceforth I will be called as BODDI VIJAYA (New name) for all purpose.

సిరుల స్వామికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన



సింహాచలం, న్యూస్‌టుడే: భక్తుల కొంగు బంగారమైన సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి సన్నిధిలో గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం నిత్య కల్యాణోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

నేడు విద్యుత్తు కోతలు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఆటోనగర్ ఎఫ్-బ్లాక్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌సిటీ 11 కేవీ ఫీడర్‌లో శుక్రవారం విద్యుత్తు నిలిపివేస్తున్నట్లు జోన్-2 ఈఈ బీకే నాయుడు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. వుడా ఫేజ్-2, 5, 7, ఫకీరుతక్యా, అల్ట్రావాష్ హెచ్‌టీ, వార్తా పబ్లికేషన్స్ ప్రాంతాల్లో కలుగు విద్యుత్తు అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

గోపాలపట్నం, న్యూస్‌టుడే : గోపాలపట్నం టౌన్‌సెక్షన్‌లో బుచ్చిరాజుపాలెం, ఆర్.ఆర్.వి.పురం ఉపకేంద్రాల పరిధిలో విద్యుత్తు మరమ్మతులో భాగంగా శుక్రవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని ఏపీఈపీడీసీఎల్ జోన్-3 డివిజనల్ ఇంజినీర్ బి.సింహాచలంనాయుడు, స్థానిక ఏఈ శ్యామ్‌సుందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరానగర్, నరసింహనగర్, లక్ష్మీనగర్, ప్రశాంతినగర్, కుమారి కల్యాణ మండపం రోడ్డు, వెంకటాపురం, ఆర్.ఆర్.వి.పురం, అజంతాపార్క్, వెంకటాపురం మూడుగుళ్లు, ఎస్బీసీకాలనీ పరిసర ప్రాంతాల్లో సరఫరాను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.

అక్కిరెడ్డిపాలెం: బీహెచ్‌పీవీ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో విద్యుత్తు మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిల్చిపోతుందని జోన్-2 ఈఈ బీకే నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అక్కిరెడ్డిపాలెం, డెయిరీ క్వార్టర్స్, డీమార్ట్ ఏరియా, పోర్టు రోడ్డు, పంచవటి టౌన్‌షిప్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరాకు అంతరాయం కల్గుతుందని పేర్కొన్నారు.

కదంతొక్కిన కార్మికలోకం

గాజువాకలో అఖిలపక్ష నేతల మహా ర్యాలీ

హెచ్‌పీసీఎల్ రిఫైనరీ గేటు వద్ద..

ఎన్ఏడీ గేటు ముందు ధర్నా చేస్తున్న ఇంటక్ నాయకులు

ఉక్కు కర్మాగారం వద్ద పోలీసుల బందోబస్తు

భెల్ గేటు వద్ద..

మల్కాపురంలో..

గాజువాక, అక్కిరెడ్డిపాలెం, పెదగంట్యాడ, ఎన్ఏడీకూడలి, మల్కాపురంలో, న్యూస్‌టుడే: కార్మికలోకం కదం తొక్కింది. అఖిలభారత కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మిక కోడ్‌ల రద్దు కోరుతూ చేసిన సమ్మెకు అన్నివర్గాల మద్దతు లభించింది. ఉక్కుపోరాట కమిటీ నాయకులు అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, ఎన్.రామారావు, సీపీఎం, సీపీఐ నాయకులు ఎం.రాంబాబు, కె.సత్యనారాయణ, వీసీసీ అధికార ప్రతినిధి జెర్రిపోతుల ముత్యాలు, ఆటో సంఘాల అధ్యక్షుడు గొలగాని నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3) న్యూస్‌టుడే : సార్వత్రిక సమ్మె సందర్భంగా గురువారం విశాఖ ఉక్కులో ఉద్యోగులు, ఒప్పంద కార్మికులు విధులకు హాజరు కావడంతో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. పెద్దసంఖ్యలో పోలీసులను ఇక్కడ మోహరించారు.

సింధియా, న్యూస్‌టుడే: హెచ్.పి.సి.ఎల్ గేటు వద్ద జరిగిన ఆందోళనల్లో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు బోగవల్లి నాగభూషణం, సత్యాంజనేయ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మల్కాపురం సీఐ గొలగాని అప్పారావు బందోబస్తు పర్యవేక్షించారు.

ఈఎన్‌సీని సందర్శించిన దేహ్రాదూన్ జర్నలిస్టులు

సింధియా: సన్‌రైజ్ కమాండుగా పేరొందిన తూర్పు నావికాదళాన్ని దేహ్రాదూన్ జర్నలిస్టులు సందర్శించారు. భారత సముద్ర భద్రత వ్యవస్థ, నౌకాదళం పోషిస్తున్న పాత్రను ప్రత్యక్షంగా వీక్షించారు. ఆధునిక స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 'ఐఎన్ఎస్ ఉదయగిరి' నౌక నిర్మాణం, పనితీరు, దేశ రక్షణలో ఎంత వరకు దోహదపడనుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఎర్రచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 89వ వార్డు చంద్రనగర్ ఎర్రచెరువు అభివృద్ధికి సుమారు రూ.97లక్షల జీవీఎంసీ నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేశ్, పశ్చిమ జెడ్సీ హైమావతి చేతుల మీదుగా గురువారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వార్డు తెదేపా అధ్యక్షులు బొడ్డేటి విజయ్‌కుమార్, పనుల విభాగం ఏఈ గాయత్రి, కూటమి నాయకులు పి.శ్యామ్‌సుందర్, ఐ.గోపి, డి.సురేశ్, జి.భాస్కర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రథమ వర్ధంతి

జననం: 19-07-1940

మరణం: 24-02-2025

కీ॥శే॥ శ్రీ కాజ గోపాల కృష్ణమూర్తి గారు

సీనియర్ కాంట్రాక్టర్ (సివిల్ ఇంజినీర్)

మంచితనం, మానవత్వం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వంతో అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ... నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో జీవనం సాగించి, కుటుంబ సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషిచేసి, మాకు సమాజంలో గౌరవస్థానం కల్పించి, మాకు దశ, దిశ మార్గనిర్దేశకులై నిలిచిన మీరు మానుండి భౌతికంగా దూరమై నేటికి 1 సం॥ గడిచినను మీ మధుర స్మృతులు, జ్ఞాపకాలు మా మదిలో సదా పదిలం... దైవసన్నిధికి చేరిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... బాధాతప్త హృదయాలతో...

భార్య: కాజ నాగమణి (లేటు)

కుమారుడు : కాజ వెంకట ఆదినారాయణ

కోడలు : కాజ సునీల

కుమార్తె : దేవినేని శైలజ

మనుమరాళ్ళు : కాజ తేజస్వి, దేవినేని అపర్ణకీర్తి (లేటు)

మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

సంవత్సరీకం: తేది. 13-02-2026 శుక్రవారం జయంతి జాసింత అపార్ట్‌మెంట్ డోర్ నెంబర్ 31-45-15/31, ఫ్లాట్ నెంబర్ 204, ప్రశాంతి నగర్, నక్షత్ర కేస్టల్ అపార్ట్‌మెంట్ ప్రక్కన, ఎస్.వి. గ్రాండ్-2 ఎదురుగా, కూర్మన్నపాలెం, విశాఖపట్నం. పిన్ కోడ్. 530049. సెల్: 7013328305, 9392816420

వసతులు కల్పిస్తే.. సాఫీగా శివయ్య దర్శనం

మహేశ్వరుడి శివరాత్రి వేడుకకు చారిత్రక ఆలయాలు ముస్తాబవుతున్నాయి. లక్షల్లో భక్తులు తరలివచ్చే దేవస్థానాలు జిల్లాలో ఉన్నాయి. గత ఏడాది వసతుల పరంగా భక్తజనం ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఈసారి ఆ సమస్య లేకుండా సాఫీగా దర్శనాలు సాగాలంటే అధికారులు చేపట్టాల్సిన చర్యలపై 'న్యూస్‌టుడే' కథనమిది.

– న్యూస్‌టుడే, శృంగవరపుకోట, వంగర, నెల్లిమర్ల

సన్యాసయ్యపాలెం..

సన్యాసేశ్వరస్వామి

✪ సుమారు 50 వేల మంది

❐ స్నానపు గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. కోనేరులో నీరు ఎక్కువగా ఉండి లోతుగా ఉండడంతో స్నానాలకు దిగే భక్తులు ప్రమాద బారిన పడకుండా బారికేడ్లు పెట్టాలి.

● దర్శనం అనంతరం తిరిగి వచ్చే మార్గాలను వెడల్పు చేయాలి. ఆ మార్గంలో ఆటోలు రాకుండా చర్యలు తీసుకోవాలి. ● ఎస్.కోట నుంచి సన్యాసయ్యపాలేనికి ఆర్టీసీ సర్వీసుల సంఖ్య పెంచాలి.

సన్యాసేశ్వరస్వామి ఆలయంలో క్యూ లైన్లు

పుణ్యగిరి

ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయం

✪ సుమారు లక్ష మంది

❐ దర్శనం అనంతరం తిరిగి వచ్చిన భక్తులు మట్టి రోడ్డుపై రాళ్ల వల్ల ఇబ్బందులు పడ్డారు.

● తాత్కాలిక మరుగుదొడ్లలో నీరు సరిగా లేక, ఎప్పటికప్పుడు శుభ్రం చేయక అవస్థలు తప్పలేదు.

● దుస్తులు మార్చుకునే గదుల వద్ద రద్దీ నెలకొంది. భక్తులు స్నానమాచరించే పుట్టుదార వద్ద దుస్తులు మార్చుకునే గదిని మూసివేయడంతో తడి వస్త్రాలతోనే బయటకు రావాల్సి వచ్చింది.

● లింగోద్భవ సమయంలో భక్తులు పోటెత్తడంతో తీవ్ర రద్దీ నెలకొంది. రాకపోకలకు ఒకే మార్గం కావడంతో కొంత ఇబ్బంది కలిగింది. ఈ మార్గంలో లైటింగు ఎక్కువగా ఏర్పాటు చేయాలి.

● పార్కింగ్ ప్రాంతాలు ఎక్కువ ఏర్పాటు చేయాలి.

● కొండ మధ్యలో, పైన ఆక్సిజన్ అందించే కాన్సన్‌ట్రేటర్లు ఏర్పాటు చేస్తే ఆయాసంతో ఇబ్బందులు పడే వారికి ఉపశమనంగా ఉంటుంది.

రామతీర్థం

✪ సుమారు రెండు లక్షలు

❐ మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేక, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు చాలక మహిళలు ఇబ్బందులు ఎదురయ్యాయి.

● ఆర్టీసీ బస్సులు, దేవాలయానికి సంబంధించిన వాహనాలకు తప్ప మిగతా వాహనాలు ప్రవేశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

● ప్రస్తుతం నెల్లిమర్ల నుంచి రణస్థలం వైపు వెళ్లే రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. సీతారామునిపేట కూడలి వద్ద ట్రాఫిక్ మళ్లించాలి. రణస్థలం నుంచి వచ్చిన వాహనాలను నెలివాడ వద్ద నిలుపుదల చేయాలి.

● వాహనాలు పార్కింగ్‌ను సీతారామునిపేట కూడలి అవతల వైపు ఉండేలా చూడాలి.

సంగమేశ్వరుడు

వంగర మండలం సంగాం గ్రామంలో సంగమేశ్వరస్వామివారి ఆలయం (త్రివేణీ సంగమం)వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు.

✪ ఈసారి సుమారు 30 వేలమంది వస్తారని అంచనా.

❐ ట్రాఫిక్ అవస్థలు ఎదురయ్యాయి. ఈసారి ఆలయానికి 800 మీటర్ల దూరంలో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నందున సమస్య ఉండదని కమిటీ సభ్యులు చెబుతున్నారు.

● స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు గదులు లేక మహిళలు ఇబ్బందులు పడ్డారు.. తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ● రాత్రి వేళల్లో త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు వెళ్తుంటారు. నడిచే దారిలో విద్యుత్తు దీపాలు ఏర్పాటు అవసరం.

సూచిక ✪ వచ్చే భక్తులు ❐ గత ఏడాది ఇబ్బందులు.. చేపట్టాల్సిన చర్యలు

తరలివచ్చారు.. కొలువుదీరారు

మేళాకు హాజరైన అభ్యర్థులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విజయనగరంలోని జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయంలో గురువారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు అభ్యర్థులు తరలివచ్చారు. జేఎన్‌టీయూ జీవీ, హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ్- ఇన్ఫోసిస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించారు.. ఉపకులపతి ఆచార్య వి.వి.సుబ్బారావు ప్రారంభించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 632 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 497 మంది హాజరయ్యారు. 9 సంస్థలు పాల్గొనగా.. 354 మంది కొలువులు సాధించారు. కొందరు రెండేసి కంపెనీలకు ఎంపికయ్యారు. రిజిస్ట్రార్ జి.జయసుమ, నిర్మాణ్- ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధి జి.శ్రీనివాసరావు, ఇంజినీరింగ్ కళాశాల ప్రధానాచార్యుడు ఆర్.రాజేశ్వరరావు పాల్గొన్నారు. సమన్వయకర్తలుగా డైరెక్టర్లు జి.జె.నాగరాజు, వి.ఎస్.వకుళ వ్యవహరించారు.

ఎంపికైన వారి సంఖ్య..

కంపెనీ	ఉద్యోగులు
మేధా	110
వోల్టాస్	15
యొకొహామా	14
కియా	70
టాటా ఎలక్ట్రానిక్స్	81
రాయల్ ఎన్‌ఫీల్డ్	35
హుందాయ్	15
జాన్సన్‌లిఫ్ట్	02
శ్రీసాయి కన్‌స్ట్రక్షన్స్	35

మిషన్ వాత్సల్యకు రూ.1.14 కోట్లు

తెర్లాం, న్యూస్‌టుడే: మిషన్ వాత్సల్య పథకంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1.14 కోట్లు విడుదలైనట్లు ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 410 మంది అనాథ పిల్లలకు నెలకు రూ.4 వేల చొప్పున ఆరు నెలలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయని, త్వరలోనే వారి ఖాతాలకు జమవుతాయన్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 22 చోట్ల కార్యకర్తలు, 270 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

లేఅవుట్!

కాలనీల్లో నిర్మించని ఇళ్ల రద్దు

సొంత స్థలాల్లో గృహాలకు ప్రాధాన్యం

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్

గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన కాలనీల్లో నిలిచిన ఇళ్ల నిర్మాణాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. జిల్లావ్యాప్తంగా 739 కాలనీలను గుర్తించగా.. 114 ప్రాంతాల్లో ఇప్పటివరకు గృహాలు కానరాలేదు. వీటిల్లో 5,491 ఇళ్లు మంజూరు కాగా.. అవన్నీ రద్దయినట్లే. మిగిలిన చోట్లా పనులు చేయలేమని కొందరు లబ్ధిదారులు ముందుకు రావడంతో మరో 1,216 దరఖాస్తులను తొలగించారు. మిగిలిన 625 కాలనీల్లో 27 వేలకు పైగా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. 34 శాతమే ప్రక్రియ పూర్తయింది. అదే సొంత స్థలాల్లో 92 శాతం మంది పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఉగాది నాటికి 11,809 కుటుంబాలతో గృహ ప్రవేశాలు చేయించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే 489 పూర్తయ్యాయని గృహనిర్మాణశాఖ పీడీ జి.మురళీమోహన్ తెలిపారు.

కారణాలివే..

★ గ్రామాలకు దూరంగా ఉండడం. . శ్మశాన వాటికలు, కొండల మధ్య ఏర్పాటు చేయడంతో మరికొందరు స్వయంగా పత్రాలు అందించారు. అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో 2,061 గృహాలను రద్దు చేశారు.

ప్రస్తుతం నిర్మాణాల్లో ప్రగతి ఇలా..

అంశం	లేఅవుట్లలో	సొంత స్థలాల్లో
మంజూరు	27,607	40,870
ప్రగతిలో ఉన్నవి	16,898	2,886
ప్రారంభానికి నోచుకోనివి	1,216	428
పూర్తయినవి	9,493	37,556

★ నెలిమర్ల అర్బన్ పరిధిలో 1,482 ఇళ్లు మంజూరు చేశారు. కొండమీద ఉండడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆ లేఅవుట్ రద్దయింది.

లడ్డూ కావాలా భక్తా!

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానానికి శివరాత్రి వేళ భక్తులు పోటెత్తుతారు. భక్తులకు ప్రసాదంగా విక్రయించేందుకు ఆలయ అధికారులు 25 వేల లడ్డూలను సేవలకు సాయంతో సిద్ధం చేశారు.

మేమున్నామని.. నీకేం కాదని..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రీడాకారిణి హేమలత

గంట్యాడ, న్యూస్‌టుడే: 'దిగులు పడకు ఛాంపియన్.. నువ్వు మళ్లీ గెలుస్తావ్' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనం ఆమెలో ధైర్యాన్ని నింపింది. తనకు జరిగిన ప్రమాదం, శస్త్రచికిత్సలో కాలు తీసేయడం గురించి రాష్ట్ర ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు, జాతీయ రెజ్లింగ్ సెలక్షన్ కమిటీ సభ్యుడైన పురుషోత్తంకు 'ఈనాడు' ప్రచురించిన కథనాన్ని ఆమె వాట్సప్ చేశారు. చలించిపోయిన ఆయన తక్షణ అవసరాల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయం పంపారు. శస్త్రచికిత్స చేసిన భాగంలో గాయం నల్లగా మారడంతో శనివారం మరో ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారని ఆమె భర్త చెప్పారు. ప్రమాదం తర్వాత తన పరిస్థితి వివరిస్తూ, సాయం అర్థిస్తూ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు ఆమె లేఖ రాశారు.

ప్రైవేటులో ఒకటో తరగతి ఉచితం

పేద వర్గాలకు అవకాశం

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం, రాజాం

విద్యాహక్కు చట్టం కింద వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచితంగా చేరేందుకు విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐబీ, సీబీఎస్, ఐసీఎస్ఈ, రాష్ట్ర సిలబస్ కింద నడుస్తున్న విద్యాలయాల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. జిల్లాలో 421 పాఠశాలలు(ఒకటోతరగతి ఉన్నవి) ఉన్నాయి. గతేడాది 302 యాజమాన్యాలు ముందుకొచ్చాయి.

ప్రక్రియ ప్రారంభం..

ఈనెల 7 నుంచి పాఠశాలల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 16 వరకు అవకాశం ఉంది. రాష్ట్ర సిలబస్ ఉన్న పాఠశాలల్లో చేరాలంటే 02.06.2020- 31.05.2021, ఇతర సిలబస్ ఉన్నవాటిల్లో అయితే ప్రవేశం పొందాలంటే 02.04.2020- 31.03.2021 మధ్య జన్మించి అయిదేళ్లు నిండి ఉండాలి. జిల్లాలో సుమారు మూడు వేలమంది చేరేందుకు అవకాశం ఉంది.

గత నాలుగేళ్లలో ఇలా..

సంవత్సరం	ఎంపిక	చేరికలు
2022-23	214	165
2023-24	1168	813
2024-25	1735	1326
2025-26	2,453	1604

వెబ్‌సైట్‌లో ఎంపిక జాబితా

విద్యార్థుల ఆధార్, ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఎంపిక జాబితా పెడతారు. సచివాలయం, ఎమ్మార్సీ, పాఠశాలల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు డీఈవో, సమగ్ర శిక్షా ఏపీసీ, టోల్‌ఫ్రీ నంబరు- 18004258599ను సంప్రదించవచ్చని ఏపీసీ ఎ.రామరావు తెలిపారు.

ముఖ్యమైన తేదీలు..

విద్యార్థుల నమోదు: ఈనెల 20- మార్చి 10

అర్హతల నిర్ధారణ: మార్చి 17

మొదటి విడత లాటరీ: అదే నెల 25

ప్రవేశాల ధ్రువీకరణ: 26/03- 07/04

రెండో విడత లాటరీ: ఏప్రిల్ 12

ప్రవేశాల ధ్రువీకరణ: 13/04- 23/04

కాసులు వదలరు.. కనికరం చూపరు!

వివాదాలకు కేంద్రంగా వేపాడ తహసీల్దారు కార్యాలయం

జిల్లాలో వివిధ మండలాల్లో రెవెన్యూ అధికారులు భూ దస్త్రాలు తారుమారు చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి వివాదాలు సృష్టిస్తున్నారు. సాంకేతికంగా హద్దులు, సర్వే నంబర్లు, పట్టాదారుల పేర్లలో తప్పులు నమోదైతే సరిదిద్దాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇతర మండలాలతో పోల్చితే శృంగవరపుకోట నియోజకవర్గం పరిధి వేపాడ తహసీల్దారు కార్యాలయంలో ఇవి అధికంగా జరగడంతో బాధితులు పెరుగుతున్నారు.

–ఈనాడు, విజయనగరం

వేపాడ మండలం పాటూరు గ్రామానికి చెందిన ద్వారపూడి అప్పలనాయుడు సోంపురం రెవెన్యూలోని వివిధ సర్వే నంబర్లలోని రెండెకరాల వారసత్వ ఆస్తిని తన సంతానానికి 2006కు ముందే రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత ఈ ఆస్తి తనదని మరొకరు వీఆర్వో సహకారంతో తన పేరిట మార్చుకున్నారు. దీనిపై న్యాయస్థానాల వరకు వివాదం నడిచింది. భూమి అప్పలనాయుడికి చెందినదని, ఆయన సంతానానికి అనుకూలంగా తీర్పు వచ్చినా.. రెవెన్యూ అధికారులు మాత్రం కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. మూడేళ్లుగా అదిగో.. ఇదిగో దస్త్రాలు మారుస్తాం.. అంటూ చెబుతున్నారు తప్ప న్యాయం చేయలేదని అప్పలనాయుడు కుమారులు 'ఈనాడు' ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి.

అనిశాకు పట్టుబడినా..

క్షేత్ర స్థాయిలో సక్రమంగా పరిశీలించకుండా మ్యుటేషన్లు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే మండలంలో ఆరు నెలల క్రితం మ్యుటేషన్‌కు రూ.1.60 లక్షలు డిమాండ్ చేసిన మహిళా వీఆర్వో అనిశాకు పట్టుబడటం జిల్లా రెవెన్యూ వర్గాల్లో కలకలం సృష్టించింది.

అక్రమాలు... ఆరోపణలు

● వీలుపర్తిలో భూ యజమాని తన ఆస్తిని సాగు చేసుకునేందుకు మేనత్తకు ఇచ్చారు. ఆ భూమిని ఆమె పేరిట మ్యుటేషన్ చేయడంతో లబోదిబోమంటున్నారు.

● కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగుల సిఫార్సులు లేకుండా తహసీల్దారు స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా మ్యుటేషన్ చేశారని సింగరాయి గ్రామానికి చెందిన రిక్కి అప్పారావు జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత డిసెంబరులో తిరుమల దర్శనానికి నాలుగు రోజుల పాటు సెలవు పెట్టిన తహసీల్దారు కొలంబో పర్యటనకు వెళ్లారని ఆయన ఆధారాలు సమర్పించారు.

● తిరుపతి వెళ్లేందుకే సెలవు కోరగా ఆర్డీవో మంజూరు చేశారని, తన స్నేహితురాలు తప్పుదోవ పట్టించి కొలంబో తీసుకెళ్లిందని వేపాడ తహసీల్దారు రాములమ్మ చెప్పారు. అడ్డగోలుగా దస్త్రాలు తారుమారు చేసి మ్యుటేషన్లు చేస్తున్నారని వెల్లువెత్తిన ఆరోపణలు ప్రస్తావించగా.. గిట్టనివారు ఇదంతా చేస్తున్నారన్నారు.

డిమాండ్ల సాధనకు గళమెత్తారు..

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులను ఆర్థిక కోణంలో చూడకూడదని ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణుగోపాల్ కోరారు. గురువారం నగరంలోని కలెక్టరేట్ సమీపంలో ఆయన మాట్లాడారు. ప్రయోజనాలు కల్పించడం ప్రభుత్వాల హక్కు అని పేర్కొన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేయడం తగదన్నారు. పాత పింఛను విధానం పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెన్షనర్లకు అదనపు లబ్ధి.. తదితర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.సురేష్, జిల్లా కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి కె.చంద్రశేఖర్, పింఛన్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.

నిరసన ప్రదర్శనలో ఉద్యోగులు

విద్యుత్తు ఉద్యోగులు.. సేవా వెలుగు

రక్తదానం చేస్తున్న ఎస్ఈ లక్ష్మణరావు, తదితరులు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల యూనియన్ 77వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని దాసన్నపేటలో ఉన్న విద్యుత్తు భవన్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఎస్ఈ లక్ష్మణరావు, అధికారులు, సిబ్బంది 89 యూనిట్ల రక్తాన్ని అందించారు. సొసైటీ జీవితకాల సభ్యులుగా 26 మంది చేరారు. బ్లడ్ బ్యాంకుకు అవసరమైన 10 కేవీ సామర్థ్యం గల సౌర ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఈ తెలిపారు. రెడ్‌క్రాస్ ఛైర్మన్ ప్రసాదరావు, యూనియన్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఆర్ఎస్.వరప్రసాద్, ఈఈ త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.

రక్తం పోటెత్తుతోంది

జిల్లాలో పెరుగుతున్న బీపీ బాధితులు

న్యూస్‌టుడే- రాజాం

డబ్బులు లెక్క చూసుకుంటాం.. జమ, ఖర్చులు బేరీజు వేసుకుంటాం. మరి అధిక రక్తపోటు లెక్కలు ఎప్పుడైనా సరి చూసుకున్నారా? రక్తం పోటెత్తితే ఆరోగ్యంపై దుష్ప్రభావానికి దారి తీస్తుంది. 50 ఏళ్లు దాటాకే బీపీ వస్తుందని, ఈలోపు భయపడాల్సిన పనిలేదనేది ఒకప్పుడు వినిపించే మాట. ఇప్పుడు యువత నుంచి వృద్ధుల వరకు అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఎన్‌సీడీ సర్వే చేయిస్తోంది. ఇందులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో 14.62 శాతం మందికి బీపీ నిర్ధారణ కాగా.. మరో 3.74 శాతం మంది అనుమానితులుగా ఉన్నారు.

కొలతలు(ఎంఎంహెచ్‌జీ) ఇవే

● నార్మల్ : 120/80 కన్నా తక్కువ

● అధికం : 120/80 నుంచి 129/80

● ఒకటో దశ అధిక రక్తపోటు: 130/80 నుంచి 139/89

● రెండో దశ : 140/90, అంతకన్నా ఎక్కువ

★ సర్వే స్క్రీనింగ్‌లో పాల్గొన్నవారు: 5,46,789 మంది

★ అధిక రక్తపోటు ఉన్నవారు: 79,982

★ అనుమానితులు: 22,492

వైద్యులు ఏం చెబుతున్నారంటే..

★ వారానికి కనీసం 150 సాధారణ, 75 నిమిషాల కఠిన వ్యాయామాలు చేయాలి. ★ సిగరెట్లు, చుట్టలు, బీడీలు, ఈ సిగరెట్లు తాగొద్దు. ★ రాత్రి 7-9 గంటల సమయం నిద్రించాలి. ★ వ్యాయామం, ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి వాటితో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ★ ఉప్పు మోతాదు తగ్గించాలి. ★ రోజంతా తగినంత నీరు తాగాలి. ★ గ్లూకోజు నియంత్రణలో ఉంచుకోవాలి.

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. బీపీ బాధితులు పెరుగుతున్నారు. గింజ ధాన్యాలు, పెద్దమొత్తంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజపప్పులు, విత్తనాలు, శాఖాహార ప్రోటీన్(మాంసాహారులైతే చికెన్, చేపలు), వెన్న తీసిన పాలతో కూడిన సమగ్ర పోషకాహారం తీసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి. మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవాలి.

– కరణం హరిబాబు,సూపరింటెండెంట్, రాజాం ప్రభుత్వాసుపత్రి

లక్షల్లో పశువులు.. వందల్లో బీమా

రైతులందరికీ మేలు కలగని పరిస్థితి

నిధులు లేవంటున్న అధికారులు

న్యూస్‌టుడే- రేగిడి

జిల్లాలో రైతులకు వ్యవసాయం తర్వాత ప్రధాన ఆదాయ వనరు పాడిపశువులు, మేకలు, గొర్రెల పెంపకం. రూ.వేలు వెచ్చించి, కొనుగోలు చేసిన పశువులు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాతపడితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. రైతు నష్టపోకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీమియం తగ్గించింది. స్వల్పంగా రాయితీ నిధుల కేటాయించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

జిల్లాలో పశుసంపద..

★ ఆవులు,గేదెలు : 4,78,805

★ గొర్రెలు మేకలు: 6,04,665

★ పందులు, కోళ్లు : 62,09,819

బీమా కోసం ఆవుకు ట్యాగ్ వేస్తున్న సిబ్బంది

జిల్లాకు ప్రభుత్వం పశుబీమా ప్రీమియం కోసం రూ.11 లక్షలు కేటాయించింది. దీంతో 670 పశువులకు మాత్రమే 85 శాతం ప్రీమియం చెల్లించినట్లు చెబుతున్నారు. పశుసంపద లక్షల్లో ఉండగా.. వందల్లోనే బీమా జరుగుతోంది. రేగిడి మండలంలోనే ఆవులు, గేదెలు 14,463.. మేకలు, గొర్రెలు 24,181 ఉన్నాయి. ఇక్కడ 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి వరకు 48 పశువులకు మాత్రమే బీమా చేశారు. అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి.

★ బీమా ప్రీమియంలో రైతు వాటా : 15 శాతం

★ ప్రభుత్వ వాటా : 85 శాతం

★ పశువు విలువలో : 6.4 శాతం చెల్లించాలి.

★ ఉదాహరణకు పశువు ఖరీదు రూ.30 వేలు అయితే దానికి ప్రీమియం రూ.1,920 అవుతుంది. ఇందులో రైతు రూ.288, ప్రభుత్వం రూ.1632 చెల్లించాలి.

★ ఒక్కసారి చెల్లిస్తే మూడేళ్ల పాటు వర్తిస్తుంది.

నిధులు వస్తే అవకాశం కల్పిస్తాం..

పశు బీమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.11 లక్షలు వచ్చాయి. జనవరి 31తో గడువు ముగిసింది. ముందుగా వచ్చిన రైతులకు ప్రీమియం చెల్లించాం. నిధులు కేటాయిస్తే తిరిగి అవకాశం కల్పిస్తాం. – మురళీకృష్ణ, జేడీ, పశుసంవర్ధక శాఖ

17 నుంచి ఆటల సందడి

విజయనగరం బాబామెట్ట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) లీగ్ నిర్వహణకు సిద్ధమైంది. పాల్గొనేవారికి టీఏ, డీఏలతో పాటు దుస్తులను సైతం ప్రభుత్వమే అందజేయనుంది. ఈనెల 17 నుంచి డిసెంబరు 22 వరకు కొనసాగనున్నాయి. అథ్లెటిక్స్, చదరంగం, బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్, హాకీ, ఖోఖో, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, బీచ్ స్పోర్ట్స్ తదితర 31 అంశాల్లో తలపడవచ్చన్నారు. విజయనగరం వేదికగా రాష్ట్రస్థాయి టెన్నిస్(పురుషులు), వాలీబాల్ పోటీలు జరుగుతాయని డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని, వివరాలకు 80741 16276, 94917 67327ను సంప్రదించాలన్నారు.

దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఐ అధికారుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. పలు ఘటనలు తమ దృష్టికి వచ్చాయని, బాధితులు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఆర్టీఐ విభాగాలకు చెందిన అధికారులు గ్రామస్థాయిలో ఎవరినీ సభ్యులుగా నియమించలేదన్నారు. ఎవరైనా వసూళ్లకు వస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు



(c) eenadu

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - ఆంధ్రప్రదేశ్ ప్రాంతం
బ్రోకెన్ రైస్ విక్రయం - ఈ-వేలం
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI), ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఆధ్వర్యంలో Valuejunction.in ద్వారా బ్రోకెన్ రైస్ ఈ-వేలం నిర్వహించబడుతోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమను తాము నమోదు చేసుకొని, మిల్లు ప్రాంగణాల నుండి బ్రోకెన్ రైస్ కొనుగోలు చేయడానికి ఈ-వేలంలో పాల్గొనవచ్చు.
వేలం రోజు: ప్రతి బుధవారం
సమయం: ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు
ఈ-వేలం వెబ్‌సైట్: https://valuejunction.in/fci/
మరిన్ని వివరాల కోసం దయచేసి వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
డివిజనల్ మేనేజర్
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డివిజనల్ కార్యాలయం, విశాఖపట్నం

FOOD CORPORATION OF INDIA
Andhra Pradesh Region
SALE OF BROKEN RICE THROUGH E-AUCTION
Sale of Broken Rice is being conducted by Food Corporation of India (FCI), Andhra Pradesh Region through **Valuejunction.in**. Interested buyers may register themselves and participate in the e-auction to purchase Broken Rice from mill premises.
Auction Day: Every Wednesday
Time: 11:00 AM to 02:00 PM
E-Auction Platform: https://valuejunction.in/fci/
For further details, interested bidders are requested to visit the website.
Divisional Manager
Food Corporation of India, Divisional Office, Visakhapatnam

ఇండియన్ బ్యాంక్ | విజయనగరం బ్రాంచ్
డి.నెం.8-1-93/94, శ్రీ కన్యకాపరమేశ్వరి గుడి దగ్గర, ఎమ్.జి. రోడ్డు, విజయనగరం - 535001, ఆంధ్రప్రదేశ్. ఫోన్. 08922-276999

(Appendix IV) **స్వాధీనత ప్రకటన**
రూలు 8(1) ప్రకారం (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారము **ఇండియన్ బ్యాంక్** యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 నందలి సెక్షన్ 13 (12)కు అనుబంధమైన రూల్స్ 8 మరియు 9 ప్రకారము సంక్రమించిన అధికారములతో <u>ఋణగ్రహీత(లు):</u> **1. మెస్సర్స్ ఎమ్ఆర్ షాపింగ్ మాల్**, డి.నెం.2-11-38, ఉల్లి వీధి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ - 535001. 2. శ్రీ ముచ్చి రామలింగ, తండ్రి : శ్రీరామ మూర్తి **(మేనేజింగ్ పార్టనర్)**, డి.నెం.11-5-35ఎ, ఉల్లి వీధి, సూర్య క్లినిక్ ఎదురుగా, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ - 535001. **3. శ్రీమతి ముచ్చి సత్యవాణి**, భర్త : రామలింగ **(పార్టనర్)**, డి.నెం.11-5-35ఎ, ఉల్లి వీధి, సూర్య క్లినిక్ ఎదురుగా, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ - 535001. **4. శ్రీ ముచ్చి హరీష్**, తండ్రి : రామలింగ **(పార్టనర్)**, డి.నెం.11-5-35ఎ, ఉల్లి వీధి, సూర్య క్లినిక్ ఎదురుగా, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ - 535001. **5. శ్రీ ముచ్చి ఆంజనేయ ప్రసాద్**, తండ్రి : శ్రీరామ మూర్తి **(పార్టనర్)**, ఫ్లాట్ నెం.309, లోటస్ బ్లాక్, సింగపూర్ సిటీ, దాసన్నపేట, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ - 535002. **6. శ్రీ ముచ్చి రమణ**, తండ్రి : శ్రీరామ మూర్తి **(హామీదారు)**, డి.నెం.9-5-10, సంతపేట గొల్ల వీధి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ - 535001. **7. శ్రీ ముచ్చి విశ్వనాథం**, తండ్రి : శ్రీరామ మూర్తి **(హామీదారు)**, డి.నెం.11-5-35ఎ, ఉల్లి వీధి, సూర్య క్లినిక్ ఎదురుగా, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ - 535001. వారు మా యొక్క **విజయనగరం మెయిన్ బ్రాంచ్‌నకు** చెల్లించవలసిన బకాయి మొత్తం **తేది.06.12.2025** నాటికి (**A/C No : 6604168909 ,MICRO-SMALL-ENT-SOD-REPO, A/C No: 6732951520, INDSME MORTGAGE -MCLR1Y, A/C No : 6874858700, INDMSE COVID EMERGENCY LN, A/C No : 7092578303, CORP FITL-NEW-MCLR, A/C No : 7108589083 ,MSME_GECLS 1.0_EXTN-REPO, A/C No : 7541914383, MSME-SML-SRV-LAP-REPO**) నకు **రూ.4,65,43,861/-** (అక్షరాల నాలుగు కోట్ల అరవై అయిదు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక రూపాయలు మాత్రమే) నోటీసు తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **తేది.06-12-2025న డిమాండ్ నోటీసు** జారీ చేయబడినది.

ఋణగ్రహీత బకాయి సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఈ దిగువ సంతకందారు సదరు చట్టములోని సెక్షన్ 13(4)కు అనుబంధమైన సదరు రూల్సు నందలి రూల్సు 8 మరియు 9 ప్రకారము **తేది.11-02-2026న** దిగువ పేర్కొన్న ఆస్తిని **స్వాధీనత** తీసుకోవడమైనదని ప్రత్యేకంగా ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా తెలియజేయడమైనది.

ఈ ఆస్తి విషయమై ఎవరు ఎటువంటి లావాదేవిలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా చెల్లించవలసిన బకాయి మొత్తం **తేది.10.02.2026** నాటికి **రూ.4,77,59,543/-** (అక్షరాల నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల అయిదు వందల నలభై మూడు రూపాయలు మాత్రమే) + వడ్డీ మరియు ఇతర ఖర్చులు **ఇండియన్ బ్యాంక్** వారి ఛార్జీకి లోబడి వుండునని ఇందుమూలముగా ప్రత్యేకించి ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకానికి హెచ్చరించడమైనది.

<u>స్థిరాస్తి వివరములు</u>
విజయనగరం, విజయనగరం మున్సిపాలిటీ, ఉల్లి వీధి, పడమర రోడ్డు, ఎమ్.సి. వార్డు నెం.2, సంతపేట వార్డు, టి.ఎస్.నెం.815, డి.నెం.2-11-38 వద్ద 453.88 చ॥గ॥ల స్థల విస్తీర్ణంలో క్రింది, మొదటి, రెండు & మూడు అంతస్తులు, ఒక సెల్లార్‌తో కూడిన కమర్షియల్ "ఎమ్.ఆర్. షాపింగ్ మాల్" యావత్తు ఆస్తి.

<u>**షెడ్యూలు-1 (డాక్యుమెంట్ నెం.4637/2014, తేది.09.09.2014 ప్రకారం) (టైటిల్ హోల్డర్: శ్రీ ముచ్చి రామలింగ):-**</u> విజయనగరం ఈస్ట్ రిజిస్ట్రేషన్ సబ్ డిస్ట్రిక్ట్ మరియు విజయనగరం మున్సిపల్ పరిధిలో, టి.ఎస్.నెం.815 పార్ట్, ఎమ్‌సి వార్డు నెం.2, సంతపేట నార్త్ వార్డు, మున్సిపల్ రోడ్డు తూర్పు వరుస, ఉల్లి వీధి, పార్క్ వెస్ట్ రోడ్డు, డి.నెం.2-11-38 వద్ద మొత్తం 32.50 చ॥గ॥ల విస్తీర్ణంలో గల ఆర్‌సిసి స్లాబ్‌డ్ భవనం యావత్తు ఆస్తి. **హద్దులు: తూర్పు:** ముచ్చి రమణ & కంటుబుక్త గార్లకు చెందిన ఆస్తి, **దక్షిణం :** ముచ్చి రమణ గారికి చెందిన ఆస్తి, **పడమర :** ముచ్చి రామలింగ గారికి చెందిన ఆస్తి, **ఉత్తరం :** ముచ్చి రామలింగ గారికి చెందిన ఆస్తి.

<u>**షెడ్యూలు-2 (డాక్యుమెంట్ నెం.4638/2014, తేది.09.09.2014 ప్రకారం) (టైటిల్ హోల్డర్: శ్రీ ముచ్చి రమణ):-**</u> విజయనగరం ఈస్ట్ రిజిస్ట్రేషన్ సబ్ డిస్ట్రిక్ట్ మరియు విజయనగరం మున్సిపల్ పరిధిలో, టి.ఎస్.నెం.815 పార్ట్, ఎమ్‌సి వార్డు నెం.2, సంతపేట నార్త్ వార్డు, మున్సిపల్ రోడ్డు తూర్పు వరుస, ఉల్లి వీధి, పార్క్ వెస్ట్ రోడ్డు, డి.నెం.2-11-38 వద్ద మొత్తం 29.50 చ॥గ॥ల విస్తీర్ణంలో గల ఆర్‌సిసి స్లాబ్‌డ్ భవనం యావత్తు ఆస్తి. **హద్దులు: తూర్పు:** కంటుబుక్తాన్‌కు చెందిన ఆస్తి మరియు మున్సిపల్ సిమెంట్ రోడ్డు, **దక్షిణం :** రాయన పైడితల్లి మరియు ఇతరులకు చెందిన ఆస్తి, **పడమర :** ముచ్చి రామలింగ గారికి చెందిన ఆస్తి కొంతమేర మరియు రాయన పైడితల్లి గారి ఆస్తి కొంతమేర, **ఉత్తరం :** ముచ్చి రామలింగ గారికి చెందిన ఆస్తి మరియు పల్లంపల్లి కళావతి గారి ఖాళీ స్థలం.

<u>**షెడ్యూలు-3 (డాక్యుమెంట్ నెం.3558/2014, తేది.21.07.2014 ప్రకారం)(టైటిల్ హోల్డర్: శ్రీ ముచ్చి రామలింగ):-**</u> విజయనగరం ఈస్ట్ రిజిస్ట్రేషన్ సబ్ డిస్ట్రిక్ట్ మరియు విజయనగరం మున్సిపల్ పరిధిలో, అసెస్మెంట్ నెం.లు 1093005582, 1093005584, టి.ఎస్.నెం.815 పార్ట్, ఎమ్‌సి వార్డు నెం.2, సంతపేట నార్త్ వార్డు, మున్సిపల్ రోడ్డు తూర్పు వరుస, ఉల్లి వీధి, పార్క్ వెస్ట్ రోడ్డు, డి.నెం.2-11-38 వద్ద ఐటమ్ నెం.1, 2 మరియు 3ల మొత్తం 391.88 చ॥గ॥ల విస్తీర్ణంలో గల ఆర్‌సిసి స్లాబ్‌డ్ భవనం యావత్తు ఆస్తి. **హద్దులు: తూర్పు:** కంటుబుక్త గారికి చెందిన ఆస్తి కొంతమేర మరియు అల్లవిల్లి లక్ష్మి గారి ఆస్తి, **దక్షిణం :** రాయన పైడితల్లి మరియు ఇతరులకు చెందిన ఆస్తి, **పడమర :** ఉల్లి వీధి యొక్క మున్సిపల్ రోడ్డు, **ఉత్తరం :** ఆర్య వైశ్య చౌల్ట్రీ.

తేది : 11-02-2026 సం/- అధీకృత అధికారి
ప్రదేశం : విజయనగరం ఇండియన్ బ్యాంక్, విజయనగరం బ్రాంచ్

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం

మాట్లాడుతున్న ఎస్పీ దామోదర్

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ అన్నారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో గురువారం జరిగిన దర్బార్‌లో ఆయన మాట్లాడారు. ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూస్తామన్నారు. అంకితభావం, నిజాయతీతో విధులు నిర్వహించాలన్నారు. ఎస్పీ సౌమ్యలత, ఏవీ.లీలారావు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ● మహాశివరాత్రి సందర్భంగా ముఖ్య పుణ్య క్షేత్రాల వద్ద బందోబస్తు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. ఆన్‌లైన్‌లో విశాఖ రేంజ్ పరిధిలోని ఎస్పీలతో మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న చర్యలను దామోదర్ వివరించారు.

నారాయణం శ్రీనివాస్‌పై సైబర్ దాడి

రూ.27.24 లక్షలు దోచేసిన కేటుగాళ్లు

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: ప్రముఖ వ్యాపారవేత్త, నారాయణం (గ్రూప్) అధినేత నారాయణం శ్రీనివాస్ సైబర్ దాడికి గురయ్యారు. ఒకటో పట్టణ సీఐ చౌదరి వివరాల ప్రకారం.. శ్రీనివాస్ ఆన్‌లైన్‌లో వ్యాపార సంబంధిత వివరాల కోసం వెతికారు. ఈ క్రమంలో విజయనగరంలో ఫ్రాంచైజీ రామ్ (బ్రాంచ్) ఏర్పాటుకు అవకాశం ఉందని ప్రకటన కనిపించింది. ఆసక్తి కనబరిచిన ఆయన విడతల వారీగా రూ.27.24 లక్షల వరకు అవతలి వారి ఖాతాలకు జమ చేశారు. కేటుగాళ్లు మరింత డిమాండు చేయడంతో అనుమానం వచ్చి నేరుగా కంపెనీకి సందేశం పంపించారు. తమకు సంబంధం లేదని, అక్షర ప్రొఫైల్ ప్రకటన ఇవ్వలేదని ప్రతినిధులు చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చికెన్ ధరలు

రకం	(బ్రాయిలర్)	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	130	230	240

ఏర్పాట్లపై అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి

భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మహా శివరాత్రి రోజున భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. గురువారం దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, పూజలు చేశారు. ఆర్డీవో డి.కీర్తి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష, ఈవో వై.శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.శ్రీకాంత్, ఎంపీడీవో కె.రామకృష్ణరాజు పాల్గొన్నారు. ● శృంగవరపుకోట: పుణ్యగిరి క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించి, ఏర్పాట్లు పరిశీలించారు. పలు అంశాలపై ఈవో నాగేంద్ర, సీఐ వి.నారాయణమూర్తికి సూచనలు చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, పంచాయతీ ఈవో చంద్రశేఖర్, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ రమణి ఉన్నారు.

బస్సు బోల్తా ఘటనపై విచారణ

బాలుడిని పరామర్శిస్తున్న డీఈవో మాణిక్యంనాయుడు

బొబ్బిలి, న్యూస్‌టుడే: పాఠశాల బస్సు బోల్తాపడిన ప్రమాదంలో గాయపడిన చిన్నారులను జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, సహాయక కమిషనర్ రాజు, ఎంఈవో గొట్టాపు వాసు గురువారం సామాజిక ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గారావు, ప్రదీప్, బాలకృష్ణ, నాని, రజనీలను కలిసి మాట్లాడారు. బస్సు ఎలా బోల్తా పడిందో తెలుసుకున్నారు. అనంతరం వాహనం పరిశీలించారు. కారాడలోని సన్‌రైజ్ హోంలో గాయపడిన విద్యార్థులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా బాలల రక్షణ అధికారిణి లక్ష్మి, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, స్థానిక పీవో విజయలక్ష్మి హోం నిర్వాహకులతో మాట్లాడారు. వాటికి సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. ఈ ఘటనలో చోదకుడితో సహా 28 మంది గాయపడగా, ఇంకా అయిదుగురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నత్తనడకన షేడ్ నెట్ యూనిట్లు

టీటీడీసీలో షేడ్ నెట్‌లో పంట

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల్లోని మహిళా రైతులను ఆధునాతన వ్యవసాయం వైపు మళ్లించే ఉద్దేశంతో షేడ్ నెట్ల పథకం తీసుకొచ్చారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా గతేడాది చేపట్టారు. కానీ క్షేత్రస్థాయిలో ఫలితం రావడం లేదు. ఇప్పటివరకు ఒకటి మాత్రమే ఏర్పాటు చేశారు. సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పీడీ పాణి శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపట్టినా లక్ష్యం చేరుకోవడం లేదు. ఈ ఆర్థిక ఏడాదిలో వంద ఏర్పాటు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. మార్చి 31లోపు పూర్తి చేయాల్సి ఉంది.

ముందుకు రాని లబ్ధిదారులు..
ఈ యూనిట్లను 400-500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేసేలా రూపొందించారు. ఇందుకు రూ.2.15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రూ.లక్ష వరకు రాయితీ వర్తిస్తుందని, మిగిలిన మొత్తం సెర్ప్ ద్వారా రుణంగా ఇస్తారని గతంలో తెలిపారు. వీటి ఏర్పాటు కేటి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. అప్పట్లో జిల్లాలో 450 మంది ముందుకు వచ్చారు. 78 మందికి ఇచ్చేందుకు నిర్ణయించారు. వీటికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి రాయితీలు ఉండవని తెలియడంతో ఆగిపోయారు.

రాయితీ లేకపోవడంతో కొరవడిన ఆసక్తి

వ్యయం తగ్గింపుతో..
ఈ ఆర్థిక ఏడాదిలో పీడీ శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యూనిట్ వ్యయం రూ.2.15 లక్షల నుంచి 50 శాతం మేర తగ్గించారు. కొత్తగా 6, 10 సెంట్ల రూపంలో వేస్తున్నారు. ఆరు సెంట్లకు రూ.1,04,000లు, పది సెంట్లకు రూ.1,37,000లుగా నిర్ణయించారు. వెలుగు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, సీఐఎఫ్ ద్వారా వడ్డీలేని రుణాలను ఇస్తుంది. ఈ ఏడాదిలో 70 మంది రైతులను గుర్తించారు. వీరిలో అయిదుగురికి టీటీడీసీ, గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, గరివిడిలో ఏర్పాటు చేశారు. ఇందులో మూడు చోట్ల ఇప్పటికే పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వంద లక్ష్యంలో నాబార్డు 60 యూనిట్లకు రూ.34,000లు, కేంద్ర సంస్థ రూ.24000లు రాయితీ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది.

త్వరలో మరో 15 ఏర్పాటు చేస్తాం..
టీటీడీసీలో షేడ్‌నెట్ ద్వారా కీరదోస పంట వేశాం. రెండు సార్లు 400 కిలోల దిగుబడి వచ్చింది. జిల్లాలో కొత్తగా 15 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. యూనిట్ వ్యయం ఎక్కువ కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. దీనిపై మహిళా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. లక్ష్యం చేరుకునేందుకు చర్యలు చేపడతాం.
– శ్రీనివాస్, పీడీ, డీఆర్డీఏ

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

కళాశాల వసతి గృహంలో ఘటన

విగతజీవిగా రాజేష్

గజపతినగరం, న్యూస్‌టుడే: ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన గజపతినగరంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మెరకముడిదాం మండలం ఊటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ, కళావతి దంపతుల కుమారుడు రాజేష్(17) గజపతినగరం శ్రీభవిష్య కళాశాల వసతిగృహంలో ఉంటూ ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం స్టడీ అవర్‌లో ఉన్న విద్యార్థి తన గదిలోకి వెళ్లాడని.. కొద్దిసేపటి తర్వాత మిగిలిన విద్యార్థులు వెళ్లి చూసేసరికి రాజేష్ పడి ఉన్నాడని స్నేహితులు, కళాశాల కరస్పాండెంట్ భాస్కరనాయుడు చెబుతున్నారు. వెంటనే సమీప ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు వైద్యుడు నిర్ధారించారన్నారు. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం పంపించామని కరస్పాండెంట్ చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? ఇతర కారణాలతో మృతిచెందాడా అనే విషయం నిర్ధారణ కాలేదు. పోలీసులకు సమాచారం అందించేందుకు వివరాలు తెలుసుకుంటున్నట్లు వైద్యుడు సాయికృష్ణ తెలిపారు. విషయాన్ని ఎస్సై కిరణ్‌కుమార్ నాయుడు వద్ద ప్రస్తావించగా.. ఘటనపై తమకు సమాచారం రాలేదని, ఆసుపత్రికి వేరే పనిపై వెళ్లిన తమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నామని చెప్పారు. విద్యార్థి మెడ చుట్టూ కమిలిన గాయం ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతి

భోగాపురం, నెల్లిమర్ల, న్యూస్‌టుడే: నెల్లిమర్లలో నిర్మాణంలో ఉన్న తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టులో భూ నిర్వాసితుల సమస్యలు, ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ అమలులో లోపాలను సరిచేయాలని గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే లోకం మాధవి అమరావతిలో కలిసి వినతిపత్రం అందజేశారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, పునరావాసం కల్పించడంలో ఆలస్యం జరుగుతోందని, ప్రాజెక్టు మ్యాప్ మార్పుల వల్ల అన్యాయం జరిగిందని వివరించారు. సమస్యలపై అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు బంగార్రాజు తెలిపారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సారిపల్లి బాబూరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


మంత్రి రామానాయుడికి వినతిపత్రం ఇస్తున్న బంగార్రాజు, లోకం మాధవి తదితరులు

నినదించిన కార్మికులు

ప్రశాంతంగా సార్వత్రిక సమ్మె

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా కార్మికులు నినదించారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం విజయనగరంలో వామపక్షాలు, కార్మిక, రైతు సంఘాల నాయకులు, పలు యూనియన్ల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. కోట, ప్రకాశం పార్కు, మూడులాంతర్లు, ఎస్‌బీఐ రోడ్డు, ఆర్టీసీ కూడలి తదితర ప్రాంతాల మీదుగా ర్యాలీలు చేశారు. కూడళ్లలో మానవ హారాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. లేబర్ కోడ్లు, విద్యుత్తు బిల్లులు, జీరాంజీ, మోటారు వాహన చట్టం తదితర వాటిని రద్దు చేయాలన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. వివిధ సంఘాల నాయకులు టీవీ.రమణ, అశోక్, జగన్‌మోహన్, శంకరరావు, తిరుపతిరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరంలో నిరసన ర్యాలీ చేపడుతున్న వామపక్షాల నాయకులు, కార్మిక సంఘాలు

సమావేశంలో మాట్లాడుతున్న ఆంజనేయులు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిమాండు

విజయనగరం బాబామెట్ట న్యూస్‌టుడే: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషి చేస్తోందని రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండు చేశారు. పింఛను పథకాలను అమలు చేయాలని, తమ పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందేలా చూడాలన్నారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు రమేష్‌నాయుడు, రాష్ట్ర నాయకులు శ్రీను బాబు, మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు అన్నారు. గోపాలపట్నంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 5వ సిట్టింగ్ పారా వాలీబాల్ మీట్ జరిగింది. ఇందులో భాగంగా గురువారం ముగింపు పోటీల్లో మెన్, ఉమెన్ విభాగాల్లో విజయనగరం జట్లు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో అనకాపల్లి జట్టు, మహిళల విభాగంలో విశాఖ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. డీసీసీబీ ఛైర్మన్ తాతారావు, జీవీఎంసీ ఉపమేయర్ డి.గోవిందరెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేశారు. పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శివదత్త, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ డైరెక్టర్ రాజా, కూటమి నాయకులు బెహరా భాస్కరరావు, పి.మౌర్య సింహా, సాదిక్, ఆంజనేయరెడ్డి, రవివర్మ, వర్మ, లత, నరేంద్ర, రామస్వామి, సభ్యులు గణేశ్, స్వరూప్, సంతోశ్, గోవింద్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. పారా వాలీబాల్‌లో ప్రతిభ చూపిన మహిళా క్రీడాకారులను ఈనెల 25న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్న 14వ జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

పురుషుల విభాగంలో విజేతలైన విజయనగరం జట్టు

గెలుపొందిన మహిళల జట్టు

కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: కొలకలూరి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ తెలుగు శాఖాధిపతి కొలకలూరి మధుజ్యోతి తెలిపారు. 19 సంవత్సరాలుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది 'కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం', 'కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారా'లకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. తన మాతృమూర్తి జయంతి, వర్ధంతి సందర్భంగా ఈనెల 26న హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని, సాహితీవేత్తలు, కథకులు, గ్రంథకర్తలు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 94419 23172 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థినుల సత్తా

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఇటీవల చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో చీపురుపల్లి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తాచాటారు. అండర్-17 విభాగంలో సహస్రగౌరి స్వర్ణం, ఐ.ప్రవల్లిక, పి.సౌజన్య రజతాలు సాధించారు. అండర్-15 విభాగంలో జె.యామిని, ఎల్.సత్యశ్రీ కాంస్య పతకాలతో మెరిశారు. బంగారు పతకంతో మెరిసిన సహస్రగౌరి ఒడిశాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. వారిని హెచ్ఎం రెహానా బేగం, వ్యాయామ ఉపాధ్యాయినులు వి.ఉషారాణి, ఎస్.అనురాధ అభినందించారు.

విజేతలతో ఉపాధ్యాయినులు

అదుపుతప్పి లోయలో పడిన వ్యాన్

ఒకరి మృతి.. అయిదుగురికి గాయాలు

ప్రమాదానికి గురైన వాహనం

మక్కువ, న్యూస్‌టుడే: వ్యాన్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పనసభద్ర పంచాయతీలో చోటుచేసుకుంది. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ జిల్లా తెంతులఖుంటి స్టేషన్ పరిధికి చెందిన ఆరుగురు కొండచీపుర్లు కొనడానికి వ్యాన్‌లో కొరాపుట్ జిల్లా గుమ్మటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మక్కువ, సాలూరు మండలాల మీదుగా వస్తూ చిలకమెండంగి నుంచి కొండ దిగుతుండగా బాగుజోల సమీపంలో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాసీరాం(50) అక్కడికక్కడే మృతి చెందాడు. సుత్తాంతోపాటు మరొకరికి కాలు, చేయి విరిగాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సుత్తాంను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.

రెండు ద్విచక్ర వాహనాల ఢీ..

వంగర, న్యూస్‌టుడే: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన వంగర మండలం రుషింగి గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఏఎస్సై గణపతిరావు వివరాల ప్రకారం.. లక్ష్మీపేటకు చెందిన కలమట వెంకటేష్ బైకుపై వీరఘట్టం మండలం వెళ్తుండగా, అదే మండలం చిట్టపులివలసకు చెందిన ఏడాకుల వంశీ ద్విచక్ర వాహనంపై భాగెంపేటకు వస్తున్నాడు. వీరిద్దరూ రుషింగి సమీపంలో ఎదురెదురుగా ఢీకొట్టారు. ప్రమాదంలో వెంకటేష్ కుడి చేయి ఎముకలు విరిగిపోగా, వంశీ కాలికి తీవ్ర గాయమైంది. స్థానికుల సమాచారంతో వచ్చిన 108 వాహనంలో సిబ్బంది ఈఎంటీ రాజారావు, పైలట్ తిరుపతిరావు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వంశీని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

వేలం పాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: గ్రామాల్లో బెల్టు దుకాణాల కోసం వేలం పాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి హెచ్చరించారు. గురువారం నగరంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న శాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో మాట్లాడారు. అనధికార మద్యం దుకాణాలు లేకుండా చూడాలన్నారు. ఎంఆర్‌పీకే అమ్మకం, నిబంధనల అమలుపై దృష్టిపెట్టాలన్నారు. నాటు సారా తయారీ, అమ్మకాలు, రవాణాపై నిఘా ఉంచి, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. బౌడరా చెక్‌పోస్టు మీదుగా గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా సహాయ కమిషనర్ రామచంద్రరావు, జిల్లా అధికారి శ్రీనాథుడు తదితరులు పాల్గొన్నారు.

న్యాయస్థానం భవన నిర్మాణానికి స్థల పరిశీలన

పార్వతీపురం గ్రామీణం, బెలగాం, న్యూస్‌టుడే: పార్వతీపురం జిల్లా న్యాయస్థానం భవన సముదాయ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి గురువారం పరిశీలించారు. అడ్డాపుశీల కొండచరియల సమీపంలో ఉన్న భూమి లభ్యత, భౌగోళిక అనుకూలతలు, రవాణా సౌకర్యం తదితరాలు తహసీల్దారు సురేష్, మండల సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేవని నిర్ధారించుకున్న తర్వాత తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్ఐ, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

వివరాలు తెలుసుకుంటున్న జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

EENADU Classifieds

BUSINESS SERVICES

WANTED
Do You Need a Staff for Business Hire with ease www.mrvijay.in HR Solutions ✆ 8309661801.

REAL ESTATE

FLAT FOR SALE
3 BHK Semi Furnished Flat 1325 Sq. ft. N/E Facing for Sale in 1st floor, Anand Plaza, Siddharthnagar, VZM ✆ 9440255724.

PLOT FOR SALE
విజయనగరం ధర్మపురి నందు గల వసంతవిహార్ ఉడా లే-అవుట్‌లో 167 చ॥గ॥లు N/F లో స్థలం (రెడీ ఫర్ కన్‌స్ట్రక్షన్స్) అమ్మకం. సంప్ర॥ Mr.K. రఘునాథరావు. 9848122039.

LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS
విజయవాడ ప్లాస్టిక్ పరిశ్రమ నందు పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. అర్హత: 10th, ఇంటర్, ITI, డిప్లొమా. Email: infoampp2016@gmail.com ✆ 62810 45178. అడ్రస్: అమరావతి పాలీప్యాక్, D.No: 25-38, 4వ క్రాస్ రోడ్, కవేళా, VJA-12

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
కేవలం 315 /-
(GST 5% అదనం)
మాత్రమే
సంప్రదించండి:
8008597609

FACULTY/ TEACHERS
ఆల్ఫా కంప్యూటర్స్, VZM నందు బోధించుటకు టీచర్స్ (ఫ్యాకల్టీ) కావలెను. శాలరీ 20,000/- Sub:M.S.Office, Tally, DTP, C, Java ✆9397031917

SECURITY GUARDS
గరివిడిలో పనిచేయుటకు Security Guards కావలెను.15,000/- Salary. ఉచిత వసతి సదుపాయం కలదు. ✆ 9949826283, 8341732380

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

(c) eenadu

బొబ్బిలి

•బొబ్బిలి •రాజాం •గజపతినగరం •చీపురుపల్లి

తోటపల్లి ఆధునికీకరణకు నిధులివ్వండి

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబినాయన

బొబ్బిలి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల రైతుల సాగు భూములకు ఆధారమైన తోటపల్లి కాలువ అధ్వానంగా ఉందని, ఈ పనులు పూర్తయ్యేలా నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే బేబినాయన గురువారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. జలవనరులశాఖా మంత్రి ఎన్.రామానాయుడు భరోసా ఇవ్వగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ.. ఆ ప్రాంత రైతుల సమస్యలు నాకు తెలుసునని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ తోటపల్లి బ్యారేజీ నుంచి 1.30 లక్షల ఎకరాలు, పాత ఆయకట్టు 64 వేల ఎకరాలకు నీరందాల్సి ఉండగా, ప్రస్తుతం 84 వేల ఎకరాలకు అందుతోందన్నారు. కాలువ నుంచి 1200 క్యూసెక్కులకు గానూ, 800 క్యూసెక్కులే వెళ్తోందన్నారు. తోటపల్లి కాలువ 117.89 కి.మీ మేర పూడిక తొలగింపునకు రూ.21 కోట్లు, లైనింగుకు రూ.99 కోట్లు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరిన మేరకు మంజూరుకు కృషి చేస్తామన్నారు. తోటపల్లి కాలువపై లోచర్ల, శివడవలస వద్ద 2018లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 3,500 ఎకరాలకు సాగునీరందించేలా రూ.36 కోట్లతో ఎత్తిపోతల పథకాలకు భూమి పూజ చేశారన్నారు. అనంతరం వైకాపా వచ్చాక రద్దు చేసిందన్నారు. వాటిని పూర్తిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

కూరగాయల ధరలు

రాజాం రైతుబజారులో గురువారం కూరగాయల ధరలు (కి.లో రూ.లలో).. ● టమాటా: 15.00 ● వంకాయలు: 30.00 ● దొండ: 40.00 ● బీర: 50.00 ● బెండ: 50.00 ● కాకర: 50.00 ● చిక్కుడు: 35.00 ● ఆనపకాయ (ఒకటి): 26.00 ● అరటి (జత): 20.00 ● మునగ: 80.00 ● ఉల్లి: 25.00 ● బంగాళదుంపలు: 20.00 ● అల్లం: 80.00 ● వెల్లుల్లి: 120.00 ● పచ్చిమిర్చి: 70.00 ● క్యారెట్: 42.00 – న్యూస్‌టుడే, రాజాం

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)

బొబ్బిలి	80085 74367
గజపతినగరం	80085 74332
రాజాం	80085 74308
గరివిడి	80085 74348

? రాజాం పట్టణం సంతమార్కెట్‌కు వెళ్లే రహదారి పక్కన కాలువలో చెత్త వల్ల దోమలు పెరిగి, రోగాల బారిన పడుతున్నాం. ✦ కాలువలో చెత్త తొలగిస్తాం. - ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

? మండలంలోని ముచ్చర్లవలసలో కాలువలో మురుగు తొలగించాలి. - స్థానికులు

✦ కాలువలు శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటాం. - వెంకటరమణ, ఈవోపీఆర్డీ. – న్యూస్‌టుడే, రామభద్రపురం

? కొండతారాపల్లి ఎస్సీ కాలనీలో మురుగునీరు రహదారిపైకి చేరి రాకపోకలకు అవస్థలు పడుతున్నాం. - స్థానికులు ✦ తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపడతాం. - విజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో. – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

తుప్పల తొలగింపు

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పెణసాం మీదుగా కొటారుబిల్లి కూడలి వెళ్లే రహదారిలో విద్యుత్తు నియంత్రిక చుట్టూ పనికిరాని చెట్లు పెరిగాయి. వార్త ప్రచురించగా అధికారులు పరిసరాలను శుభ్రం చేయించారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి

మెంటాడ: తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని కుంబివలస, పనసలవలస గ్రామాల గిరిజనులు ఎంపీడీవో సుదర్శనంకు వినతిపత్రం అందజేశారు. ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేయాలని, కొండ ఇప్పలవలసలో పైపుల లీకులు, నీటి వృథా అరికట్టాలన్నారు.

పట్టణానికి పొగ.. ఆరోగ్యానికి సెగ

న్యూస్‌టుడే, రాజాం పట్టణం

రాజాంలోని పోనుగుటివలస ప్రధాన రహదారిపై చెత్తకు నిప్పు

ఇదీ పరిస్థితి...

జనాభా	: 42,197
వార్డులు	: 24
సచివాలయాలు	: 11
రోజుకు చెత్త సేకరణ	: 18 టన్నులు
కార్మికులు	: 64 మంది
నెలకు వ్యయం	: రూ.3లక్షలు

చెత్త తొలగింపు.. వ్యర్థాల నిర్వహణ.. కాలువల అస్తవ్యస్థితితో పట్టణ ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజాం పట్టణంలోని దుస్థితి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలకు నిప్పు పెడుతుండడంతో కాలుష్యం, పొగ కారణంగా అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. పట్టణంలో ఇళ్ల నుంచి సేకరించిన చెత్త రోడ్డు పక్కనే వేసి, మంట పెడుతుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. పొగతో ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు.

రాజాం పట్టణంలో సచివాలయాల వారీగా విభజించిన కార్మికులతో పారిశుద్ధ్య పనులను చేయిస్తున్నారు. ప్రతి రోజూ ఇళ్ల నుంచి సేకరించిన చెత్త 18 టన్నులకు పైగా ఉంటోంది. వీటిని 7 భారీ వాహనాలు, 36 పుష్ కార్టుల ద్వారా గార్రాజు చీపురుపల్లి సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రం రోడ్డుపక్కనే వేసి వ్యర్థాలకు నిప్పుపెడుతున్నారు. దీంతో ఆప్రాంత ప్రజలు, రోడ్డున రాకపోకలు సాగించే వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఈ సమస్య...

★ పట్టణంలో శ్రీకాకుళం రోడ్డులో శ్రీచైతన్య పాఠశాలకు వెళ్లే రోడ్డు పక్కన చెత్తకు నిప్పుపెడుతున్నారు. స్థానికులతో పాటు విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతోంది. ★ రాజాం -చీపురుపల్లి ప్రధాన రహదారిలో గాయత్రి కాలనీ శివారులో రోజూ ఇదే పరిస్థితి. ★ పోనుగుటివలస వార్డు పరిధిలో రాజాం-సంతకవిటి రోడ్డు పక్కన వ్యర్థాలు కాల్చేస్తున్నారు. ★ వస్త్రపురి కాలనీ రాజాం-రామభద్రాపురం దారిలో చెత్తకు నిప్పు పెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

చర్యలు తీసుకుంటాం..

పట్టణంలో చెత్తను కాల్చితే చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు మొత్తాన్ని డంపింగ్ యార్డుకు తరలించాల్సిందే. ఆ మేరకు కార్మికులకు ఆదేశాలిస్తాం. ఎక్కడా మంట పెట్టకూడదని స్థానికులకూ సూచనలు చేస్తాం.

– ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, రాజాం పురపాలిక

భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు

త్రివేణీ సంగమ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో ప్రమీలా గాంధీ

వంగర, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని సంగాంలో వెలసిన సంగమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్న శివరాత్రి జాతరకు పక్కా ఏర్పాట్లు చేయాలని చీపురుపల్లి ఇన్‌ఛార్జి ఆర్డీవో ప్రమీలా గాంధీ అన్నారు. గురువారం ఆమె ఆలయం, త్రివేణీ సంగమ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులు స్నానాలు చేసే ప్రాంతంలో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తహసీల్దార్ రామారావు ఎస్సై షేక్‌శంకర్ ఉన్నారు.

ఘనంగా శివ జయంతి వేడుకలు

బొబ్బిలి: 90వ త్రిమూర్తి శివజయంతి వేడుకలు స్థానిక బ్రహ్మకుమారీ ఆశ్రమంలో గురువారం ప్రారంభమయ్యాయి. ఉప ఖజానాధికారి వెంకటపద్మనాభం ముఖ్యఅతిథిగా పాల్గొని దీపారాధన చేశారు. బీఎస్ఎఫ్ జవాన్ అప్పారావు, బ్యాంకు విశ్రాంత ప్రబంధకుడు అర్జునరావు పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు హాజరయ్యారు.

కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మకుమారీలు

కాలువలు అస్తవ్యస్తం

చీపురుపల్లిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కొత్తగవిడివీధి రెండో లైన్‌లో కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు కాలువ పాడవ్వడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఏళ్ల కిందట నిర్మించిన కాలువ కావడంతో పూర్తిగా శిథిలమై మురుగు పరిసరాల్లోకి వస్తోంది. వర్షం వస్తే అధ్వానంగా తయారవుతోంది. దుర్వాసన, దోమల సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని మేజర్ పంచాయతీ ఈవో వై.రూన్సీరాణి దృష్టికి తీసుకెళ్లగా ఉపాధి నిధులతో కాలువ నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. – న్యూస్‌టుడే, చీపురుపల్లి

పడితేగానీ.. పట్టించుకోరా

చీపురుపల్లి - సుభద్రాపురం ప్రధాన రహదారిలో సంకుపాలెం ముందున్న మలుపు వద్ద కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. ఈ దారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. సమీపంలో పరిశ్రమలుండడంతో భారీ వాహనాలు సైతం తిరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదానికి అవకాశముంది. ర.భ.శాఖ జేఈ కె.మురళీకృష్ణ స్పందిస్తూ.. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, చీపురుపల్లి గ్రామీణం

ప్రమాదం జరగనిదే స్పందించరా?

మెంటాడ మండలంలోని కుంటినవలస జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద పరిస్థితి ఇది. భవనం పైనుంచి వెళ్తున్న విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. దీనికి తోడు పక్కనే ఉన్న చెట్టు ఏపుగా పెరగడంతో వాటి కొమ్మలు తీగలకు తాకుతున్నాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆంధ్ర పాఠశాల వద్ద ఇదే పరిస్థితి ఉంది. సమస్యపై విద్యుత్తుశాఖ ఏఈ రామారావు మాట్లాడుతూ విద్యుత్తు తీగలు మార్పు కోరుతూ ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెచ్ఎంకు సూచించామని తెలిపారు. – న్యూస్‌టుడే, మెంటాడ

అంధకారంలో జగనన్న ఇళ్లు..

మండలంలోని మరుపల్లిలో మూడు చోట్ల జగనన్న కాలనీలు మంజూరుచేసి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. వీటిలో రెండింటికి విద్యుత్తు స్తంభాలు, తీగలు ఏర్పాటు చేసి వదిలేశారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో రాత్రి సమయంలో చీకట్లు అలుముకుంటున్నాయని అక్కడ నివసించే వారు వాపోతున్నారు. ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను విద్యుత్తు శాఖ ఏఈ కృష్ణ వద్ద ప్రస్తావించగా రూ.6 లక్షలతో విద్యుత్తు స్తంభాలు వేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, మంజూరైన వెంటనే విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామన్నారు. – న్యూస్‌టుడే, గజపతినగరం

మరమ్మతుల చెరలో చెరువులు

గజపతినగరం సబ్‌డివిజన్ పరిధిలో 32 వేల ఎకరాలకు నీరందించే 2,245 చెరువులున్నాయి. అయితే వీటి మరమ్మతులను నోచుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. ఉపాధి పథకంలో నామమాత్రంగా పూడికతీత, గట్లు ఎత్తు చేశారు తప్ప మదుములు, కాలువల గురించి పట్టించుకోలేదు. దీంతో చప్టా, గట్లు పూర్తిగా కోతకు గురవడంతో నీరు నిలువని దుస్థితి. మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. సమస్యను జలవనరుల శాఖ డీఈ రామునాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, మరోసారి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. – న్యూస్‌టుడే, గజపతినగరం

తప్పెవరిదో దర్యాప్తులో తేలుతుంది

బొబ్బిలి, న్యూస్‌టుడే: అలజంగిలో పాఠశాల బస్సు బోల్తా పడిన ఘటనలో తప్పు ఎవరిదో అన్న అంశంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నామని సీఐ నారాయణరావు తెలిపారు. గురువారం రవాణాశాఖ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. బొబ్బిలి నుంచి కారాడ సన్‌రైజ్‌హోమ్‌కు పిల్లలను తీసుకెళ్తుండగా అలజంగి వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు అడ్డుగా రావడంతో తప్పించామని, ఈ క్రమంలో వ్యాను ఎదురుగా రావడంతో బస్సు బోల్తాపడినట్లు బస్సు చోదకుడు శంకరరావు చెబుతున్నాడన్నారు. వ్యాను ఎదురుగా వచ్చినా బస్సు బ్రేకు వేసి పక్కన ఆపేందుకు స్థలముందని, సకాలంలో బ్రేకు వేయకపోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని రవాణాశాఖ అధికారులు చెబుతున్నట్లు సీఐ తెలిపారు. బైకు, వ్యాను చోదకులను విచారించి, బాధ్యులపై కేసు నమోదు చేస్తామన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

గరివిడి, న్యూస్‌టుడే: మండలంలోని కోనూరు 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో రణస్థలం ఫీడర్ నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోనూరు, అర్తమూరు, దుమ్మేద, దేవాడ, నడిపేనపేట, శివరాం, తోండ్రంగి, శేరీపేట, దువ్వాం గ్రామాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

తల్లికి వందనం ఇప్పించండి సారూ!

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: మండలంలోని చినకాద గ్రామానికి చెందిన విద్యార్థి మన్యాల హర్షవర్ధన్‌కు తల్లికి వందనం నగదు జమ కాలేదని అతని తల్లి జానకి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పీజీఆర్ఎస్‌లో కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా తమ కుమారుడి పేరును జాబితా నుంచి తప్పించారని ఆరోపించారు. తన కుమార్తె ధనుశ్రీ పేరున నగదు జమ అయిందని, కుమారుడి పేరున ఎందుకు మంజూరు కాలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును వివరణ కోరగా సాంకేతిక కారణాల వల్ల నగదు జమకాలేదని తెలిపారు.

కుదిరింది ముహూర్తం.. కసరత్తు ముమ్మరం

ఉగాది నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు

న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

ఎం.బూర్జివలసలో నిర్మాణంలో ఇళ్లు

ఉగాది నాటికి ఇళ్లన్నీ పూర్తిచేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయడానికి ప్రభుత్వం మూహూర్తం నిర్ణయించింది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్లు సగం కూడా పూర్తికాలేదు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, స్థలాలు అనువుగా లేకపోవడం, నిర్మాణ వ్యయం చాలకపోవడం తదితర కారణాలతో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా నిధులు అందించారు. త్వరితగతిన పూర్తిచేసి, ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయించేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

మండలాల వారీగా లక్ష్యాలు ఇలా..

మండలం	పూర్తిచేయాల్సినవి
బాడంగి	101
బొబ్బిలి	323
బొబ్బిలి పట్టణం	1380
రామభద్రపురం	293
తెర్లాం	130

కొత్త సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకంగా గృహ ప్రవేశాలు చేయించేలా ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాలు పూర్తయ్యేలా అన్నిశాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించింది. గ్రామాల్లో గృహనిర్మాణ శాఖాధికారులు, మండల పరిషత్తు అధికారులు లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు సమావేశమై అవగాహన కల్పిస్తున్నారు. వారం వారీగా లక్ష్యాలు నిర్దేశించింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్లల్లో ఉండానికి ముందుకు రాని వారిని కూడా ప్రవేశాలు చేయించడానికి సన్నహాలు చేస్తున్నారు.

2,227 ఇళ్లల్లో ప్రవేశాలు..

బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాల్లో 2,227 ఇళ్లు పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అందుకు గ్రామాల వారీగా లక్ష్యాలను అప్పగించింది. ఇప్పటి వరకు 55 ఇళ్లు మాత్రమే పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉగాది నాటికి మిగిలిన 2,172 ఇళ్లు పూర్తిచేసి ప్రవేశాలు చేయాలని అధికారులు స్పష్టం చేసినట్లు గృహనిర్మాణశాఖ డీఈఈ వేణుగోపాలరావు తెలిపారు. అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు, ఇంజినీరింగ్ సహాయకులు లబ్ధిదారులతో మాట్లాడి అవగాహన కల్పిస్తున్నారు.

కార్మికుల నిరసన హోరు

చీపురుపల్లిలో ర్యాలీ చేస్తున్న కార్మికులు

గజపతినగరంలో ర్యాలీ..

చీపురుపల్లి, గరివిడి: కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో చీపురుపల్లిలో కార్మికులు, చిరు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పొరుగు, ఒప్పంద సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉపాధి పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టాన్ని ఏర్పాటుచేయాలని డిమాండు చేశారు. ★ గరివిడిలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఎ.గౌరినాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్వోబీ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.

గజపతినగరం, గంట్యాడ: గజపతినగరం సిటూ ఆధ్వర్యంలో కార్మికులు ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి జాతీయ రహదారి మీదుగా చంపావతి నది వంతెన వరకు ర్యాలీ చేపట్టారు. ★ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అప్పారావు ఆధ్వర్యంలో ఆసుపత్రి నుంచి కాంప్లెక్సు వరకు చేశారు. ★ గంట్యాడలో తహసీల్దారు కార్యాలయం నుంచి కొటారుబిల్లి కూడలి వరకు ర్యాలీ తీశారు. ★ బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, రాజాం: బొబ్బిలిలో వేణుగోపాల స్వామి కూడలి నుంచి ర్యాలీ సాగింది. రై.కూ.సం. రాష్ట్ర కార్యదర్శి వర్మ, యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు విజయగౌరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ★ రామభద్రపురం ఎన్‌హెచ్‌పై సీపీఐ నాయకులు, బాడంగిలో సిటూ జిల్లా కార్యదర్శి గోపాల్ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. రాజాంలో సూర్యనారాయణ, సురేష్ ఆధ్వర్యంలో కార్మికులు పాల్గొన్నారు.

మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

బొబ్బిలి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ నారాయణరావు కోరారు. గురువారం వాసు జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణాకు పాల్పడినా, సేవించినా చట్టరీత్యా నేరమన్నారు.

నేడు ప్రత్యేక గ్రీవెన్స్

రామభద్రపురం: రెవెన్యూ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహించనున్నట్లు తహసీల్దారు రఫీజాన్ తెలిపారు.

పాఠశాలకు కుర్చీల వితరణ

గరివిడి: తోండ్రంగి ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన జమ్ము సతీష్ ఐదు కుర్చీలు అందజేశారు. హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

కుష్ఠు వ్యాధిపై అవగాహన

గరివిడి: కొండదాడిలో కుష్ఠు వ్యాధిపై అవగాహన శిబిరం నిర్వహించారు. బొండపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి అనిల్‌కుమార్ వ్యాధి లక్షణాలు, నివారణకు ప్రభుత్వం అందిస్తున్న ఎండీటీ చికిత్స గురించి ప్రజలకు వివరించారు.

తిరుపతిరావు మృతికి సంతాపం

రామభద్రపురం: రామభద్రపురానికి చెందిన పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చింతల తిరుపతిరావు(70) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. అతనికి భార్య అప్పలకొండ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తిరుపతిరావు మృతిపై పలువురు సంతాపం తెలిపారు.

దొంగతనం కేసులో జైలు, జరిమానా

మెంటాడ: మెంటాడలో 2003లో జరిగిన చోరీ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు లక్ష్మణరావుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు మొదటి తరగతి న్యాయమూర్తి విజయ్ రాజ్‌కుమార్ తీర్పిచ్చినట్లు ఆంధ్ర ఎస్సై సీతారాం తెలిపారు.

ఘటాల ఊరేగింపు

రామభద్రపురం: పంచాయతీలో చిన్నమ్మతల్లి ఘటాలను భక్తులు పురవీధుల్లో ఊరేగించారు. అన్నివీధుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పూజారి శ్రీను తెలిపారు. 23, 24, 25 తేదీల్లో గ్రామదేవత పండగ నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

బిరసాడవలసలో హేచరీ పరిశీలన

మెంటాడ: జయతి పంచాయతీ బిరసాడవలసకు సమీపంలోని విజయనగరం హేచరీస్‌ను పశుసంవర్ధకశాఖ జేడీ మురళీకృష్ణ నేతృత్వంలోని పలు శాఖల అధికారులు పరిశీలించారు. దీని నిర్వహణతో ఇబ్బంది పడుతున్నామని, దూరంగా తరలించాలని గ్రామస్థులు పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆమేరకు గ్రామంలో పరిశీలించారు.

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

బొబ్బిలి: ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పుర కమిషనర్ రామలక్ష్మి అన్నారు. గురువారం సచివాలయాల కార్యదర్శులు, గృహనిర్మాణ, మెప్మా సిబ్బందితో సమీక్షించారు. 1.0 కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న 1,604 ఇళ్లను ఉగాదికి పూర్తి చేయాలన్నారు. 2.0 కార్యక్రమంలో సొంత స్థలాలు ఉన్నవారు 93 మందే ప్రారంభించారన్నారు. ప్రబంధకుడు రాఘవాచార్యులు, టీపీఆర్వో జగన్మోహనరావు పాల్గొన్నారు.

విద్యార్థులకు నేత్ర పరీక్షలు

చీపురుపల్లి, వంగర: చీపురుపల్లిలోని శ్రీనివాస కళాశాలలో ఎన్ఎస్ఎస్, జూనియర్ రెడ్‌క్రాస్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 150 మంది విద్యార్థులను పరీక్షించారు. ఎన్ఎస్ఎస్ పీవోలు సుబ్రహ్మణ్యం, వెంకటరమణ పాల్గొన్నారు. ★ మద్దువలస అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్యాధికారి సుస్మితా రక్తపరీక్షలు నిర్వహించారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

నిరసన తెలుపుతున్న యూటీఎఫ్ నాయకులు

రామభద్రపురం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా నాయకులు ప్రసన్నకుమార్, ప్రసాదరావు డిమాండు చేశారు. బూసాయవలసలో గురువారం పోస్టు కార్డుల ద్వారా లేఖలు రాసి, నిరసన తెలిపి మాట్లాడారు. పీఆర్‌సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దుచేయాలని, ఆరోగ్య కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈనెల17న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జనసేన బలోపేతానికి కృషి

తెర్లాం, న్యూస్‌టుడే: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, కార్యకర్తలంతా కలిసి పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి అన్నారు. గురువారం నెమలాం, సుందరాడ గ్రామాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి నాయకులు సమష్టిగా పనిచేయాలన్నారు. నాయకులు నాగేంద్ర, ఉమామహేశ్వరరావు, రాము పాల్గొన్నారు.

సుందరాడ శ్రేణులతో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి అప్పలస్వామి

బోర్డుల తొలగింపుపై ఫిర్యాదు

చీపురుపల్లిలోని ఆంజనేయపురం సర్వే నంబరు 1-21లో 62 సెంట్ల స్థలం నీలకంఠేశ్వర దేవస్థానానికి చెందినదిగా గుర్తించి ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు, దేవాదాయశాఖ సిబ్బంది ఈ నెల 7న అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పీకి కింద పడేశారు. గతంలో దీనిపై ఈవో పీజీఆర్ఎస్‌లో కలెక్టరుకు ఫిర్యాదు చేయగా సర్వే చేసి అధికారులు బోర్డులు పెట్టారు. వాటినీ ఎవరో తొలగించడంతో తదుపరి చర్యలకు దేవాదాయ శాఖ ఉపక్రమించింది.

– న్యూస్‌టుడే, చీపురుపల్లి

పది పరీక్షా కేంద్రాల తనిఖీ

తెర్లాం, రేగిడి, గంట్యాడ గ్రామీణం: పదో తరగతి పరీక్షలకు సంబంధించి కేటాయించిన కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ముగ్గురు కమిటీ సభ్యులు పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని తహసీల్దారు జి.హేమంత్‌కుమార్ ప్రిన్సిపల్‌కు సూచించారు. గురువారం పెరుమాళి జడ్పీ, ఆదర్శ పాఠశాల, తెర్లాం జడ్పీ పాఠశాలలను తనిఖీ చేశారు. ✦ రేగిడి, సంకిలి, లక్ష్మీపురం, ఏపీపురం పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ కృష్ణలత గురువారం పరిశీలించారు. ఏఎస్సై గౌరునాయుడు, ఎంఈవో-2 ఎరకయ్య పాల్గొన్నారు. ✦ గంట్యాడ ఉన్నత పాఠశాల, ప్రగతి ఇంగ్లీష్ మీడియం, సూర్యా విద్యానికేతన్ బడులను తహసీల్దారు నీలకంఠేశ్వరరెడ్డి, ఎంపీడీవో రమణమూర్తి పరిశీలించారు.

పెరుమాళి ఆదర్శ పాఠశాలలో గదులు పరిశీలిస్తున్న అధికారులు

పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించండి

ఎంఆర్ అగ్రహారంలో కరపత్రాలు ప్రదర్శిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

సంతకవిటి, న్యూస్‌టుడే: మా పాఠశాలలో చేర్పించండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మాది అంటూ సంతకవిటి మండలం ఎంఆర్ అగ్రహారం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దార రేవతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో డిజిటల్ పాఠాలు, కంప్యూటర్ విద్య, అంతర్జాల సౌకర్యం, సైన్సు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, వారంలో రెండు రోజులు స్పోకెన్ ఇంగ్లీష్‌పై శిక్షణ తదితరాలపై కరపత్రాలు విడుదల చేసి, పంపిణీ చేశారు.

(c) eenadu

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

మారుతున్న రూపురేఖలు

సుద్దవీధి పార్కులో పరికరాల ఏర్పాటు

నగరపాలక సంస్థ పరిధిలోని ఉద్యానాల రూపురేఖలు మారుతున్నాయి. ఇక్కడ 100 వరకు పార్కులున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ లేక చాలావరకు మూలకు చేరాయి. కూటమి రాకతో పరిస్థితి మారింది. ఇప్పటికే పలుచోట్ల సుందరీకరించారు. వేసవి రానున్న నేపథ్యంలో సందర్శకులను ఆకర్షించేందుకు ఎక్కడికక్కడే ఓపెన్ జిమ్‌లు పెడుతున్నారు. ఫూల్‌బాగ్ జగదాంబనగర్, దాసన్నపేట నీళ్లట్యాంకు దారిలోని సుద్దవీధి, బొందిలగూడెం పార్కుల్లో రూ.10 లక్షలతో పరికరాలు బిగిస్తున్నారు. ఎయిర్ వాకర్, ట్రైవీల్, ట్రిబుల్ ట్విస్టార్, రోయింగ్ ఫిట్‌నెస్ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఫూల్‌బాగ్ బిట్-2, ఆచంట గార్డెన్స్, రాణిఅప్పలకొండయాంబ, రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. పీఎస్ఆర్ కాలనీ ఉద్యానంలో వీఎంఆర్‌డీ ఆధ్వర్యంలో రూ.44 లక్షలతో సమకూర్చారు. త్వరలో మరిన్ని చోట్ల పెడతామని డీఈఈ శ్రీనివాసరావు 'న్యూస్‌టుడే'కు తెలిపారు.– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

జోడెడ్ల జోరు

వేపాడ మండలంలోని కొండగంగుబూడిలో బంగారమ్మ జాతర సందర్భంగా గురువారం సాయంత్రం ఎడ్ల పరుగు పోటీలు జోరుగా సాగాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి 25 జతల ఎడ్లు పాల్గొన్నాయి. వల్లంపూడికి చెందిన సిద్ధి వినాయక, లక్కవరం ప్రాంతానికి చెందిన ఎన్.నరేష్, కేజే.పురానికి చెందిన కె.మోహన్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. – న్యూస్‌టుడే, వేపాడ

20న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

ధర్మకర్తకు పసుపుకొమ్ములు అందజేస్తున్న కోలాట బృందం

కొత్తవలస మండలంలోని దేవాడ-ముసిరాం గ్రామాల మధ్యగల ఉత్తరాంధ్ర కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల 20న ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ ధర్మకర్తలు వెంకటరమణ, అప్పాజీరావు తెలిపారు. వేకువజాము నుంచి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం, పూజ ఉంటాయని అన్నారు. కోటి పసుపు కొమ్ముల నోము నిర్వహణ తేదీని తరువాత నిర్ణయిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, కొత్తవలస

అప్పుడే వెలుగుతాయ్.. అంతలోనే ఆగిపోతాయ్!!

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో వీధిదీపాలు ఎప్పుడు వెలుగుతాయో.. ఎప్పుడు ఆరిపోతాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలాజీ కూడలి నుంచి ట్యాంక్‌బండ్ రోడ్డు మీదుగా మయూరికూడలి వరకు కొన్ని దీపాలు పనిచేయడం లేదు. కొన్ని అప్పుడప్పుడూ వెలిగి ఆగిపోతున్నాయి. అర్ధరాత్రి సమయాల్లో ఒక్కటీ పనిచేయడం లేదు. గురువారం ఈ దుస్థితి నెలకొంది. షాపింగ్ మాల్స్, దుకాణాలు మూసేశాక ఆపేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఇక్కడ ఏటా దీపాల నిర్వహణకే రూ.1.81 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో వెలుగులు లేవు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని డీఈఈ రత్నాకర్ తెలిపారు.

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

ఎల్.కోట మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు దీపాలు నిరంతరం వెలుగుతున్నాయి. సీతాగొర్లెవానిపాలెం, పూడివానిపాలెం, లింగంపేట, మార్లాపల్లి తదితర చోట్ల ఈ పరిస్థితి ఉంది. దీంతో విద్యుత్తు వృథా అవుతోంది. సమస్యను ఏఈ పి.రామారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి, చర్యలు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, లక్కవరపుకోట

అద్దెకు గది.. వసూళ్లకు గొళ్లెం

నగరపాలికలో కానరాని ఆదాయం

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

విజయనగరం నగరపాలక సంస్థకు ఆదాయ వనరుగా ఉండాల్సిన దుకాణ సముదాయాలు పరులకు ఆదాయ వనరుగా మారాయి. ఖాళీలు సకాలంలో వినియోగానికి నోచుకోని పరిస్థితి కనిపిస్తోంది. కొన్నేళ్ల నుంచి షోరూమ్‌లు, దుకాణాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు పాత దుకాణ సముదాయం నిర్వహణ లేక శిథిలస్థితికి చేరింది. రూ.98 లక్షలతో మరమ్మతులు చేసినప్పటికీ కనీసం మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవు.

> నగరంలోని పాత దుకాణ సముదాయంలో ఓ వ్యక్తి రాజకీయ పలుకుబడితో దుకాణాన్ని దక్కించుకున్నాడు. అద్దె బకాయి పడి తరువాత వదిలేశాడు. వడ్డీ విధించినా కట్టలేదు. ఇప్పటికి రూ.లక్ష అయ్యింది

> నగరపాలక సంస్థలోని తొమ్మిది కాంప్లెక్స్‌లలో 383 అద్దెగదులున్నాయి. ఖాళీగా ఉండే వాటిని ఎప్పటికప్పుడు వేలం వేయాల్సి ఉన్నా చర్యల్లేవు. కొందరు వినియోగిస్తున్నా సకాలంలో చెల్లింపులు పూర్తిచేయడం లేదు.

ఉన్నవి ఇలా..

సిటీస్టాండ్, జనతా బజారు, కర్రలబడ్డీ, మెయిన్ రోడ్, కొత్త, పాత దుకాణ సముదాయాలు, రెండో పట్టణ పోలీసు స్టేషన్, రాజీవ్ క్రీడా ప్రాంగణం వద్ద 383 దుకాణాలున్నాయి. వీటిల్లో 292 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. సకాలంలో అద్దెలు చెల్లించకపోవడంతో 39 చోట్ల ఖాళీ చేయించారు. మిగిలిన వాటికి వేలం పాటలు నిర్వహించాల్సి ఉంది.


అసంపూర్తిగా నిలిచిన దుకాణ సముదాయం నిర్మాణ పనులు

డిమాండు ఇలా..

అద్దె:	రూ.3.53 కోట్లు
వసూలు:	రూ.2.73 కోట్లు

మొండిగోడలతో..

పాత సముదాయంలోని పలు దుకాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని నిర్మించి అద్దెలకు ఇస్తే ఆదాయం పెరుగుతుంది. కొత్త దుకాణ సముదాయంలో మెప్మా కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రణాళికా విభాగానికి చెందిన రికార్డులు పెట్టడానికి అక్కడి అద్దె గదులను వినియోగిస్తున్నారు. ఇక్కడే గుత్తేదారుల కార్యాలయం ఉంది.

సదుపాయాల కరవు

కేటాయింపులు చేసిన ప్రాంతాల్లో సదుపాయాలు కానరావడం లేదని దుకాణదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రైవేటు వాహనదారులు పార్కింగ్‌కు వినియోగిస్తున్నారని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు వేలం నిర్వహిస్తున్నామని, సకాలంలో అద్దె వసూలయ్యేలా చూస్తామని **నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ అప్పలరాజు** తెలిపారు.

తెరపై ఈనాడు

★ ఎస్వీఎస్: **ఫంకీ** ★ శ్రీకృష్ణ: **అనగనగా ఒక రాజు** ★ ఆదిత్య: **నారీ నారీ నడుమ మురారి** ★ లీలామహల్: **ఎర్రచీర** ★ రంజనీ స్క్రీన్-1: **మన శంకర వరప్రసాద్‌గారు** ★ శివరంజనీ స్క్రీన్-2: **ఫంకీ** ★ హిమగిరి: **మన శంకర వరప్రసాద్‌గారు** ★ సప్తగిరి: **విత్ లవ్** – న్యూస్‌టుడే, కంటోన్మెంట్

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం	80089 02900
విజయనగరం గ్రామీణం	80085 74317
ఎస్.కోట	80085 74326
భోగాపురం	70959 54646

?: భర్తాపురం నుంచి గవరపాలెం వెళ్లే రోడ్డులో వీధి దీపాలు పగలు కూడా వెలుగుతున్నాయి. - **స్థానికులు** ● చర్యలు తీసుకుంటాం. - **రామారావు, ఏఈ ఈపీడీసీఎల్** – న్యూస్‌టుడే, శృంగవరపుకోట

?: సుంకరిపేట ప్రవేశద్వారం వద్ద వీధి దీపాలు వెలగడం లేదు. - **స్థానికులు** ● సిబ్బందితో బాగు చేయిస్తాం. - **శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ** – న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

?: బాబామెట్ట, లక్ష్మీగణపతికాలనీ సుబ్రహ్మణ్యంస్వామి కోవెల ప్రాంతం, శ్రీనగర్ కాలనీ, పప్పుల మిల్లు ప్రాంతంలో వీధి దీపాలు వెలగడం లేదు.- **వెంకటరావు, అప్పారావు, జానకి, స్థానికులు** ● సిబ్బందిని పంపించి, బాగు చేయిస్తాం.- **రత్నాకర్, డీఈఈ, నగరపాలక సంస్థ** – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

?: కూర్మవరంలో ఇళ్ల మధ్య చింత చెట్టు కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉంది. - **స్థానికులు** ● చర్యలు చేపడతాం. - **టి.రమేష్, తహసీల్దారు** – న్యూస్‌టుడే, లక్కవరపుకోట

స్పందనకు వందనం

దీపాలు వెలిగాయి

జామి, న్యూస్‌టుడే: జామి ప్రధాన రహదారిలో కొన్ని నెలలుగా హైమాస్ట్ దీపాలు వెలగపోవడంపై ఈ నెల 10న 'ఈనాడు'లో 'ఉన్నా యంతే వెలగవు' అనే శీర్షికతో ఇచ్చిన కథనంపై సర్పంచి లక్ష్మి, ఉప సర్పంచి పద్మ స్పందించారు. ఈవో ప్రసాదరావుతో మాట్లాడి కొత్త దీపాలు వేయించారు.

గుంతల పూడ్చివేత

విజయనగరం పట్టణం: నగరంలోని గుమ్చీదారిలో గుంతలు ఏర్పడ్డాయని, రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా'కు ఫిర్యాదు చేశారు. సమస్యను నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించి, మరమ్మతులు చేశారు.

ఆగిన నీటి వృథా

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: మండలంలోని తులసిదిబ్బలో తాగునీటి కుళాయిల మూతలు విరిగిపోవడంతో నీరు వృథాగా పోయి స్థానికులు ఇబ్బందులు పడేవారు. దీనిపై 'ఈనాడు'లో వార్త ప్రచురించగా పంచాయతీ కార్యదర్శి రాంబాబు స్పందించి మూతలు ఏర్పాటు చేయించారు.

పింఛను విధానాన్ని సవరించాలి

ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతున్న జితేంద్రశర్మ

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన పింఛను విధానాన్ని సవరించాలని యూనియన్ బ్యాంకు విజయనగరం రీజియన్ విభాగాధిపతి జితేంద్రశర్మ డిమాండు చేశారు. నగరంలోని గాయత్రీ భవనంలో గురువారం జరిగిన విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ఆర్‌బీఐ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకూ ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనిట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్.వి.రమణ మాట్లాడుతూ గ్రూపు బీమా పాలసీపై జీఎస్టీ తొలగించాలని, సూపర్ సీనియర్ సిటిజన్లకు పన్ను ప్రోత్సాహకాన్ని పెంచాలని కోరారు. విశాఖ జోన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జి.వాసుదేవమూర్తి, విజయనగరం రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ భోగరాజు బాబూజీ తదితరులు పాల్గొన్నారు.

మెస్ ఛార్జీలు పెంచాలి

అదితి గజపతిరాజు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాల విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ప్రస్తుతం కేటాయిస్తున్న ఛార్జీలు సరిపోవడం లేదని పేర్కొన్నారు.

రూ.లక్షల నిధులు.. నిరుపయోగం

విజయనగరం మండలం గుంకలాంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించ తలపెట్టిన రైతు సేవా కేంద్రం నిర్మాణ పనులు చివరి దశలో ఆగిపోయాయి. ఇప్పటికే రూ.11 లక్షల వరకు బిల్లులు చెల్లించారు. అనంతరం నిధులు లేక గుత్తేదారు ఇలా వదిలేశారు. దీంతో భవనం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం మరోచోట రైతులకు సేవలు అందిస్తున్నారు. అధికారులు స్పందించి, అందుబాటులోకి తీసుకు రావాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ సమస్యను ఎంపీడీవో వెంకటరావు వద్ద ప్రస్తావించగా పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

బాలికల గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు

వచ్చే విద్యా సంవత్సరానికి 226 సీట్లు ఖాళీ

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలస మండలం వియ్యంపేటలోని అంబేడ్కర్ బాలికల గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు ప్రవేశాలకు 226 సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ ఎన్.వి.ఎస్.లక్ష్మి తెలిపారు. జిల్లాలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 19వ తేదీలోగా https://apbragcet.apcfss.in లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 97045 50020, 96760 49491ను సంప్రదించాలన్నారు.

సదుపాయాలు..

❖ కార్పొరేట్ స్థాయిలో స్టడీ అవర్లతో కూడిన ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అమలు ❖ విద్యా కానుకగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, యూనిఫామ్, బెల్ట్ అందిస్తారు. ❖ వసతులతో కూడిన తరగతి గదులు, ప్రయోగశాలలున్నాయి. ❖ ఐఎఫ్‌పీ ప్యానెల్ల ద్వారా విద్యా బోధన ❖ అన్ని సౌకర్యాలతో కూడిన వసతి గృహం ❖ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన పోషకాహారం ❖ నిపుణులైన సిబ్బందితో యోగా, వ్యాయామ విద్య, క్రీడలు, ఆరోగ్య పర్యవేక్షణ వంటి సదుపాయాలు ఉన్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

ఊరూరా సమ్మె

విజయనగరంలో నిరసన తెలుపుతున్న బీమా ఉద్యోగులు

విజయనగరం అర్బన్, కోట, న్యూస్‌టుడే: కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ❖ నగరంలో అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం మద్దతు తెలిపింది. అధ్యక్ష, కార్యదర్శులు డి.రాజేష్‌కుమార్, ఎం.వి.శరత్‌కుమార్ తదితరులు పాల్గొని, నినాదాలు చేశారు. ❖ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆ ఉద్యోగుల సంఘం కార్యదర్శి వెంకటరావు మాట్లాడారు.

కొత్తవలస, న్యూస్‌టుడే: నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేసి కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ కొత్తవలస కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ మండలాలకు చెందిన అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు నిరసనగా వెళ్లి తహసీల్దారు సునీతకు వినతిపత్రాలు ఇచ్చారు. ❖ కొత్తవలస ఉమా జూట్‌మిల్లు వర్కర్స్ యూనియన్ కార్మికులు మిల్లును పూర్తిగా మూసి వేసి సమ్మె, ర్యాలీలో పాల్గొన్నారు. ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా నాయకత్వంలో కొత్తవలస ఉమా జూట్‌మిల్లు వర్కర్లు ర్యాలీ చేపట్టారు. ❖ **శృంగవరపుకోట:** దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా శృంగవరపుకోట పట్టణంలో గురువారం ఉదయం వామపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రమణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ❖ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు ఆధ్వర్యంలో దేవీగుడి కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వరకు ర్యాలీ నిర్వహించారు. ❖ **పూసపాటిరేగ:** సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో పూసపాటిరేగ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు కె.ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. ❖ **నెల్లిమర్ల:** వామపక్ష నాయకులు ఎం.పాపారావు, కె.రామారావు తదితరుల ఆధ్వర్యంలో నెల్లిమర్ల మొయిద కూడలిలో నిరసన చేపట్టారు.

తహసీల్దారు సునీతకు వినతిపత్రం ఇస్తున్న ఏఐఎఫ్‌టీయూ(న్యూ)రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా

సమాజ భాగస్వామ్యంతో గిరిజనాభివృద్ధి సాధ్యం

మాట్లాడుతున్న వెంకటరామ్

విద్యావిభాగం, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతాల్లో విధానపరమైన చర్యలు అవసరమని ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు బి.మోహన్ వెంకటరామ్ అభిప్రాయపడ్డారు. విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడారు. సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధించగలరని సూచించారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక సమగ్రత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై సూచనలు చేశారు. గీతం విశ్వవిద్యాలయం ఆచార్యుడు రాధా రఘురామ పాత్రుడు, విద్యాలయం ఇన్‌ఛార్జి ఉపకులపతి టి.శ్రీనివాసన్, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా, మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగాధిపతి ఎల్.వి.అప్పసాబా తదితరులు పాల్గొన్నారు.

ఆవిష్కరణలు అవసరం

భోగాపురం: విద్యార్థులు సమాజానికి అవసరమయ్యే ఆవిష్కరణలతో ముందుకు రావాలని అవంతి కళాశాలల ఛైర్మన్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొలువాడలోని అవంతి కళాశాలలో గురువారం నిర్వహించిన 2కె26 టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకించారు. పాఠశాల ప్రతినిధులు ప్రియాంక, ప్రశాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

కంటోన్మెంట్: కేంద్ర ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ పేర్కొన్నారు. లెండీ ఇంజినీరింగ్ కళాశాలలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజాన రమణ అధ్యక్షతన జరిగిన సదస్సులో మాట్లాడారు. జగదీష్, ఎరుకునాయుడు తదితరులు బడ్జెట్‌పై ప్రసంగించారు.

హెచ్‌సీకి పురస్కారం

అయ్యన్నపేట: ఆధారాల సేకరణ, విధుల్లో నిబద్ధత తదితర అంశాల్లో అంకిత భావంతో పనిచేస్తున్న ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో హెచ్‌సీ ఎం.అప్పలనాయుడుకు విశిష్ట సేవా పతకం వరించింది. మంగళగిరిలో అనిశా డీజీ అతుల్‌సింగ్, డైరెక్టర్ జయలక్ష్మి చేతులమీదుగా అందుకున్నారు.

జాతర ఏర్పాట్ల పరిశీలన

శృంగవరపుకోట: పుణ్యగిరి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతర ఏర్పాట్లను సీఐ నారాయణమూర్తి డ్రోన్ ద్వారా పరిశీలించారు. అనంతరం ఎస్సై చంద్రశేఖర్‌తో కలిసి సన్యాసయ్యపాలెంలోని సన్యాసేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు.

మాలమహానాడు జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ

కంటోన్మెంట్: మాలమహానాడు జిల్లా అధ్యక్షుడిగా లోగిశ రామకృష్ణ నియమితులయ్యారు. విశాఖలోని అంబేడ్కర్ భవనంలో జరిగిన సమావేశంలో ఉమ్మడి రాష్ట్రాల నాయకులు ఆయన పేరును ప్రకటించారు.

అవీ.. ఇవీ.. అన్నీ

దత్తాత్రేయస్వామికి పూజలు

విజయనగరం గ్రామీణం: ప్రముఖ సాయిసుందర్ మహారాజ్ షిర్డీసాయి ఆలయాన్ని బ్రహ్మపురికి చెందిన సీతారామ్‌బాబా దర్శించుకున్నారు.

అనుమతులు ఇవ్వాలని వినతి

శృంగవరపుకోట: దబ్బగుంట నుంచి పల్లపు దుంగాడ రోడ్డుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని కోరుతూ స్థానిక జనసేన నాయకుడు వి.సన్యాశినాయుడు ఆధ్వర్యంలో గిరిజనులు సీసీఎఫ్‌వో దివాన్ మైథిన్‌కు వినతిపత్రం అందించారు

సమస్యలు పరిష్కరించాలని లేఖ

కొత్తవలస: తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీయూటీఎఫ్ ఉపాధ్యాయులు కొత్తవలసలో ముఖ్యమంత్రి పేరుతో గురువారం పోస్టు కార్డులను తపాలా కార్యాలయం వద్ద ప్రదర్శించారు. ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను అమలు చేయాలన్నారు.

చోదకులకు శిరస్త్రాణం తప్పనిసరి

కొత్తవలస, విజయనగరం గ్రామీణం: ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపు మేరకు 'అమ్మ జన్మనిస్తే శిరస్త్రాణం పునర్జన్మనిస్తుంది' కార్యక్రమాన్ని కొత్తవలసలో సీఐ షణ్ముఖరావు ప్రారంభించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ❖ విజయగరం మండలం జమ్ము నారాయణపురంలో సీఐ లక్ష్మణరావు స్థానికులతో మాట్లాడారు. గంజాయి నివారణ, సీసీ కెమెరాల వినియోగం తదితర అంశాలపై సూచనలు చేశారు.

27న శత కలశాభిషేకం

కంటోన్మెంట్: నగరంలోని తితిదే కల్యాణ మండపంలోని వేంకటేశ్వరస్వామికి ఈనెల అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మిక మిత్ర మండలి అధ్యక్షుడు వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు. సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు.

ఊరు బడిని కాపాడుకుందాం

నెల్లిమర్ల: సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవోలు యు.సూర్యనారాయణమూర్తి, త్రినాథరావు అన్నారు. ఊరు బడిని కాపాడుకుందాం కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్లలో గోడప్రతులు ఆవిష్కరించారు.

కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన

విజయనగరం పట్టణం: నగరపాలిక కమిషనరు కె.బాలస్వామి క్షేత్రస్థాయిలో పర్యటించారు. గుణుపూరుపేట డంపింగ్ యార్డు, దాసన్నపేట ట్రాన్సిట్ స్టేషన్, వాహన డిపో, అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. ❖ తన ఛాంబరులో వ్యర్థాల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.

ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు

నెల్లిమర్ల: నిర్మాణ దశలో ఉన్న 164 ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. కొండగుంపాం, మొయిద, కొత్తపేట గ్రామాల్లో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు.

నియామకం

విద్యావిభాగం: రాష్ట్ర ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విజయనగరానికి చెందిన పాడి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెలివాడ మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. కడపలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో భాగంగా ఎన్నుకున్నారు.

బీఎల్‌ఏల జాబితా ఇవ్వండి: ఆర్డీవో

రాజకీయ నాయకులతో మాట్లాడుతున్న ఆర్డీవో కీర్తి

విజయనగరం గ్రామీణం: ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు బీఎల్‌ఏల జాబితాలను అందించాలని ఓటర్ల నమోదు అధికారిణి, ఆర్డీవో డి.కీర్తి సూచించారు. గురువారం నగరంలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. బీఎల్‌వోలు ఓటర్లకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని కోరారు. తహసీల్దారు కూర్మనాథరావు, ఈడీటీ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

కొత్త వ్యాపారులకు మేలు: ఉప కలెక్టర్

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రత్యేక ఉప కలెక్టరు మురళి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: చిన్నతరహా వ్యాపారం ప్రారంభించాలనుకొనే వారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్‌మెంటు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రత్యేక ఉప కలెక్టరు ఇ.మురళి అన్నారు. పట్టణంలోని శ్రీవివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో దీనికి సంబంధించిన శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్‌మెంటు అనే పుస్తకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులకు అందజేశారు. 20 రోజుల పాటు జరిగే తరగతులకు శిక్షకులుగా జగదీశ్వరి, ఎల్.ఉషారాణి ఉంటారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్ బి.రాజేష్‌కుమార్, కళాశాల కరస్పాండెంటు సీహెచ్‌ఆర్‌కే ప్రసాద్, ప్రిన్సిపల్ ఎం.భాస్కరరావు ఉన్నారు.

అనుమానాస్పదస్థితిలో కూలీ మృత్యువాత

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. సీఐ చౌదరి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రదీప్ మండా(32) అరకాల గెడ్డవీధిలో అలీ అనే వ్యక్తివద్ద బంగారం మెరుగుపరిచే పనిలో చేరాడు. మంగళవారం రాత్రి స్పృహ కోల్పోయి కనిపించాడు. యజమాని, స్థానికులు స్పందించి మహారాజా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేయగా, ఏఎస్సై త్రినాథరావు దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు.

PUBLIC NOTICE

Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, Vizianagaram Branch-I, Vizianagaram,** I issue the following notice to general public. My client intends to grant loan to **SMT. VURITI VIJAYA LAKSHMI** W/o V Mahendra Kumar by keeping the below mentioned schedule property as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE PROPERTY

Vizianagaram District, Vizianagaram West Sub-District, Erstwhile Vizianagaram Mandalam, Previously Kukala Metta Lakshmipuram Gram panchayat, Vizianagaram Municipal Corporation Area, Kukulametta Lakshmi Puram Maruthi Nagar Phase-II, covered by S. Nos.116-4, & 5 & 115-18, **Plot Nos. 43, 44 & 45** are measured and bounded by:

Plot No.43 measurements:

East to West on Northern side: 60 feet or 18.30 meters; East to West on Southern side : 60 feet or 18.30 meters; North to South on Eastern side: 33 feet or 10.06 meters; North to South on Western side: 33 feet or 10.06 meters; Totaling 220 Sq. yards or 183.92 sq. meters bounded by:
East: Plot No.26 site; **South:** Plot no.42 site; **West:** Layout road; **North:** Plot No.44 site

Plot No.44 measurements:

East to West on Northern side: 60 feet or 18.30 meters; East to West on Southern side: 60 feet or 18.30 meters; North to South on Eastern side : 33 feet or 10.06 meters; North to South on Western side : 33 feet or 10.06 meters; Totaling 220 Sq. yards or 183.92 sq. meters bounded by:
East: Plot No.25 site; **South:** Plot no.43 site; **West:** Layout road; **North:** Plot No.45 site.

Plot No.45 measurements:

East to West on Northern side: 60 feet or 18.30 meters; East to West on Southern side: 60 feet or 18.30 meters; North to South on Eastern side: 33 feet or 10.06 meters; North to South on Western side: 33 feet or 10.06 meters; Totaling 220 Sq. yards or 183.92 sq. meters bounded by:
East: Plot No.24 site; **South:** Plot no.44 site; **West:** Layout road; **North:** Plot No.46 site.

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments, Behind Rythu bazar, Seethammadhara, Visakhapatnam-13.
Mobile No. **9885166648**
Mail: **sreenivaskoduri@gmail.com**

Visakhapatnam
Dt.12.02.2026

పుర సేవల్లో లోపాలా?

నేడు మున్సిపల్ ఆర్డీతో ఫోన్‌ఇన్

నరసాపురం, న్యూస్‌టుడే: ఏలూరు నగరపాలక సంస్థ, ఉభయ జిల్లాల్లోని పురపాలక సంఘాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? భవన నిర్మాణ అనుమతులు, పన్నులకు సంబంధించిన సేవల్లో జాప్యం జరుగుతోందా? ఇలాంటి సమస్యలను పురపాలక ఆర్డీ (రాజమహేంద్రవరం) సీహెచ్ నాగనరసింహారావు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం 'ఈనాడు' కల్పిస్తోంది. మీరు చేయాల్సిందల్లా నిర్ణీత సమయంలో ఇక్కడ పేర్కొన్న చరవాణి నంబరుకు ఫోన్‌చేసి పేరు, మీ ప్రాంతం వివరాలతో పాటు సమస్యను క్లుప్తంగా తెలియజేయడమే.

తేదీ: 13.02.2026 (శుక్రవారం)	సమయం: ఉదయం 12.30 నుంచి 1.30 గంటల వరకు	ఫోన్ నంబరు 98499 05801

నేనిలా.. వస్త్రారేలా

నరసాపురం 14వ వార్డులోని ఓసూరి గంగాధరం పురపాలక ఉద్యానం వనాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో చిట్టడవిలా మారింది. చిన్నారులు ఆడుకోవడానికి, పెద్దలు ఉదయపు నడకకు ఉపయోగించడానికి వీలు లేకుండా ఉందని స్థానికులు వాపోతున్నారు. దీనిని శుభ్రం చేసి ఉపయుక్తంగా ఉంచుతుందని కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, నరసాపురం పట్టణం**

వెన్నును నొప్పించొద్దు

- మహిళల్లోనే సమస్యలు అధికం
- జీజీహెచ్ న్యూరోసర్జన్ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు-ఏలూరు

వెన్ను నుంచి నొప్పి మొదలై అది తుంటి వరకు.. అక్కడి నుంచి పాదాలు, అరికాళ్ల వరకు వ్యాపించి రోజురోజుకూ బాధ పెరుగుతోంది. ఏలూరు ప్రభుత్వ బోధనా సుపత్రికి వచ్చే రోగుల్లో ఎక్కువ మంది ఇదే చెబుతున్నారు. అందుకు కారణం ఏమై ఉండొచ్చు? ఎవరిలో ఎక్కువ ఈ బాధలు ఉన్నాయని న్యూరో సర్జరీ విభాగానికి వచ్చే రోగులపై ఆ విభాగం సహ ఆచార్యుడు విద్యాసాగర్ ఓ అధ్యయనం చేశారు.

కొందరిలో డిస్క్‌కు డిస్క్‌కు మధ్య వ్యత్యాసం పెరిగిపోవటం.. వెన్నుపూస అరిగిపోవటం, కండరాలు, నరాల బలహీనత వంటివి కారణాలుగా గుర్తించారు. అధ్యయన నివేదికను వైద్య కళాశాల సాంకేతిక కమిటీ ధ్రువీకరించింది.

అధ్యయన వివరాలు

పరిశీలించిన రోగులు:	275
మహిళలు: 185	వీరిలో గృహిణులు: 58
పనులకు వెళ్లే మహిళలు:	127
వెన్ను నొప్పితో బాధపడుతున్న వారు:	55 %
తుంటి, అరికాళ్ల మంటలు:	30 %
మిగిలిన సమస్యలతో ఉన్నవారు:	15 %

మహిళ అరికాళ్లు పరీక్షిస్తున్న వైద్యుడు విద్యాసాగర్

వయసు 20-60 మధ్య.. గతేడాది ఏడు నెలల పాటు అధ్యయనం చేశారు. అగరబత్తీల తయారీ, జూట్ సంచులు, దర్జీ పని, నీళ్ల క్యాన్లు మోయటం, ఇళ్లల్లో పాచి పనులు చేసేవారిలో ఈ సమస్య ఉంది. ఎక్కువగా మహిళలే బాధితులుగా ఉన్నారు. మిగిలిన వారు పురుషులు. వీరి వయసు 20 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంది.

సమస్యకు కారణాలివీ

- ఎక్కువ సేపు వెన్నువాల్చి వంటింట్లో పనులు చేయటం.
- దుస్తులు ఉతకడం.
- వంగొని ఇల్లు ఊడ్చటం, తడిగుడ్డ పెట్టడం.
- టైలరింగ్ చేసే క్రమంలో కాళ్లతో మిషన్ తొక్కటం.
- అస్తమానూ వెన్ను నిటారుగా ఉంచి పనిచేయటం.
- నీళ్ల క్యాన్లు మోసేవారు డాబాలు ఎక్కి దిగేటప్పుడు వెన్ను, కాలిమీద ఒత్తిడి పడటం. ఇలా పలు కారణాలు గుర్తించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ

- ఇళ్లు ఊడ్చటం కోసం చిన్న చీపుళ్లు కాకుండా కొంచెం పెద్దవి తీసుకుంటే మంచిది.
- దర్జీ పని గంటల తరబడి చేయకుండా ఓ గంట చేస్తే మరో గంట విశ్రాంతి తీసుకోవాలి.
- వెస్టర్న్ కమోడ్స్ వంటి బాత్‌రూమ్‌లు ఉండేలా చూసుకోవాలి.
- టాయిలెట్స్‌కు వెళ్లినప్పుడు ఎక్కువ సేపు సింకు మీద కూర్చోవటం వల్ల మోకాలుపై ఒత్తిడి పడుతుంది.
- ఇంట్లో ఉండేవారు సాధ్యమైనంత వరకు వంటింట్లో ఎక్కువ సేపు నిలబడి కాకుండా స్టూల్స్ మీద కూర్చోవాలి.
- దుస్తులు కోసం వాషింగ్ మిషన్లు వంటివి వాడుకోవాలి.

ఇవన్నీ సయాటికా సమస్యల కిందకు వస్తాయని డాక్టర్ విద్యాసాగర్ వివరించారు. 'వెన్నునొప్పి, పాదాల నొప్పితో బాధపడే వారు ఎక్కువ దూరం నడవలేరు. కొంత దూరం నడవగానే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. వీరికున్న నొప్పులను మందులు వాడించటం (మెడికల్ మేనేజ్‌మెంట్).. శస్త్రచికిత్సల ద్వారా నయం చేయొచ్చు. ఇంటికే పరిమితమైన గృహిణుల్లోనూ రావటానికి కారణం వారు ఎక్కువ సేపు కదలకుండా మంచానికో, సోఫా సెట్లకో పరిమితం కావటం వల్ల వస్తాయి. అరికాళ్ల వరకు నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మాములు నొప్పేనని ఆలస్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు శస్త్రచికిత్సలు చేయాల్సి రావొచ్చు అని' తెలిపారు.

దిగగలరా.. దిగితే స్నానం చేయగలరా?

గత పుష్కరాలకు రూ.లక్షల వ్యయంతో నిర్మించిన సిద్ధాంతం మూడో పుష్కర ఘాట్ ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. బురద మట్టి, చెత్తతో అధ్వానంగా దర్శనమిస్తోంది. కనీసం రేవులోకి దిగేందుకు భక్తులు ఆలోచించాల్సిన దుస్థితిలో ఉంది. నీటి ప్రవాహం సరిగా లేకపోవడంతో మట్టి పొరలు మందంగా పేరుకుపోయాయి. కలుపు మొక్కలు ఘాట్‌ను పాడుచేస్తున్నాయి. వచ్చే ఏడాది పుష్కరాలు సమీపిస్తున్న వేళ ఇప్పటి నుంచే శుభ్రత, మరమ్మతుల పనులు చేపట్టకపోతే భక్తులకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై గోదావరి హెడ్‌వర్క్స్ ఏఈ సుధాకర్ మాట్లాడుతూ.. పుష్కర ఘాట్లపై ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. **-న్యూస్‌టుడే, వాసవీ పెనుగొండ గ్రామీణ**

పండుగప్పకు రొయ్యల అవశేషాల మేత

కలిదిండి, న్యూస్‌టుడే: పండుగప్పకు మేతగా బతికి ఉన్న గొరకలకు ప్రత్యామ్నాయంగా రొయ్యల అవశేషాలు వేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలో సుమారు 4 వేల ఎకరాల్లో సాగవుతోంది. బతికి ఉన్న గొరక కిలో సుమారు రూ.30 నుంచి రూ.40 వరకు ఉంటోంది. దీనికంటే తక్కువ ఖర్చుతో మేపడానికి అనువుగా ఉంటుందనే ఆలోచనతో వలిచిన తర్వాత మిగిలిపోయిన రొయ్యల తలలు కొనుగోలు చేస్తున్నారు. వలిచిన రొయ్యల్లో సకాలంలో ఆరోగ్యంగా పట్టినవే కాకుండా వ్యాధుల కారణంగా చనిపోయినవీ ఉంటాయి. దీని వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది.

ఇది అశాస్త్రీయ పద్ధతి.. రొయ్యల అవశేషాలు వేయడం అశాస్త్రీయ సాగు విధానం. దీనివల్ల సహజసిద్ధమైన కాలువల్లో వైరల్, విబ్రియో బ్యాక్టీరియా లోడు ఎక్కువవుతుంది. మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుంది. రొయ్యల చెరువులపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. పిల్లెట్, బతికి ఉన్న గొరక వంటి శాస్త్రీయమైన మేతలు వినియోగించడం మంచిది. **- రవికుమార్, ఏడీ, మత్స్యశాఖ**

కదం తొక్కిన కార్మిక లోకం

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: శ్రామికుల హక్కులపై జరుగుతున్న దాడిని ఐక్యపోరాటాల ద్వారా తిప్పికొట్టాలని సీఐటీయూ పూర్వపు జిల్లా కార్యదర్శి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం పిలుపునిచ్చారు. లేబర్ కోడ్‌ల రద్దు, కనీస వేతనాల అమలు, ఉపాధి హామీ పథకం కొనసాగింపు, కార్మిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెలో సీఐటీయూ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గురువారం భీమవరం సీఐటీయూ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో బలరాం మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలు దోచుకోవడానికి వీలుగా కార్మిక చట్టాలు సవరణ చేశారని ఆరోపించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు సీహెచ్.రంగారావు, రాష్ట్ర నాయకులు బాషా, టీయూసీసీ నాయకులు డి.శ్రీనివాసరాజు, బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కేబీడీ ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు.

భీమవరంలో కార్మికుల ప్రదర్శన

ఇట్లు సమస్యలు.. పురస్కరించుకుని..!

నేడు పట్టణ పాలనపై జేసీ సమీక్ష

ఈనాడు డిజిటల్, భీమవరం, నరసాపురం, తణుకు, న్యూస్‌టుడే: పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పురపాలక సంఘాలు అభివృద్ధి చెందడం లేదు. సమస్యల పరిష్కారంలోనూ మందగమనమే. జిల్లాకేంద్రం భీమవరంలో పురపాలక సంఘాల్లో సమస్యల పరిష్కారంపై శుక్రవారం సంయుక్త కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఆర్డీ సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా సంఘాల కమిషనర్లు, ఇతర ముఖ్య సిబ్బంది హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

ఆస్తుల పరిరక్షణ లేక భీమవరం పట్టణ పరిధిలోని సులభ కాంప్లెక్సులు ఆక్రమణకు గురైనా సిబ్బంది చర్యలు చేపట్టలేదు. గునుపూడిలో రోడ్డుకు ఆనుకుని ఉన్న విలువైన స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. ✦ ఆదాయ మార్గాలైన దుకాణ సముదాయాలను నిర్లక్ష్యంగా వదిలివేశారు. ✦ పట్టణాల్లోని పార్కులను విస్మరించారు. శివారు ప్రాంతాల తాగునీటి సమస్యలను పరిష్కరించాలి. పట్టణాల్లో పీజీఆర్ఎస్‌లో ప్రజలు అందిస్తున్న వినతులు పరిష్కరించడం లేదు. దీంతో ప్రజలు కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్ఎస్‌కు వెళ్తున్నారు. ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగం యథావిధిగా జరుగుతోంది. సేకరించిన చెత్తలో ఇతర వ్యర్థాల కంటే ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు తదితర సామగ్రే అధికంగా ఉంటుంది.

దోమల దండయాత్ర పురపాలక సంఘాల్లో దోమల నిర్మూలన సక్రమంగా జరగడం లేదు. నెలల తరబడి ఫాగింగ్ చేయకపోవడంతో దోమలు వృద్ధి చెంది రాత్రీ పగలూ దాడి చేస్తున్నాయి. నరసాపురం వంటి పట్టణాల్లో ఆర్డీవో, పురపాలక సంఘ కార్యాలయాలకు వచ్చిన ప్రజలకు ఇది అనుభవమే.

స్థలాల కొరత నరసాపురం పట్టణంలో కంపోస్టు యార్డుకు స్థలం లేదు. మేట వేసిన చెత్తకు నిప్పు పెడుతున్నారు. వాహనాలపై మొగల్తూరు తరలిస్తున్నారు. భీమవరంలో డంపింగ్ యార్డు లేకపోవడంతో కాలువ గట్లు, రహదారుల పక్కనే వేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో కుంచనపల్లి సమీపంలోని చెరువులో వేయడంతో గుట్టలుగా పేరుకుపోయింది.

వేరు చేయరే .. తడి, పొడి చెత్తను వేరు చేయడం లేదు. ఇంటింటా సేకరణ సమయంలో ప్రజలు వేర్వేరుగా ఇచ్చినా సిబ్బంది ఒకే వాహనంలో తీసుకెళ్లి రహదారి పక్కనే వేస్తున్నారు.

నరసాపురంలో రహదారి పక్కన చెత్త

గోఆధారిత వ్యవసాయంతో ఆరోగ్యం పదిలం

సుఫల రైతు పాదయాత్రలో చినజీయర్‌స్వామి

ఈనాడు-ఏలూరు, న్యూస్‌టుడే, పెదవేగి: నేల.. తినే ఆహారం.. తాగేనీరు.. పీల్చే గాలి అన్నీ కలుషితమై భూమాత తల్లడిల్లుతోందని ఆధ్యాత్మికవేత్త త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు. భూమాతను కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ అని... వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలమని స్పష్టం చేశారు. వంగూరులో సుఫల రైతు పాదయాత్రను గురువారం ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని, గో ఆధారిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. భూమి తల్లిని కాపాడుకోవాలని, ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం పదిలమనే విషయాన్ని తెలియజేయటమే లక్ష్యంగా సుఫలయాత్ర చేస్తున్నామని వివరించారు.

లాభసాటి సేద్యమే.. ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండించే ఉత్పత్తులను ఎవరు కొంటారు? దిగుబడులు తక్కువ వస్తాయని మీకు సందేహం రావొచ్చు. వీటికి మార్కెట్లో డిమాండ్, మంచి ధరలు ఉన్నాయని చినజీయర్‌స్వామి అన్నారు. ప్రకృతి వ్యవసాయోత్పత్తులను తీసుకునే బాధ్యతను కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకుంటుందని విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, ఈ సేద్యంపై రైతులకు శిక్షణ ఇస్తానని ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు విజయరామ్‌తో పాటు వికాస తరంగణి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వంగూరులో ప్రారంభమైన యాత్ర దిబ్బగూడెంలోని చక్రపాణి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం వద్ద ముగిసింది. ఇక్కడ సేద్యంలో అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. గత కొన్నేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్న విజయరామ్, సత్యనారాయణ, శ్రీనాథ్, మదనపల్లి ప్రసాద్ తదితరులు తమ అనుభవాలను తెలియజేశారు.

యాత్రలో పాల్గొన్న ప్రకృతి ప్రేమికులు

మాట్లాడుతున్న చినజీయర్‌స్వామి

సదాశివాయ.. సోమేశ్వరాయ

నేటి నుంచి కల్యాణోత్సవాలు

విద్యుత్తు దీపాల వెలుగుల్లో ఆలయం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా భీమవరం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 17 వరకు కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల కోసం చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 15న తెల్లవారుజామున 5.24 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం, 16న సాయంత్రం రథోత్సవం, 17న రాత్రి 7.30 గంటలకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. సుమారు రూ.25 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.రామకృష్ణంరాజు చెప్పారు.

భక్తులకు ఇబ్బందులు రాకూడదు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజలకు పోలీసు సేవలపై నమ్మకం కలిగించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేయాలని ఐజీ జి.వి.జి అశోక్‌కుమార్ సూచించారు. బుధవారం భీమవరం వచ్చిన ఆయన గునుపూడిలోని పంచారామ క్షేత్రం శ్రీఉమాసోమేశ్వర జనార్దనస్వామిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. అపరిష్కృత కేసుల వివరాలు, పరిష్కారాలపై ఆరా తీశారు. ఎస్పీ అద్నాన్ నయిం అస్మి, అదనపు ఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్‌విష్ణు, ఎస్బీ సీఐ సత్యనారాయణ, సీఐలు ఎం.నాగరాజు, వి.జగదీశ్వరరావు పాల్గొన్నారు.

సోమేశ్వరాలయంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ అద్నాన్ నయిం అస్మి

శివరాత్రికి ప్రత్యేక సర్వీసులు

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: శివరాత్రి సందర్భంగా వివిధ శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జి జిల్లా ప్రజా రవాణాధికారి గిరిధర్‌కుమార్ తెలిపారు. ఆయన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న జిల్లా నుంచి మొత్తం 46 బస్సులు ఏర్పాటు చేశామని, వాటికి రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందన్నారు. శ్రీశైలానికి భీమవరం నుంచి 3, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి రెండేసి చొప్పున తిరుగుతాయన్నారు. పట్టిసీమకు తణుకు నుంచి నిడదవోలు, పంగిడి, కాపవరం మీదుగా 5, తాడేపల్లిగూడెం నుంచి నల్లజర్ల, కొయ్యలగూడెం మీదుగా 5, భీమవరం నుంచి తాడేపల్లిగూడెం, నల్లజర్ల, కొయ్యలగూడెం మీదుగా 10 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం నుంచి వీరంపాలేనికి 12, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల నుంచి ఆచంటకు 5 బస్సులు తిప్పుతామని వివరించారు.

నేడు అఖండ అన్నసమారాధన

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం నిర్వహించే అఖండ అన్నసమారాధనకు సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, దేవస్థానం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం ఉదయం 7.30 గంటలకు ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొని అమ్మవారి సన్నిధిలో భారీ పులిహోర కుంభానికి పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు.

డిజిటల్ విధానంలో స్త్రీనిధి రుణం

పరిమితి రూ.8 లక్షలకు పెంపు

నరసాపురం, న్యూస్‌టుడే: పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేస్తున్న స్త్రీనిధి రుణం మంజూరు, వసూళ్లలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన లబ్ధిదారులకు రుణం మంజూరు, వసూళ్లకు డిజిటల్ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పటికే రుణ బకాయిల వసూళ్లకు యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రుణ మంజూరుకు కూడా ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టారు.

జిల్లాలో స్వయం సహాయక సంఘ సభ్యులు 30 వేల మంది ఉన్నారు. వీరికి గతంలో స్త్రీనిధి నుంచి అత్యధికంగా రూ.4 లక్షలు రుణం అందించేవారు. ప్రస్తుతం రూ.8 లక్షలకు పెంచారు. మంజూరుకు కృత్రిమ మేధ స్త్రీనిధి యాప్‌ను ప్రవేశపెట్టారు. డిజిటల్ విధానంలో రుణం పొందే సభ్యురాలి వేలిముద్ర (బయోమెట్రిక్)ను వీవోఏ తీసుకోవాల్సి ఉంది. ఇది వేసిన 48 గంటల్లో ఆ గ్రూపునకు సంబంధించిన గ్రామ సంఘం బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ చేయనున్నారు. అనంతరం గ్రామ సంఘం నుంచి లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో వేస్తారు. రుణ మంజూరు, వసూళ్లలో పారదర్శకతకు యాప్ వినియోగంలోకి తీసుకువచ్చారని, దీని వల్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని ఏజీఎం రమణమ్మ తెలిపారు.

16 నుంచి ఆధార్ శిబిరాలు

పాలకోడేరు, న్యూస్‌టుడే: చిన్నారులకు కొత్తగా ఆధార్ నమోదు, విద్యార్థులకు బయోమెట్రిక్ నవీకరణ పూర్తి చేసేందుకు జిల్లావ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ఆధార్ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో ఐదు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌గా శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా ఆధార్ నమోదుతో పాటు బయోమెట్రిక్ నవీకరిస్తారు. 5-7, 15-17 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఇప్పటి వరకు నవీకరించుకోని వారు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నవీకరణ కాని విద్యార్థులను గ్రామాల వారీగా గుర్తించి వారికి సమాచారం అందించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు తొలి ప్రాధాన్యమిస్తారు.

- ✪ క్యాంపులు జరిగే తేదీలు 16 నుంచి 20వ తేదీ వరకు
- ✪ మొత్తం పిల్లల సంఖ్య - 57,849 (5-16 సంవత్సరాల మధ్య వయసు)
- ✪ నవీకరణ పూర్తి- 22,914
- ✪ పూర్తి కానివారు - 34,935
- ✪ ఆధార్ మొబైల్ కేంద్రాలు - 80

అవసరమైన ధ్రువపత్రాలు నవీకరణ కోసం ఆధార్‌కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. కొత్తగా ఆధార్ నమోదుకు పుట్టిన తేదీ ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు తీసుకెళ్లాలి. మార్పులు, చేర్పులకు పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి ఒరిజినల్ మార్కుల జాబితా, చిరునామా నిర్ధారణ ధ్రువపత్రాలు ఉండాలి.

ఎంత చెప్పినా వినం.. కొనం

శిరస్త్రాణం లేకుండానే చోదకుల ప్రయాణం

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: రహదారి నిబంధనలు గాలికొదిలేసి.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే అధిక శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలో 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రవాణాధికారులు రాసిన కేసులే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. హెల్మెట్ ధరించకుండా.. చరవాణి మాట్లాడుతూ.. మద్యం మత్తులో రయ్‌మంటూ దూసుకుపోతూ ప్రమాదాలకు గురై కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు.

ప్రభుత్వం ఇటీవల రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించింది. పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ప్రాణం ఎంతో విలువైందని, నిర్లక్ష్యంతో దాన్ని పోగొట్టుకోవద్దని జిల్లా అధికారులు వివరించారు. ఇక మిగిలింది ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలు పాటించడమే.

ఆరు నెలల కిందట భీమవరం-విజయవాడ మార్గంలో నర్సింహపురం గ్రామ పరిధిలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే హెల్మెట్ పెట్టుకుంటే స్వల్ప గాయాలతో బయటపడేవారు.

జిల్లాలో కేసులు

శిరస్త్రాణం ధరించని వారు	చరవాణి మాట్లాడుతూ
715	439
ప్రమాదకర డ్రైవింగ్ 221	
ట్రిపుల్ రైడింగ్ 210	ఇతర కారణాలు 1723

నూజివీడు: ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్లు కొనిపిస్తున్న డీఎస్పీ, సీఐ

అవగాహన కల్పిస్తున్నాం.. నిబంధనలు పాటిస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. వాహనం నడిపే వారు తమ ప్రాణం గురించి వారిపై ఆధారపడి ఉన్న కుటుంబాల గురించి ఆలోచించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
- కృష్ణారావు, జిల్లా రవాణాధికారి, భీమవరం

✸ గత సంవత్సర డిసెంబరు 22న పాలమూరు వద్ద ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అదే శిరస్త్రాణం ధరించి ఉంటే వారు ముగ్గురు బతికేవారని పోలీసులు అన్నారు.

(c) eenadu

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడైన శ్రీభ్రమరాంబమల్లేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేశారు. తొలుత ఆలయాన్ని పచ్చిపూలు, మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువు తీర్చి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, పండితులు ఈ వేడుక నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు పట్టారు. ఆలయ ఈవో వై.భద్రాజీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఇరుకు గదుల్లో ఎన్నాళ్లీ అవస్థలు

కలగా ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణం

'ఆచంట నియోజకవర్గానికి 2014లో మంజూరైన ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు అప్పట్లోనే స్థల సేకరణ జరిగింది. నిర్మాణం కోసం జీవో కూడా వచ్చింది. టెండర్లు పిలిచినా పనులు జరగలేదు. తాజాగా అధికారులు మళ్లీ ప్రతిపాదనలు చేశారు. తక్షణమే టెండర్లు పిలిచి పాఠశాల భవనాలు నిర్మించాలి.'
- గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ

పెనుగొండలో ఇరుకు గదుల్లో విద్యార్థులు

ఆచంట, వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: పాఠశాలకు శాశ్వత భవనాలు లేక ప్రస్తుతం పెనుగొండ సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. పది ఇరుకు గదుల్లో 432 మంది బాలికలు సర్దుకోవాల్సిన దుస్థితి. పగటిపూట తరగతి గదులుగా.. రాత్రిపూట వసతి గృహంగా అవే గదుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

గాలికొదిలేసిన వైకాపా ప్రభుత్వం

2017లో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి ఆచంట మండలం పెనుమంచిలిలో 5.44 ఎకరాల భూమిని సేకరించారు. అప్పటి తెదేపా ప్రభుత్వం సుమారు రూ.25 కోట్లతో వసతి, కార్యాలయ భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు కూడా చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ఈ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది.

అప్పట్లోనే చెల్లింపు

గురుకుల పాఠశాల నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు పదేళ్ల కిందటే అప్పటి విలువ ప్రకారం చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. 2017లోనే దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఇది కొబ్బరితోట కావడంతో పెద్ద ఎత్తున ఆదాయం రావాల్సి ఉంది. దీనిని వైకాపా ప్రభుత్వం ఒకరికి లీజుకు ఇచ్చింది. అయితే దానిపై వచ్చిన ఆదాయం సంబంధిత శాఖకు పూర్తిగా జమ కావడంలేదు. రూ.లక్షకు పైగా బకాయిలు ఉండటంతో లీజుదారు నుంచి సాంఘిక సంక్షేమశాఖ ఇటీవల స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఆదాయ వివరాలు లేవు

కొన్నాళ్లు కొబ్బరితోట పలురుల పర్యవేక్షించారు. ఎంత ఆదాయం జమ చేశారనే వివరాలు లభించడం లేదు. తాజాగా ఈ తోట రైతులకు అప్పగించినట్లు తెలిసింది. 'తాజాగా మళ్లీ ప్రతిపాదనలు పంపాం. ఈ స్థలం అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది' అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. వివరణ [illegible] చర్యలు తీసుకుంటామని జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

మావుళ్లమ్మ ఆశీర్వాదం పొందుతున్న ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ నయీంఅస్మీ

భీమవరంలో ఏర్పాట్ల పరిశీలన

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ, పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయాలను గురువారం ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ నయీం అస్మీ దర్శించుకున్నారు. మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం నిర్వహించే అన్నసమారాధన ఏర్పాట్లు పరిశీలించి కమిటీ సభ్యులతో మాట్లాడారు. గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయాన్ని దర్శించి స్వామివారికి పూజలు చేశారు. ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో పంచారామక్షేత్రాలు భీమవరం, పాలకొల్లులో శివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈవో రామకృష్ణంరాజు, ఛైర్మన్ బంగారురాజు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

స్ఫటికలింగ దర్శనం మహాభాగ్యం

మాట్లాడుతున్న వెంకటరమణ శాస్త్రి

వీరంపాలెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినాన శివుని ఆత్మలింగంగా చెప్పుకునే స్ఫటిక లింగ దర్శనం మహాభాగ్యం అని వీరంపాలెం బాలాత్రిపుర సుందరీ పీఠం నిర్వాహకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని బాలాత్రిపుర సుందరీపీఠంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంగణంలో లక్ష శివలింగాల నడుమ ఏర్పాటుచేసిన స్ఫటిక లింగేశ్వరుడుని దర్శించుకోవడం పరమ పవిత్రమని పేర్కొన్నారు. ఉత్సవాలకోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్వతీపరమేశ్వరుల కల్యాణం, జ్యోతిర్లింగార్చన సహిత లక్ష దీపోత్సవం కార్యక్రమాలు ఉంటాయన్నారు. నిరంతరం ప్రముఖుల ప్రవచనాలు, భగవన్నామ సంకీర్తనలు జరుగుతాయని, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశామని తెలిపారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారని వివరించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆమె గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సంయుక్త తనిఖీ బృందాల సభ్యులు వసతి గృహాల్లో రోజూ తనిఖీలు చేసి పిల్లల ఆరోగ్యం, దినచర్యలపై నివేదిక అందించాలన్నారు. ఎక్కడైనా పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదులొస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
★ 3-19 ఏళ్ల వయసు కలిగిన ప్రతి ఒక్కరికీ ఆల్బెండజోల్ మాత్రలు కచ్చితంగా అందించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఫిబ్రవరి 17న నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. మాత్రల్ని 17వ తేదీన తీసుకుని వాటిని 24న పిల్లలకు అందించాలన్నారు. కార్యక్రమ గోడపత్రాన్ని ఆమె మిగిలిన అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ★ జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆ అంశంపై సంబంధిత అధికారులతో ఆమె గురువారం సమీక్ష జరిపారు.

కొనసాగుతున్న మహాయజ్ఞం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అతిరుద్ర సహిత శ్రీసుదర్శన నృసింహ ధన్వంతరి మహాయజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రుత్వికులు లక్ష మోదక గణపతి హోమాన్ని నిర్వహించారు. కలశాలను సిద్ధం చేసి, యాగశాలలో వివిధ దేవతామూర్తులుగా కొలువుదీర్చారు.

శ్రీవారి క్షేత్రంలో గదులు, కాటేజీల ఖాళీల వివరాలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి శుక్ర, శనివారాల్లో గదులు, కాటేజీల ఖాళీల వివరాలు ఆలయ అధికారులు వెల్లడించారు.

సత్రం పేరు	ఖాళీలు	
12న రాత్రి 10గంటల సమయానికి	13న	14న
ధర్మప్పారాయ నిలయం	86	110
తితిదే సత్రం	12	14
రాణి చిన్నమ్మారావు సత్రం	14	29
కాటేజీలు	29	29
బాలాజీ	03	07

సంప్రదించాల్సిన నంబర్లు: 90375 69891, 90375 67892
ఆన్‌లైన్ బుకింగ్ కోసం: www.aptemples.ap.gov.in

ఉద్యోగుల నిరసన

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కార్మిక-ఉద్యోగ సంఘాల దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా అఖిల భారత రాష్ట్ర ఉద్యోగ సమాఖ్య పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు గురువారం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంఘం జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడారు. నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, వేతన సవరణ చేయాలని, బకాయిలు చెల్లించాలని కోరారు. కార్యదర్శి సుకుమార్, కోశాధికారి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు

తనిఖీలు చేస్తున్న అధికారులు

ఇరగవరం, న్యూస్‌టుడే: కంతేరులో దీవెన ఆగ్రోకెమికల్స్ దుకాణంపై జిల్లా విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్సై సీతారాం ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనధికారికంగా గోదాము నిర్వహిస్తున్నారని ఎస్సై సీతారాం తెలిపారు. రూ.14 లక్షల విలువైన ఎరువుల స్టాక్‌లో వ్యత్యాసాలున్నట్లు గుర్తించి 6ఎ కేసు నమోదు చేశామన్నారు. అనధికార గోదాముల్లో సరకుల తనిఖీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఏవో మీరయ్య, విజిలెన్స్ తహసీల్దార్ కన్యాకుమారి, మండల వ్యవసాయాధికారి రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

విద్యుత్తు వాహనాలతో పర్యావరణ పరిరక్షణ

ధ్రువ పత్రాలను అందిస్తున్న అధ్యాపకులు

ఏపీనిట్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: భవిష్యత్తు విద్యుత్తు వాహనాలదేనని ఏపీ నిట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం [illegible] సూచించారు. ఏపీనిట్‌లో ఆ విభాగం ఆధ్వర్యంలో 'మల్టీ లెవల్ ఇన్వర్టర్స్ ఫెడ్ మల్టీఫేజ్ ఎలక్ట్రిక్ మోటార్ డ్రైవ్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ అప్లికేషన్స్' అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. భారత ప్రభుత్వ ఆధీనంలోని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఏఎన్‌ఆర్‌ఎఫ్) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆచార్యుడు తేజావత్ రమేశ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి [illegible] మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో విద్యుత్తు వాహనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని వివరించారు. మరో ముఖ్య అతిథి డీన్ (ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్) వి.సందీప్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో వీటి కొనుగోళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. రమేశ్ మాట్లాడుతూ భారీ వాహనాల్లో మల్టీఫేజ్ మోటార్ల వినియోగం వల్ల ఒకఫేజ్ పనిచేయక పోయినా మిగిలినవి సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆచార్యులు [illegible] శంకర్, ఆంధ్రా యూనివర్సిటీ, వరంగల్, ఐఐటీ, ఎన్‌ఐటీ, వీవీఐటీ, వీఐటీ, సిద్ధార్థ, స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలల నుంచి పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు హాజరయ్యారు.

ధనలక్ష్మిగా మావుళ్లమ్మ

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారికి సహస్ర నామ కుంకుమ పూజ నిర్వహించారు. 13న శుక్రవారం అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

దుర్గగుడి నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు రూ.2,01,116 విరాళాన్ని గురువారం అందజేశారు. హైదరాబాద్ అమీన్‌పూర్‌కు చెందిన వి.సుబ్బలక్ష్మి రూ.1 లక్ష, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నివాసి ఎం.ప్రసన్నదేవి రూ.1,01,116 విరాళాలను వేర్వేరుగా అందజేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వారికి విరాళం రసీదులతో పాటు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అంతర్ కళాశాలల నెట్‌బాల్ పోటీల్లో భీమవరం [illegible] కళాశాల జట్టు నాలుగో స్థానంలో నిలిచిందని ప్రిన్సిపల్ వి.ఎస్.వి రావు తెలిపారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మహిళల నెట్‌బాల్ పోటీలు జరిగాయి. పోటీల్లో ఆడారన్నారు. పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారిణులను కళాశాల కరస్పాండెంట్ చీడే సత్యనారాయణ, అధ్యాపకులు అభినందించారన్నారు. ఈ నెల 14 నుంచి 18 వరకు కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే అంతర్ విశ్వవిద్యాలయాల నెట్‌బాల్ పోటీలకు తమ కళాశాలకు చెందిన బి.అజల్య ఎంపికై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటనలో తెలిపారు.

రెండో శనివారం సెలవు ప్రకటించాలి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని పాఠశాలలకు రెండో శనివారం సెలవు ప్రకటించాలని ఫ్యాప్టో జిల్లాశాఖ కోరింది. ఈ మేరకు డీఈవో ఇ.నారాయణకు వినతిపత్రం గురువారం అందజేసినట్లు ప్రకటనలో తెలిపారు.

బహుమతులు అందుకున్న వారితో ప్రకాశం అభివృద్ధి అధ్యయన ట్రస్ట్ ప్రతినిధులు, నిర్వాహకులు

యువతకు ఆంధ్రకేసరి ఆదర్శం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ప్రగతికి విశేషమైన బాటలను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం వేశారు, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా నిరంతరం శ్రమించారని ప్రకాశం పంతులు మునిమనవడు శ్రీరామ్ అన్నారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన ట్రస్ట్ ఆధ్వర్యంలో సదస్సును భీమవరం డీఎన్నార్ కళాశాల ప్లాటినమ్ జూబ్లీ సెమినార్ హాలులో గురువారం నిర్వహించారు. ఆంధ్రకేసరిగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన ప్రకాశం మనందరికీ స్ఫూర్తి ప్రదాత అని వక్తలు అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రకాశం పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు పి.మోహనరావు, శాసనసభ మాజీ విప్, అధ్యయన ట్రస్ట్ ముఖ్య సలహాదారు రుద్రరాజు పద్మరాజు, కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షుడు గోకరాజు పాండురంగరాజు, చెరుకువాడ రంగసాయి, మంతెన కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

వినియోగదారులకు అండగా సీజీఆర్ఎఫ్

వినియోగదారు నుంచి అర్జీ స్వీకరిస్తున్న సత్యనారాయణ

చింతలపూడి, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారులకు న్యాయమైన సేవలందేలా సీజీఆర్ఎఫ్ కృషి చేస్తోందని సీజీఆర్ఎఫ్ ఛైర్‌పర్సన్ బి.సత్యనారాయణ అన్నారు. విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) కార్యక్రమాన్ని స్థానిక విద్యుత్తు సబ్‌డివిజన్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అవలంబించిన సందర్భాల్లో వినియోగదారులు తమ సమస్యలను సీజీఆర్ఎఫ్ న్యాయస్థానం దృష్టికి తీసుకురావచ్చన్నారు. వినియోగదారులు మొదట 1912 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అప్పటికీ విద్యుత్తు అధికారులు కాలయాపన చేస్తే తగిన ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరించడంతోపాటు పరిహారం కూడా చెల్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ ఈపీఈపీడీసీఎల్ పరిధిలో 127 కేసులు పరిష్కరించి వినియోగదారులకు రూ.16 లక్షల పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు ఎస్.సుబ్బారావు, బి.సులేఖా రాణి, ఎన్.మురళీకృష్ణ, విద్యుత్తు ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ
ఇ. ప్రొక్యూర్‌మెంట్ నోటీసు
ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా మల్లిపూడి గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమగోదావరి జిల్లా నందు గల శ్రీ మదన గోపాల స్వామి వారి దేవాలయము నందు గల వాహనశాలను పునర్నిర్మించుటకు రూ. 15.00 లక్షలకు టెండరు పిలుచుట జరుగుచున్నది. ఇతర వివరములకు వెబ్ సైట్ www.apeprocurement.gov.in నందు చూడగలరు.
సం/- కార్యనిర్వహణాధికారి

ఆంధ్రప్రదేశ్ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్
#55-17-2బి, 4వ అంతస్తు, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆటోనగర్, విజయవాడ-520 007.
Tender No: OPD/FFB AGENTS/TRANSPORT/157/2026 CORRIGENDUM Dated: 13-02-2026
పామాయిల్ గెలల (FFB) సేకరణ మరియు రవాణా కొరకు e-టెండరు ప్రకటన
ఏ.పి. ఆయిల్ ఫెడ్ వారు నిర్దేశించిన ఏలూరు జిల్లా: 1. తాళ్లగోకవరం, 2. వేగివాడ-1, 3. వేగివాడ-2, 4. ముండూరు, 5. వేములపల్లి, 6. ములగలంపాడు, 7. భోగోలు, 8. ముడిచర్ల. కాకినాడ జిల్లా: 1. ఏలేశ్వరం 2. ప్రత్తిపాడు, 3. ఈస్ట్ లక్ష్మీపురం, 4. గోనాడ, 5. బవురువాక మరియు అదర్ ప్రాసెసింగ్ యూనిట్స్. 1. గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, చింతంపల్లి, 2. వవభారత్ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం-3, 3 ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏర్రనగూడెం, పామాయిల్ గెలల సేకరణ కేంద్రాలలో పామాయిల్ గెలలు సేకరణ మరియు రవాణా కొరకు ఆసక్తి మరియు అనుభవం గల వారి నుండి e-టెండర్లను ఆహ్వానించుచున్నాము. ఈ e-టెండరు షెడ్యూళ్ళను https://www.apoilfed.com or www.NeML.in ద్వారా తేది. 13-02-2026 ఉదయం 10.30 నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. టెండర్ల దరఖాస్తు విధానం మరియు చివరి తేదీ వివరాలు టెండరు షెడ్యూళ్ళలో పొందుపరచడమైనది. ఇతర వివరాలకు ఫోన్ నెం.లు 9866550051/9849901554 సంప్రదించగలరు. సం/- వి.సి. & మేనేజింగ్ డైరెక్టర్.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము
ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి), ఏలూరు జిల్లా-534426, ఫోన్: 08829 - 271427
Website: www.dwarakatirumala.org, e-mail: endow-eodtiru@gov.in
సీల్డు మరియు ఈ-టెండరు ప్రకటన (2వ పిలుపు)
E-103664-REV65-PRSD0MISC/1/2025-G1 తేదీ: 12-02-2026
శ్రీ స్వామి వారి దేవస్థాన 'ప్రసాదముల తయారీ విభాగము' నందు అవసరమగు రసవర్గములు దేవస్థానము వారి నుండి తీసుకొని కమీషన్ పద్ధతిపై 'పెద్ద లడ్డు, చిన్న లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి, వడ' మొదలగు ప్రసాదములు శుచిగా, శుభ్రముగా తయారుచేసి కాంట్రాక్టు అప్పగించుటకు గాను తేది.01-04-2026 నుండి 31-03-2028 వరకు అనగా రెండు సం||ల కాల పరిధికి (దేవాదాయ శాఖ పరిధిలో గల సంయుక్త/డిప్యూటీ కమీషనరు క్యాడర్ ఆలయాలలో ప్రసాదముల తయారీ పని కాంట్రాక్ట్ నందు 2 సం||ల అనుభవము కలిగియున్న కాంట్రాక్టుదారుల నుండి) ఈ-ప్రొక్యూర్‌మెంట్/సీల్డ్ టెండర్లు కోరబడుచున్నవి. ఇతర వివరముల కొరకు కార్యాలయ పనివేళలో 'ప్రసాదముల విభాగము' వారిని సంప్రదించవచ్చును. www.apeprocurement.gov.in అను వెబ్‌సైట్‌లో తెలుసుకోగలరు. ఫోన్: 99593 86888, 08829 271427. ❖ బిడ్ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ:13-02-2026 ❖ బిడ్ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ ముగింపు తేదీ:26-02-2026 మ|| 1.00 గం|| వరకు ❖ టెండరు దారు బిడ్ దాఖలు చేయుటకు ముగింపు తేదీ:26-02-2026 సా|| 5.00 గం||ల లోపు.
శ్రీ యస్.వి. సుధాకరరావు, అధ్యక్షులు మరియు వ్యవస్థాపక ధర్మకర్త
సం/- యర్రంశెట్టి భద్రాజీ, కార్యనిర్వహణాధికారి (ఎఫ్.ఎ.సి)

శిక్షణ తీసుకో.. మధురమైన ఉపాధి అందిపుచ్చుకో

తేనెటీగల పెంపకంపై శిక్షణ

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: యువత, గ్రామీణ ప్రాంత మహిళలు, రైతులు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రం తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తోంది. దిల్లీలోని జాతీయ తేనెటీగల సంస్థ (ఎన్‌బీబీ) ప్రోత్సాహం అందిస్తోంది. ఒక్కో బ్యాచ్‌కి 25 మంది చొప్పున ఆరు బ్యాచ్‌లకు వారం రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. భోజనం, వసతి కూడా ఉచితమే. కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం వెచ్చించి తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు.

ఉత్పాదకత పెంపు.. తేనె టీగల పెంపకం పర్యావరణ హితంతో పాటు పండ్లు, కూరగాయలు, నూనె గింజల పంటల్లో ఉత్పాదకత పెంపునకు దోహదపడుతుంది. తేనెలో పోషకాలు ఉండటంతో మార్కెట్లో కిలో రూ.500- రూ.600 వరకు పలుకుతోంది. దీని ఉప ఉత్పత్తులకు సైతం మంచి డిమాండ్ ఉంది. తేనెటీగల పెంపకంలో మెలకువలు, తేనె సేకరణ, తెగుళ్లు- నివారణ తదితర అంశాలపై శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. ఒక రోజు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్తున్నారు.

యూనిట్ ఏర్పాటు చేస్తా

నా భర్త ఉప తహసీల్దారుగా పని చేస్తున్నారు. ఖాళీ సమయంలో ఏదైనా చేయాలని ఎప్పటి నుంచో కోరిక. నా ఆసక్తి తెలుసుకున్న నా భర్త కేవీకేలో శిక్షణ గురించి చెప్పారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని మాకున్న ఆయిల్‌పామ్ తోటలో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభిస్తా. **- వెజ్జు ఉషారాణి, ఏలూరు**

తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం

గతంలో హేచరీస్‌లో పని చేశా. వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం మానేసి సాగుబాట పట్టా. మాకు 20 ఎకరాల పొలం ఉంది. తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకుంటున్నా. స్వయం ఉపాధితో పాటు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. **- మేకా భార్గవ్ సుధీర్, పెదతాడేపల్లి**

సద్వినియోగం చేసుకోవాలి

సాగుకు అనుబంధంగా తేనెటీగల పెంపకం ద్వారా ఏడాది పొడవునా ఆదాయం పొందవచ్చు. శిక్షణ అనంతరం ధ్రువపత్రాలు ఇస్తున్నాం. యూనిట్ ఏర్పాటుకు 50 శాతం రాయితీపై పరికరాలు అందజేస్తాం. ఈ నెల 17 నుంచి నాలుగో బ్యాచ్‌కి శిక్షణ ప్రారంభిస్తాం. ఆసక్తి ఉన్నవారు 73826 33692, 72868 22813 నంబర్లను సంప్రదించవచ్చు. **- పి.విజయలక్ష్మి, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త**

కన్న కలలు.. కళ్ల ముందే ఆవిరై

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

సతీశ్ కుమార్ (పాతచిత్రం)

తణుకు, న్యూస్‌టుడే: ఒక్కగానొక్క కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు ఆ తండ్రి. ఇందు కోసం పగలనకరాత్రనక పొలంలో స్వేదం చిందించాడు. ఆశించిన విధంగా కుమారుడు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి అతని కలలు సాకారం చేశాడు. కొడుకు చేతికందిరావడంతో ఇల్లు కట్టి వివాహం జరిపించి ఒక ఇంటి వాడిని చేయాలనుకున్నాడు. ఇంతలోనే విధికి కన్ను కుట్టిందేమో విద్యుదాఘాతానికి కుమారుడు బలైపోయాడు. ఆ తండ్రి కన్న కలల దీపం... కళ్ల ముందే ఆరిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించడం గ్రామస్థులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ఇరగవరం మండలం కె.ఇల్లింద్రపర్రుకు చెందిన గోపిశెట్టి రాంబాబు, సత్యవతి దంపతుల కుమారుడు సతీశ్ కుమార్(28) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. విశాఖపట్నంలో హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగం చేస్తున్న సతీశ్ ఇంటి నిర్మాణ పనులు చూసుకునేందుకు వారం రోజుల కిందట గ్రామానికి వచ్చారు. భవనం పైభాగంలో ఆనుకుని ఉన్న హైటెన్షన్ విద్యుత్తు తీగలకు ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సతీష్‌కు వివాహమైన అక్క స్వాతి ఉంది. ఈ ఘటనపై ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

11 మంది నుంచి రూ.27.5 లక్షల కాజేత

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: దుబాయ్‌లో ఆయిల్ కంపెనీ ఉద్యోగాల పేరుతో పలువురు నిరుద్యోగులను నమ్మించి రూ.లక్షలు కాజేసిన ఘటన నరసాపురంలో వెలుగు చూసింది. నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన 11 మంది యువకుల నుంచి రూ.27.5 లక్షల సొమ్మును కాజేసిన ఘటనపై గురువారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నరసాపురం మండలం యర్రంశెట్టిపాలేనికి చెందిన బండారు శ్యాంసన్ మరో పది మంది నిరుద్యోగులు దుబాయ్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో లింక్డ్ ఇన్‌లో జ్యోతి నాయుడు అనే మహిళ పరిచయమైంది. అబుదాబీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలికిన ఆమె బాధితులకు నావెట్ కోలి ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. వారిద్దరు బాధితులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి విశాఖపట్నంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో వైద్య పరీక్షలూ చేయించారు. దీంతో తమకు వచ్చేవి నిజమైన ఉద్యోగాలని భావించిన బాధితులు వారు అడిగినంత సొమ్ము చెల్లించారు. 2024 జులైలో మూడు దశల్లో సొమ్ము వసూలు చేశారు. మెడికల్ ఫిట్‌నెస్ తర్వాత ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు, నకిలీ అపాయింట్‌మెంట్లు పంపి మరో రూ.లక్ష, చివరిగా నకిలీ వీసాలు పంపి ఒక్కొక్కరి నుంచి మరో రూ.లక్ష వసూలు చేశారు. ఇలా మొత్తం 11 మంది నుంచి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.27.5 లక్షలు కాజేశారు. తర్వాత బాధితులు వారికి అందిన నియమాక పత్రాలను పరిశీలించగా.. అవి నకిలీవని తేలింది. దీంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నరసాపురం గ్రామీణ ఎస్సై టి.వెంకటసురేశ్ కేసు నమోదు చేశారు. దీనిపై నరసాపురం గ్రామీణ సీఐ జి.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి భారీ మొత్తంలో సొమ్ము కాజేసిన నావెట్ కోలి ఫ్రాన్సిస్, జ్యోతి నాయుడు అనే వ్యక్తులపై ఇప్పటికే పలు చోట్ల కేసులున్నాయన్నారు. ఇప్పటికే నావెట్ కోలి ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని ముంబాయిలో రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. మరో నిందితుడు జ్యోతి నాయుడు పరారీలో ఉందన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.లలో)
వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 137, 146, 157 చికెన్ విత్ స్కిన్ - 260 చికెన్ స్కిన్‌లెస్ - 270.

పంట బోదెలోకి దూసుకెళ్లిన కారు

తండ్రీ కుమార్తెలకు తీవ్ర గాయాలు

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు మండలం పల్లెవాడ జాతీయ రహదారి 165 వద్ద కారు అదుపుతప్పి పంట బోదెలోకి దూసుకెళ్లడంతో తండ్రి, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంప గ్రామానికి చెందిన వింజేటి సువర్ణరాజు(45) ఏలూరులో చికిత్స కోసం కుమార్తె అర్పిత(19)తో కలిసి గురువారం ఉదయం స్వయంగా కారు నడుపుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో పల్లెవాడ మలుపు వద్ద వాహనం అదుపు కాకపోవడంతో పక్కనే ఉన్న బోదెలోకి దూసుకుపోయింది. దీంతో స్థానికులు కారు అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108లో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బోదెలో నీరు తక్కువగా ఉండటంతో పాటు స్థానికులు వెంటనే స్పందించడం వల్ల గాయాలతో బయట పడ్డారు.

ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆత్మహత్యకు యత్నించిన అతివ ప్రాణాలను మహిళా పోలీసులు చాకచక్యంగా కాపాడారు. స్థానిక గన్‌బజార్‌కు చెందిన వివాహిత కుటుంబ కలహాలతో మనస్తాపం చెందారు. ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి బయటకొచ్చారు. విషయం తెలుసుకున్న వివాహిత సోదరి మహిళా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ యు.రవిచంద్ర తక్షణమే స్పందించి.. ఫోన్ నంబరును ట్రాక్ చేశారు. పవరుపేట రైలు పట్టాల పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించి.. వెంటనే శక్తి బృందాన్ని పంపారు. వారు రైలు పట్టాల వద్దకు చేరుకొని.. బాధితురాలిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

92.7 FM Rajamahendravaram 92.7 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ|| 5 - ఉ|| 7
ఈ-మార్నింగ్స్	ఉ|| 7 - ఉ|| 11
నువ్వా నేనా	ఉ|| 11 - మ|| 2
సత్యభామ	మ|| 2 - సా|| 5
లైట్ తీస్కో	సా|| 5 - రా|| 9
సరదాగా కాసేపు	రా|| 9 - రా|| 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా|| 12 - తె|| 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU e Classifieds
BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.
REAL ESTATE
LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ||గ||లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం|| 9 8 4 8 5 3 1 5 4 4. bit.ly/4rMldEv
JOBS
BR INFRACON నందు పనిచేయుటకు సైట్ ఇంజనీర్లు కావలెను. Q: డిప్లొమా, B.Tech/M.Tech అర్హత కలిగి బిల్డింగ్స్, ఇరిగేషన్ వర్క్స్ నందు 3to4 సంవత్సరముల అనుభవం కలిగి విజయవాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల నందు పనిచేయుటకు కావలెను. పూర్తి బయోడేటాను info@brinfra-con.com కి పంపగలరు ✆ 79955 57831.
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.
ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
CLASSIFIEDS

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.95 పైII
తణుకు ఆఫీసు: 08819-224254

భీమవరం

• భీమవరం • ఉండి

మురుగునీటి కష్టాలు తప్పించేందుకు చర్యలు

ఉండి, న్యూస్‌టుడే: నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో మురుగునీటి కష్టాలు తప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని డీసీ వైస్ ఛైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తెల్లికోడు వరకూ సుమారు 4 కిలోమీటర్ల పరిధిలో వ్యర్థాలతో పూడిపోయిన పెడాయికోడులో మట్టి పూడికతీత పనులకు గురువారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మాట్లాడారు. ఇరువైపులా ఆక్రమణలు తొలగించి మురుగునీరు సాఫీగా ముందుకెళ్లేలా పనులు చేయనున్నామని తెలిపారు. తెలుగు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ముదునూరి కృష్ణంరాజు మాట్లాడుతూ వర్షం వస్తే ఉండిలో వివిధ పల్లపు ప్రాంతాల్లో మురుగునీరు నిలిచిపోతోందన్నారు. ఈ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.

నైపుణ్యంతో ఫలితాలు.. ఎన్నో అవకాశాలు

ఉండి, న్యూస్‌టుడే: సరైన పట్టుదల.. నిరంతర కృషి .. లక్ష్యాన్ని అందిపుచ్చుకోవాలనే తపనతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలను సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఉండి ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు. చదువుకుంటూనే ఆన్ జాబ్ ట్రైనింగ్‌కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు కంపెనీలకు వెళ్లి వృత్తి నైపుణ్యంతో రాణిస్తున్నారు. వారిలో కొందరు శిక్షణ పూర్తైన వెంటనే కొలువుల్లో చేరేదిశగా అడుగులేస్తున్నారు.

ఫ్రీజర్ల తయారీలో విద్యార్థులు

త్వరితగతిన ఉపాధి

పిట్టర్ చదువుతున్నా. భీమవరంలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణతో త్వరితగతిన ఉపాధి లభిస్తుందనే నమ్మకమొచ్చింది. శిక్షణ పూర్తైన వెంటనే కొలువులో చేరాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా. - **పి.సాలేమ్‌రాజు, జువ్వలపాలెం, కాళ్ల మండలం.**

చదువుతూనే సంపాదన

చదువుతూనే ఆర్ అండ్‌ఏసీకి చెందిన చిన్న, చిన్న పనులు చేసేవాడిని. కొంత ఆదాయమొచ్చేది. హైదరాబాద్‌లో నేడు తీసుకుంటున్న శిక్షణతో ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడుతున్నాయి. - **జె.బాలాజీ, కోపల్లె, కాళ్ల మండలం.**

ఉద్యోగమే లక్ష్యం

నైపుణ్యం ఆధారంగా రాణించవచ్చని ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో తెలుసుకున్నా. ఎలక్ట్రీషియన్ రంగానికి మంచి డిమాండ్ ఉంది. జులైతో నాట్రేడ్‌లో కోర్సు పూర్తవుతోంది. వెంటనే కొలువులో చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. **-వర్రి లక్ష్మీబాబు, కోలమూరు, ఉండి మండలం**

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఏలూరుపాడు(కాళ్ల), న్యూస్‌టుడే: ఏలూరుపాడు 33 కేవీ ఉప కేంద్రం పరిధిలో పలు గ్రామాలకు శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా సర్క్యూట్ బ్రేకర్ నిర్మాణం నిమిత్తం శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జువ్వలపాలెం, కమతవానిగూడెం, మందపాడు గ్రామాలకు సరఫరా నిలిపివేస్తామని అన్నారు.

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: లోసరిలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్తు ఉపకేంద్రానికి లైన్ల ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు ఆ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లోసరి, దెయ్యాలతిప్ప, నాగేంద్రపురం, తోకతిప్ప, బర్రెవానిపేట, గరవళ్లదిబ్బ గ్రామాలతో పాటు ఆక్వాచెరువులకు, ఇండస్ట్రియల్ లైనుకు సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

మలుపుల వద్ద సూచికలేవీ

కాళ్ల, ఏఎస్ఆర్ నగర్, భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రహదారుల్లో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మలుపు ఉన్న ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు రహదారికి ఇరువైపులా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్చరిక బోర్డులపై మొక్కలు అల్లుకుపోయి మలుపు కనిపించని పరిస్థితి. మలుపుల్లో వేగనిరోధకాలు, ప్రమాద సూచికలుంటే కొంత వరకైనా ప్రమాదాలను నివారించవచ్చని వాహన చోదకులు అంటున్నారు.

బొండాడ వద్ద హెచ్చరిక లేకుండా ఇలా

కాళ్ల మండలం కాళ్ల మండలం బొండాడ, బొండాడ పేట, సీసలి, కోపల్లె, కలవపూడి, ఎస్సీ బోసు కాలనీ, మాలవానితిప్ప, కాళ్లకూరు, జువ్వలపాలెం, ఏలూరుపాడు ప్రాంతాల్లో మలుపులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆకివీడు కుప్పనపూడి, అజ్జమూరు, ధర్మపుర అగ్రహారం, సిద్ధాపురం, దుంపగడప, అయిభీమవరం, పెదకాపవరం, చినకాపవరం, చెరుకుమిల్లి ప్రాంతాలు ఇదే పరిస్థితి.

ఉండి ప్రధాన కూడలి పెద్దవంతెన, పాములపర్రు పదెకరాల తూము, ఎన్ఆర్పీ అగ్రహారం, వాండ్రం, కోలమూరు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

చర్యలు తీసుకుంటాం హెచ్చరిక బోర్డుల పక్కన పెరుగుతున్న మొక్కలను తొలగిస్తాం. పరిశీలించి అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, వేగ నిరోధకాలు ఏర్పాటుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. **- శ్రీహరిరాజు, జేఈ, ఆర్అండ్‌బీ, కాళ్ల.**

మహాశివరాత్రి సంబరం

ఆకివీడు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా ఆకివీడు భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. ఈనెల 15న మహాశివరాత్రి రోజు స్వామివార్లకు ప్రత్యేక పూజలు, సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంబరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

చెరువు ప్రక్షాళనకు అడుగులు

విస్సాకోడేరు(పాలకోడేరు), న్యూస్‌టుడే: శివారుకు సమీపంలో ఉన్న పశువుల చెరువు ప్రక్షాళనకు అడుగులు పడ్డాయి. ఆక్రమణ నుంచి నిర్వహణ గాలికి వదిలేయడంతో మురుగు గుంతగా తయారైన చెరువుపై గత నెల 25న 'ఈనాడు'లో 'మురుగు చేరి..అధ్వానంగా మారి' శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు స్పందించి చెరువు ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం స్థానిక తెదేపా నాయకులు నడిపూడి అప్పారావు, సొసైటీ ఛైర్మన్ బాలా జీవన్ తదితరుల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.

వెలిగిన వీధి దీపాలు

ఉండి, న్యూస్‌టుడే: ఉండి తోటలోని అన్ని వీధిదీపాలు ఎట్టకేలకు వెలిగాయి. మేమున్నాం. మీకు తోడుగా శీర్షికన ఈనాడులో గురువారం ప్రచురితమైన వార్తకు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి అనిల్‌కుమార్ స్పందించి చర్యలు తీసుకున్నారు. వెలగని అన్ని దీపాలను పరిశీలించి వాటి స్థానంలో కొత్తవి బిగించారు.

స్వచ్ఛమైన తాగునీరు అందించాలి: జేసీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. అమృత్ మొదటి దశ పనులను ఆయన గురువారం పరిశీలించారు. శ్రీరామపురం, ఏఎస్ఆర్ నగర్‌లో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో చూశారు. కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ప్రజారోగ్య విభాగ ఈఈ ఆర్.విజయ్, డీఈ తాతబ్బాయి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత గురించి తెలుసుకున్నారు.

అమృత్ పనుల వివరాలను పరిశీలిస్తున్న రాహుల్‌కుమార్‌రెడ్డి, అధికారులు

దాతల సహకారంతో అన్నదానం

ఉండి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆర్థిక సహకారంతో ఉండి అన్నక్యాంటీన్ ప్రాంగణంలో గురువారం 500 మందికి అన్నదానం చేశారు. రఘురామకృష్ణరాజు తల్లిదండ్రులు సత్య సూర్యనారాయణరాజు, అన్నపూర్ణమ్మ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెదేపా సీనియర్ నాయకుడు కూసనపూడి రామకృష్ణంరాజు ప్రారంభించారు. మండల తెదేపా అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఏఎంసీ ఛైర్మన్ కలిదిండి శ్రీనివాసరాజు, వైస్ ఛైర్మన్ యడవల్లి వెంకటేశ్వరరావు, వీరపేరంటాలమ్మ డీసీ వైస్ ఛైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, ఆలయ కమిటీ ఛైర్మన్ కళ్లెపల్లి సతీష్‌రాజు మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి సిద్ధమైన అన్న క్యాంటీన్‌కు ప్రభుత్వ అనుమతి వచ్చేంతవరకూ దాతల సహకారంతో అన్నదానం చేయాలని ఉపసభాపతి నిర్ణయించారన్నారు. తెదేపా క్లస్టర్ ఇన్‌ఛార్జి గురుగుబిల్లి సత్యనారాయణ, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాసరావు, ఉండి, కోలమూరు తెదేపా అధ్యక్షుడు కాగిత బుజ్జి, పేరిచర్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న విద్యుత్తుశాఖ ఎస్ఈ ఉషారాణి

స్మార్ట్‌మీటరు వినియోగంతో మేలు

చినఅమిరం(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: వినియోగదారులు స్మార్ట్‌మీటర్ల వినియోగంపై దృష్టి పెట్టాలని విద్యుత్తుశాఖ ఎస్ఈ ఉషారాణి సూచించారు. ఈ అంశంపై చినఅమిరంలోని ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్‌మీటర్లతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వీటిపై ఎలాంటి అపోహలు వద్దని వాటితో మేలే కాని ఎలాంటి నష్టాలు ఉండవన్నారు. యువత, విద్యార్థులకు మొదట దీనిపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆశాఖ ఈఈ వెంకటేశ్వరరావు, ఏఈ బాపూజీ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ

కాళ్ల, న్యూస్‌టుడే: కాళ్ల పోలీస్ స్టేషన్‌ను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం సాయంత్రం వచ్చిన ఆయనకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. స్టేషన్‌లో దస్త్రాలు పరిశీలించి, నేరాలు, జూదాలు వంటి వాటిపై ఎస్సై శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్, కేసుల పురోగతి, దర్యాప్తు పరిశీలనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆకివీడు ఛైర్మన్ మంతెన రామరాజు, కాళ్లకూరు దేవస్థానం ఛైర్మన్ అల్లూరి శివరామరాజు ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ నయీం అస్మీని సత్కరించారు. అనంతరం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐ జగదీశ్వరరావు, ఎస్‌బీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.

ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నయీం అస్మికు గౌరవ వందనం చేస్తున్న పోలీసులు

ఆర్థిక సంఘ నిధుల దుర్వినియోగంపై విచారణ

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో 15వ ఆర్థిక సంఘ నిధులు దుర్వినియోగం చేసినట్లు వాసవీ పెనుగొండకు చెందిన కాకి బాలవెంకటసత్యప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డీఎల్‌డీవో జి.రాజీ విచారణ నిర్వహించారు. ఎంపీడీవో టి.సూర్యనారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శులు, పనులు చేసిన గుత్తేదారులను విచారించారు. ఎంబుక్ ఉదర్క, నగదు పుస్తకాన్ని పరిశీలించారు. రాజీ మాట్లాడుతూ.. సీతాఫ్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టనని, నివేదికను వారికి అందిస్తామన్నారు.

కాలువ నీరు...మంచినీటి చెరువుకు అందదే

కోలమూరు (ఉండి), న్యూస్‌టుడే: మండలంలోని కోలమూరులో మంచినీటి చెరువుకు సరైన ఇన్‌లెట్ సౌకర్యం లేకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజా అవసరాలకు సరిపడే రీతిలో గ్రామ నడిబొడ్డున చెరువున్నప్పటికీ ఉపకాలువలోని నీరు నేరుగా చేరే పరిస్థితులు కన్పించడంలేదు. దీంతో ఉప కాలువలోకి రెండు, మూడు ఇంజిన్లు వేసి చెరువు నింపుతున్నారు. కాలువల్లోకి సరైన నీరందని దశల్లో ఇబ్బందులు అధికమవుతున్నాయని చెబుతున్నారు. కాలువలో నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్ సౌకర్యాన్ని మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై ఇన్‌ఛార్జి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి నాయుడు స్పందిస్తూ పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.

CHANGE OF NAME

I, **VEGESNA YUVA SIRISHA** W/o. Srinivasa Raju, Resident of D.No.1-67/1, Near Ravi Chettu street, Jakkaram, Kalla Mandal, West Godavari District. A.P. 534 206. have changed my Name from **VEGESNA YUVA SIREESHA** to **VEGESNA YUVA SIRISHA** (NEW NAME) Hence forth I am being called as **VEGESNA YUVA SIRISHA** (NEW NAME) for all purposes.

CHANGE OF NAME

I, **GRANDHI VENKATESWARA RAO** S/o. Grandhi Venkatarao, Resident of D.No.1-316/1, Near Aditya College, Komarada Road, Rayalam (Rural) Bhimavaram Mandalam, West Godavari District. A.P. 534 208. have changed my Name from **GRANDHI SRINIVAS RAO** to **GRANDHI VENKATESWARA RAO** (NEW NAME) Hence forth I am being called as **GRANDHI VENKATESWARA RAO** (NEW NAME) for all purposes.

పాస్‌పోర్టు పోయినది

చింతా గౌరి W/o. శ్రీను, డోర్‌నెం. 5-10-2/5, మెంటేవారి తోట, కమ్యూనిస్టు ఆఫీసు దగ్గర, గ్రంధి కల్లారావు నగర్, భీమవరం ప.గో॥జిల్లా. ఆంధ్రప్రదేశ్. నాయొక్క ఒరిజినల్ పాస్‌పోర్టు **M8228620** ను ఒక కవరులో పెట్టుకుని ది.05.02.2026 సం॥రం తేదిన భీమవరంలో మా ఇంటి నుండి ఆకివీడు వెళ్ళుచుండగా ఆకివీడు బస్‌స్టాండ్ సమీపంలో నా యొక్క ఒరిజినల్ పాస్‌పోర్టు గల కవరు జారిపడి పోయినది. ఎంత వెదికినను దొరకలేదు. కావున ఎవరికైననూ దొరికిన ఎడల పైన తెలిపిన చిరునామాకు అందచేయగలరు.

చింతాగౌరి W/o. శ్రీను, సెల్:9966944998

పాస్‌పోర్టు పోయినది

వాకపల్లి శ్యామల W/o. కిషోర్, డోర్‌నెం. 10-25-4, మెంటేవారి తోట, భీమవరం ప॥గో॥జిల్లా, 534 201, ఆంధ్రప్రదేశ్ .నాయొక్క ఒరిజినల్ పాస్‌పోర్టు **U1863668** ను ఒక కవరులో పెట్టుకుని **ది.01.02.2026** సం॥రం తేదిన భీమవరంలో మా ఇంటి నుండి ఆకివీడు వెళ్ళుచుండగా ఆకివీడు రైల్వేస్టేషన్ స్టేషన్ సమీపంలో నా యొక్క ఒరిజినల్ పాస్‌పోర్టు గల కవరు జారిపడి పోయినది. ఎంత వెదికినను దొరకలేదు. కావున ఎవరికైననూ దొరికిన ఎడల.పైన తెలిపిన చిరునామాకు అందచేయ గలరు.

వాకపల్లి శ్యామల W/o. కిషోర్, సెల్ : 7702288107

డాక్యుమెంట్స్ పోయినవి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ గ్రామములో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అను మా సంస్థకు చెందిన కొవ్వాడ గ్రామములో గల భూములకు ఒరిజినల్ లింకు దస్తావేజులు, ఈ దిగువ తెలిపిన నంబర్లు గల 13 ఒరిజినల్ లింకు దస్తావేజులు పి.తిరుమలరాజు, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వారు ఒక సంచిలో ఫోటోకాపీలు తీసుకొనుటకు కొవ్వాడ గ్రామము నుండి వెళ్తుండగా మార్గ మధ్యములో పోయినాయి. ఎవరికైనా దొరికినయెడల ఈ క్రింద తెలిపిన మొబైల్ నంబరుకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము.

పి.తిరుమలరాజు : 9989515422

దస్తావేజు నెంబర్ / సంవత్సరం

1230/ 1996; 982/ 1982; 1226/ 1996; 1229/ 1996; 1627/ 1996; 1629/ 1996; 1653/ 1996; 1628/ 1996; 1746/ 1996; 3172/ 1985; 4089/ 1984; 247/ 1997 & 2882/ 1985.

అసంపూర్ణం.. అవస్థలమయం

నందమూరుగరువు(వీరవాసరం), న్యూస్‌టుడే: ఏడేళ్ల క్రితం నందమూరు గరువులో చేపట్టిన గ్రామ సమాఖ్య భవనం నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగి విషసర్పాలు, కీటకాలకు ఆవాసంగా మారింది. భవన నిర్మాణం పూర్తయితే డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయోగం. ఏపీఎం జ్యోతిరాణి మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి భవన నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటానన్నారు.

వైద్యం మరిచిపోయిన ఆసుపత్రి కథ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: వైద్యం ఎంతో ఖరీదైపోయింది. దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం ఇలా నీరసం ఏదైనా సరే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే రక్తం, మూత్రం తదితర పరీక్షల పేరిట వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కొవిడ్ విజృంభణ తర్వాత వ్యాధులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్యం కోసం కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అందుబాటులో ఉన్న ఆసుపత్రి భవనం నిరుపయోగమైంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది.

భీమవరం ఇందిరమ్మకాలనీకి సమీపంలో రూ.1.30 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. గత సాధారణ ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రారంభించినా సేవలు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం తాళాలు వేశారు.

విషయం ఏమిటంటే.. భీమవరం పట్టణ పరిధి తాడేరురోడ్డు ఇందిరమ్మ కాలనీలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను నిర్మించారు. రూ.1.30 కోట్లతో పనులు పూర్తయ్యాయి. గత ఏడాది ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రారంభించారు. వైద్య సేవలన్నీ అందుబాటులోకి వచ్చాయని ప్రజలు నమ్మారు. తర్వాత దాన్ని పట్టించుకున్నవారే లేరు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రానికి రక్షణ గోడ లేదని..విద్యుత్తు సదుపాయం ఇవ్వలేదంటూ గేటు తాళాలు తీయడంలేదు. ఇదే అదనుగా అంధకారంలో ఉన్న ఆసుపత్రి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది.

వినియోగంలోకి వస్తే.. రహదారి పక్కన ఉన్న ఈ వైద్య కేంద్రం అందుబాటులోకి వస్తే దాదాపు 23 వేల మందికి వైద్య సేవలు చేరువవుతాయి, ల్యాబ్ పరీక్షలు, ఔషధాలు అందుబాటులోకి వస్తాయి. భీమవరం పట్టణంలోని గునుపూడి, ఇందిరమ్మకాలనీ, టిడ్కో గృహ సముదాయం, తాడేరు వంతెన ప్రాంతాలతో పాటు భీమవరం గ్రామీణ మండలంలోని పలు గ్రామాలకు చెందినవారికి ఇక్కడ వైద్య సేవలు అందుతాయి.

ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే.. భవనం నిర్మాణమైనా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వీరమ్మపార్కు పక్కన ఉన్న పురపాలక పాఠశాల భవనంలోని ఇరుకులో సంబంధిత ఆరోగ్య మందిర వైద్య, సిబ్బంది సేవలు అందిస్తున్నారు.

నెలాఖరులోగా చేరువ చేస్తాం ఆసుపత్రి లోపల ఉన్న ముళ్ల చెట్లను తొలగించి, శుభ్రం చేయించాలని పురపాలక డీఈకి చెప్పాను. కలెక్టర్ నాగరాణి దృష్టికి తీసుకెళ్లి నెలాఖరులోగా వైద్య సేవలను అందుబాటులో ఉంచుతాం. వేరొక చోట ఉన్న వైద్యులు, సిబ్బందిని ఇక్కడ నియమిస్తామని డీఎంహెచ్‌వో జి.గీతాబాయి చెప్పారు.

ఆకివీడులో సమ్మెలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు

సమ్మె విజయవంతం

వీరవాసరం, న్యూస్‌టుడే: కార్మిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను గురువారం వీరవాసరంలో విజయవంతంగా నిర్వహించారు. విద్యా సంస్థలు, బ్యాంకులు, దుకాణాలను మూసి వేశారు. వీరవాసరం బస్టాండ్ సెంటర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో స్కీం వర్కర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంఘ నాయకులు పి.నాగరత్నం, ఎం.ఆంజనేయులు, జుత్తిగ నరసింహమూర్తి, బాలం విజయ్ కుమార్, బి.అలమహారాజులు మాట్లాడుతూ లేబర్ కోడు, వీబీజీరామ్‌జీ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజల నెత్తిన రుద్దుతుందని విమర్శించారు. అనంతరం కార్మికులు 165వ జాతీయ రహదారిపై నినదిస్తూ ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో పోతుల మృత్యుంజయ, యండమూరి సుబ్బారావు, డి.వరలక్ష్మి, కుమారి, శ్రీనివాస్, ఏసుబాబు, బి.సూర్యచంద్రరావు, శ్యాంబాబు, నారాయణమూర్తి, రాజు, జ్యోతిబసు, కిలాడి సత్యనారాయణ, గిద్ద శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడులో ప్రదర్శన.. ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులో సీఐటీయూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సభలో వ్యకాసం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతామన్నారు. స్కీం వర్కర్లకు రూ.26 వేలు కనీస వేతనం, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మండల సీఐటీయూ కన్వీనర్ బొడ్డుపల్లి రాంబాబు, నాయకులు తవిటినాయుడు, పి.అప్పారావు, పార్వతి, బొర్రా శ్రీను, నూకల సత్తిబాబు, కొండ, ధనరాజు, మనోహర్, మూర్తి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

కాళ్ల, న్యూస్‌టుడే: కాళ్ల బస్టాండ్ నుంచి ఎస్ టర్నింగ్ వరకూ పెద్ద ఎత్తున గురువారం ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడీ, ఆశ, భవన నిర్మాణ కార్మికులు, ఆటో హమాలీ ఇతర కార్మికులు పాల్గొని లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని నినాదాలు చేశారు.

హక్కుల పరిరక్షణ కోసం.. ఉండి, న్యూస్‌టుడే: ఉద్యోగులు, కర్షకులు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన సమ్మె విజయవంతమైందని సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ హసీనా బేగమ్, ధనికొండ శ్రీనివాస్ తెలిపారు. ఉండి బస్టాండ్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తంచేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దుచేయాలని సీపీఐ ఉండి నియోజకవర్గ కార్యదర్శి కలిశెట్టి వెంకట్రావు డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి చీర్ల శేషు, వీరవల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

వీరవాసరంలో జాతీయ రహదారిపై స్కీం వర్కర్లు, కార్మిక సంఘాల నాయకుల ప్రదర్శన

లక్ష్మీ అంజనకు పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందిస్తున్న కళాశాల యాజమాన్యం

డీఎస్పీగా ఎంపికైన అంజనకు అభినందనలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైన గురుజు లక్ష్మీ అంజనను ఐజీ జి.వి.జి.అశోక్‌కుమార్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గురువారం అభినందించారు. తమ కళాశాల పూర్వ విద్యార్థిని అయిన లక్ష్మీఅంజన డీఎస్పీగా ఎంపిక కావడం ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తి నిచ్చిందని ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్ రామకృష్ణంరాజు అన్నారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

సీసలి(కాళ్ల), న్యూస్‌టుడే: తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి విలువైన వెండి, బంగారం, నగదు అపహరించుకుపోయిన సంఘటన కాళ్ల మండలం సీసలిలో జరిగింది. ఎస్సై శ్రీనివాసరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అరవ సత్యనారాయణ ఈ నెల 9న కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి 12 తేదీన ఇంటికి వచ్చేసరికి తాళం పగులకొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువాలో దాచుకున్న రూ.లక్ష నగదుతోపాటు నాలుగు కిలోల వెండి, ఒకటిన్నర కాసుల బంగారం పోయినట్లు పోలీసులకు గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు వివరాలు సేకరించారు. భీమవరం క్లూస్ టీం సీఐ రాజేష్ ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

ఆరేడులో కోడిపుంజులు.. ఉండి, న్యూస్‌టుడే: ఆరేడులో షెడ్డులో భద్రపరిచిన 22 కోడిపుంజులు చోరీకి గురైన సంఘటనపై కేసు నమోదైంది. పోలీసులిచ్చిన వివరాల మేరకు.. గణపవరానికి చెందిన మాదిరెడ్డి రవితేజ ఆరేడులో 20 ఎకరాల ఆక్వా చెరువులు లీజుకు సాగుచేస్తున్నారు. అక్కడ రూ.2.20 లక్షల విలువైన 22 కోడిపుంజులతో ఉన్న షెడ్డుకి ఆదివారం తాళం వేశారు. తొమ్మిదో తేదీ వచ్చేసరికి షెడ్డు తాళాలు పగలగొట్టి గుర్తుతెలియని నిందితులు కోడిపుంజులను చోరీ చేశారు. బాధిత రైతు రవితేజ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై నసీరుల్లా కేసు నమోదు చేశారు.

గడుల్లో ఎత్తుకు పైఎత్తులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పాఠశాలస్థాయిలో ఉన్న ఈ చిన్నారులు చదరంగంలో వివిధ విభాగాల్లో రేటింగ్ సాధించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ప్రధాని మోదీ సూచనలతో దేశవ్యాప్తంగా నిర్వహించిన సంసద్ ఖేల్ మహోత్సవ్‌లో నరసాపురం పార్లమెంటు పరిధిలో అండర్-10, 15 విభాగాల్లో రెండోస్థానంలో నిలిచారు.

ఏ విభాగమైనా సత్తాచాటుతా

చదరంగం గడుల మధ్య ఆట అంటే చాలా ఆలోచింపజేస్తుంది. 4 గంటల వ్యవధిలో జరిగినా, 50 నిమిషాల్లోపు పూర్తి చేయాల్సి ఉన్నా, కేవలం 15 నిమిషాల్లో ఆటను ముగించాలన్నా ఎంతో చాకచక్యంగా ప్రత్యర్థి మేధస్సుతో పోటీ పడాలి. వివిధ విభాగాల్లో ఆడాను. ఓడినప్పుడల్లా కొత్తగా మెలకువలు తెలిశాయి. ఏలూరులో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం పోటీలో బహుమతి అందుకున్నా. **- కె.జశిత్ వర్మ**

రేటింగ్ క్రీడాకారుడ్ని

మెదడుకు పనిచెప్పే ఆట చదరంగం. ఒక్కోసారి గడుల మధ్య ఎత్తు వేయడంలో తప్పిదం చేస్తే సరిదిద్దుకునేందుకు ఎంతో ప్రయాస పడాలి. ఏకాగ్రత, మనతో పోటీ పడుతున్న వారి విధానాన్ని గమనిస్తూ ఆడాలి. క్లాసిక్, ర్యాపిడ్, బ్లిడ్జ్‌లో రేటింగ్ క్రీడాకారుడ్ని. చినఅమిరంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతున్నా. చదరంగం అంటే ఇష్టం. పోటీల్లో పతకాలతో ఆసక్తి పలు విభాగాల్లో రేటింగ్‌తో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు దిశగా ముందుకెళ్తున్నా. **- ఎ.పూజిత్ శరణ్**

వెంటాడుతున్న అవస్థలు

23 వార్డు నివేదన

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం పట్టణంలోని భాగమైనప్పటికీ గ్రామీణ జాడలతోనే జీవనం సాగిస్తున్న ప్రాంతం ఇది. అధునాతన భవనాలు నిర్మితమై అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఈ ప్రాంతంలో మురుగు, కలుషిత నీళ్లు, చెత్త తదితర సమస్యలు కొన్నేళ్లుగా వెంటాడుతున్నాయి.


చినపేటలో పైపులైన్ల వెంబడి కుళాయి గొట్టాలు

ప్రధాన సమస్యలు ఇవీ.. ● వీధి దీపాలు సక్రమంగా వెలగవు.
● కుళాయి నీరు కలుషితమై దుర్వాసన వస్తోంది. పైపులైన్ల లీకేజీలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో దుర్వాసనతో నీళ్లొస్తాయి
● చెత్తను సకాలంలో తీయకపోవడంతో దోమలకు పలు వీధులు ఆవాసమయ్యాయి. ● కుళాయి గొట్టాలు డ్రెయిన్లలో ఉన్నాయి. ఏదైనా మరమ్మతులతో లీకయితే ఇళ్లకు వచ్చే నీరు మురుగుతో ఉంటుంది.

జనాభా- 3600
కాలనీలు - వానపల్లి వారి వీధి, బుంగా వారి వీధి, జనపాలవీధి, చుండూరి వారి వీధి, గోలివారి, యర్రగోపు వీధి తదితర ప్రాంతాలున్నాయి

పరిష్కరిస్తాం.. వార్డులోని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తాం. పైపులైన్లకు మరమ్మతులతో పాటు డ్రెయిన్లపై ఉన్న పైపులైన్ల ఇబ్బందులు తొలగిస్తాం. **-కె.రామచంద్రారెడ్డి, భీమవరం కమిషనర్**

IN THE COURT OF THE HON'BLE ADDL. SENIOR CIVIL JUDGE: MEDCHAL-MALKAJGIRI DISTRICT AT :: MEDCHAL
O.S.No. 256 OF 2019

BETWEEN: -
Gorrenkala Ramesh ....Plaintiff
AND
Gorrenkala Narayana and others ....Defendants

To,
4. K.L.N. Raju S/o K.V.N. Raju, Aged about: 75 years, Occ: Retd. Employee, R/o 27-6-5, Bhimavaram, West Godavari District, Andhra Pradesh.
5. Chekuri Ajay Kumar S/o Ch. Prathap Raju, Aged about: 45 years, Occ: Agriculture, R/o Plot No.19, NCL (North) Enclave, Kompally Village, Medchal-Malkajgiri District.
....Defendant No.4 & 5.

Please take notice that the Plaintiff has filed the above suit against you and others for Partition and Separate possession in respect of the suit schedule property and the same is posted for your appearance on **02-03-2026**, kindly make it convenient to appear either in person or through an Advocate in the above said court at **10-30 a.m.** on the above said date, as otherwise the matter will be decided in your absence.

// By Order of Court //
T. NARSIMHA REDDY
B. MAHESH BABU, ADVOCATES
H.No 42/593/2/1, Plot No.1 Part, Road No.3 Green Hills Colony, Moula-ali, Hyderabad - 040

(c) eenadu

నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

కల్యాణం.. కమనీయం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: స్థానిక నగరేశ్వర, మహిషాసురమర్దని, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం నగరేశ్వరస్వామికి అభిషేకాలు, మహిషాసురమర్దని అమ్మవార్లకు కుంకుమార్చనలు, హోమాలు, బలిహారణలు నిర్వహించారు. నగరేశ్వరస్వామి పుష్ప వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. అనంతరం అర్చకులు నగరేశ్వరస్వామి, మహిషాసురమర్దని అమ్మవారి కల్యాణం జరిపించారు. ఈవో గుబ్బల రామపెద్దింట్లరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా నరసాపురం ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సును (సూపర్ లగ్జరీ) నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి తెలిపారు. ఈ బస్సు 14న నరసాపురం నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి రాత్రి 5 గంటలకు చేరుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట రామలింగేశ్వరస్వామి దర్శనం నిమిత్తం 2 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. శ్రీశైలంకు ముందస్తు బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. వివరాలకు డిపో బుకింగ్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైలానికి సర్వీసులు పెంచుతామన్నారు.

వాసవీ హోమం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: స్థానిక వాసవీ శాంతిధాం గురువారం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకుడు శిష్టా మణికంఠ తదితరులు గోమాత పూజ, మరకత వాసవీ అమ్మవారికి పూజలు, పంచామృతాభిషేకాలు, అనంతరం వాసవీ హోమాన్ని వేడుకగా నిర్వహించారు.

సాయిబాబాకు అభిషేకాలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణం స్వరాజ్యరామం వీధిలోని శిర్డీసాయి మందిరం, పార్కు రోడ్డు సాయిబాబా ఆలయాల్లో గురువారం విభూది అభిషేకాలు, సహస్ర నామార్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. బాబాను వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

నవగ్రహాలను తాకిన సూర్యకిరణాలు

పెనుమంట్ర, న్యూస్‌టుడే: జుత్తిగ శివాలయంలో ఉన్న నవగ్రహాలను గురువారం సూర్యకిరణాలు తాకాయి. బుధ, గురు, చంద్ర, కుజ, రాహు, కేతువు గ్రహాలను ఈ కిరణాలు తాకినట్లు ఆలయ అర్చకుడు ర్యాలీ వాసుశర్మ తెలిపారు. సుమారు అయిదు నిమిషాల పాటు కిరణాలు గ్రహాలపై ఉన్నట్లు చెప్పారు.

రావొద్దు.. వచ్చి తిట్టొద్దు!

అధ్వానంగా పుర పార్కులు

ఇది పాలకొల్లు ఏవీఎస్ కాలనీలో నిరుపయోగంగా ఉన్న పార్కు. పార్కులో చుట్టుపక్కల సుమారు 8 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. అక్కడ స్థానికులకు కనీసం సేదతీరే ప్రదేశం లేక... ఉన్నదాన్ని అధికారులు పట్టించుకోక అవస్థలు పడుతున్నారు. కనీసం దానిని బాగుజేసి వ్యాయామ పరికరాలను అమరిస్తే ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

నరసాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఉద్యానవనం నిర్వహణ అధ్వానంగా ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో పిల్లలు ఆడుకునే పరికరాలు పాడయ్యాయి. పార్కులో పశువులు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంరక్షణ లేకపోవడంతో మొక్కలు మోడులయ్యాయి. పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి పార్కులను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పాలకొల్లు మార్కెట్, నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లోని పార్కులు అధ్వానంగా మారాయి. వీటి నిర్వహణను అధికారులు గాలికొదిలేయడంతో పూర్తిగా పాడయ్యాయి. ఫలితంగా ఖాళీ సమయంలో కనీసం కాలనీల్లో సేదదీరడానికి స్థలాలే ఉండటంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెత్తతో నిండి.. పలు కాలనీల్లోని పార్కులు చెత్తాచెదారాలకు స్థావరాలుగా మారాయి. సరైన వసతులు కల్పించకపోవడంతో వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వృద్ధులు సేదతీరేందుకు, విద్యార్థులు సెలవుల్లో ఆడుకోవడానికి పొరుగు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కనీసం కాలనీ పార్కుల్లో చిన్నారులకు ఆడుకోవడానికి, పెద్దలకు వ్యాయామ పరికరాలు అమరిస్తే ఉపయోకరంగా ఉంటాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిర్వహణ లేక.. పాలకొల్లు పట్టణంలో ఎల్ఆర్‌పేట, బ్యాంక్ కాలనీ, ఏవీఎస్ కాలనీ, బీఆర్ఎంబీ ఉన్నత పాఠశాల వద్ద పలు పార్కులు, నరసాపురంలోని 12వ వార్డు, హౌసింగ్ బోర్డు కాలనీల్లోని పార్కుల్లో నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. పలు పార్కుల్లో కుర్చోడానికి బల్లలు కూడా లేకపోవడం, పిచ్చి మొక్కలతో అడవులను తలపిస్తున్నాయి. వీటి కారణంగా విష సర్పాలు సంచరించి భయాందోళన కలిగిస్తున్నాయి.

'అధ్వానంగా ఉన్న పార్కులను పరిశీలించి అభివృద్ధి చేస్తాం. పుష్కరాల నాటికి అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు పంపాం.' అని పాలకొల్లు పురపాలక కమిషనర్ బి.విజయసారథి, నరసాపురం పురపాలక డీఈ గంగావరప్రసాద్ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం	: 80085 74504	ఆచంట:	90631 44737
పాలకొల్లు	: 80085 74510	వాసవీ పెనుగొండ:	80085 74469
పోడూరు	: 90631 44741	పెనుమంట్ర:	91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? పట్టణంలోని స్వరాజ్యరామం వీధి సమీపంలో తాగునీటి పైపులైను లీకవుతోంది. - సీహెచ్ శ్రీనివాసు, నరసాపురం

✔ చర్యలు తీసుకుంటాం. - కిశోర్, పురపాలక డీఈ

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? గ్రామంలోని హైస్కూలు సమీపంలో విద్యుత్తు స్తంభానికి పాదులు అల్లుకున్నాయి. -సత్యనారాయణ

? విద్యుత్తు స్తంభానికి అల్లుకున్న పాదులు తొలగించేలా సిబ్బందికి సూచనలు చేస్తా. -నవీన్‌కిరణ్, ఉప ఎంపీడీవో

నరసాపురం, న్యూస్‌టుడే: ? ఏరియా ఆసుపత్రి ప్రాంతంలో రహదారి పక్కన చెత్త మేట వేసింది. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. -సుబ్బారావు, రుస్తుంబాద

? చర్యలు చేపడతా. -కృష్ణ, పురపాలక శానిటరీ ఇన్‌స్పెక్టర్

స్వచ్ఛమైన తాగునీరు అందించాలి: జేసీ

అమృత్ పనుల వివరాలను పరిశీలిస్తున్న రాహుల్‌కుమార్‌రెడ్డి, అధికారులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని జేసీ టి.రాహుల్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. అమృత్ మొదటి దశ పనులను ఆయన గురువారం పరిశీలించారు. శ్రీరామపురం, ఏఎస్ఆర్ నగర్‌లో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో చూశారు. కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ప్రజారోగ్య విభాగ ఈఈ ఆర్.విజయ్, డీఈ తాతబ్బాయి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత గురించి తెలుసుకున్నారు.

ఆచంటేశ్వర ఆలయం.. విద్యుద్దీప శోభితం

శివరాత్రి వేడుకలకు ఆచంటేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. గురువారం రాత్రి విద్యుద్దీప కాంతులతో ఆకట్టుకుంది. ప్రవేశ ద్వారం, ఆలయం వద్ద విద్యుత్తు వెలుగులు విరజిమ్మాయి. **- న్యూస్‌టుడే, ఆచంట**

మల్లన్న పాగాకు పూజలు

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మహాశివరాత్రికి పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామికి సమర్పించే మల్లన్న పాగా పలు చోట్ల పూజలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా పాలకొల్లులో పలువురు భక్తులు వారి నివాసాల్లో పాగాను ఉంచి గురువారం పూజలు జరిపించారు. నేతన్న వరదా సోమేశ్వరరావు పూజలు చేసి హారతులు సమర్పించారు. శివరాత్రి వరకు ప్రతి రోజు పూజలు జరుగుతాయన్నారు.

ఆర్థిక సంఘ నిధులు దుర్వినియోగంపై విచారణ

విచారణ చేస్తున్న నరసాపురం డీఎల్‌డీవో రాణి

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో 15వ ఆర్థిక సంఘ నిధులు దుర్వినియోగం జరిగిందని వాసవీ పెనుగొండకు చెందిన కాకి బాలవెంకటసత్యప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డీఎల్‌డీవో జి.రాణి విచరణ నిర్వహించారు. ఎంపీడీవో టి.సూర్యనారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శులను, పనులు చేసిన గుత్తేదారులను విచారించారు. ఎంబుక్ ఓచర్లు, నగదు పుస్తకాన్ని పరిశీలించారు. రాణి మాట్లాడుతూ.. సీఈవో ఆదేశాల మేరకు విచారణ చేపట్టానని, నివేదికను వారికి అందిస్తామన్నారు.

శివరాత్రికి ముస్తాబు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని శ్రీదుర్గాలక్ష్మణేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది. ఈ నెల 13 నుంచి 17 వరకు శివరాత్రి ఉత్సవాలను భక్తుల సహకారంతో అంత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వెన్నా బాబూరావు, కార్యనిర్వహణాధికారి ఆర్వీవీఎస్ రామచంద్రకుమార్ తెలిపారు. ఈ నెల 13న పాణిగ్రహణ మహోత్సవం, 14న స్వామివారి గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం, అన్నసమారాధన, స్వామివారికి అభిషేకం, 16న తెప్పోత్సవం, 17న శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

పరిణయ శోభ

ఆచంట, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆచంట రామేశ్వరస్వామి, పార్వతి అమ్మవార్ల పరిణయ వేడుకల సందడి మొదలైంది. శుక్రవారం నిర్వహించే క్రతువుకు గురువారం రాత్రికే ఆలయాన్ని చలువ పందిళ్లు, పచ్చ తోరణాలు, విద్యుత్తు దీపాలతో ముస్తాబు చేశారు. కల్యాణం అనంతరం ఆలయంలో స్వామికి పూజాభిషేకాలు, లక్షబిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చనకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం భారీ ఊరేగింపుతో నేత్రపర్వంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి 5 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు.. అన్నదాన కమిటీల ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు.

లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

పెనుమంట్ర, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ రవికుమార్ సూచించారు. నత్తా రామేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణపై గురువారం స్థానిక దేవస్థానం ఆవరణలో రెండో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలన్నారు. ఆలయ, పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగింపునకు పారిశుద్ధ్యం సిబ్బంది షిఫ్టుల వారీగా పనిచేసేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఎస్సై స్వామి, ఈవో వేణు, ఇతర ప్రజాప్రతినిధులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

శివ దీక్షలు ప్రారంభం

పెనుమంట్ర, న్యూస్‌టుడే: జుత్తిగ శ్రీఉమావాసుకీ రవిసోమేశ్వరస్వామి దేవస్థానంలో సర్పంచి తమనంపూడి వీర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు రామకృష్ణశర్మ సోమేశ్వరస్వామికి విశేష అభిషేకాలు, పార్వతీదేవికి కుంకుమార్చనలు నిర్వహించారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ఆచంట, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా ఆచంటతో పాటు కోడేరు తదితర గోదావరి నదీ పరీవాహక గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో బి.కృష్ణమోహన్ ఆదేశించారు. గురువారం ఆయన ఆచంట మండలంలో తమ పరిధిలోని సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కుటుంబ సర్వే, తాగునీరు, స్వచ్ఛ రథం వంటి అంశాలపై చర్చించారు.

చరవాణులతోనే విద్యార్థుల పక్కదారి: డీఎస్పీ

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: విద్యార్థులు పక్కదారి పట్టడానికి చరవాణులే ప్రధాన కారణమని, వాటిని అరికట్టడానికి తల్లిదండ్రులే శ్రద్ధ వహించాలని నరసాపురం డీఎస్పీ శ్రీవేద అన్నారు. పాలకొల్లు ఆదిత్య పాఠశాలలో 19వ వార్షికోత్సవానికి ఆమె గురువారం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలన్నారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పురపాలక కమిషనర్ బి.విజయసారథి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

13న కమిషనర్ కార్యాలయ ముట్టడి

నరసాపురం, న్యూస్‌టుడే: డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 13న నిర్వహించనున్న సహకారశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ, కంచర్ల సోని తదితరులు కోరారు. ఉదయం నరసాపురం నుంచి బయలుదేరి వెళ్లనున్నామన్నారు.

నేడు క్యాన్సర్ వైద్య శిబిరం

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరాన్ని స్థానిక లయన్స్ సామాజిక భవనంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు శిడగం సతీశ్ గురువారం తెలిపారు. శిబిరంలో వైద్యులు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి వైద్య సలహాలు ఇవ్వనున్నట్లు తెలపారు.

రాత్రీపగలు వెలుగులు

సరిపల్లి శివారు చినమామిడిపల్లి కాలువ గట్టు నివాసిత ప్రాంతంలో వీధి దీపాలు రాత్రి, పగలు తేడా లేకుండా వెలుగుతున్నాయి. దీంతో ఎల్ఈడీ దీపాలు వేగంగా పాడవడమే కాకుండా పంచాయతీకి ఎక్కువ బిల్లు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపాలు రాత్రి మాత్రమే వెలిగేలా చూడాలని కోరుతున్నారు. వీధి దీపాల సమస్యను సిబ్బందికి తెలియజేస్తామని ఈవోపీఆర్డీ కె.నాగేంద్రకుమార్ పేర్కొన్నారు. **- న్యూస్‌టుడే, నరసాపురం గ్రామీణ**

మురుగు రోడ్డుపై పరుగు

పాలకొల్లు ఏవీఎస్ కాలనీలో డ్రెయిన్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఫలితంగా మురుగు రహదారులపైకి చేరుతోంది. దుర్వాసన, దోమల బెడదతో పట్టణ ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. డ్రెయిన్‌లోని మురుగు ముందుకు వెళ్లక రోజూ ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. **- న్యూస్‌టుడే, పాలకొల్లు మార్కెట్**

పూడ్చండి గుంత.. తీర్చండి చింత

నరసాపురం పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో పైపులైను మరమ్మతులు చేసేందుకు తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది. పురపాలక సంఘ సిబ్బంది సుమారు పదిహేను రోజుల కిందట గుంత తవ్వి పూడ్చకుండా అలానే వదిలేశారు. దీంతో కక్షిదారులు, పట్టణ ప్రజలు నిత్యం భయాందోళనల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విషయమై పురపాలక డీఈ ఆర్.గంగావరప్రసాద్ మాట్లాడుతూ.. వెంటనే పూడ్చిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, నరసాపురం**

స్వచ్ఛంగా కాదు.. చెత్తగా..

పల్లెలను శుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో అది పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. గ్రామాల్లో ఎక్కడికక్కడే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఊరిలోకి వచ్చేవారికి రహదారుల పక్కన గుట్టలుగా పేరుకున్న చెత్త కుప్పలే స్వాగతం పలుకుతున్నాయి. గతంలో నిర్మించిన సంపద కేంద్రాలను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం ఎక్కడా చేయడంలేదు. పైగా ఈ కేంద్రాల చెంతనే గ్రామాల్లో సేకరించిన చెత్తను వేస్తున్నారు. దీనికి ఆలమూరులో గొంతేరు డ్రెయిన్‌కు సమీపంలో రాష్ట్ర రహదారికి పక్కనున్న సంపద కేంద్రం దుస్థితే నిదర్శనం. **- న్యూస్‌టుడే, పెనుమంట్ర**

వంతెన ఇంతేనా

వడలి-మునమర్రు రహదారిలో వడలి పంచాయతీ సమీపంలో వంతెన శిథిలావస్థకు చేరింది. ఇటుగా నిత్యం వడలి, మునమర్రు, ములపర్రు, దేవ, కొఠాలపర్రు తదితర గ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రక్షణ గోడలు దెబ్బతినడంతో రాత్రి సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్అండ్‌బీ ఏఈ టీఆర్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. త్వరలోనే వంతెనకు మరమ్మతులు చేయిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, వడలి (వాసవీ పెనుగొండ)**

'స్థానిక పాలనలో ఆధునిక పోకడలు'పై అవగాహన సదస్సు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ కళాశాలలో హైదరాబాద్‌కు చెందిన ప్రకాశం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ వారి సౌజన్యంతో 'స్థానిక పాలనలో ఆధునిక పోకడలు' అనే అంశంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా టంగుటూరి శ్రీరామ్, వేమూరి ఆనందసూర్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు, విధి విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారిని కళాశాల యాజమాన్యం తరపున సత్కరించారు.

సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంటలో శుక్రవారం నుంచి అయిదు రోజులపాటు నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ నెక్కంటి గజేశ్వరరావు, ధర్మకర్తలు తెలిపారు. గురువారం ఆలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామోత్సవాలకు అందరూ సహకరించాలన్నారు. క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు, చిన్నారులకు పాలు, మంచి నీళ్లు సరఫరా చేస్తామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈవో ఎస్ఎస్ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

గోతుల దారులొచ్చాయా.. అయితే మా ఊరొచ్చినట్లే!

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ పలు చోట్ల రహదారులు అధ్వానంగానే కనిపిస్తున్నాయి. వైకాపా హయాంలో ఈ రహదారులతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కనీసం ఎక్కడా తట్ట మట్టి వేసిన పాపాన పోలేదు. అయిదేళ్లలో ఒక్క గుంత కూడా పూడ్చలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్య క్రమంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతో పలు చోట్ల వాహన చోదకులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పాయి. అయితే కొన్ని రహదారులు ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోలేదు. ఈ విషయమై ఆర్అండ్‌బీ ఏఈ మూర్తి మాట్లాడుతూ.. ఆయా రహదారులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు చేపడతామన్నారు.

పూలపల్లి నుంచి ఆగర్తిపాలెం వెళ్లే మార్గం పూర్తిగా అధ్వానంగా మారింది. మూడు కిలోమీటర్లు గుంతలు పడటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అంచులు కోతకు గురై.. నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కనీసం మరమ్మతులైనా చేయించాలని ఆయా గ్రామస్థులు, విద్యార్థులు కోరుతున్నారు.

వరిధనం నుంచి పెద్దమామిడిపల్లి, కాజ వెళ్లే రహదారిలో పెద్దపెద్ద గుంతలు పడి రాళ్లు తేలడంతో రైతులు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇటుగా నిత్యం అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడంలేదు. రాత్రి సమయాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

విధి నిర్వహణలో సమయ పాలన తప్పనిసరి: డీఎల్‌డీవో

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు కార్యదర్శులు విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని, లేనట్లయితే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని డివిజనల్ అభివృద్ధి అధికారి జి.రాణి అన్నారు. సీతారాంపురం సౌత్‌లోని డీఎల్‌డీవో కార్యాలయంలో ఆమె 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. డీఎల్‌డీవో కార్యాలయ పరిధిలోని 8 మండలాలు, నరసాపురం, పాలకొల్లు పట్టణ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల పని తీరును ప్రభుత్వం నిర్దేశించిన కార్యకలపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. సచివాలయ సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు, పన్నులను సకాలంలో వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలన్నారు. డివిజన్‌లోని 165 గ్రామ పంచాయతీల్లో ఈ నెలాఖరు నాటికి ఇంటి పన్నుల వసూళ్లు పూర్తి చేయాలన్నారు. డివిజన్‌లో రూ.11 కోట్ల మేర ఇంటి, కుళాయి ఇతర పన్నులు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా వసూలైందన్నారు.

పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ

ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నయీం అస్మికు గౌరవ వందనం చేస్తున్న పోలీసులు

కాళ్ల, న్యూస్‌టుడే: కాళ్ల పోలీస్ స్టేషన్‌ను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం సాయంత్రం వచ్చిన ఆయనకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. స్టేషన్‌లో దస్త్రాలు పరిశీలించి, నేరాలు, జూదాలు వంటి వాటిపై ఎస్సై శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్, కేసుల పురోగతి, దస్త్రాల పరిశీలనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, కాళ్లకూరు దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ నయిం అస్మిను సత్కరించారు. అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐ జగదీశ్వరరావు, ఎస్‌బీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.

కార్మిక చట్టాలు కాపాడుకునేందుకే పోరాటం

నరసాపురం: ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలని, కార్మిక చట్టాలను కాపాడుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎస్.వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం సార్వత్రిక సమ్మె సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకుడు షేక్ పాదుషా మాట్లాడారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: సీఐటీయూ ఆధ్వర్యంలో నరసాపురం పట్టణంలో బస్టాండ్ సెంటర్ నుంచి శివాలయం సెంటర్, పంజా సెంటర్ మీదుగా పురపాలక కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ★ నరసాపురం పట్టణంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీనియర్ నాయకుడు నెక్కంటి సుబ్బారావు మాట్లాడారు.

నరసాపురం, న్యూస్‌టుడే: అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం, సీపీఐ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెకు ఏపీఎన్‌జీజీవో సంఘం మద్దతు తెలిపింది. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ప్రదర్శన చేశారు.

మార్టేరు, న్యూస్‌టుడే: మార్టేరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. సంఘ నాయకులు కేతా గోపాలన్, నేతల చిత్తరంజన్ మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగానికి అనుకూలంగా కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అనంతరం మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు.

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: స్థానిక ఎల్ఐసీ మూడో తరగతి ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. సంఘ అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వాసవీ పెనుగొండలో..

డీఎస్పీగా ఎంపికైన అంజనకు అభినందనలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైన గురుజు లక్ష్మీ అంజనను ఐజీ జి.వి.జి.అశోక్‌కుమార్, ఎస్పీ అద్నాన్ నయిం అస్మి గురువారం అభినందించారు. తమ కళాశాల పూర్వ విద్యార్థిని అయిన లక్ష్మీఅంజన డీఎస్పీగా ఎంపిక కావడం ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తి నిచ్చిందని ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు అన్నారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

సీసలి(కాళ్ల), న్యూస్‌టుడే: తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి విలువైన వెండి, బంగారం, నగదు అపహరించుకుపోయిన సంఘటన కాళ్ల మండలం సీసలిలో జరిగింది. ఎస్సై శ్రీనివాసరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అరవ సత్యనారాయణ ఈ నెల 9న కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి 12 తేదీన ఇంటికి వచ్చేసరికి తాళం పగులకొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువాలో దాచుకున్న రూ.లక్ష నగదుతో పాటు నాలుగు కిలోల వెండి, ఒకటిన్నర కాసుల బంగారం పోయినట్లు పోలీసులకు గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు వివరాలు సేకరించారు. భీమవరం క్లూస్ టీం సీఐ రాజేష్ ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

తేనెటీగల పెంపకంతో రెట్టింపు లాభాలు

శిక్షణ పొందిన వారితో ధనుంజయరావు తదితరులు

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: తేనెటీగల పెంపకంతో రెట్టింపు లాభాలు రాబట్టవచ్చని, ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త రావాలని వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ కె.ధనుంజయరావు అన్నారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకంపై మూడో బ్యాచ్‌కి శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా వర్సిటీ విస్తరణ సంచాలకురాలు రుథ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి చేయాలని సూచించారు. అనంతరం ధ్రువపత్రాలు అందజేశారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త పి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమయస్ఫూర్తితో వ్యవహరించాలి

శిక్షణ ఇస్తున్న అగ్నిమాపక అధికారులు

తణుకు, న్యూస్‌టుడే: అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సమయ స్ఫూర్తితో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించాలని తణుకు అగ్నిమాపక శాఖ ఎస్సై అజయ్ పేర్కొన్నారు. అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కర్మాగారాలు, ఆసుపత్రులు, పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక పరికరాలు వినియోగించి మంటలను ఏ విధంగా అదుపు చేయాలనే దానిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.

రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఇరగవరం, న్యూస్‌టుడే: ఇరగవరం శివారు వేండ్రవారి పాలెం నుంచి ఏలేటిపాడు వరకు రూ.1.50 కోట్లతో రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలతో కూటమి నాయకులు గురువారం శంకుస్థాపన చేశారు. ఇరగవరం నుంచి రావులపాలెం, పెనుగొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు ఈ రహదారి ప్రధాన మార్గంగా ఉందన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఖాళీ జాగా.. దోమల పాగా

తణుకు, న్యూస్‌టుడే: తణుకు పురపాలక సంఘం పరిధిలో పలు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు పట్టణవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా చోట్ల రోజుల తరబడి మురుగు నిలిచి ఉంటోంది. మరో పక్క పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. వీటిపై అనేక ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అధికారులు స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నా.. వారి నుంచి స్పందన ఉండటం లేదు. కొందరి జాడ కూడా తెలియకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కనీసం స్థలాలకు సంబంధించిన పన్నులు కూడా చెల్లించడం లేదని చెబుతున్నారు.

కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఇలా

మురుగు, వ్యర్థాలతో అవస్థలు.. తణుకు పట్టణ పరిసరాల్లో ఇంటి స్థలాల విలువ బాగా పెరిగింది. రూ. కోట్ల విలువైన స్థలాలు కొనుగోలు చేసి వాటిని అలాగే ఖాళీగా వదిలేస్తున్నారు. వాటి సమీపంలో ఇళ్లు నిర్మించుకున్నవారు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక అందులోకి వ్యర్థజలాలను వదులుతున్నారు. అందులోనే పందులు స్వైర విహారం చేస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు విజృంభించి వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. పలు చోట్ల చిట్టడవులను తలపించేలా ఖాళీ స్థలాలు ఉండటంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.

ఇక్కడే అధికం.. మురుగునీటి సమస్య, చెట్ల పొదలతో నిండిన ఖాళీ స్థలాలు ప్రధానంగా కరుటూరి నగర్, సజ్జాపురం, పైడిపర్రు, ఎన్‌జీవో కాలనీ, బ్యాంకు, డ్రైవర్స్, న్యూబ్యాంక్, హౌసింగ్ బోర్డు, ఇరగవరం కాలనీలు, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఈ సమస్య వేధిస్తోంది.

ఫాగింగ్ చేసిన క్షణాల్లోనే.. దోమల నివారణకు పురపాలక సంఘం ఫాగింగ్ చేయిస్తున్నా.. దానివల్ల కొంత సేపు మాత్రమే ఉపశమనం లభిస్తుందని, వాహనం వెళ్లిన మరుక్షణం యథావిధిగా దోమలు వాలిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మురుగు సక్రమంగా పారేలా చర్యలు తీసుకుంటే పరిస్థితి మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.

ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విజయలక్ష్మి

పుష్పగుచ్ఛం అందిస్తున్న సిబ్బంది

సత్యవతినగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విజయలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె అదే ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన రవిపాల్ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో మత్తు(ఎనస్థీయా) వైద్యుడిగా సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మిని పలువురు ప్రముఖులు, సిబ్బంది అభినందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	99488 53114
తణుకు	85558 50851
తణుకు గ్రామీణం	63005 79402
అత్తిలి	91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? తాడేపల్లిగూడెం సత్యవతి నగర్ ఒకటో రోడ్డులో చెత్త పేరుకుని రహదారిలోకి వస్తోంది. **-నారాయణ, స్థానికుడు**

✔ చర్యలు చేపడతాం. **-సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

? పీఇండ్‌టీ కాలనీ సత్య సాయిబాబా పక్కరోడ్డులో పురపాలక కుళాయి మరమ్మతులకు తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది **- శ్రీనివాస్, స్థానికుడు**

✔ చర్యలు చేపడతాం. **-వెంకటేశ్వరరావు, ట్యాప్ ఇన్‌స్పెక్టర్**

స్వచ్ఛమైన తాగునీరు అందించాలి: జేసీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. అమృత్ మొదటి దశ పనులను ఆయన గురువారం పరిశీలించారు. శ్రీరామపురం, ఏఎస్ఆర్ నగర్‌లో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో చూశారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం

తణుకు, న్యూస్‌టుడే: తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆర్ఎంవో ఏవీఆర్ఎస్ తాతారావు సంతాప సభను గురువారం ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది నిర్వహించారు. ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ కాకర్లమూడి సాయికిరణ్ మాట్లాడుతూ ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా తాతారావు ఒదిగి ఉండే స్వభావాన్ని అలవరుచుకున్నారని కొనియాడారు. ప్రాణం విలువ గురించి పదే పదే చెబుతూ సిబ్బందిని అప్రమత్తం చేసేవారన్నారు. కార్యక్రమంలో వైద్యుడు ఎల్.సాయి బాలాజీ, ఏవోటీవీ షణ్ముఖరెడ్డి, యూనియన్ నాయకులు వైవీఎస్‌వీ రాయుడు, అభివృద్ధి కమిటీ సభ్యులు వల్లూరి గంగారావు, సుందర ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం

తణుకు, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి, దళిత ఉద్యమ నేత అబ్బదాసరి లాజర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు ఆహారాన్ని అందజేశారు. అనంతరం రక్తదాతలకు మున్సిపల్ మాజీ ఛైర్మన్ పరిమి వెంకన్నబాబు, దొమ్మేటి సుధాకర్ ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సమన్వయకర్త పెండ్యాల సూర్య, సిబ్బంది పాల్గొన్నారు.

కదం తొక్కిన కార్మిక దళం

లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని నిరసన

తాడేపల్లిగూడెం: నినాదాలు చేస్తున్న కార్మిక వర్గాలు

కేఎన్‌రోడ్డు, పోలీస్‌ఐలాండ్‌కూడలి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గురువారం తాడేపల్లిగూడెంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం కార్మిక సంఘాలు పోలీస్ ఐలాండ్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు.

నిర్విరామ పోరాటాలకు సిద్ధం.. తణుకు, న్యూస్‌టుడే: కార్మికులు జీవించే హక్కు హరిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు నిర్విరామ పోరాటాలకు ఉద్యోగ, కార్మికులు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్‌రాయ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు తణుకులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.వి.ప్రతాప్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు బొద్దాని నాగరాజు ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ముందుగా ఎస్‌కేఎస్‌డీ(?) ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు.

అత్తిలి (గ్రామీణం), న్యూస్‌టుడే: అత్తిలి మండలంలో కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అత్తిలి బస్టాండు కూడలిలో పెద్దఎత్తున ప్రదర్శన చేశారు.

తణుకు: ర్యాలీ చేస్తున్న నాయకులు, కార్మికులు, ఉద్యోగులు

సమస్యలపై దృష్టి పెట్టాలి: ఎంపీపీ

మాట్లాడుతున్న సూర్యనారాయణ

అత్తిలి (గ్రామీణం), న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీపీ మక్కా సూర్యనారాయణ అన్నారు. గురువారం అత్తిలి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మక్కా మాట్లాడుతూ గ్రామాల్లో పేదల ఇళ్ల పట్టాల సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. వేసవి రాకుండానే విద్యుత్తు లోవోల్టేజీ సమస్య అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గోకలు పెద్ద నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదని కంచుమర్రు సర్పంచి వెంకటకృష్ణంరాజు తెలిపారు. పాలి గ్రామంలో చెత్తాచెదారం కాలువ గట్లు, శ్మశానాల వద్ద వేస్తున్నారని ఎంపీటీసీ నాగలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ ఛైర్మన్ ప్రసాద్, మండల ఉపాధ్యక్షురాలు కొనగళ్ల విజయనిర్మల, తహసీల్దార్ దశిక వంశీ, ఎంపీడీవో శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

అవగాహనతో క్యాన్సర్ దూరం

మాట్లాడుతున్న నాగేశ్వరరావు

అత్తిలి (గ్రామీణం), న్యూస్‌టుడే : అవగాహనతోనే క్యాన్సర్ వ్యాధిని దూరం చేసుకోవచ్చని బసవతారకం ఇండో అమెరికన్ పరిశోధనా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గురువారం అత్తిలి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శిరాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంచిలిలో క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి సూచనలందించారు. తొలుత లయన్స్ ప్రథమ ఉప గవర్నర్ సుబ్బారావు శిబిరాన్ని ప్రారంభించారు. అత్తిలి ఏఎంసీ మాజీ ఛైర్మన్ దాసం బాబ్జీ, క్లబ్ కోశాధికారి వర్ధినీడి నేతి శివ, మంచిలి సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస రాజు, జనసేన నాయకులు ఆకుల రామచంద్రరావు, గొల్లి వెంకట్రావు పాల్గొన్నారు.

వైద్య పరికరాల వితరణ

అందజేస్తున్న ఎస్బీఐ అధికారులు, సిబ్బంది

తణుకు (గ్రామీణం), న్యూస్‌టుడే: పాన్ ఇండియా, సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అవేర్ గ్రూప్ సౌజన్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ గురువారం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య పరికరాలను అందజేసింది. ఈ సందర్భంగా ఎస్బీఐ మేనేజర్ జి.రమేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు పరికరాలు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో వేల్పూరు బ్రాంచి మేనేజర్ జె.దుర్గాప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంఈవో పోస్టులు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులవే

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రభుత్వ జీవో ప్రకారం రాష్ట్రంలో అన్ని ఎంఈవో-1, 2 పోస్టులు అన్ని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులవేనని ఎంఈవో-2 సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, పెంటపాడు ఎంఈవో-2 టీవీ రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల విషయంలో పాత ప్రభుత్వ విధానాన్నే కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందన్నారు. అధికారులు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిలను తప్పుదోవ పట్టించి జడ్పీ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సుబ్బారాయుడి సన్నిధిలో అయోధ్య ధనుస్సు

అత్తిలి (గ్రామీణం), న్యూస్‌టుడే: అయోధ్యలో సరయు నది తీరంలో నిర్మితమవుతున్న 108 అడుగుల కల్యాణ రామునికి సమర్పించే స్వర్ణ ధనుస్సును అత్తిలి శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో భక్తుల దర్శనార్థం గురువారం ఉంచారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుబ్బారాయుడి ఆలయ ప్రాంగణంలో స్వర్ణ ధనుస్సుతో పాటు స్వామివారి పాదుకలు, బాలరామ పంచలోహ ఉత్సవ విగ్రహాలను భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు ధనుస్సును దర్శించుకున్నారు.

క్రమబద్ధీకరణా.. చూద్దాంలే

కడకట్లలో అనధికారిక లేఅవుట్

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: పురపాలక సంఘాల్లో అక్రమ లే అవుట్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణ గడువును ఏప్రిల్ 23, మార్చి 11 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లిగూడెం పట్టణంలో అనుమతి లేని లే అవుట్లు, ప్లాట్లు 85 ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాటిలో 52 లేఅవుట్లను(40 ఎకరాల విస్తీర్ణంలో 960 పాట్లు) ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించారు. అనుమతి లేని 450 భవనాలను గుర్తించగా.. 145 క్రమ బద్ధీకరించారు. సుమారు 150 వరకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 33 అక్రమ లేఅవుట్లు, అనుమతి లేకుండా నిర్మించిన 155 భవనాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణ గడువు పెంచింది.

అనుమతులు రాక అవస్థలు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు స్థిర నివాసం కోసం పట్టణానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూదందాకు తెరలేపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పచ్చని పంట పొలాలను పూడ్చి ఇళ్ల స్థలాలుగా మార్చుతున్నారు. వాటిని కొనుగోలు చేసిన వారు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అవస్థలు పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం అనధికారిక లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది.

కఠిన చర్యలు.. అక్రమ లేఅవుట్లు, భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇకపై ఎవరైనా అక్రమ లే అవుట్లు వేసినా, అనుమతి లేని భవనాలు నిర్మించినా కఠిన చర్యలు తీసుకుంటాం. **-జగదీశ్, పట్టణ ప్రణాళిక అధికారి, తాడేపల్లిగూడెం పురపాలక సంఘం**

శాస్త్రీయ దృక్పథం అవసరం

విజేతలతో ఏడుకొండలు, అధ్యాపకులు

తణుకు, న్యూస్‌టుడే: చార్లెస్ డార్విన్ తన పరిణామ సిద్ధాంతం ద్వారా శాస్త్రలోకాన్ని కొత్తదారిలో నడిపించారని ఎస్‌సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్. ఏడుకొండలు పేర్కొన్నారు. చార్లెస్ డార్విన్ డే సందర్భంగా కళాశాల జీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించి మాట్లాడారు. శాస్త్రం అనేది ప్రశ్నించడం, పరిశీలించడం, పరిశోధించడం మీద ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థులు కూడా డార్విన్ వంటి శాస్త్రవేత్తల నుంచి స్ఫూర్తి పొంది శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వృక్ష, జీవశాస్త్ర విభాగాలపై క్విజ్, పోస్టర్ ప్రజంటేషన్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వృక్ష, జీవశాస్త్ర విభాగాధిపతి పి.చాముండేశ్వరి దేవి, అధ్యాపకులు వై.విజయ్‌కుమార్, కె.నాగ భూషణ్‌రెడ్డి, ఆర్.ఎస్.ఎం.భూపాల్ పాల్గొన్నారు.

దస్తావేజులు పోయినవి

బొండా వెంకటశివ గున్నేశ్వరరావు S/o (లేటు) పాండు రంగారావు D.No.32-11-43 వేల్పూరు రోడ్ నరేంద్ర సెంటర్ తణుకు, RCC బిల్డింగ్‌లో నాకు సంబంధించి షాపు దస్తావేజు నెం: 760/2013 దీనికి సంబంధించిన లింకు దస్తావేజులు 4767/2010, 3747/2009 నేను ఇల్లు మారుతుండగా పోయినవి. కావున ఈ దస్తావేజు, లింకు దస్తావేజులు ఎవ్వరికైనా దొరికిన యెడల దయచేసి ఈ క్రింది నెంబరుకు తెలుపగలరు.

సెల్: 94403 43095

ప్రకటన

మహారాజశ్రీ సివిలు జడ్జి (ప్రిన్సిపల్ జూనియర్ సివిలు జడ్జి) వారి కోర్టులో, తాడేపల్లిగూడెం
OS 336/2025

నిమ్మల నాగమణి - వాది
మరియు
చిలుకూరి అయ్యప్పమణికంఠ - ప్రతివాది

పై నెంబర్ దావాలో ప్రతివాది అయిన చిలుకూరి అయ్యప్ప మణికంఠ S/o రాంబాబు (లేటు) D.No. 4-82, సాయిబాబా గుడి వీధి, పెదనింద్రకొలను, నిడమర్రు మండలం అనువారికి ఎన్నిసార్లు కోర్టువారు దావా సమన్లు పంపినను ఉద్దేశ్యపూర్వకంగా పుచ్చుకొనక కాలయాపన చేయుచున్నందున యీ పేపరు ప్రకటన ద్వారా మీకు తెలియచేయునది ఏమనగా, పై వాది మీపై యీ దావా వేసినందున మీరు ది. 26-2-2026 తేదీన స్వయముగా గాని, ప్లీడరు గారి ద్వారా గాని ఉదయం గం. 10.30 ని. లగాయితూ హాజరయ్యి ఏమైనా ఆక్షేపణలు ఉన్నచో తెలియచేసుకొనగలరు. లేనిచో మీపై పరోక్షముగా తీర్పు చెప్పబడును.

SD/- BH.Seshu
వాది తరపు అడ్వకేటు
11-2-2026 తాడేపల్లిగూడెం

ప్రకటన

మా క్లయింట్లున్నూ తణుకు గ్రామ కాపురస్తులును కరటూరి బదరి నారాయణ గారి కుమార్లు బుల్లిరామయ్య చౌదరి మరియు రవితేజ మాకు యిచ్చిన సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా,

మా క్లయింట్లు తణుకు గ్రామ కాపురస్తులు సత్తి గవిరెడ్డి గారి కుమారుడు త్రిమూర్తి రెడ్డి గారితో ఈ దిగువ షెడ్యూలు ఆస్తి విషయమై ది. 14-5-2025న కుదిరిన డెవలప్‌మెంట్ అగ్రిమెంటు సాంకేతిక మరియు equitable కారణాలపై సదరు అగ్రిమెంటు రద్దుపరుచుకున్నట్లు రిప్లయ్ నోటీసు పంపించియున్నారు. సదరు విషయమై ఇరువురి పార్టీల మధ్య legal నోటీసులు నడిచినవి. కావున ఈ దిగువ షెడ్యూలు ఆస్తి మా క్లయింట్ల స్వాధీన హక్కు భుక్తములలో ఉన్నది. కావున సదరు ఆస్తిపై ఎటువంటి చర్యలు జరిపినను అవి మా క్లయింట్లను బైండ్ చేయవని ఈ ప్రకటన ద్వారా తెలియపరచడమైనది.

షెడ్యూలు: పశ్చిమగోదావరి జిల్లా, సజ్జాపురం సబ్ రిజిస్ట్రారులో చేరిన తణుకు మండలం, తేతలి గ్రామ పంచాయతీ మరియు గ్రామ పరిధిలో R.S.No. 316/1 లో పూరా య. 3.76 సెంట్లలో ఉత్తరం వైపు య. 3.14 సెంట్లు భూమికి హద్దులు: **తూర్పు:** పుంతరోడ్డు, **దక్షిణం:** వంకా రవీంద్ర గారి భూమి, **పడమర:** శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానము భూమి, **ఉత్తరం:** మల్లిన వెంకట్రాయుడు గారి భూమి

ఈ హద్దుల మధ్య య. 3.14 సెంట్ల భూమి యావత్తు ఈజుమెంటు హక్కులతో.

సం/- రెంటాల వెంకటేశ్వరరావు
రెంటాల ఫణిప్రకాష్, అడ్వకేట్స్,
సెల్: 93467 21735

అత్తిలిలో తుప్పలు కమ్మేసిన డ్రెయిన్

తొలగించకుంటే.. తిప్పలే..

అత్తిలి (గ్రామీణం), న్యూస్‌టుడే : అత్తిలి మండలంలోని అత్తిలి, మంచిలి, స్కిన్నెరపురం, ఈడూరు, కంచుమర్రు గ్రామాల మీదుగా ప్రవహించే రాచకోడు, కీర్లకోడు, ఆరుదల కోడు, మంచిలి డ్రెయిన్లు పొడవునా చెట్లు, పొదలు పెరిగి కమ్మేశాయి. గత వైకాపా ఐదేళ్ల కాలంలో పూడిక తీయకపోవడంతో ఎక్కడికక్కడ మట్టి దిబ్బలు వేశాయి. డ్రెయిన్ల పరీవాహక గ్రామాల పరిధిలో పూడిక ఎక్కువగా ఉంది. దీంతో అధిక వర్షాలు, వరదల సమయంలో పొలాలు ముంపు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వచ్చే వేసవిలో ప్రక్షాళన పనులు చేపట్టకపోతే మరోసారి ముంపు ముప్పు తప్పదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదనలు పంపాం..

ఈ అంశంపై డ్రెయిన్ల శాఖ ఏఈ వివేకానంద స్పందిస్తూ డ్రయిన్ల ప్రక్షాళనకు ప్రతిపాదనలు పంపామన్నారు.

పశు సంపదను కాపాడుకోవాలి

పశుపోషకులకు బహుమతులు అందిస్తున్న నాయకులు

ఇరగవరం, న్యూస్‌టుడే: తూర్పువిప్పర్రులో పశు సంవర్ధక శాఖ, గణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధకశాఖ ఉప సంచాలకులు సుధాకర్ మాట్లాడుతూ పాలిచ్చే గేదెలతోపాటు దూడలను సంరక్షించుకోవడం ద్వారా పశు సంపద వృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా 45 పశువులకు గర్భకోశ వ్యాధుల పరీక్షలు చేశారు. లేగదూడల ప్రదర్శనలో పాల్గొన్న 32 దూడలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డీఎం నాయక్, పశువైద్యాధికారి శ్రీనివాస్, ప్రసాద్, గ్రామ సర్పంచి టి. సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఎర్రకాలువ లాకులకు మరమ్మతులు చేయాలి

తణుకు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాల్లో ప్రవహిస్తున్న ఎర్రకాలువ లాకుల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడారు. అధిక వర్షాలు, వరదలతో సుమారు 6 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. తాడేపల్లిగూడెం మండలంలోని జగన్నాథపురం, నిడదవోలు మండలంలోని సింగవరంలలో మూడు చోట్ల ఉన్న షట్టర్లు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కోరుమామిడి వద్ద చలివాగు డ్యామ్, నల్లజర్ల మండలంలోని గుండేపల్లి చెక్ డ్యామ్ మరమ్మతులు చేయాలన్నారు. ఈ పనులకు రూ. 1.09 కోట్ల వ్యయం అవుతుందని ,తక్షణమే నిధులు విడుదల చేసి వచ్చే వర్షాకాలంలో రైతులు ముంపు బారినపడకుండా పనులు చేపట్టాలని కోరారు.

ప్లాస్టిక్ వాడకం.. భవిష్యత్తుకు ముప్పు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే

ప్లాస్టిక్ వాడకం ప్రతి రోజూ పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ముప్పు తప్పదని సుప్రీంకోర్టు హెచ్చరిస్తూనే వస్తుంది. అయినా ప్రజల్లో, వ్యాపారస్థుల్లో మార్పులేదు. అత్తిలి మండలంలో నిత్యం ప్లాస్టిక్ కవర్ల వినియోగం కనబడుతోంది. విపరీతంగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్నారు. అత్తిలి మండలంలో అత్తిలి, కొమ్మర, ఈడూరు, ఉరదాళ్లపాలెం గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం కోసం చర్యలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. మండలంలో అన్ని గ్రామాల్లో అమలయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి.

కంచుమర్రు కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు

కదలని మురుగు మండల కేంద్రం, మేజర్ పంచాయతీల్లోని దుకాణాలు, హోటళ్లు, టీ దుకాణాల్లో వినియోగించిన టీ కప్పులు, ప్లాస్టిక్ కవర్లు, గ్రామ సమీపంలో, చెత్తకుప్పలు, పంట కాలువల్లో పారేస్తున్నారు. కాలువల్లో మురుగుతో పాటు ప్లాస్టిక్ కవర్లు, పేపర్లు నిల్వ ఉండటంతో మురుగు కూడా ముందుకు కదలని పరిస్థితి.

వినియోగదారులకు అవగాహన.. అత్తిలి, కొమ్మర, ఈడూరు గ్రామాల్లో గత ఏడాది జులైలో ప్లాస్టిక్ వాడే దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా కొన్ని రోజుల తర్వాత ఆకస్మిక దాడులు నిర్వహించి ప్లాస్టిక్ వినియోగించే దుకాణ యజమానులకు జరిమానాలు కూడా విధించారు. అనేక మార్లు దుకాణదారులకు, ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం మాని వస్త్రాల సంచులు వాడేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా మళ్లీ మండలంలో యథావిధిగా ప్లాస్టిక్ వాడకం ముమ్మరంగా సాగుతోందని, వాటిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం.. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగంతో భావితరాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కూరగాయలు, దుకాణాల్లో సరకుల కొనుగోళ్లకు వెళ్లే సమయంలో కాగితం, వస్త్ర సంచులను తీసుకెళ్లడం ఉత్తమం. ప్లాస్టిక్‌ను వాడకంపై కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేసి, నివారణకు కృషి చేస్తాం. **-శామ్యూల్, ఎంపీడీవో, అత్తిలి**

ఏకీకృత సర్వేను త్వరితగతిన పూర్తి చేయండి

కొమ్ముగూడెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మండలంలోని యూనిఫైడ్ ఫ్యామిలీ(ఏకీకృత కుటుంబం) సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తాడేపల్లిగూడెం ఎంపీడీవో సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆమేరకు మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ సర్వేని గురువారం ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: ఇటీవల మనస్తాపంతో వెంకట సూర్యలక్ష్మీదీప్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్త జగదీష్‌కుమార్‌ను తణుకులోని అతని నివాసంలో గురువారం కాకినాడ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారని మృతురాలి బంధువులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఈ నెల 2న ఆమె కాకినాడ రామారావుపేటలోని తల్లిదండ్రుల ఇంట్లో ఫ్యాన్ హుక్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహ జీవితంలో తలెత్తిన సమస్యలు, భర్త మరో వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు, భర్త చేసిన అప్పుల నేపథ్యంలో వివాహిత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అత్తిలి మండల గ్రామ రెవెన్యూ సహాయకుల కార్యవర్గ సభ్యులు

గ్రామ రెవెన్యూ సహాయకుల కార్యవర్గం ఎన్నిక

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి మండల గ్రామ రెవెన్యూ సహాయకుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీవీ.పండు తెలిపారు. గురువారం అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా బి.కాంతి కుమార్, ఉపాధ్యక్షుడిగా ఆర్.ఏసురత్నం, కార్యదర్శిగా వై.దుర్గాదేవి, కోశాధికారిగా ఎన్.చిట్టి కోటిలింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను తహసీల్దార్ దశిక వంశీ అభినందించారు.

పేదల చదువులకు భరోసా

ఉంగుటూరు: కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసి విద్యార్థుల చదువులకు భరోసా కల్పించిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రెడ్డి చందు అన్నారు. నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి మంత్రి లోకేశ్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు.

కుష్ఠు నిర్మూలనపై అవగాహన

గణపవరం: కుష్ఠు నిర్మూలనపై అవగాహన అవసరమని ఆరోగ్య సహాయకుడు రాజు అన్నారు. అగ్రహారం గోపవరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం సదస్సు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయిని సుధారాణి అధ్యక్షత వహించారు.

(c) eenadu

తాటి.. రాళ్లసీమలో నువ్వే మేటి

పచ్చటి వరి చేలు.. గట్టునే కంచె కట్టినట్లు ఏపుగా పెరిగిన తాటి తోపు. ఈ దృశ్యాన్ని చూడగానే ఇదేదో కోనసీమ అనుకుంటే పొరపాటు. సాధారణంగా రాయలసీమలో తాటిచెట్లు తక్కువగా కనిపిస్తుంటాయి. గంగాధర్ అనే రైతు నంది మండలంలోని తన పొలం గట్టుపై వీటిని పెంచుతున్నారు. వనంలా మారి అందరినీ ఆకర్షిస్తున్నాయి.
- ఈనాడు, కడప

రావమ్మా గంగమ్మ తల్లీ

గంగమ్మ జాతరను రాజంపేట మండలం పెద్దకారంపల్లి పంచాయతీ మిట్టపల్లిలో గురువారం వైభవంగా నిర్వహించారు. బుధవారం రాత్రి గంగమ్మ తల్లి పుట్టింటి నుంచి అత్తవారింటికి తరలివస్తున్న సమయంలో మంగళవాయిద్యాలు, భారీగా బాణసంచా పేల్చి స్వాగతం పలికారు. మహిళలు, గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు.
- న్యూస్‌టుడే రాజంపేట గ్రామీణ

అర్హులు x డీకేటీలు
నకిలీ పట్టాలతో స్థలాల కబ్జా

వివాదాస్పద స్థలంలో పనులు

సిద్దవటం, న్యూస్‌టుడే: కడప- చెన్నై జాతీయ రహదారి సిద్దవటం మండలం పెద్దపల్లె రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ, డీకేటీ భూముల విలువ భారీగా పెరిగాయి. దీంతో కబ్జాలు, వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే కొందరు వాలిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి తమవంటున్నారు.

● హక్కులున్నాయంటూ దబాయింపు: సోమశిల వెనుక జలాల్లో కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. ఇందులోని ఒంటిమిట్ట మండలానికి చెందిన కొందరు నిర్వాసితులు సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లెలో నాలుగు దశాబ్దాల కిందట పునరావాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఏళ్లతరబడి ఖాళీగా ఉన్న స్థలాల్లోకి ఒంటిమిట్ట మండలానికి చెందిన కొందరు ఇటీవల దౌర్జన్యంగా ప్రవేశించారు. తమకు పత్రాలు ఉన్నాయంటూ యంత్రంతో చదును పనులు చేశారు. అక్కడ ఉన్న చిన్నపాటి ఎల్లమ్మ గుడిని కూడా ధ్వంసం చేశారు. ఏకంగా పునాదులు నిర్మించే పనులు చేపట్టారు. నిర్వాసితులు అడ్డుకోవడం తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

● స్థలాలు పరిశీలించి చర్యలు: ఉప్పరపల్లెలోని ఖాళీ స్థలాలను కొందరు యంత్రాలతో చదును చేసి నిర్మాణ పనులు చేపట్టినట్లు దృష్టికి రాలేదు. ఘటనా స్థలాల వద్దకు సంబంధిత వీఆర్వోను పంపించి పరిశీలన చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే అడ్డుకుంటాం. అక్రమార్కులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం - తిరుమలబాబు, తహసీల్దార్, సిద్దవటం

పాఠశాల నుంచే పోలీసు కావాలనుకున్నా!

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: 'సివిల్ సర్వీసెస్‌పై పాఠశాల స్థాయిలోనే కాస్త అవగాహన ఉండేది. ఐఏఎస్ అవ్వాలనే బలమైన కోరిక ఉండేది. కొందరు ఐపీఎస్, విశ్రాంత అధికారులతో మాట్లాడిన తర్వాత ఆలోచనా ధోరణి మార్చుకున్నాను. ఐపీఎస్‌పై మక్కువ పెంచుకున్నాను. పాఠశాల స్థాయి నుంచే పోలీసు కావాలనుకుని కష్టపడి చదివాను. ఏడాది పాటు చెన్నైలో శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటి వద్దే సొంతంగా ప్రణాళిక రూపొందించుకుని యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యాను. మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను' అన్నారు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ. గురువారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. ఇవీ ఆ విశేషాలు...

ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు
మాది శివగిరి గ్రామం, ఈరోడ్ జిల్లా, తమిళనాడు రాష్ట్రం. నాన్న ఉమామహేశ్వర్ రైతు, అమ్మ కళావతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. లక్ష్య సాధన దిశగా సాగేందుకు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. తల్లి ఉపాధ్యాయురాలు కావడంతో మెరుగైన విద్య, పరీక్షలు, సన్నద్ధతపై అవగాహన కల్పించేవారు.

గంటల తరబడి చదువు
విద్యాభ్యాసం అంతా తమిళనాడులో పూర్తిచేశాను. సివిల్ ఇంజినీరింగ్ చదివాను. సివిల్ సర్వీసెస్‌లో సత్తా చాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని అడుగులు వేశాను. గంటల పాటు పుస్తకాలు, దినపత్రికలను క్రమం తప్పకుండా చదివాను. ఒత్తిడి నుంచి బయట పడేందుకు జిమ్, క్రికెట్, సినిమాలు చూసేవాడిని.

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం
ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ

మూడో ప్రయత్నంలో గెలుపు
సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో విఫలం అయ్యాను. రెండో ప్రయత్నంలో ఐఆర్ఎస్‌కు ఎంపికయ్యాను. కస్టమ్స్, జీఎస్టీ అధికారిగా గుజరాత్‌లో నెల రోజుల పాటు పనిచేశాను. తర్వాత 2021లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. శిక్షణ అనంతరం అరుణాచల్‌ప్రదేశ్‌లో మొదటి పోస్టింగ్. అక్కడ ఏఎస్పీగా పని చేశాను. ఆ తర్వాత పుదుచ్చేరిలో కొన్నాళ్లు విధులు నిర్వహించాను. అనంతరం గ్రేహౌండ్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రొద్దుటూరు వచ్చాను.

నేరుగానూ కలవొచ్చు
సమస్యలతో స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం చేసేలా చూస్తాను. ఫిర్యాదుదారులతో మాట్లాడి.. సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాలని ఇప్పటికే స్టేషన్ల అధికారులకు సూచించాను. అక్కడ న్యాయం చేయకపోతే నేరుగా తనను కలిసి సమస్య చెప్పుకోవచ్చు. ప్రొద్దుటూరులోని ప్రధాన సమస్య ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. కొందరు తెలిసీ నిబంధనలు ఉల్లంఘిస్తుండటం బాధ కలిగిస్తోంది. అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక దృష్టి పెట్టాం. వాటివల్ల కలిగే అనర్థాలపై ప్రజలు, ప్రధానంగా యువతకు అవగాహన కల్పిస్తాం.

కదం తొక్కిన కార్మిక గణం

మారుతీనగర్ (కడప), న్యూస్‌టుడే: లేబర్ కోడ్ల రద్దు కోరుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా గురువారం భారీ ర్యాలీలు నిర్వహించారు. కడపలో కోటిరెడ్డి కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు సాగిన ప్రదర్శనను చిత్రంలో చూడొచ్చు.

ఈ-నారీ.. సొమ్ములు పట్టవు పక్కదారి

'మన డబ్బులు- మన లెక్కలు' యాప్

గోపవరం, న్యూస్‌టుడే: నిన్నటి వరకు డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు వీవోఏల బాధ్యులు, సీఆర్పీల కనుసన్నల్లో సాగేవి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు, తప్పనిసరి సమావేశాలప్పుడు మాత్రమే సభ్యులు హాజరయ్యేవారు. పొదుపు మొత్తాలు, రుణ వాయిదాల లెక్కలు కూడా అంతగా తెలుసుకునేవారు కాదు. దీంతో పలుచోట్ల భారీగా ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయి. వీటికి అడ్డుకట్ట వేస్తూ తమ సంఘానికి సంబంధించిన లెక్కల్ని తెలుసుకునేందుకు వీలుగా 'మన డబ్బులు- మన లెక్కలు' పేరుతో కూటమి ప్రభుత్వం ఇటీవల ఈ యాప్ తీసుకొచ్చింది. తద్వారా సంఘానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు తెలుసుకోవడంతో పాటు ఇంట్లోనే ఉండి నగదు చెల్లించొచ్చు.

● పొదుపు సంఘాల కార్యకలాపాలు, రుణాలు, వాయిదాలు, పొదుపు మొత్తాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పుస్తకాలతో పాటు ఆన్‌లైన్‌లో కూడా పొందుపరిచేలా ఈ-నారీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ● పది సంఘాలకు ఒక ఈ-నారిని నియమిస్తారు. ప్రతి నెల ఎనిమిది రోజుల పాటు వీరు తమకు కేటాయించిన సంఘాల పుస్తకాలు రాయడం, గ్రామైక్య సంఘం(వీవోఏ) పద్దులను ఆన్‌లైన్‌లో పొందుపరచడం చేస్తారు. ప్రతిఫలంగా ఒక్కో ఈ-నారికి రోజుకు రూ.300 చొప్పున పారితోషికం చెల్లిస్తారు.

జిల్లాలో డ్వాక్రా సంఘాలు 26,297
ఎంపిక చేసిన ఈ-నారీ సభ్యులు 2,607

సాహితీ సాధానికి సమస్యల చెద

సీపీ బ్రౌన్ గ్రంథాలయం

మసక బారుతున్న గ్రంథాలయ ప్రభ

ఈనాడు, కడప: ఆంగ్లేయుడైన ప్రతికి రెండు వందల సంవత్సరాల కిందటే తెలుగు భాషకు ఎనలేని సాహితీ సేవ చేశారు సర్ సీపీ బ్రౌన్. ఆయన పేరుతో ఏర్పాటైంది కడపలోని గ్రంథాలయం. తెలుగు భాషా వారసత్వానికి ప్రతీకగా నిలవాల్సిన ఈ పుస్తక భాండాగారానికి ప్రస్తుతం సమస్యల చెద పట్టింది. ఈ తీరుపై భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అస్తవ్యస్తంగా నిర్వహణ
గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయం నిర్వహణలో ఉంది. కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని గదుల్లో విలువైన ప్రాచీన గ్రంథాలున్నప్పటికీ సంరక్షించేందుకు చర్యలు చేపట్టడం లేదు. పుస్తకాల డిజిటలైజేషన్ పూర్తి చేపట్టలేదు. దాతలు ఇచ్చిన పుస్తకాలు ఇంకా మూటల నుంచి బయటకే రాలేదు. గ్రంథాలయంలో నిర్వహించే సభలు, కార్యక్రమాలపై సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదు. ఇక సమయపాలన సంగతి సరేసరి. ఈ తీరుతో పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సలహా మండలి ఎక్కడ?
గత ఏడేళ్లుగా సలహా మండలి సభ్యులను నియమించలేదు. ఈ విషయమై పలుమార్లు విజ్ఞప్తి చేసినా యోగి వేమన విశ్వవిద్యాలయం పట్టించుకోవడం లేదు. సలహా మండలి కోసం వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులను సూచించినప్పటికీ నియామకం దిశగా కదలిక లేదు. పూర్తి కాల డైరెక్టర్ నియామకం, సమావేశాలపై సభ్యులకు సమాచారం, సిబ్బంది బాధ్యతల స్పష్టీకరణ వంటి చర్యలు తక్షణం చేపట్టాలని భాషాభిమానులు కోరుతున్నారు. లైబ్రరీ కంప్యూటర్లు, లిఫ్ట్ ఏర్పాట్లలో చోటుచేసుకున్న అవినీతి పైనా విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

వారం రోజుల్లో నియామకం
గ్రంథాలయ సలహా మండలి నియామకానికి కసరత్తు చేపట్టాం. వారం రోజుల వ్యవధిలో ప్రక్రియను పూర్తిచేస్తాం.
- బెల్లంకొండ రాజశేఖర్, వీసీ, యోగివేమన విశ్వవిద్యాలయం

తుడుస్తారా.. ఊళ్ల కన్నీళ్లు!

కొండాపురం తాగునీటి పథకం

సక్రమంగా అందని రక్షిత జలం

కడప, కొండాపురం, న్యూస్‌టుడే: వేసవి కాలం వస్తున్నందున తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేయాలని ఏర్పాటు చేసిన బృహత్తర తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. నిర్వహణ లోపం పల్లె ప్రజలకు శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ కొరవడింది. రూ. కోట్లు ధారపోసినా లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పథకాల పనితీరుపై దృష్టి సారించి ఊళ్ల కన్నీళ్లు తుడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మొత్తం 18 బృహత్తర పథకాలు
● జిల్లాలో బృహత్తర తాగునీటి పథకాలు(సీపీడబ్ల్యూఎస్) 18 ఉన్నాయి. వీటిని దశలవారీగా రూ. 11.84 కోట్లు వెచ్చించి నిర్మించారు. ● సిబ్బంది వేతనాలు, మోటార్లు, పంపులు, స్టార్టర్లు, పైపులైను మరమ్మతులకు ఏటా రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్తు బిల్లుల కోసం మరో రూ.12 కోట్లు చెల్లిస్తున్నారు. ● ఈ పథకాల నుంచి 553 గ్రామాల్లో నివాసం ఉంటున్న 3,67,958 మందికి శుద్ధి చేసిన రక్షిత జలాలు సరఫరా చేయాల్సి ఉంది. ● ప్రస్తుతం 452 ఆవాస ప్రాంతాలకు నీరిస్తున్నట్లు గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నా.. వాస్తవంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఇక్కడ ముందే మేల్కొంటే మేలు
● కొండాపురం పథకం ద్వారా 18 గ్రామాలలోని 15,616 మందికి నీరివ్వాల్సి ఉంది. ప్రస్తుతం మూడు పల్లెలకే సరఫరా చేస్తున్నారు. ● ముద్దనూరు-తాడిపత్రి మార్గంలో ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి చేపట్టిన పనులతో పైపులైను దెబ్బతింది. ఆ తర్వాత మరమ్మతులు చేసినా అన్ని గ్రామాలకు నీరివ్వడం లేదు. ● సిద్దవటం మండలం మాధవరం-1 స్కీం ద్వారా 25 ఆవాసాలకుగాను 21 ఆవాసాలకే ఇస్తున్నారు. నేకనాపురం, ఎస్సీ కాలనీ, అరుంధతి కాలనీ, మల్లెంవారిపల్లెకు నీరివ్వడం లేదు. ● రాజంపేట మండలం హెచ్.చెర్లోపల్లిలో 41గాను 30, కె.బోయనపల్లిలో 20గాను 15 గ్రామాలకు నీరివ్వడం గగనమవుతోంది. ● ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం పథకం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ అందడం లేదు. ● చింతరాజుపల్లె నుంచి 25 గ్రామాలకు 18 పల్లెలకు ఇస్తున్నారు. గాండ్లపల్లి, బోటుకిందపల్లి, పత్రపల్లి తదితర పల్లెలకు పైపు లైన్ వేయడానికి నిధుల కొరత వెంటాడుతోంది.

పురాణ.. సర్వే నత్తనడకన

ప్రొద్దుటూరు పట్టణం పరకల వీధిలో సర్వే చేస్తున్న సచివాలయ సిబ్బంది

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో కడప నగరపాలక సంస్థతో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, బద్వేలు, పులివెందుల, రాజంపేట, కమలాపురం పురపాలక, నగర పంచాయతీలు ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కొందరు వాలంటీర్లు ఇష్టారీతిన వ్యవహరించారు. తమకు నచ్చిన వారికి పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందించారు. వీటికి ఆస్కారం లేకుండా దీంతో పాటు అర్హులకు పథకాల ఫలాలు అందించేలా కూటమి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. కుటుంబ సభ్యులు ఎందరు, చదువులు, వినియోగించే యంత్రాలు, వాహనాలు, నివాస విధానం, అద్దె, సొంత గృహం, కుటుంబంలో సెల్‌ఫోన్ వినియోగం, వాహనాల తీరు, వంట గ్యాస్ వంటి మొత్తం పైగా అంశాలను సేకరించాల్సి ఉంది. ఈ సర్వే ప్రక్రియ డిసెంబరు 14 నుంచి మొదలైంది. ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం, కొందరు సచివాలయ సిబ్బంది సర్వేపై విముఖత చూపుతుండటంతో జిల్లాలోని పురపాలక సంఘాల్లో నత్తనడకన సాగుతోంది. సర్వర్ వేగాన్ని పెంచితే సర్వే త్వరగా పూర్తి అవుతుందని సిబ్బంది చెబుతున్నారు.

పురపాలక/ నగరపాలక	కుటుంబాల సంఖ్య	సర్వే చేసిన కుటుంబాలు
కడప	1,07,276	53,207
ప్రొద్దుటూరు	46,270	23,985
బద్వేలు	22,130	13,700
జమ్మలమడుగు	13,497	5,758
కమలాపురం	5,530	2,430
మైదుకూరు	14,253	6,162
పులివెందుల	21,358	7,989
రాజంపేట	12,903	5,889
ఎర్రగుంట్ల	9,617	5,518

కొంగ జపం.. నత్తే ఆహారం

అబ్బా ఆకలిగా ఉందే..

ఒకసారి నీటిలో వెతికితే పోలా..

నత్తా.. కడుపు నింపుకొంటా...

కొంగ ఒకటి ఆహారం కోసం చెరువుకు వచ్చింది. కొద్దిసేపు ఒంటి కాలి జపం చేసింది. నీటిలో అలికిడి కావడంతో వెతుకులాట సాగించింది. ఎంత వెతికినా చేపలేవి దొరకలేదు. ఈ క్రమంలో నోటికి నత్త ఒకటి చిక్కింది. ఒడిసి పట్టి ఆరగించేసింది. దువ్వూరు మండలం మీర్జాఖాన్‌పల్లె సమీపంలో ఈ దృశ్యాలను 'న్యూస్‌టుడే' కెమెరా క్లిక్ మనిపించింది.
- న్యూస్‌టుడే, మైదుకూరు, దువ్వూరు

ఎగిరే యంత్రుడు.. వెనుకపడ్డాడు!
డ్రోన్ వినియోగంలో జిల్లాకు 12వ స్థానం

అసాంఘిక కార్యకలాపాలపై నిఘాకు కడపలో పోలీసులు డ్రోన్‌తో తీసిన చిత్రం

ఈనాడు, కడప: రాష్ట్ర స్థాయి గణాంకాల మేరకు డ్రోన్ వినియోగంలో జిల్లా మధ్యస్థ స్థాయిలో నిలిచింది. గత వారం, నెలకు సంబంధించి డ్రోన్ వినియోగ గంటల గణాంకాలను పరిశీలిస్తే కడప 12వ స్థానం దక్కించుకుంది. ● గత వారం జిల్లాలో 113 గంటలు నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వ విభాగాల ద్వారా 4, ప్రైవేట్ రంగం నుంచి 109 గంటలున్నాయి. ● అంతకు ముందు వారం ఈ సమయం 152 గంటలుగా ఉంది. ● గత 30 రోజుల గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 489 గంటలపాటు డ్రోన్‌లు ఎగిరాయి. మొత్తంగా ఇప్పటి వరకు 6,589 గంటలు నమోదైంది. ఇది జిల్లాలో డ్రోన్ వినియోగం స్థిరంగా ఉన్నట్లు సూచిస్తోంది. ● ముఖ్యంగా భూసర్వేలు, వ్యవసాయ పిచికారీ, నిర్మాణ పనుల్లో డ్రోన్ల వినియోగం ఉంటోంది. ● నేరాల కట్టడిలో భాగంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వీటిని వినియోగిస్తున్నారు. శివారు ప్రాంతాలు, గంజాయి అడ్డాలు, బహిరంగ మద్యపానం కట్టడి వంటి వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ● వ్యవసాయం, గనుల పర్యవేక్షణ, మౌలిక వసతుల పనుల్లో డ్రోన్ల వినియోగాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ● పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లోనూ మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగిస్తే జిల్లా ముందంజలో నిలుస్తుంది.

శివయ్య దర్శనానికి ప్రత్యేక బస్సులు

కడప చిన్నచౌకు, జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: మహా శివరాత్రిని పురస్కరించుకుని శివయ్య దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోలతో పాటు అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నుంచి మొత్తం 347 ప్రత్యేక బస్సు సర్వీసులను ఈ నెల 15న నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం గోపాల్‌రెడ్డి తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో గురువారం సమీక్షించారు. పొలతలకు 165, నిత్యపూజకోనకు 52, లంకమలకు 38, బి.మఠానికి 17, హత్యరాలకు 22, జ్యోతిక్షేత్రానికి 6, ఇతరత్రా ప్రాంతాలకు 47 బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సోమవారం తెల్లవారుజామున శైవక్షేత్రాల నుంచి భక్తులు ఇళ్లకు బయలుదేరనున్నందున.. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచినట్లు తెలిపారు.

■ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు: శివరాత్రిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో 08562-246344 నంబరుతో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మొత్తం 21 మంది సిబ్బంది ఇక్కడ 24 గంటలపాటు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our **PRODDATUR BRANCH**

CHIT GROUP	DURATION IN MONTHS	MONTHLY INSTALLMENT	CHIT VALUE
LT CC	50	60,000	30,00,000
LT C	50	30,000	15,00,000
FT VZ	40	1,25,000	50,00,000
FT T	40	10,000	4,00,000

Please Contact Branch Manager **Mr. G. VIJAYA BHASKAR**, for further details.
Mobile No. 80082-88878, Landline: 08564-256733, 243978

ఏజెంట్ మోసాల రాజ్

ఉత్తుత్తి జబ్బులు అంటగట్టి బురిడీ

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు రాజంపేట, రాయచోటి, బద్వేలు నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇటువంటి వారు ఒక్క రాజంపేట నియోజకవర్గంలోనే దాదాపు 25 వేల మంది వరకు ఉంటారు. అక్కడ కారు డ్రైవర్లు, వనమాలులు, వంట మనుషులు, ఆయాలు, పశువులు కాపరులుగా పనిచేస్తుంటారు. కుటుంబాలకు దూరంగా వారి కోసం సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోతుంటారు. తమనే నమ్ముకున్న సభ్యులకు నాలుగు రూపాయలు పంపుతుంటారు. ఇటువంటి వారినీ కొందరు ఏజెంట్లు నిలువునా దోచేస్తున్నారు. వైద్య పరీక్షల పేరుతో బురిడీ కొట్టించి అందిన కాడికి దండుకుంటున్నారు.

నిత్యం వందల సంఖ్యల్లోనే
రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు ప్రాంతాల నుంచి ఎక్కువగా బెంగళూరుకి పరీక్షలకు వెళ్తుంటారు. రాజంపేట నుంచి ప్రతి రోజూ ఇటువంటి వారి సంఖ్య 100 నుంచి 200 మంది వరకు ఉంటుంది. వీరిలో పలువురికి లేని వ్యాధులను అంటగడుతూ పిండుకుంటున్నారు. గల్ఫ్ దేశాల నుంచి గుర్తింపు పొందిన ఆసుపత్రుల సిబ్బంది కొందరు వీరికి తమవంతు సహకారం అందిస్తున్నారు. ఇష్టారీతిన మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు గల్ఫ్ బాధితులు కోరుతున్నారు.

నివేదికలతో మస్కా కొట్టిస్తూ
సాధారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి వీసా వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు చేస్తుంటారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళ, గోవా వంటి చోట్ల మాత్రమే ఇందుకు అనుమతి ఉంది. పరీక్షల్లో హెచ్ఐవీ, క్యాన్సర్, ఊపిరితిత్తుల్లో సమస్యలు, ఎక్స్‌రేలో మచ్చలు వంటి సమస్యలున్నట్లు గుర్తిస్తే గల్ఫ్ దేశాలకు పంపరు. ఈ విషయాన్నే కొందరు ఏజెంట్లు తమ దోపిడీకి అనుకూలంగా మార్చుకున్నారు. లేని సమస్యలు ఉన్నట్లుగా చిత్రీకరించి జేబులు నింపుకొంటున్నారు. ముందుగా వైద్య పరీక్షల పేరుతో రూ. 11 వేలు నుంచి రూ. 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను ఆయా ఆసుపత్రుల్లోని కొందరితో జట్టు కట్టి ఎలాంటి తప్పులు లేకపోయినా ఉన్నట్లు బుకాయిస్తున్నారు. వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే రూ. 60 వేల నుంచి రూ. లక్ష ఇవ్వాలని తీసుకుంటున్నారు.

ఎర్రగుంట్లకు బృహత్తర ప్రణాళిక

ఈనాడు, కడప: సిమెంట్ పరిశ్రమలు, విద్యుదుత్పత్తి కేంద్రం, రైల్వే జంక్షన్, జాతీయ రహదారి సమీపం వంటి కారణాలతో ఎర్రగుంట్ల పట్టణ విస్తరణ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక అవసరమైంది. ఈ మేరకు ఎర్రగుంట్లకు జీఐఎస్(భౌగోళిక సమాచార వ్యవస్థ) ఆధారిత బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 11.55(1,555.21 హెక్టార్లు) చదరపు కి.మీ విస్తీర్ణంలో రూపొందించిన ఈ ప్రణాళికకు సెక్షన్ 13 కింద పచ్చజెండా ఊపుతూ జీవో ఎంఎస్ నంబరు 25ను గురువారం జారీ చేసింది.

● ఇదీ ప్రయోజనం: ● జీఐఎస్ సాంకేతికతతో పట్టణంలోని భూ వినియోగాన్ని పరిశ్రమలు, నివాసాలు, కమర్షియల్ జోన్లను స్పష్టంగా గుర్తిస్తారు. ● భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరణ, ప్రణాళిక సిద్ధం చేస్తారు. ● పరిశ్రమల పరిసరాల్లో గ్రీన్ బఫర్ జోన్ నెలకొల్పుతారు. ● పెరుగుతున్న ట్రక్ రవాణా దృష్ట్యా ప్రత్యేక మార్గాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తారు. ● రైల్వే స్టేషన్ పరిసరాల్లో రోడ్ల విస్తరణ, అంతర్గత వీధుల అభివృద్ధి చేపడతారు. ● తాగునీరు, మురుగు నీటి పారుదల, విద్యుత్తు లైన్లను డిజిటల్ మ్యాపింగ్ చేసి పారదర్శకంగా అనుమతుల ప్రక్రియ అమలు చేస్తారు. ● పారిశ్రామిక కాలుష్య నియంత్రణ కోసం గాలి, నీటి నాణ్యత పర్యవేక్షణ మ్యాప్‌లు రూపొందిస్తారు. ● వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచనున్నారు. జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే నియంత్రిత పట్టణ విస్తరణ, భూ వివాదాల తగ్గింపు, సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.

(c) eenadu

అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: శివరాత్రిని పురస్కరించుకుని పొలతల శైవ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. పొలతల క్షేత్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. నిరంతరం నిఘా నేత్రాలతో నిఘా ఉంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సదాశివయ్య, సీఐ చల్లని దొర, ఆలయ ఈవో కృష్ణా నాయక్ పాల్గొన్నారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

బాలబడి.. నూతన ఒరవడి

● అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్ల అందజేత

జమ్మలమడుగు గ్రామీణ, ముద్దనూరు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రభుత్వం ఆటపాటలతో కూడిన విద్యతో పాటు పోషకాహారం అందిస్తోంది. కేంద్రాల వద్ద పిల్లలు ఆడుకుంటున్న సమయంలో కిందపడి గాయపడినా, జలుబు, దగ్గు, చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తితే స్థానిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్తేవారు. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా తక్షణ వైద్యం అందించేలా అవసరమైన మెడికల్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ద్వారా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కిట్లు చేరాయి.

11 రకాల మందులు

ఒక్కో కిట్టులో 11 రకాల మందులున్నాయి ఔషధం ఎలా? ఎంత మోతాదులో వినియోగించాలి.. అనే వివరాలు కిట్‌లోనే పొందుపరిచారు. వ్యాధి, మందు వివరాలు, ఇతర సూచనలను పేర్కొన్నారు. పిల్లల్లో జ్వరం, గాయాలు, కళ్ల ఎర్రబడడం, చెవిపోటు, దురదలు, గజ్జి, చేతులు శుభ్రం, దగ్గు, జలుబు, కాలిన గాయాలు మొదలైన వాటికి మందులు కిట్టులో ఉన్నాయి. జిల్లాలో 2389 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆరేళ్ల వయసు ఉన్న చిన్నారులు 123746 మంది ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు చేరిన మెడికల్ కిట్

ఎన్నో ప్రయోజనాలు

ప్రభుత్వం సరఫరా చేసిన మెడికల్ కిట్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి కేంద్రానికి 11 రకాల మెడికల్ కిట్లను సరఫరా చేస్తున్నారు. వాటి వినియోగంపై కార్యకర్తలకు అవగాహన కల్పించాం. మారుమూల గ్రామాల్లో అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది.

- జయమ్మ, సీడీపీవో, జమ్మలమడుగు

తాళ్లపాక చెరువు ఆక్రమణలపై సబ్ కలెక్టర్ పరిశీలన

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట మండల పరిధిలో జరిగిన భూ ఆక్రమణలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరగడంతో రెవెన్యూ అధికారులు వేగంగా స్పందించారు. దీనిపై పూర్తి నివేదిక అందించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించారు. రాజంపేట సబ్ కలెక్టర్ భావన, తహసీల్దార్ పీరు మున్ని, సర్వే అధికారులు కలిసి ఆక్రమణలను గురువారం పరిశీలించారు.

★ తాళ్లపాక చెరువు సర్వే నంబర్లు 1079-1, 1079-2,1082, 1085, పరిధిలో 5.20 ఎకరాలు ప్రభుత్వ భూముల్లో పక్కా, గోడల నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన అన్నమాచార్య కళాశాలకు వెళ్లే ప్రధాన రోడ్డు కూడా తాళ్లపాక చెరువులో ఉన్నట్లుగా గుర్తించారు. గతంలో కూడా కొంత వరకు ఆక్రమణలు జరిగిన ప్రాంతంలో ఉన్న కట్టడాలను కూల్చివేశారు.

★ రాజంపేట పరిధిలో ఏర్పాటు చేసిన మిత్ర టౌన్ షిప్ లేఅవుట్లో ప్రభుత్వ పరిధిలోని పంట కాలువను, పురపాలక పరిధిలోని డ్రైనేజీ కాలువపై రోడ్డు ఏర్పాటు చేయడం వంటి అంశాలను పరిశీలించారు. ఇక్కడ కూడా 1.10 ఎకరాల పంట కాలువలను పూడ్చివేసి లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించి పూర్తి నివేదికలు ప్రభుత్వానికి పంపినట్లు రాజంపేట తహసీల్దార్ పీరుమున్ని తెలిపారు.

ఆక్రమణలపై ఆరా తీస్తున్న సబ్ కలెక్టర్ భావన, అధికారులు

'అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలను మోసం చేస్తున్న జగన్'

పులివెందుల, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు, బీటెక్ రవి విమర్శించారు. పులివెందులలోని తెదేపా కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించకుండా.. ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం సరికాదన్నారు. అది ప్రజలు ఇచ్చే హోదా అన్నారు. సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో పులివెందుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిశ్రమలు తెప్పించడంలోనూ వైఎస్ జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా మొండి పట్టుదల వీడి అసెంబ్లీ హాజరై ప్రజా సమస్యలపై గళం విప్పాలని హితవు పలికారు. సమావేశంలో అజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ మహబూబ్ బాషా, కడప తెలుగు యువత ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బీటెక్ రవి

దూరవిద్య సమాచారానికి ప్రత్యేక డొమైన్

వైవీయూ, న్యూస్‌టుడే : యోగివేమన విశ్వవిద్యాలయం దూర విద్యకు సంబంధించి సమగ్ర సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైవీయూ వెబ్‌సైట్‌లో ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య పద్మ, దూరవిద్య సంచాలకులు ఆచార్య కృష్ణారెడ్డితో కలిసి గురువారం ప్రత్యేక డొమైన్‌ను ఆవిష్కరించారు. ఈ విధానంలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) విశ్వవిద్యాలయం, అనుబంధ దూర విద్యా కేంద్రాలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. కోర్సులు, అడ్మిషన్ నోటిఫికేషన్‌లు, సిలబస్, ఫీజులు, విద్యార్థుల కాంటాక్ట్ క్లాసులు, పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లు, పరీక్ష షెడ్యూల్, లెర్నింగ్ మెటీరియల్ అన్నీ ఆన్‌లైన్ సంబంధించిన సమాచారం ఉంటుందని వివరించారు. code.yvu.edu.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించి దూరవిద్య సమాచారం తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో దూరవిద్య సహ సంచాలకులు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

దూరవిద్యకు సంబంధించిన డొమైన్‌ను వైవీయూ వెబ్ సైట్‌లో ప్రారంభిస్తున్న ఉపకులపతి ఆచార్య రాజశేఖర్

జమ్మలమడుగుకు నేడు విలియం కటింగ్ దంపతులు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగులో వందేళ్లకు పైబడి ఘన చరిత్ర ఉన్న ఆసుపత్రికి 93 ఏళ్ల డాక్టర్ విలియం కటింగ్ సతీసమేతంగా శుక్రవారం సందర్శిస్తారని సూపరింటెండెంట్ డాక్టర్ ఆగస్టీన్‌రాజ్ తెలిపారు. క్యాంబెల్ ఆసుపత్రి సిబ్బందితో ముఖాముఖి, ఫొటో ప్రదర్శన ఉండనుంది. నేటికీ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు క్యాంబెల్ ఆసుపత్రిని పెద్దాసుపత్రిగా పిలుస్తుంటారు. 1961 నుంచి 1973 వరకు డాక్టర్ విలియం కటింగ్ ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడిగా క్యాంబెల్‌లో పని చేసి గుర్తింపు పొందారు. చిన్న పిల్లల్లో ఎదుగుదలపై పరిశోధన చేశారు.

జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా

దువ్వూరు, న్యూస్‌టుడే : జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో దువ్వూరు మండలం భీమునిపాడుకు చెందిన జి.రవిశంకర్ బంగారు పతకం సాధించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఛాంపియన్ షిప్‌లో 140 కేజీలు, 182 కేజీల విభాగాల్లో సత్తా చాటారు. దీనిపై తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రవిశంకర్

నేత్రపర్వం.. త్రేతేశ్వరుడి గ్రామోత్సవం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట మండలం హస్తవరం త్రేతేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు ప్రత్యేక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయం నుంచి బ్రాహ్మణ కాలనీ వరకు తీర్థ గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయ ఛైర్మన్ నాగమణి, ఈవో సురేష్ కుమార్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

భక్తులకు దర్శనమిస్తున్న త్రేతేశ్వరుడు

కేంద్రం మెడలు వంచుతాం.. హక్కులు కాపాడుకుంటాం

మారుతీనగర్, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ కార్మిక సంఘాల దేశ వ్యాప్తంగా నిర్వహించిన సమ్మెలో భాగంగా గురువారం ప్రధాన రహదారి కోటిరెడ్డి కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. రోడ్డు మొత్తం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేశారు. కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను తిప్పి కొట్టాలని నినాదాలు చేశారు. అనంతరం ఏడు రోడ్ల కూడలిలో సభ ఏర్పాటు చేసి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. ప్రధాని మోదీ 2025 నవంబరు 21 నుంచి లేబర్ కోడ్స్ దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చి 29 కార్మిక చట్టాలను రద్దు చేశారని విమర్శించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిచంద్ర, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

నగరంలో ర్యాలీ చేస్తున్న సీఐటీయూ, ఏఐటీయూసీ, కార్మిక సంఘం, ఉద్యోగుల సంఘం నాయకులు, కార్మికులు

నిత్యాన్నదాన పథకానికి రూ.4 లక్షల విరాళం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి కృష్ణంపల్లి గ్రామానికి చెందిన జయరాములు దంపతులు రూ.4 లక్షల చెక్కును విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ ఈవో బాపిరెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వీరికి ఆలయం తరఫున స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ద్విచక్ర వాహనం బోల్తా.. చోదకుడి మృతి

అట్లూరు, న్యూస్‌టుడే : అట్లూరు క్రాస్‌రోడ్డు అటవీశాఖ చెక్ పోస్టు వద్ద కడప నుంచి ద్విచక్ర వాహనంలో వస్తూ అదుపు తప్పి బోల్తాపడి తీవ్ర గాయాలైన ఎగువపల్లె కాలనీకి చెందిన వాకమల రమణయ్య (45) గురువారం రాత్రి మృతి చెందారు. సోమవారం జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈయన కడప, తిరుపతి, ఏలూరు వైద్యశాలల్లో మెరుగైన చికిత్సలు పొందినా కోలుకోలేకపోయారు. రమణయ్యకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎగువ పల్లె కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశానికి

దరఖాస్తుకు వేళాయె!

కడప విద్య, న్యూస్‌టుడే : ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత ప్రవేశం కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త (ఏపీసీ) ప్రేమంతకుమార్ పేర్కొన్నారు.

● **మార్చి 10 వరకు గడువు:** ఈ నెల 20 నుంచి మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్ అనే వెబ్‌సైట్‌లో, గ్రామ, వార్డు సచివాలయాలు, మండల స్థాయిలో ఎంఆర్‌సీల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

● **ఎవరు అర్హులంటే..:** ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు అనాథ.. అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీలు, ఓసీలు అర్హులు.

● **లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు:** నివాసాలలో 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలనే ఎంపిక చేసుకోవాలి. ఒక కిలోమీటరు పరిధిలోని పాఠశాలలో ప్రవేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. రిజర్వేషన్ల ప్రకారమే సీట్లు లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. మార్చి 25న లాటరీ తీసి పేర్లు వెల్లడించి సీటు కేటాయిస్తారు. ప్రవేశం పొందే సమయంలో జనన ధ్రువీకరణ పత్రం, వైకల్యం, వార్షికాదాయం, కుల ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని ఏపీసీ ప్రేమంతకుమార్ పేర్కొన్నారు. సందేహాలకు టోల్‌ఫ్రీ నం: 18004258599కు సంప్రదించాలన్నారు.

విమాన సేవల విస్తరణకు విన్నపం

కడప జిల్లాప్, న్యూస్‌టుడే : కడప విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సేవలు ప్రారంభించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును కోరారు. గురువారం దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో కడప విమానాశ్రయానికి మెరుగైన విమాన కనెక్టివిటీపై దృష్టి సారించాలని కోరారు. రాయలసీమ, వ్యాపార, పారిశ్రామిక, రంగాల్లో అభివృద్ధికి విమానసేవల విస్తరణ కీలకమైన అంశమని వివరించారు.

మంత్రి రామ్మోహన్ నాయుడుకి వినతి పత్రాన్ని అందజేస్తున్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

వెట్టిచాకిరీ చట్టరీత్యా నేరం

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే : వెట్టిచాకిరి అనేది ఒక నేరమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి ఎస్. బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. గురువారం కడపలోని ప్రెస్‌క్లబ్‌లో న్యాయ సేవా సంస్థ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన న్యాయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై న్యాయమూర్తి మాట్లాడారు. అప్పులు తీర్చడానికి పనిచేయించడం వెట్టి చాకిరి అని, దీన్ని ప్రభుత్వం నిషేధించిందన్నారు. బాల కార్మికుల నిర్మూలన చట్టం గురించి వివరించారు. కర్మాగారాలు, గనులు, ప్రమాదకర వృత్తుల్లో 14 ఏళ్లలోపు వయస్సు పిల్లలను పనుల్లో నియమించుకోవడం నేరమన్నారు.

మాట్లాడుతున్న జడ్జి బాబా ఫకృద్దీన్

వాటర్‌గ్రిడ్ లీకేజీతో రైతుల అవస్థలు

లింగాల, న్యూస్‌టుడే: పులివెందుల నియోజకవర్గానికి తాగునీరు అందించే దిశగా.. పార్నపల్లె వాటర్‌గ్రిడ్ పథకం ఏర్పాటవుతోంది. కానీ అధికారులు, గుత్తేదారు పర్యవేక్షణ లోపంతో తరచూ పైపులైన్ లీకేజీలు అవుతున్నాయి. ఫలితంగా వృథా నీరు సమీప పొలాల్లోకి చేరి రైతులకు నష్టం కల్గుతోంది. గురువారం వెలిదండ్ల సమీపంలో పైప్‌లైన్ ధ్వంసం కావడంతో 11 కేవీ విద్యుత్తు స్తంభం ఒరిగిపోయింది. పక్కనే పొలాల్లోకి నీరు చేరి సుమారు 200 అరటి చెట్లు నేలకూలాయి. వేరుసెనగ దెబ్బతిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసులు మాట్లాడుతూ సరఫరా పరీక్షలు చేస్తున్నామని.. శుక్రవారం తోటలను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామన్నారు.

వెలిదండ్ల వద్ద అరటి తోటలోకి చేరిన లీకేజీ నీరు.. ఒరిగిన విద్యుత్తు స్తంభం

రూ.5.58 లక్షల విలువైన నగల చోరీ.. ఇద్దరి అరెస్ట్

సుండుపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని ముడుంపాడు, పెద్దినేనికాలువ పంచాయతీల పరిధిలో చోరీలకు పాల్పడిన వారిని గురువారం సుండుపల్లి రాయవరం క్రాసు సమీపంలో అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామని సీఐ ఎ.పి.మస్తాన్, ఎస్సై ఎస్.కె.ఎం.హుస్సేన్ తెలిపారు. గతనెల 19వ తేదీ పించ రెడ్డివారిపల్లి, 27న కురవపల్లిలోని ఇళ్లల్లో బంగారం, వెండి వస్తువులను దొంగలించిన 15 ఏళ్ల బాలుడితో పాటు పెద్దినేనికాలువలోని చెరుకువాండ్లపల్లెకు చెందిన కోటకొండ సాంబశివ అనే యువకుడిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులోని బాలుడు గతంలో రెండిళ్లల్లో, ఓ గుడిలో హుండీ చోరీ చేశాడన్నారు. ఈ కేసుల్లో ఇద్దరూ మొత్తం రూ. 5,58,480 విలువైన 110.5 గ్రాముల బంగారం, 11.80 గ్రాముల వెండి వస్తువులు అపహరించారని వారు వివరించారు. ఈ కేసులను ఛేదించిన సీఐ మస్తాన్, ఎస్సై ఎస్.కె.ఎం.హుస్సేన్, హెచ్‌సీ ఎం.సుధాకర్‌నాయక్, పీసీ భాస్కర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారని తెలిపారు.

కానిస్టేబుల్‌కు అయిదేళ్ల జైలు

దువ్వూరు, న్యూస్‌టుడే : ప్రొద్దుటూరు ట్రాఫిక్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పి.నరేంద్రకు ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి జి.దీనబాబు అయిదేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్సై ధనుంజయుడు గురువారం తెలిపారు. ఎస్సై కథనం మేరకు 2018 అక్టోబరు 24న రాత్రి దువ్వూరు ఠాణాలో ఇన్‌ఛార్జిగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ మారుతిరావు (ప్రస్తుతం ప్రొద్దుటూరు రూరల్ ఠాణాలో ఏఎస్సై)ను విధుల విషయమై అప్పట్లో అక్కడ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేంద్ర కులం పేరుతో తిట్టడంతో పాటు బూటుతోనూ తన్నడంపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.

శైవ క్షేత్రాలకు సీఎఫ్‌వోల నియామకం

మారుతీనగర్, న్యూస్‌టుడే : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా దేవదాయశాఖ పరిధిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ముఖ్య ఉత్సవ అధికారులు (చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్స్)ను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ శంకర్‌బాలజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్ధవటం మండలంలోని నిత్యపూజ క్షేత్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి, పొలతల క్షేత్రానికి అన్నమయ్య జిల్లా ఏసీ విశ్వనాథరెడ్డి, గోపవరం మండలంలోని మల్లెంకొండ క్షేత్రానికి శివయ్య, బద్వేలు మండలంలోని లంకమల క్షేత్రానికి రాంప్రసాద్‌రెడ్డి, బ్రహ్మంగారిమఠం సీఎఫ్‌వోగా శంకర్‌బాలజీలను నియమించినట్లు కమిషనర్ తెలిపారు.

కెనరా బ్యాంక్ Canara Bank

కడప మెయిన్-II (13190) బ్రాంచ్

ఫోన్: 94409 05385

సవరణ

ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా డిమాండ్ నోటీసు తేది.01.11.2025 న ఈనాడు వై.ఎస్.ఆర్. కడప జిల్లా మరియు మన తెలంగాణ హైదరాబాద్ ఎడిషన్ & స్వాధీనత నోటీసు తేది.05.01.2026 న సాక్షి వై.ఎస్.ఆర్. కడప జిల్లా మరియు మన తెలంగాణ హైదరాబాద్ ఎడిషన్ దినపత్రికలో ప్రచురితమైన ఋణగ్రహీత : M/s సృష్టి కాంటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రాతినిధ్యం వహిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ : శ్రీ జంపాల మధుసూధన్ రెడ్డి యొక్క అకౌంట్‌కు సంబంధించిన డిమాండ్ & స్వాధీనత నోటీసులోని ఆస్తి వివరములో ఆస్తి నెం.13 నందు సర్వే నెం.102/1,2 కు బదులుగా సర్వే నెం. 101/1,2 గా చదువుకోగలరు. సదరు డిమాండ్ & స్వాధీనత నోటీసు ప్రచురణలో మిగిలిన వివరములలో ఎటువంటి మార్పు లేదు.

తేది : 12.02.2026 సం/- అధీకృత అధికారి

ప్రదేశం : కడప కెనరా బ్యాంక్

జిల్లాకు చేరిన యూరియా

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే : జిల్లాకు వరుసగా మూడో రోజు కూడా యూరియా వచ్చింది. గురువారం కడప రైల్వే స్టేషన్‌కు ర్యాక్‌లో 1,085 టన్నులు వచ్చిన ఎరువును అధికారులు పరిశీలించారు. అందులో 585 టన్నులు ప్రైవేటు డీలర్లకు, 500 టన్నులు మార్క్‌ఫెడ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

కెనరా బ్యాంక్ Canara Bank

స్పెషలైజ్డ్ ఎ.ఆర్.ఎం. బ్రాంచ్

కెవిసి ఆర్కేడ్, 3వ అంతస్తు, 13-1 ఆర్‌సి రోడ్డు, వాణి నగర్, అవిలాల, తిరుపతి-517501.

ఫోన్ : 7901626759, 9901574353

వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగించాలని కోరుతూ చివరి బహిరంగ ప్రకటన

నంద్యాల జిల్లా, శిరివెళ్ల మండలం, కోటపాడు గ్రామం నందు గల M/s PPS రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్ నుండి స్టాక్ తొలగింపుకు సంబంధించి తేది.09.02.2026 తో జారీచేసిన బహిరంగ ప్రకటనను ఈనాడు దినపత్రికలో తేది.10.02.2026 న ప్రచురించబడినది. ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా

O.A. నెం.312/2021 లో RP నెం. 328/2024 కేసులో DRT హైదరాబాద్ II జారీ చేసిన ఆదేశాల ప్రకారం వారెంట్‌ను అమలు చేయడం ద్వారా M/s PPS రాజ్‌కమల్ ఫార్మర్స్ రూరల్ వేర్‌హౌస్ గోడౌన్‌ను బ్యాంక్ వారు తేది.07.02.2026 న భౌతికంగా స్వాధీనం చేసుకోవడమైనది. గోడౌన్ లోపల వరి నిల్వలు నిల్వ చేయబడ్డాయి. గోడౌన్‌లో నిల్వ ఉంచినవారు ఎవరైనా ఒరిజినల్ వేర్‌హౌస్ రసీదు లేదా స్టాక్‌పై తన యాజమాన్యాన్ని చూపించే ఏదైనా ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్‌తో వెంటనే కెనరా బ్యాంక్, యల్లూరు బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచిస్తూ, ఆ ప్రాంతంలోని దప్పులు వాయిస్తూ మరియు పత్రికా ప్రకటన ద్వారా బ్యాంకు ఇప్పటికే తేది.09.02.2026 న ప్రజలకు బహిరంగ ప్రకటన చేయబడినది. ఈ ప్రకటనను తేది.10.02.2026 న ఈనాడు దినపత్రికలో ప్రచురించబడినది. ఇప్పటివరకు ఎవరూ కెనరా బ్యాంక్ యల్లూరు బ్రాంచ్ ను సంప్రదించలేదు.

పైన పేర్కొన్న గోడౌన్‌లో వెంటిలేషన్ సౌకర్యం లేదని ప్రజలకు తెలియజేయబడింది. ఆస్తి భౌతిక స్వాధీనంలో ఉన్నందున మరియు వెంటిలేషన్ కొరకు బ్యాంకు కాలానుగుణంగా షట్టర్‌లను తెరవడం సాధ్యం కానందున, అటువంటి సందర్భంలో స్టాక్ చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా చేసే ఎటువంటి క్లెయిమ్‌లకు బ్యాంక్ బాధ్యత వహించదు.

సదరు గోడౌన్‌లో స్టాక్ ఉన్న ఎవరైనా వెంటనే చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ డాక్యుమెంట్లతో కెనరా బ్యాంక్, యల్లూరు బ్రాంచ్‌ను సంప్రదించి వెంటనే వారి స్టాక్‌ను తీసివేయాలని కోరుతూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. విఫలమైన పక్షంలో బ్యాంకు ఎవరికీ ఎటువంటి బాధ్యత వహించదని తెలియజేయడమైనది.

తేది : 12.02.2026 సం/- అధీకృత అధికారి

ప్రదేశం: తిరుపతి కెనరా బ్యాంక్

పన్ను వసూళ్లపై తాఖీదులు

ఈనాడు, కడప

ఇంటి పన్ను వసూళ్లపై పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ ముందస్తు హెచ్చరికలో భాగంగా ఒత్తిడి పెంచుతున్నారు. వంద శాతం వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ వెనుకబాటులో ఉన్న వారికి తాఖీదులు తాజాగా జారీ చేశారు. జిల్లాలో వివిధ మండలాలకు అధిక సంఖ్యలో తాఖీదులు అందాయి. వీటిలో ప్రముఖంగా చెన్నూరు, సీకే దిన్నె, కమలాపురం, ఖాజీపేట, పెండ్లిమర్రి, సిద్దవటం, వల్లూరు, ఒంటిమిట్ట మండలాలున్నాయి. జారీ చేసిన మెమో ప్రకారం రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య బకాయిలు ఉన్న గ్రామ పంచాయతీల్లో ఈ నెల 5 నాటికి వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నెల 10 నాటికి కూడా లక్ష్య సాధన జరగకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంగా పరిగణించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. మూడు ప్రశ్నలు సంధిస్తూ.. మీరు ఎందుకు విధి నిర్వహణలో, పర్యవేక్షణలో విఫలమయ్యారు?. ఎందుకు నిర్దేశిత గడువులో 100 శాతం వసూళ్లు సాధించలేకపోయారు? ఎందుకు శాసనపరమైన చర్యలు ప్రారంభించకూడదో మూడు రోజుల్లోపు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సంతృప్తికరమైన వివరణ అందకపోతే నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చర్యల ప్రతులను ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారికి పంపినట్లు నోటీసుల్లో ఉంది. లక్ష్యాలను నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో అధికారులు చర్యలు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. స్వర్ణ పంచాయతీ యాప్ అందుబాటులోకి వచ్చాక దీని ద్వారానే పన్నులు చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. పారదర్శకత కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. తాజాగా జారీ చేసిన నోటీసులు అందుకున్న వారిలో మండల డిప్యూటీ ఎంపీడీవోలతో పాటు వందలాది మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. ఈ చర్యపై పంచాయతీ కార్యదర్శులు ఆందోళన పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా నెలన్నర రోజులున్నప్పటికీ ఒత్తిడి చేయడమేమిటంటూ వేదన చెందుతున్నారు.

నేడు జిల్లాలో బార్ కౌన్సిల్ పోలింగ్

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే : కడప బార్ అసోసియేషన్‌లో శుక్రవారం నిర్వహించనున్న పోలింగ్‌కు ఆరు బూత్‌లను ఏర్పాటు చేసినట్లు కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వి.రాఘవరెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్కొక్క ఓటరు కనీసం అయిదు ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుందన్నారు. 23 ఓట్లకు మించరాదన్నారు. ప్రాధాన్యతాక్రమాన్ని ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్‌లో బ్యాలెట్‌లో రాయాల్సి ఉంటుందన్నారు. కడపలో 763 మంది న్యాయవాద ఓటర్లు ఉన్నారన్నారు. పోలింగ్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.

17న చెస్, 24న సైక్లింగ్ ఎంపిక పోటీలు

కడప క్రీడలు, న్యూస్‌టుడే : శాప్ లీగ్‌కు సంబంధించి చెస్, సైక్లింగ్ విభాగాల్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీవో షేక్ గౌస్‌బాషా తెలిపారు. అండర్-13, 15, 17, 19 వయసు విభాగాలకు సంబంధించి చదరంగం ఎంపికలు ఈ నెల 17న స్థానిక వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. అండర్-18 వయసు విభాగానికి సంబంధించి సైక్లింగ్ ఎంపికలు ఈ నెల 24న డీఎస్ఏ స్టేడియంలో చేపడుతున్నామన్నారు. చెస్‌లో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే శాప్ లీగ్ పోటీల్లో ఆడాల్సి ఉంటుందన్నారు. అలాగే సైక్లింగ్‌లో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెల 28, మార్చి 1 తేదీల్లో విజయవాడలో జరిగే శాప్ లీగ్‌లో ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ చేయూత

కడప క్రీడలు, న్యూస్‌టుడే : దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ చేయూత అందిస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల క్రికెట్ విభాగం సభ్యుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ఆర్-ఏసీఏ స్టేడియంలో గురువారం సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న సౌకర్యాలు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ పరిపాలనాధికారి నగేష్, దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మధుసూదన్ నాయక్, నాగరాజు, మనోహర్‌రాజు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల క్రికెట్ విభాగం సభ్యుడు సూర్యనారాయణ

కడపపై నెల్లూరు విజయం

తొలి మ్యాచ్‌లో కడప - నెల్లూరు జట్లు పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కడప జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆపై నెల్లూరు జట్టు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అఖిల్‌రెడ్డి ఎంపికయ్యారు.

చిత్తూరుపై అనంతపురం గెలుపు

రెండో మ్యాచ్‌లో అనంతపురం - చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆపై అనంతపురం జట్టు 14.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా సాధిక్‌బాషా ఎంపికయ్యారు.

EENADU Classifieds

FINANCIAL SERVICES

బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిజిస్టర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్ ట్రేడింగ్ కం. ✆ 7382114647.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly /4 rM /d EV

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

I, Muramreddy Prasuna kumari W/o Muramreddy Narendra Reddy (Old Name) Door No: 97/50-2, Utukur, CK Dinne, Kadapa, AP-516003. I Have Changed My Name Madanu Prasuna Kumari W/o Muramreddy Nagendra Reddy (New Name).

I, V Chenna Keshavulu S/o Vadanala Chendrayudu, Age 41 Years, R/O H.No: 9/50, K.Buddayapalli, Buddayapalem, Siddanthipuram, Khazipet, Cuddapah-516203, AP. Vadanala Chennakeshavulu (Old Name), I have Changed my Name Vadanala Sudhakar (New Name).

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి అడ్వాన్సు డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు క్లాసిఫైడ్స్

5 లైన్ల ప్రకటన

రూ॥ 330/- మాత్రమే

Contact:

KDP: 9989997626 8008514248

PDTR: 8008597620

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

(c) eenadu

నిత్యపూజయ్య.. నిన్ను మరిచారయ్య!

● దశాబ్దాలుగా ఊరేగింపునకు నోచుకోని విగ్రహాలు

మూలపల్లెలో ఓ నివాస గృహంలో ఉన్న పురాతన ఉత్సవ విగ్రహాలు

సిద్దవటం, న్యూస్‌టుడే: ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీ నిత్య పూజస్వామి కోవెల ఒకటి. చారిత్రకంగా ఎంతో పేరు పొందిన ఈ కోవెల భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఈ కోవెలకు చెందిన పురాతనమైన శివపార్వతుల విగ్రహాలు కార్తిక మాసంలో, శివరాత్రి వేళ ఇక్కడ ఊరేగించడం ఇక్కడి ఆచారం. అయితే ఈ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపునకు నోచుకోక దశాబ్దాలుగా ఓ నివాస గృహంలో ఉంచారు. ఈ విగ్రహాల పట్ల దేవదాయ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

నివాస గృహంలో పురాతన ఉత్సవ విగ్రహాలు

చెక్కతో రూపొందించిన శివపార్వతుల విగ్రహాలకు సిద్దవటం మండలం మూలపల్లెకు చెందిన ఓ భక్తుడు కొన్ని దశాబ్దాల పాటు పూజలు చేశేవారు. కార్తిక మాసం, శివరాత్రి ఉత్సవాల సమయాల్లో ఈ విగ్రహాలను మూలపల్లె నుంచి పెన్నానది మీదుగా నిత్యపూజస్వామి కోవెలకు ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి మూలపల్లెకు తీసుకొచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. అయిదు దశాబ్దాల కిందట నిత్యపూజస్వామి కోవెల దేవదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. నాటి నుంచి పూజలు, ఉత్సవాలు వారి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. కొన్నేళ్ల పాటు ఆ విగ్రహాలనే వినియోగించిన అధికారులు అనంతరం కొన్ని పరిణామాలతో వంతాటిపల్లె గ్రామస్థులు తయారు చేయించిన పంచలోహ విగ్రహాలను వినియోగిస్తున్నారు. పురాతన కాలం నాటి సంప్రదాయ విగ్రహాలను కాదని అధికారులు కొత్త విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ విగ్రహాలను వెలుగులోకి తెచ్చి నిత్యపూజస్వామి కోవెలలో ఊరేగింపునకు వినియోగించాలని భక్తులు కోరుతున్నారు.

స్థల పురాణం ఇది

లంకమల అరణ్యంలో పూర్వ కాలంలో పరమేశ్వరుడు ఉద్భవ లింగం రూపంలో ఇక్కడ కొలువు తీరినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో మునులు, సాధువులు, అక్కదేవతలు వంటివారు ఈ లింగానికి నిత్యం పూజలు చేయడంతో నిత్యపూజస్వామిగా ప్రసిద్ధి చెందినట్లుగా ప్రచారంలో ఉంది. కలియుగంలో అయ్యావారయ్య అనే భక్తుడు స్వామివారి సేవలో తరించి జ్ఞాన యోగ స్థితిని ఇక్కడ పొందారని పురాతన కథనం కలదు.

విగ్రహాలను పరిశీలిస్తాం

మూలపల్లెలో నిత్యపూజస్వామి కోవెలకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలను పరిశీలిస్తాం. అధికారులతో చర్చించి ఊరేగింపు కార్యక్రమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. **- శంకర్‌బాలాజీ, సహాయ కమిషనర్, దేవదాయశాఖ**

రాజంపేట

•రాజంపేట •బద్వేలు

యూరియా పంపిణీ

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటంలో వ్యవసాయ అధికారులు గురువారం చేపట్టిన యూరియా పంపిణీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగింది. కమ్మపాలెం, జంగాలపల్లె, సిద్దవటం, వెలుగుపల్లె గ్రామాలకు చెందిన రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. 220 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి రమేష్‌రెడ్డి తెలిపారు. విస్తరణాధికారి ప్రభాకర్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

రహదారికి మరమ్మతులు

సిద్దవటం: మండలంలోని వంతాటిపల్లె గ్రామ శివారులోని లంకమలలో వెలసిన నిత్యపూజస్వామి కోవెలకు వెళ్లే రహదారికి గురువారం అటవీశాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. వంతాటిపల్లె శివారు నుంచి పంచలింగాల గుడి వరకు ఉన్న మట్టి రోడ్డు అధ్వానంగా దెబ్బతిని గుంతలు ఏర్పడింది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు రహదారికి మరమ్మతులు చేశారు.

బద్వేలులో పాల్గొన్న సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు

రాజంపేటలో భారీ ర్యాలీ

హోరెత్తిన సార్వత్రిక సమ్మె నిరసన

పోరుమామిళ్లలో రాస్తారోకో చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం రాజంపేట, బద్వేలు నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో కార్మిక సంఘ నాయకులు ర్యాలీ, రాస్తారోకో, ధర్నా, నిరసన, మానవహారం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏపీ ఎన్జీవో సంఘం, ఏపీ గ్రామీణ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్, వివిధ కార్మిక, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తే కార్మిక లోకం సత్తా చాటుతుందని ధ్వజమెత్తారు. **-న్యూస్‌టుడే, బృందం**

సిద్దవటంలో నాయకులు, కార్మికుల నిరసన ర్యాలీ

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
రాజంపేట : 9441872651
బద్వేలు గ్రామీణ : 8008573493

?: గోపవరం మండలం బ్రాహ్మణపల్లెలో కాలువలు చెత్త చెదారంతో నిండి మురుగు పారడానికి వీలు లేకుండా ఉంది. **- రామయ్య, స్థానికుడు**

✓: పారిశుద్ధ్య కార్మికులతో కాలువల్లో చెత్తను తీయించి, శుభ్రం చేయిస్తాం. **-మోని, పంచాయతీ కార్యదర్శి -న్యూస్‌టుడే, గోపవరం**

?: బండివాండ్లపల్లి దళితవాడలో రక్షితనీటి పథకం మోటారుకు విద్యుత్తు నియంత్రిక లేదు. దీంతో తాగు నీటికి ఇబ్బందిగా ఉంది. **- స్థానికులు**

✓: విద్యుత్తు నియంత్రిక ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. **- రమేష్, ఏఈ, ఎస్పీడీసీఎల్, సురేష్‌బాబు, డిప్యూటీ ఎంపీడీవో, సుండుపల్లి - న్యూస్‌టుడే, సుండుపల్లి**

?: వీరబల్లిలోని రాజువీధిలో పలు చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. **- సుబ్బయ్య, వీరబల్లి**

✓: సంబంధిత సిబ్బందికి తెలిపి వీధి దీపం వెలిగేలా చేస్తాం. **- జవహర్‌బాబు, ఎంపీడీవో - న్యూస్‌టుడే, వీరబల్లి**

శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం

మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్ భావన, చిత్రంలో అన్నమయ్య జిల్లా దేవాదాయశాఖ అధికారి విశ్వనాథ్

రాజంపేట, న్యూస్‌టుడే: హత్యరాలలో వెలసిన కామాక్షి దేవి సమేత త్రేతేశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని రాజంపేట సబ్‌కలెక్టర్ హెచ్‌ఎస్ భావన కోరారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శైవక్షేత్రాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. క్యూలైన్లు, తాగునీటి సమస్యలేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రెవెన్యూ, దేవాదాయశాఖ, పోలీస్ అధికారుల సూచనలను భక్తులు పాటించాలని కోరారు. హత్యరాల ఉత్సవాలకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వీఐపీల దర్శనం ఉంటుందని అన్నమయ్య జిల్లా దేవాదాయశాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఈవో సురేష్ పాల్గొన్నారు.

చెత్త కేంద్రాల నిర్వహణపై సీఈవో అసహనం

ఒంటిమిట్ట: అధికారులతో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో ఓబులమ్మ

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ, పనితీరు అధ్వానంగా ఉందని జడ్పీ సీఈవో సి. ఓబులమ్మ స్థానిక అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట, నర్వకాటిపల్లె ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలను గురువారం సీఈవో తనిఖీ చేశారు. తడి, పొడి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీ, ఆదాయంపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో మీ పని తీరు ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో సుజాతమ్మ, కార్యదర్శి కిశోర్ పాల్గొన్నారు.

నందలూరు : మండలంలో అభివృద్ధి పనుల పురోగతిని గురువారం జడ్పీ సీఈవో ఓబులమ్మ పరిశీలించారు. నందలూరు పంచాయతీలో కన్యక చెరువు వద్ద నిర్మించిన పార్కు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి సదుపాయాల వినియోగం, నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. చెన్నయ్యగారిపల్లి, కొత్త చేపలవారిపల్లి, వైసీపల్లి, వెంకటాపురం కాలనీ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం నిమిత్తం బోర్లను పరిశీలించారు. అధికారులు ప్రసాద్, విజయకుమార్, వెంకటరమణ, మాల్యాద్రి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కారు ఢీకొని యువకుడికి గాయాలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయం వెనుక కూడలిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగపేటకు చెందిన వ్యక్తికి గాయాలయ్యాయి. మోటారు బైకులో విధి నిర్వహణ కోసం సాయి కృష్ణ రాజంపేట వైపు వెళ్తున్నారు. వెనుక నుంచి ఆయన ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని స్థానికులు 108 వాహనంలో కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థుల ప్రతిభ

ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందిస్తున్న రాజు పాఠశాల సీఈవో రఘురామరాజు

రాజంపేట, న్యూస్‌టుడే: ఏపీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమ్యాటిక్స్ టీచర్స్ అసోసియేషన్ గత ఏడాది నవంబరులో నిర్వహించిన ఒలంపియాడ్ పోటీల్లో పట్టణ విద్యార్థులు ప్రతిభ చూపారు. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకర్‌గా చేతన్‌వాత్సవ్ నిలిచాడు. గురుగౌరవనందన్‌రాయల్, జె.మౌనిష్, సి.సాహిత్, గురుహరిని ఏడో ర్యాంకు, ఈషారాయల్ సాధించారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థులను పాఠశాల సీఈవో రఘురామరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.

శుద్ధ జల ప్లాంట్‌కు మరమ్మతులు

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలు డయాలసిస్ కేంద్రంలో గురువారం శుద్ధజల ప్లాంటు మరమ్మతులు పూర్తి అయ్యాయి. విజయవాడ నుంచి వచ్చిన నిపుణులు మరమ్మతులు చేశారు. జల ప్లాంటు మొండికేయడంతో రెండ్రోజులు డయాలసిస్ ఆగిపోవడంపై 'ఈనాడు'లో బుధవారం కథనం ప్రచురితమవడంతో డాక్టర్ రామప్రసాద్ స్పందించి మరమ్మతులు చేయించారు. గురువారం నుంచి యథాతథంగా డయాలసిస్ సేవలను ప్రారంభించారు.

గుంతల్లేని రహదారులకు కృషి

తోకలపల్లిలో రహదారి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న రితేష్‌రెడ్డి

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గుంతల్లేని రహదారులుగా మార్చి ప్రమాదాలు అరికడుతున్నారని బద్వేలు తెదేపా నియోజకవర్గం ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని తోకలపల్లి - కాల్వకట్ట రహదారి నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్అండ్‌బీ అధికారులు, ఏఎంసీ ఛైర్‌పర్సన్ సుప్రజ, కూటమి నాయకులు బొజ్జా రోశన్న, కృష్ణారెడ్డి, గుర్రం పుల్లపనాయుడు, నాగభూషణం, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

తూకాల్లో మోసాలు చేస్తే చర్యలు

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: తూకాల్లో మోసాలు చేస్తే చర్యలు తప్పవని తూకాలు, కొలతల అధికారి రమేష్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. పోరుమామిళ్ల పట్టణంలోని బంగ్లా ఆవరణంలో గురువారం వ్యాపారుల కాటాలను పరిశీలించారు. 39 ఎలక్ట్రానిక్ తూకాలు, 35 మాములూ కాటాలను పరిశీలించి మోసాలు జరగకుండా వీటికి సీల్ వేశారు. ఏటా వీటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.

మన్నూరు సీఐగా లింగప్ప

ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డేని కలిసిన సీఐ

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట గ్రామీణ పోలీసు స్టేషన్ సీఐగా లింగప్ప గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన బద్వేల్ నుంచి మన్నూరుకు బదిలీ అయ్యారు. అనంతరం ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డేని కలిశారు. ఇక్కడ పని చేసిన ప్రసాద్‌బాబు తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ టీంకు పంపారు. సీఐ లింగప్ప మాట్లాడుతూ గంజాయి, కోడిపందేలు, మత్తు మందు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తాం

బద్వేలు, న్యూస్‌టుడే: ప్రజలకు అందుబాటులో ఉండి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తానని పట్టణ నూతన సీఐ రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఆయన పట్టణ పోలీసు సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో పోలీసులకు లేదా ఇరుగుపొరుగు వారికి చెప్పి వెళ్లాలని ప్రజలకు సూచించారు.

పెయ్య దూడలతో అధిక ఆదాయం

మాట్లాడుతున్న తిమ్మారెడ్డి

బద్వేలు, న్యూస్‌టుడే: పెయ్య దూడలతో అధిక ఆదాయం పొందొచ్చని పశుసంవర్ధక శాఖ జిల్లా కార్యనిర్వాహక అధికారి తిమ్మారెడ్డి అన్నారు. బద్వేలు మండలం నందిపల్లెలో గురువారం జరిగిన లేగదూడల ప్రదర్శన కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రతి పశు పోషకులు లింగనిర్ధారణ వీర్యం ద్వారా పెయ్య దూడలను పొందొచ్చన్నారు. ప్రతి పశువైద్యశాలలో ఈ విధానం అందుబాటులో ఉందన్నారు. దూడలకు సరిపడు పాలను వదలాలన్నారు. నట్టల మందును తాపించాలన్నారు. ప్రదర్శనలో శివారెడ్డి, మనోహరరెడ్డి, రామసుబ్బమ్మ దూడలు వరుస బహుమతులు సాధించాయి. బద్వేలు ప్రాంతీయ వైద్యాధికారి నాగభూషణం, చిన్నకేశంపల్లె పశువైద్యాధికారి లక్ష్మీనరసయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రామిరెడ్డి ప్రసంగించారు.

ఫ్రూట్ కవర్స్‌తో నాణ్యమైన దిగుబడి

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: ఫ్రూట్ కవర్స్‌తో నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని ఉద్యాన అధికారి శ్రీనివాసులరెడ్డి అన్నారు. మామిడిసాగులో కాయలకు తొడిగిన కవర్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. దానిమ్మ, మామిడి, అరటి, జామ పండ్లకు ఈ కవర్స్‌ను తొడగడం వల్ల తెగుళ్లను నివారించవచ్చని చెప్పారు. కాయలపై క్రిమిసంహారకాలను తప్పించవచ్చని తెలిపారు. అధిక వేడిమి నుంచి, దుమ్ముధూళి నుంచి రక్షణ పొందవచ్చని చెప్పారు. ఎకరా మామిడి తోటకు 6 వేల కవర్లు అవసరం అవుతాయని తెలిపారు. 50 శాతం రాయితీతో వీటిని మంజూరు చేస్తామని తెలిపారు.

డివైడర్ నిర్మించాలని వినతి

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేట బైపాస్‌లోని ఎన్టీఆర్ కూడలిలో రోడ్డు మధ్యలో దెబ్బతిన్న డివైడర్‌ను నిర్మించాలని రాజంపేట డెవలప్‌మెంట్ ఫోరం సభ్యులు గురువారం సబ్‌కలెక్టర్ భావనకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ విగ్రహం కూడలి నుంచి బోయనపల్లి వరకు విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు డివైడర్ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం సభ్యులు ప్రభాకర్‌నాయుడు, గోపాల్, సుధాకర్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

కురవపల్లి వంకపై చేపడుతున్న నిర్మాణాలు

వాగు భూముల్లో.. నిర్మాణ హడావిడి

ముడుంపాడు(సుండుపల్లి), న్యూస్‌టుడే: ముడుంపాడు పంచాయతీ కురవపల్లికి ఆనుకుని ఉన్న వంకపై పిల్లర్లు వేసి అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే సుండుపల్లి తహసీల్దారు, ఎస్సై, నీటిపారుదలశాఖ ఏఈలకు గతంలో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఇంటి నిర్మాణం చేపడితే వర్షాకాలంలో ఈ వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీని వల్ల గ్రామంలో ఉన్న కొన్ని ఇళ్లకు ముంపు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దారు మహబూబ్‌చాంద్‌ని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా. .నిర్మాణం చేపట్టవద్దని ఇప్పటికే వారికి పలు మార్లు తెలియజేశామన్నారు. అక్రమ నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అంతిమయాత్ర ఆంక్షలపై ఫిర్యాదు

ఒంటిమిట్ట : పెన్నపేరూరు ఎస్సీ కాలనీలో ఎవరైనా మృతి చెందితే శ్మశానం వరకు సాగే అంతిమయాత్రపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అదే గ్రామం ఎస్సీ కాలనీ వాసులు తహసీల్దారు డి.దామోదర్‌రెడ్డి, సీఐ పి.నరసింహరాజుకు గురువారం ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మరుభూమికి తీసుకెళ్లే సమయంలో ఆంక్షలు పెడుతున్నారని వారు వాపోయారు.

నేడు ప్రజావేదిక

అట్లూరు : మండల పరిషత్ ప్రాంగణంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీపై ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంగమునిరెడ్డి తెలిపారు. 12 పంచాయతీల్లో పనులపై చర్చిస్తామన్నారు.

CHANGE OF NAME
I, SHAIK SHAHANA BI (OLD NAME), R/o D.No.5/46, YELLAGADDA, RAJAMPET, Y.S.R. KADAPA DISTRICT, A.P., HAVE CHANGED MY NAME AS SHAIK SHAHEENA (NEW NAME), W/o SHAIK KHADER BASHA.

Change of Name in Passport
I, Mohammad Zabeulla Shaik, holder of Indian Passport No. S2390093, having permanent address 1/250, Edigapalem, Rajampet, Annamayya, Andhra Pradesh, 516115, India. Residing in Kuwait at present, hereby declare that henceforth my name will be read as under: Mohammad Zabeulla (given name) Shaik (Surname).

ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: ప్రైవేటు ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో మల్లేష్ అన్నారు. పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టేకూరుపేట పీహెచ్‌సీ డాక్టర్ జయరాం, ఆరోగ్య విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ వెంకటేష్ ఉన్నారు.

పాఠశాలకు పూర్వ విద్యార్థుల సాయం

జి.కె.రాచపల్లి (సుండుపల్లి), న్యూస్‌టుడే: మండలంలోని జి.కె.రాచపల్లెకు చెందిన ఆశా కార్యకర్త వహిదా తన తండ్రి, పాఠశాల పూర్వ విద్యార్థి, ఉద్యోగి జ్ఞాపకార్థం జడ్పీ ఉన్నత పాఠశాలలోని సరస్వతీ అమ్మవారి విగ్రహం వద్ద రేకుల షెడ్డు ఏర్పాటు నిమిత్తం గురువారం హెచ్‌ఎం మహబూబ్‌జాన్‌కు రూ.14 వేలు, సుండుపల్లి మానవతా సంస్థ మాజీ అధ్యక్షుడు, పూర్వ విద్యార్థి, విశ్రాంత ఉపాధ్యాయుడు ఎస్. మహబూబ్‌బాషా రూ.12 వేల విలువైన మైక్ సెట్ వితరణగా అందజేశారు.

ఐదేళ్ల విద్యుత్తు సమస్యకు పరిష్కారం



అట్లూరు, న్యూస్‌టుడే : అట్లూరు రజక కాలనీలో ఐదేళ్లగా విద్యుత్తు స్తంభం విరిగి ప్రమాదకరంగా మారింది. గాలులు వీచి ఇళ్లపై, స్థానికులపై పడుతుందని భయభ్రాంతులకు గురయ్యేవారు. విరిగిన స్తంభం స్థానంలో గురువారం కొత్తవి ఏర్పాటు చేశారు. గతంలో ఈ కాలనీ వాసులు మండలాధికారులకు, పాలకులకు అనేక మార్లు ఫిర్యాదు చేసినా ట్రాన్స్‌కో అధికారులు స్పందించలేదు. కొత్త స్తంభం ఏర్పాటుతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఎదురుచూస్తున్న నిరంతర విద్యుత్తు సరఫరా చింతువాండ్లపల్లెకు అందుబాటులోకి వచ్చింది. రెండు గ్రామాల్లోనూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పార్టీ నాయకులు ఐక్యతతో మెలగాలి

మాట్లాడుతున్న తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు

రాజంపేట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో సిద్దవటం పార్టీ నాయకులతో ఆయన ఐక్యత సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీలో అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కల్యాణం.. కమనీయం

తాళి బొట్టు చూపుతున్న అర్చకుడు

సిద్దవటం, న్యూస్‌టుడే : మండలంలోని కనుమలోపల్లిలో ఉమాదేవి సహిత నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఛాయాదేవి, సంధ్యాదేవి సమేత సూర్యనారాయణస్వామి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ మొదటి వార్షికోత్సవ పూజల సందర్భంగా సంప్రదాయరీతిలో పూజలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం కల్యాణ వేడుకలను కనువిందుగా నిర్వహించారు. కడప నగర మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయునదేమనగా.. మా కక్షిదారుడు అయిన సవిపల్లె సూరిబాబు, తండ్రి దేవదానం, పెద్దకారంపల్లె పంచాయతీ, మన్నూరు రెవెన్యూ గ్రామమునకు చెందిన Sy.No. 102, 81/3కు చెందిన స్థలం నెం. 10 భాగ పరిష్కారం దస్తావేజు రీత్యా మా కక్షిదారునకు హక్కు, అనుభవము కలిగి ఉన్నారు. ఈ స్థలం నెం. 10 మా కక్షిదారునకు భాగ పరిష్కారం దస్తావేజు రీత్యా సంక్రమించినది. కనుక ఇందులకు సంబంధించి ఎవరికైనా, ఎలాంటి అభ్యంతరములు ఉన్నచో 23.02.2026వ తేదీ లోపల నాతో సంప్రదించి పరిష్కరించుకొనవలెను. లేనియెడల చట్టరీత్యా తదుపరి చర్యలు తీసుకొనబడును.
షెడ్యూలు : S.No. 102 మరియు 81/3, పెద్దకారంపల్లి పంచాయతీ, లే అవుట్‌లోని ప్లాటు నెంబరు 10, కొలతలు : 122.45 చ॥గ॥ లేదా 2.53 సెంట్లు.
చెక్కుబంది వివరములు : ఉత్తరం : ప్లాట్ నెం.7, **దక్షిణం :** బండ్ల రస్తా, **తూర్పు :** రోడ్డు (బండ్ల రస్తా), **పడమర :** ప్లాట్ నెం.9.
శ్రీ నారాయణ జిల్లి, అడ్వకేట్, రాజంపేట. Cell : 9642412242.

సమకూరిన వసతులు... మెరుగైన వైద్య సేవలు

దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు

–న్యూస్‌టుడే, సిద్దవటం

జిల్లా కేంద్రంగా గతంలో వెలిగిన సిద్దవటంలోని ప్రభుత్వ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునిక వైద్య సేవలు సమకూరుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం చికిత్సలు మెరుగయ్యాయని రోగులు అంటున్నారు. దీంతో దూరప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఆసుపత్రికి తరలివచ్చి ఓపీలో బారులు తీరి పలు వ్యాధులకు చికిత్సలు పొందుతున్నారు. రోజురోజుకు ఆసుపత్రి అభివృద్ధి చెందుతుండడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్కానింగ్ చేస్తున్న సిబ్బంది

సిద్ధంగా అధునాతన భవనాలు

సిద్దవటం గతంలో జిల్లా కేంద్రంగా మెలిగింది. ఆంగ్లేయుల పాలన కాలం నుంచి ఇక్కడ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి. 30 పడకల ఆసుపత్రిగా ప్రజలకు పలు రకాల వైద్య సేవలు అందుతున్నాయి. 2020లో ఆసుపత్రి ఆవరణంలో అత్యాధునిక రీతిలో మరో నూతన భవనాలను రూ.6 కోట్ల నిధులతో నిర్మించారు. అత్యవసర విభాగం, వైద్యుల గదులు, జనరల్ వార్డులు, మైనర్, మేజర్ శస్త్ర చికిత్సల థియేటర్లు, ఎక్స్‌-రే, లాబొరేటరీ, అల్ట్రాసౌండ్, మందుల నిల్వలు, ఫార్మాసిస్టు, ఇంజెక్షన్ల గది, పడక గదులు, బయోవేస్టు, మరికొన్ని రకాల గదులను వేర్వేరుగా సుందరంగా నిర్మించారు. ఈమేరకు స్కానింగ్, అల్ట్రా స్కానింగ్, ఎక్స్‌-రే, ఈసీజీ, వార్మర్లు, గుండె సంబంధ వ్యాధులకు ప్రాథమిక చికిత్స, మందులు, రక్త నిల్వల కేంద్రం, అడ్మిట్ అయిన రోగులకు భోజన సౌకర్యం, శుద్ధి జల సదుపాయం ఏర్పాటు చేశారు.

పక్కా పర్యవేక్షణతో వైద్య సేవలు



ఆసుపత్రికి వచ్చిన రోగులకు క్షుణ్ణంగా పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. మందులు ఇస్తున్నాం. అడ్మిట్ చేసి వారికి వైద్యంతో పాటు ఉచితంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందుబాటులో లేని పరికరాల కేసులను (సీరియస్ కేసులు) మాత్రమే కడప సర్వజన ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నాం. **-చిరంజీవి, వైద్యాధికారి, సిద్దవటం**

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • మైదుకూరు

శేష వాహనంపై వీరభద్రుడు

చాపాడు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అల్లాడుపల్లె వీరభద్రస్వామి శేషవాహనంపై దర్శనమిచ్చారు. గురువారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

బ్రహ్మంగారిమఠానికి భక్తుల పాదయాత్ర

పాదయాత్రగా వచ్చిన భక్తులతో మఠాధిపతి

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి అనంతపురం జిల్లా వాసులు పాదయాత్రగా వచ్చారు. కోసిగి మండలం ఎర్రగుంట నుంచి 60 మంది భక్తులు కాలినడకన వచ్చి వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన మఠాధిపతి వీరభద్ర వెంకటాద్రిస్వామిని కలిసి సత్కరించారు.

'వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి'

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: రాజ్యాంగానికి విరుద్ధంగా వైకాపా ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం మాట్లాడారు. 2029 ఎన్నికల్లో మరో ఏడు సీట్లు కోసం ప్రయత్నించాలని అప్పుడు అడగకుండానే తప్పకుండా ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. శాసనసభకు వైకాపా ఎమ్మెల్యేలు రావాలని, లేకపోతే 11 సీట్లు కూడా రావన్నారు.

బాల్య వివాహం చట్టరీత్యా నేరం

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: బాల్య వివాహం చట్టరీత్యా నేరమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సాయి చరితారెడ్డి పేర్కొన్నారు. చిలమకూరు జడ్పీహెచ్ స్కూల్ ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు గురువారం బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు వివరించారు. మాతృమరణాలు జరిగే అవకాశం ఉందన్నారు.

సామాన్యులపై అదనపు బండ బాదుడు

● గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అక్రమ వసూళ్లు

ఎర్రగుంట్ల, ఖాజీపేట, దువ్వూరు, ముద్దనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం గృహ అవసరాలకు రాయితీతో గ్యాస్ సిలిండర్ అందిస్తున్నా ప్రజలపై అదనపు భారం పడుతోంది. గ్యాస్ ఏజెన్సీలు రాయితీపై లబ్ధిదారులకు రూ.903 ధరతో అందించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం దాదాపు 10 కి.మీ వరకు ఉచితంగా రవాణా చేయాల్సి ఉన్నా వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు.

★ గ్యాస్ ధర రూ.903 ఉండగా ఎర్రగుంట్ల, ఖాజీపేట ప్రాంతాల్లో రూ.950, ముద్దనూరులో రూ.920, దువ్వూరులో రూ.930 వసూలు చేస్తున్నారు. రూ.10 కి.మీ దూరం లోపల ఉంటే ఉచితంగా సరఫరా చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో రాయితీ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసేందుకు రూ.100 కన్నా అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే అదనంగా డబ్బులిస్తే సిలిండరు ఇస్తామంటూ దురుసుగా మాట్లాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

★ వాణిజ్య సిలిండర్ల ధర అధికంగా ఉండటంతో వాటి స్థానంలో హోటళ్లు, తదితర కేంద్రాలలో రాయితీ సిలిండర్లను వినియోగిస్తున్నారు. వాణిజ్య కేంద్రాల వద్ద నుంచి అదనంగా డబ్బులు తీసుకుని రాయితీ సిలిండర్లు అందిస్తున్నారని ఆరోపణలున్నాయి. తనిఖీ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు

మాది ఎర్రగుంట్లలోని మహేశ్వరనగర్. గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేశాను. రూ.903 చెల్లించాలని చరవాణికి సందేశం వచ్చింది. అయితే సిలిండర్ సరఫరా చేసే వ్యక్తి రూ.950 చెల్లించాలని డిమాండ్ చేశారు. అదనంగా డబ్బులిస్తే సిలిండరు ఇస్తామంటూ ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలి. - వేణుగోపాల్‌రెడ్డి, ఎర్రగుంట్ల

చర్యలు తీసుకుంటాం

ఎర్రగుంట్లలో రాయితీ సిలిండర్ల సరఫరా విషయంలో అదనపు వసూళ్లు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. గ్యాస్ఏజెన్సీలో పరిశీలించి ఈ విషయంపై ఆరా తీసి చర్యలు తీసుకుంటాం. - గోవింద్ మోరే, ఏఎస్‌వో, పౌరసరఫరాల శాఖ

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
ప్రొద్దుటూరు : 9966349431
జమ్మలమడుగు : 9494294241
మైదుకూరు : 8008573447

?: ప్రొద్దుటూరు పట్టణం బంగారు దుకాణాల వీధి కూడలి నుంచి రాజాజీ రోడ్డు దారంతా గుంతలున్నాయి. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. - అక్రమ్, వ్యాపారి

✓: రాజాజీ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకుంటాం. - సందీప్, పురపాలక సంఘం ఏఈ - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం

స్పందించారు.. పరిష్కరించారు

● సీతారామపురం వద్ద కుందూనదిపై దెబ్బతిన్న పాత వంతెనకు మరమ్మతులు చేపట్టారు. గతేడాది నవంబరులో వచ్చిన వరదలకు వంతెన దెబ్బతింది. ఇక్కడి సమస్యపై జనవరి 26న 'యాతన.. కుందూ వంతెన' శీర్షికన ప్రచురితమైంది. స్పందించిన అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. - న్యూస్‌టుడే, చాపాడు

● ప్రొద్దుటూరు సరస్వతీవిద్యామందిరం వీధిలో విద్యుత్తు దీపాలు వెలగలేదని ఈ నెల 10న మేమున్నాం మీకోసంలో భాగంగా సమస్య ప్రచురితమైంది. స్పందించిన పురపాలక సంఘం ఏఈ సురేంద్రనాథరెడ్డి చర్యలు తీసుకున్నారు. - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం

ప్రమాదానికి ఎదురెళ్తున్నారు

రహదారులు బాగుపడ్డాయి. రయ్ మంటూ దూసుకెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. అదే స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు రహదారి నిబంధనలు పాటించడం లేదు. మైదుకూరు పరిధిలో కొందరు చోదకులు జాతీయ రహదారుపై దూరం తగ్గించుకునేందుకు వ్యతిరేకదిశలో రాకపోకలు సాగిస్తున్నారు. మైదుకూరు నుంచి అనంతరం వైపునకు వెళ్లాలనుకునే చాపాడు మండలం ఆనందాశ్రమం, వడియరాజుల పేట, సోమాపురం, మొరాయపల్లె, సిద్ధారెడ్డిపల్లె, నాగాయపల్లెకు చెందిన కొందరు వాహనదారులు 67వ నంబరు జాతీయ రహదారి సర్వీసురోడ్డుపై వ్యతిరేకదిశలో నడుపుతున్నారు. దాదాపు కి.మీ దూరం వెళ్లి తిరిగి రావాల్సి రావడంతో ఎదురెళ్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్లాలనుకునే వారు మైదుకూరు వద్ద సర్వీసురోడ్డు నుంచి చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపైకి చేరుకోవచ్చు. అయితే చాలా మంది వాహనదారులు మైదుకూరు వద్దకు రాకుండా హెచ్‌పీ పెట్రోలుబంకు వద్ద రహదారి నుంచి వద్ద మలుపు తిరిగి వ్యతిరేక దిశలో ప్రయాణించి చిత్తూరు-కర్నూలుజాతీయ రహదారిపైకి చేరుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రహదారి నిబంధనల అమలులో వాహన తనిఖీ అధికారులు, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. - న్యూస్‌టుడే, మైదుకూరు

కల్వర్టు శిథిలం.. ప్రయాణం భయం

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే రహదారుల్లో జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లే మార్గం ఒకటి. అయితే తాడిపత్రి రోడ్డులో ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా మారింది. గతంలో ఒక లారీ కల్వర్టును ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టకపోవడం, రక్షణ సూచికలు లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. - న్యూస్‌టుడే, జమ్మలమడుగు

వ్యర్థాలు.. దుర్వాసనతో ఇక్కట్లు

ముద్దనూరు ఎస్సీ కాలనీలో కాలువలో వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెత్త, ప్లాస్టిక్ కవర్లు వేయడంతో దోమలు అధికంగా ఉన్నాయి. కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో దుర్వాసనతో అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై ఈవోపీఆర్డీ వీరభద్రుడు మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులపై చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, ముద్దనూరు

పాఠశాలా.. చిట్టడివా?

రాజుపాళెం మండలంలోని వెలవలి, గాదెగూడురు, టంగుటూరు, రాజుపాళెం ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే విషపురుగులు, ఆకతాయిలకు అడ్డాగా మారింది. వెలవలి జడ్పీ పాఠశాలలో మూడు వైపులా కంప చెట్లు ఉన్నాయి. ప్రహరీ ఏర్పాటు చేయించాల్సి ఉంది. - న్యూస్‌టుడే, రాజుపాళెం

చోదకా.. మలుపుల్లో జాగ్రత్త

చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి నుంచి పురపాలక పరిధి వెంకటాపురం, గొల్లపల్లె, లింగాలదిన్నె, ఉత్సలవరం మీదుగా వనిపెంటకు వెళ్లే ఆర్‌అండ్‌బీ గ్రామీణ రహదారికి ఇరువైపులా కంపచెట్లు పెరిగాయి. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని విధంగా మారింది. - న్యూస్‌టుడే, మైదుకూరు

మ్యాన్‌హోల్ కుంగుబాటు

రాజుపాళెం మండలం వెల్లాల ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన మ్యాన్‌హోల్ కుంగిపోయింది. పైభాగం నాణ్యత లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. - న్యూస్‌టుడే, రాజుపాళెం

శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

మైదుకూరు, న్యూస్‌టుడే : మహాశివరాత్రి సందర్భంగా మైదుకూరు డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15, 16వ తేదీల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. మైదుకూరు నుంచి మల్లేపల్లె మీదుగా బి.మఠానికి 9 బస్సులు, మిట్టమానుపల్లె మీదుగా 4 బస్సులు, మైదుకూరు నుంచి లంకమలకు 10 బస్సులు, కొత్తచెరువు మీదుగా లంకమలకు 5 బస్సులు, మైదుకూరు నుంచి సావిశెట్టిపల్లె మీదుగా జ్యోతి క్షేత్రానికి 2 బస్సులు, పోరుమామిళ్ల నుంచి జ్యోతికి 4 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.

అధిక పన్ను వసూలుపై విచారణ

ఖాజీపేట, న్యూస్‌టుడే: మండల పరిధిలోని బి.కొత్తపల్లె గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్ను వసూళ్లపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.100 నుంచి రూ.200 వరకు ఉండాల్సిన ఇంటి పన్ను రూ.300కి పైగా వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించినప్పటికీ ఎటువంటి రసీదు ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఏవో వెంకటరమణ బి.కొత్తపల్లెలో విచారణ చేపట్టారు. ఈ విషయమై ఎంపీడీవో దివిజా సంపతి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు ఎవరూ అదనంగా డబ్బులు వసూలు చేయకూడదన్నారు. సమగ్రంగా విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

నిరసన తెలుపుతున్న ఆర్టీపీపీ ఇంజినీర్లు, కార్మికులు

ప్రొద్దుటూరులో నిరసన ర్యాలీలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. కొత్త లేబర్ చట్టాలు, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు, తదితర ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు క్లస్టర్ బృందం

జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీకి వినతిపత్రం అందజేస్తున్న కార్మిక సంఘాల నాయకులు

మైదుకూరు అంబేడ్కర్ విగ్రహం వద్ద మెడకు తాడు తగిలించుకుని నిరసన తెలుపుతున్న కార్మికులు

ఫీజు బకాయి నిధుల విడుదలపై హర్షం

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేయడం సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి కొనియాడారు. గురువారం స్థానిక తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమై కుంటుపడిందని ఆరోపించారు. నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు చేపట్టి ముందుకు వెళ్తున్నారన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు శ్రీనివాసులురెడ్డి, నవీన్ రాయల్, ఐఎల్ చిన్నా, మహేష్, సిద్ధార్థ రాయల్, ఈశ్వర్ నాయక్, సుబహాన్, హర్ష తదితరులు పాల్గొన్నారు.

★ జమ్మలమడుగు తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి చెక్కులను అందజేశారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి చిత్రంలో నాయకులు

'వర్గాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ లక్ష్యం'

ప్రొద్దుటూరు విద్య, న్యూస్‌టుడే: వర్గాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ అన్నారు. ప్రొద్దుటూరులోని భాజపా కార్యాలయంలో గురువారం సాయంత్రం పట్టణాధ్యక్షుడు-2 పాళెం కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో మన్‌కీబాత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు ఆయన హాజరై మాట్లాడారు. గత జగన్ పాలనలో ఆలయాలపై విపరీతంగా దాడులు జరిగాయని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డిలు మాట్లాడుతూ ప్రొద్దుటూరులో గత పాలనలో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం, ఇసుక అక్రమ రవాణా విచ్చల విడిగా సాగాయని ఆరోపించారు. అనంతరం ప్రొద్దుటూరులో యునాని మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ.70 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు నారాలోకేష్, సత్యకుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్‌రెడ్డి, నాయకులు బీరం సుబ్బారెడ్డి, నరేంద్ర, గౌరీశంకర్, అస్మద్, గోపీరెడ్డి, గురురాజేష్ పాల్గొన్నారు.

మన్‌కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా నాయకులు

దళిత యువకుల మృతిపై విచారణకు డిమాండ్

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: ఈ నెల 5న బ్రహ్మంసాగర్‌లో పడి మృతి చెందిన దళిత యువకుల మృతిపై అనుమానాలున్నాయని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు నరేంద్రమాదిగ ఆరోపించారు. ఈ మేరకు గురువారం నాయకులతో సమావేశం నిర్వహించారు. గుండాల ఈశ్వరయ్య, రాజు, మాతయ్య, జ్ఞానేశ్వర్‌రావ్, నారాయణ, గురయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ-వాహనాలతో పర్యావరణానికి మేలు

మారుతీనగర్, న్యూస్‌టుడే : ఎలక్ట్రికల్ వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తాయని ఖ్వాజా సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ మహమ్మద్ సోహైల్ పేర్కొన్నారు. కడప, ప్రొద్దుటూరులో సుజుకీ మోటర్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన ఎలక్ట్రికల్ స్కూటర్ ఈ-యాక్సెస్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎంఐపీఎల్ సర్వీస్ రీజినల్ మేనేజరు సునీల్‌కుమార్, ఏరియా సేల్స్ మేనేజరు రమణబాబు, బీవీ ఏరియా మేనేజరు యశ్‌పాల్ హాజరై వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖ్వాజా సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ మహమ్మద్ సోహైల్ వాహన ప్రత్యేకతల గురించి వివరించారు. కార్యక్రమంలో షోరూం, ఫైనాన్స్ సిబ్బంది, పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.

నూతన ఎలక్ట్రికల్ స్కూటర్‌ను ప్రారంభిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ మహమ్మద్ సోహైల్, మేనేజర్లు

రూ.కోట్లు వెచ్చించి.. నిరుపయోగంగా వదిలేసి..!

● ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పరిస్థితి ఇదీ

కొండాపురం, న్యూస్‌టుడే: ప్రజాధనం వెచ్చించి ఏదైనా ఒక పనిచేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి. ఆ పనికి చేసిన ఖర్చుకు ఫలితం దక్కాలి. ప్రజలకు ఉపయోగకరంగా మారాలి. అలా కాకుండా నిరుపయోగంగా మారితే చేసిన పనికి విలువ, ప్రయోజనం ఉండదు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. కొండాపురం మండలం పి.అనంతపురం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీ ఏర్పాటుకు రూ.కోట్లు ఖర్చు చేశారు. అయినా ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఈ విలువైన స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ముళ్లపొదలతో పునరావాస కాలనీ స్థలం

వృథాగా విలువైన స్థలం

గండికోట జలాశయ నిర్మాణం కోసం కొండాపురం, ముద్దనూరు మండలంలోని 22 గ్రామాలను ముంపు జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా గ్రామాలకు పునరావాస కాలనీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా దాదాపు పదేళ్లకు ముందు పి.అనంతపురం గ్రామ సమీపంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ వెనుకవైపు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటుకు 117 ఎకరాలను ఎంపిక చేసి, అందులో సుమారు 780కి పైగా ప్లాట్లను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే గ్రావెల్‌రోడ్లు, తాగునీటి ట్యాంకు, డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీహాలు, మోడల్ హౌస్ నిర్మించారు. విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్తు వైర్లు, నియంత్రికలు ఏర్పాటు చేశారు. ఈ మౌలిక వసతులకు సుమారు రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఏళ్లు గడిచిపోతున్నా నిర్వాసితులు ఈ కాలనీల్లోని ఇంటి స్థలాలను ఎంపిక చేసుకోకపోవడంతో నిరుపయోగంగా ఉంది. కాలనీలో కంపచెట్లు, ముళ్లపొదలున్నాయి. గతంలో వేసిన ప్లాట్లు కనిపించకుండా పోయాయి. డ్రైనేజీ కాలువలు పూడిపోయాయి. విద్యుత్తు తీగలు, నియంత్రికలు, స్తంభాలు మాయమయ్యాయి. మోడల్‌హౌస్ శిథిలావస్థకు చేరింది.

నిరుపయోగంగా మారిన కమ్యూనిటీ హాల్

గీత దాటితే.. జరిమానాల మోతే

● సిగ్నళ్ల వద్ద ఆర్ఎల్‌డీ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధం

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వాహనచోదకులకు సిగ్నల్స్ వద్ద గీత దాటితే జరిమానా (ఈ చలానా) జారీ అయ్యే విధానాన్ని పట్టణంలో అమలు చేయనున్నారు. ఆర్ఎల్‌డీ (రెడ్‌లైట్ వయలేషన్ డిటెక్షన్) ద్వారా నిబంధనలు పాటించని చోదకులకు జరిమానా విధించనున్నారు. జిల్లాలో కడప నగరంలో దీనిని అమలు చేస్తుండగా ప్రొద్దుటూరు పట్టణంలో శివాలయం కూడలి, రాజీవ్‌సర్కిల్, జమ్మలమడుగు కూడలి వద్ద ఉన్న సిగ్నల్స్‌ను ఆధునికీకరణ చేసి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

★ రాష్ట్ర ప్రభుత్వం 47 పురపాలక సంస్థల్లో రోడ్డు భద్రతా నిబంధనలను అమలు చేయడంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో అమలు అవుతోంది. ఇందుకు స్థానిక సంస్థల సాధారణ నిధులు రూ.51 లక్షలను ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఇప్పటికే నగరాల్లో ఈ విధానం అమలవుతోంది. వాహన చోదకులు నిబంధనలు ఉల్లఘించి సిగ్నల్స్‌ను దాటే సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీస్తున్నారు. ఈ క్రమంలో వాటి నుంచి తప్పించుకునేందుకు దూరంగా వెళ్లే క్రమంలో వాహనచోదకులు అతి వేగంగా వెళ్లడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా జరగకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం స్థానిక సంస్థల ఖజానాకు జమకానుంది.

★ జిల్లాలో జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, రాజంపేట వంటి పురపాలక సంఘాల్లోనూ ఈ విధానాన్ని త్వరలో అమలు చేయనున్నారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఈ చలానా విధానం త్వరలో అమలు కానున్నట్లు కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు.

శివాలయం కూడలి సిగ్నల్స్ వద్ద వాహనచోదకులు

విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పలుగురాళ్లపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 1985-86 సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు, మొల్ల సాహిత్య పీఠం అధ్యక్షుడు విద్వాన్ గానుగపెంట హనుమంతరావును పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, పుట్టా ప్రసాద్, దశరథ రామిరెడ్డి, రవిచంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గానుగపెంట హనుమంతరావును సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

పీహెచ్‌సీ అభివృద్ధికి సహకరించండి

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను ఎర్రగుంట్ల మండల భాజపా అధ్యక్షుడు మేకల జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కలిశారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఆయన్ను కలిసి పలు విషయాలను చర్చించారు. ఎర్రగుంట్ల పీహెచ్‌సీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

పరిహారం చెల్లించాలని నిరాహార దీక్ష

కొండాపురం, న్యూస్‌టుడే: గండికోట ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన 22 గ్రామాల్లోని నిర్వాసితులకు అందాల్సిన ఆర్‌అండ్‌ఆర్ పరిహారాన్ని బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలని సీపీఐ నాయకులు సుబ్బారెడ్డి, మనోహర్‌బాబు, లక్ష్మీనారాయణ, ప్రసాద్ డిమాండ్ చేశారు. కొండాపురం తహసీల్దారు కార్యాలయం వద్ద చేపట్టిన దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే మంజూరు చేయాలని నినాదాలు చేశారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. దీక్ష చేపట్టిన వారికి పలు గ్రామాల ముంపువాసులు, ప్రజా సంఘాల నాయకులు, సంఘీభావం తెలిపారు.

నినాదాలు చేస్తున్న సీపీఐ నాయకులు, నిర్వాసితులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

కడప
• కడప • పులివెందుల • కమలాపురం

బ్రాహ్మణ సంక్షేమానికి నిధులివ్వరూ..

చక్రాయపేట (వేంపల్లె), న్యూస్‌టుడే: బ్రాహ్మణ సంక్షేమానికి 2026- 2027 సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు ప్రసాద్‌రావు కోరారు. వేంపల్లెలో గురువారం మాట్లాడుతూ గత ఏడాది కార్పొరేషన్ పాలకమండలి లేకపోయినా రూ.345 కోట్లు కేటాయించారన్నారు. అలాగే రాయితీ రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

ఉత్తమ గురువు రామస్వామి

కడప విద్య : నేటి ఉపాధ్యాయులకు ఆదర్శనీయులు, ఉత్తమ గురువు రామస్వామి అని ఆర్‌జేయూపీ రాష్ట్ర అధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక భుజంగరావు స్మారక టీచర్స్ హోంలో రామస్వామి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అధ్యక్షుడు మాట్లాడారు. రామస్వామి ఉద్యోగ, ఉపాధ్యాయ లోకానికి సేవలందించారని కొనియాడారు. టీచర్స్ హోం అధ్యక్షుడు రాజగోపాల్, అనసూయమ్మ పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

పులివెందుల, న్యూస్‌టుడే: 33 కేవీ తీగల మరమ్మతుల కారణంగా మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్తు సరఫరా ఉండదని ఆ శాఖ గ్రామీణ ఏఈ రమేష్ గురువారం తెలిపారు. నల్లపురెడ్డిపల్లె, ఇ.కొత్తపల్లె సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంతరాయం ఉంటుందని వివరించారు.

శివాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు

కడప నేరవార్తలు : ఈ నెల 15న మహా శివరాత్రిని పురస్కరించుకుని గురువారం కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని శివాలయాల వద్ద భద్రత ఏర్పాట్లను సీఐ ప్రసాద్ పరిశీలించారు. మోచంపేటలో శ్రీప్రసన్న విశ్వేశ్వరస్వామి, గడ్డిబజార్‌లోని శ్రీసోమ సుందరేశ్వరస్వామి, ఆకుల వీధిలో శ్రీరాజరాజేశ్వరస్వామి, వక్కలపేటలో శ్రీసూర్యలింగేశ్వరస్వామి ఆలయాలను పోలీసులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM to 1 PM)
కడప: 8008573428, 8074174832
పులివెందుల : 8008573466
కమలాపురం : 8008573475

? : తిమ్మారెడ్డిపల్లెలో కాలువలు లేక మురుగు రోడ్లపైనే పారుతోంది. నడవాలంటే ఇబ్బందులు పడుతున్నాం. **- రమణ, స్థానికుడు**

☑ : మురుగు కాలువల ఏర్పాటు ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులు చేపడతాం. **- విజయకుమార్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి**

? : విశ్వనాథపురం నుంచి అంగడివీధికి వెళ్లేమార్గంలో ఉన్న కాలువల్లో మురుగు తీయడంలేదు. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దుర్వాసన వస్తోంది. **- లక్ష్మీకల్పన, స్థానికురాలు**

☑ పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయిస్తాం. **- రాకేష్, అదనపు కమిషనర్, నగరపాలక సంస్థ, కడప**

- న్యూస్‌టుడే, అరవిందనగర్ (కడప)

? చక్రాయపేట పాత హరిజనవాడలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. **- శివకుమార్, స్థానికుడు**

☑ వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేపడతాం. అవసరమైతే కొత్తవి అమర్చుతాం. **- ప్రవీణ్‌కుమార్, విద్యుత్తు ఏఈ**

చక్రాయపేట, న్యూస్‌టుడే

? పులివెందులలోని రోటరీపురంలో కాలువలు వ్యర్థాలతో నిండి మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. **- మురారి, రోటరీపురం**

☑ సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం. **- మునికుమార్, పురపాలక కమిషనర్(ఎఫ్ఏసీ) - న్యూస్‌టుడే, పులివెందుల**

కూడళ్లలో ట్రాఫికర్!
కనపించని ఫ్రీలెఫ్ట్

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అమలు కావడం లేదు. పోలీసు సిబ్బంది కొరత వల్ల నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. చోదకులు ఇష్టానుసారంగా నడుపుతుండటం.. సిగ్నల్స్ వద్ద ఫ్రీలెఫ్ట్ రోడ్డును ఆక్రమించి వాహనాలు నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎస్పీ బంగళా, ఐటీఐ కూడలి, బిల్టప్, కృష్ణా కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. వీటితో పాటు సంధ్యా, వినాయకనగర్, అప్సరా కూడళ్ల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కూడళ్లలో ఎడమ మలువపు వైపు (ఫ్రీలెఫ్ట్) వెళ్లే వారి కోసం దారి ఏర్పాటు చేశారు. అయితే ఎర్ర సిగ్నల్ పడినప్పుడు చోదకులు ఎడమ వైపు వెళ్లే వారికి దారి ఇవ్వకుండా రోడ్డంతా ఆక్రమించి వాహనాలు నిలుపుతుండటంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఆకు పచ్చ రంగు సిగ్నల్ పడేంత వరకూ ఎడమ మలుపులో వెళ్లే వారు నిరీక్షించాల్సి వస్తోంది. ఫలితంగా ఫ్రీలెఫ్ట్‌లు ఉన్నా ప్రయోజనం లేదని చోదకులు వాపోతున్నారు. గతంలో సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉండేవారు. ఫ్రీలెఫ్ట్ వద్ద వాహనాలు నిలిపితే చోదకులకు పోలీసులు అగాహన కల్పించి.. ఎడమ మలుపులో వెళ్లే వారికి దారి ఇచ్చే వారు. గత కొంత కాలం నుంచి వారు ఉండటం లేదు.

ఎస్పీ బంగళా సిగ్నల్స్ వద్ద ఫ్రీలెఫ్ట్ వెళ్లే దారిలోనిలబడిన వాహనదారులు

దీంతో కూడళ్ల వద్ద సిగ్నల్స్ పడినప్పుడు వాహనలు రోడ్డంతా ఆక్రమించి నిలుపుతున్నారు. రోజు రోజుకూ నగరంలో వాహన సంచారం పెరిగిపోతున్న క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకోకపోతే కూడళ్లల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. కూడళ్ల వద్ద పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంది. దీనిపై జిల్లా పోలీసు అధికారి ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

చోదకుల అవస్థలు

నగరంలోని కొన్ని కూడళ్ల వద్ద రోడ్డు చిన్నదిగా ఉండటంతో ఫ్రీలెఫ్ట్ ఏర్పాటు చేయలేదు. ఎస్పీ బంగళా ఎదుట ఉన్న దారి, ఐటీఐ కూడలి వద్ద రాయచోటి నుంచి వచ్చేదారి, రాజారెడ్డి వీధి నుంచి వచ్చే దారి, అలానే కృష్ణా కూడలి వద్ద నాలుగు వైపులా ఫ్రీలెఫ్ట్‌లు లేకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చొరవ చూపి ఫ్రీలెఫ్ట్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

నగరంలోని సిగ్నల్స్ కూడళ్ల వద్ద వాహనదారులకు ఫ్రీలెఫ్ట్‌పై అవగాహన కల్పిస్తున్నాం. చాలా మంది తెలియక వాహనాలను ఆపుతున్నారు. మరికొంత మంది తెలిసినప్పటికీ వాహనాలను నిలుపుతున్నారు. అవగాహన కల్పించి మార్పు తీసుకొస్తాం.

- సురేశ్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ, కడప.

వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి

సావనీర్‌ను విడుదల చేసిన అతిథులు, అధ్యాపకులు

కడప విద్య, న్యూస్‌టుడే : నూతన సాంకేతికతలపై దృష్టి సారించి వికసిత్ భారత్ లక్ష్యసాధనకు కృషి చేయాలని యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండ అన్నారు. 'సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ ద్వారా స్థిరమైన అభివృద్ధి - వికసిత్ భారత్ దృక్కోణం' అనే అంశంపై గురువారం స్థానిక మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను) పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన దేశ అభివృద్ధిలో శాస్త్ర, ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల పాత్ర కీలకమన్నారు. జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా కడప కార్యదర్శి వెంకటేశు మాట్లాడుతూ సాంకేతిక విద్యతో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేఎల్ఎం కళాశాల ప్రిన్సిపల్ రత్నమ్మ, ప్రొఫెసర్ హేమకేశవ, కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ డాక్టర్ అబ్దుల్‌ముక్సీత్‌ఖాన్, సమన్వయకర్త అహ్మద్ పాల్గొన్నారు.

జిల్లా ఖజానా శాఖాధికారికి వినతి

కడప విద్య, న్యూస్‌టుడే : సీపీఎస్ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా చెల్లించిన డీఏ అరియర్స్ ఆదాయ పన్నులో చూపకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు, సిద్దవటం మండల శాఖ అధ్యక్షుడు రామకేశవ గురువారం కడప జిల్లా ఖజానా శాఖ అధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. విడుదల చేసిన బకాయిలకు మరోమారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలంటూ సబ్ ట్రెజరీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు. ఒకే ఆదాయానికి రెండుసార్లు రిటర్న్స్ దాఖలు చేయమంటున్నారని వివరించారు.

ఇంటి స్థలం కబ్జాపై ఫిర్యాదు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : తన ఇంటి స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేశారని, అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ కడప గుర్రాలగడ్డకు చెందిన వృద్ధురాలు సుశీలమ్మ గురువారం కడప ఎస్పీ, కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందించారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు, తనకు మగ దిక్కు లేరని ఆమె వాపోయారు.

విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న జడ్పీటీసీ సభ్యురాలు లతారెడ్డి తదితరులు

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

చక్రాయపేట (వేంపల్లె) : బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పులివెందుల జడ్పీటీసీ సభ్యురాలు లతారెడ్డి, మాజీ సర్పంచి ఉమాదేవిలు అన్నారు. వేంపల్లె అక్షర బాలికల జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పిస్తోందన్నారు.. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. బహుమతులు పంపిణీ చేశారు. జేజేఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బు, ఎంపీడీవో కుళాయప్ప, సీడీపీవో సుజాత, కరస్పాండెంట్ విజయభారతి పాల్గొన్నారు.

విద్యార్థుల కృషితోనే సమాజాభివృద్ధి

కమలాపురం, న్యూస్‌టుడే: విద్యార్థుల భాగస్వామ్యంతో సమాజం ప్రగతి పథంలో నడుస్తుందని కళాశాల ప్రధానాచార్యులు రాజగోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గురువారం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి.. పరిసరాల పరిశుభ్రత కృషి చేయాలని సూచించారు. రహదారి భద్రతపై పోలీసులతో కలిసి పట్టణంలో ర్యాలీ చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రిన్సిపల్ కృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, నాగలక్ష్మీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రశంసా పత్రాలతో విద్యార్థులు

బడ్జెట్‌లో 'సీమ'కు ప్రత్యేక నిధులివ్వాలి

జిల్లా సచివాలయం : రాష్ట్ర బడ్జెట్‌లో వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గురువారం కలెక్టరేట్ ఏవో విజయ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గుర్రప్ప, ఆంజనేయులు, దాదాఫీర్, ప్రకాష్, జయవర్దన్, సుబ్బరాయుడు, శంకర్, రాజేంద్ర, నాగేంద్ర, గోపి తదితరులు పాల్గొన్నారు.

యువతి అదృశ్యం

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: కళాశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైనట్లు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరులోని ఓ ప్రాంతానికి చెందిన యువతి కడప జిల్లాలో బీఫార్మసీ చదువుతూ అక్కడే వసతిగృహంలో ఉంటోంది. ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లింది. తిరిగి ఈ నెల 10న కళాశాలకు వెళ్లింది. అదే రోజు రాత్రి తల్లి ఆమెకు ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో పాటు కళాశాలకు వెళ్లలేదని తెలిసింది. ఈ మేరకు ఆమె తల్లి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ-వాహనాలతో పర్యావరణానికి మేలు

మారుతీనగర్, న్యూస్‌టుడే : ఎలక్ట్రికల్ వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తాయని ఖ్వాజా సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ మహమ్మద్ సోహైల్ పేర్కొన్నారు. కడప, ప్రొద్దుటూరులో సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన ఎలక్ట్రికల్ స్కూటర్ ఈ-యాక్సెస్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎంఐపీఎల్ సర్వీస్ రీజనల్ మేనేజరు సునీల్‌కుమార్, ఏరియా సేల్స్ మేనేజరు రమణబాబు, బీవీ ఏరియా మేనేజరు యశ్‌పాల్ హాజరై వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖ్వాజా సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ మహమ్మద్ సోహైల్ వాహన ప్రత్యేకతల గురించి వివరించారు. కార్యక్రమంలో షోరూం, ఫైనాన్స్ సిబ్బంది, పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.

నూతన ఎలక్ట్రికల్ స్కూటర్‌ను ప్రారంభిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ మహమ్మద్ సోహైల్, మేనేజర్లు

మాట్లాడుతున్న డీఎస్‌డీవో వినీల్‌కుమార్

నైపుణ్యంతోనే వృత్తిలో రాణింపు

పులివెందుల, న్యూస్‌టుడే: వృత్తిలో నైపుణ్యంతో ఎక్కువగా రాణించవచ్చునని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి వినీల్‌కుమార్ అన్నారు. స్థానిక న్యాక్ భవనంలో వివిధ ఉద్యోగ అవకాశాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులకు, నిరుద్యోగులకు పలు విషయాలు తెలిపారు. మెలకువలు నేర్చుకొని.. మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, న్యాక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాబు, వేణుగోపాల్‌రెడ్డి, రాకేష్ పాల్గొన్నారు.

ఎంపికైన అభ్యర్థులతో కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా, అధ్యాపకులు

ఉద్యోగాలకు 141 మంది ఎంపిక

కడప విద్య, న్యూస్‌టుడే : కడప నగరంలోని కోటిరెడ్డి (ఎస్‌కేఆర్, ఎస్‌కేఆర్) ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో గురువారం జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. 162 మంది అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించిన వివిధ కంపెనీల ప్రతినిధులు 141 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా, జేకేసీ కోఆర్డినేటర్ సుజాత, మెంటర్స్ వరప్రసాద్, మంజుల అభినందించారు.

బాల్య వివాహాలతో అనర్థాలు

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: బాల్య వివాహాలను నిర్మూలించాలని సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ అన్నారు. మండలంలోని బయనపల్లె వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి ఆయన వివరించారు. బాధితులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు. అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మనోహర్, న్యాయవాదులు రవితేజ, ఈశ్వరయ్య, ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ఛైర్మన్ శ్రీనివాసులు

విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు

మారుతీనగర్, న్యూస్‌టుడే : శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ స్వయం ప్రతిపత్తి కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియంలో ప్రతిభ కనబరిచి, బహుమతులు సాధించారని కళాశాల ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో సింపోజియం నిర్వహించారు. సీఎస్ఈ విభాగంలో మూడో సంవత్సరం విద్యార్థినులు ఎ.ప్రణవి, ఉదయశ్రీ ప్రథమ, శ్వేతరెడ్డి, విష్ణుప్రియ తృతీయ బహుమతులు సాధించారు. ఈసీఈ విభాగంలో మూడో సంవత్సరం విద్యార్థినులు అర్షియా, జి.ప్రణవి ద్వితీయ బహుమతి సాధించారు. ఛైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజు విజేతలను ప్రత్యేకంగా అభినందించారు.

నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

కడప విద్య, న్యూస్‌టుడే : ప్రతి విద్యార్థిని చదువుతోపాటు కమ్యూనికేషన్, కంప్యూటర్ స్కిల్స్ పెంపొందించుకుంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని, ఎడ్యుట్రీ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఆర్ వినతి పేర్కొన్నారు. గురువారం స్థానిక కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా అధ్యక్షతన వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. వృక్షశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం, అధ్యాపకులు నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనం అందించాలని డిమాండ్

చక్రాయపేట(వేంపల్లె), న్యూస్‌టుడే: సంపద కేంద్రంలో పనిచేస్తున్న క్లాప్ మిత్రులు, హరిత రాయబారులకు కనీస వేతనం అందించాలని మాజీ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లెలో గురువారం నాయకులతో కలిసి సంపద కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి పని చేస్తున్న వారితో సమస్యలు తెలుసుకున్నారు. నాయకులు అమర్నాథ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పక్కాగా ఏకీకృత కుటుంబ సర్వే

పులివెందుల, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేలో వివరాలను పక్కాగా నమోదు చేయాలని పులివెందుల ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. మండలంలోని రాగిమానిపల్లె పంచాయతీలో గురువారం సచివాలయ సిబ్బంది చేస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు.

సర్వే పరిశీలిస్తున్న ఎంపీడీవో కృష్ణమూర్తి

సిబ్బంది లేక.. అభివృద్ధి సాగక

పులివెందుల న్యూస్‌టుడే: పురపాలిక పరిధిలో మౌలిక సదుపాయల కల్పనకు ముఖ్యమైన ఇంజినీరింగ్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పలు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు తిష్ఠ వేశాయి. సరిపడా నిధులు లేకపోవడం.. సిబ్బంది సమస్యతో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక్కరూ లేరు...

కార్యాలయంలో ముగ్గురు ఏఈలు, ఒక డీఈ ఉండాల్సి ఉండగా.. ఒక్కరూ లేరు. ఇక్కడ పనిచేస్తున్నా అధికారులు బదిలీ అయ్యి ఏడాది కావస్తున్నా వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఇటీవల ఒక డీఈఈని కేటాయించినా.. ఆయనా వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. ఇంజినీర్ల స్థానంలో ప్రభుత్వం సచివాలయ వార్డు అమెనిటీస్ సెక్రటరీలను ఏర్పాటు చేశారు. కానీ, వారికి ఆ విభాగంపై సరైన అవగాహన లేకపోవడంతో పనులు మందకొండిగా సాగుతున్నాయి. రెండేళ్లుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ కూడా లేరు. దాంతో పట్టణంలోని పారిశుద్ధ్య పనులు నామ మాత్రంగా జరుగుతున్నాయి. వైకాపా హయాంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు తదితర కారణాలతో అధికారులు ఇక్కడికి రావడానికి మొగ్గ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఖాళీగా ఉన్న పురపాలక డీఈ సీటు

రోడ్డు నిర్మాణం ఎప్పుడో

బాకరాపురం, యర్రగుడిపల్లె, పెద్దరంగాపురం, కె. వెలమవారిపల్లె ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతోపాటు ఛిద్రమైన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆయా ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూస్తున్నాం.

- పుష్ప, బాకరాపురం

సచివాలయ అమెనిటీస్‌లు ఏఈలుగా

పులివెందుల పురపాలక కార్యాలయంలో సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీర్ల కొరత ఉన్న కారణంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయ అమెనిటీస్‌లను వినియోగించుకుంటున్నాం. డీఈవో పోస్టు ఖాళీగా ఉంది. త్వరలో డిప్యుటేషన్‌పై డీఈఈని వేస్తారు. తగు చర్యలు తీసుకుంటాం. **- మునికుమార్, పురపాలక కమిషనర్(ఎఫ్ఏసీ), పులివెందుల**

కడప జిల్లా, కడప నగర పాలక సంస్థ పరిధిలోని పుట్లంపల్లె గ్రామంలోని భూమి సర్వే నెంబర్ 12/3 మరియు ఫకీరుపల్లిలోని డోర్ నెం. 39/215, 39/216 ఇంటి ఆస్తుల విషయమై యావన్మంది ప్రజలందరికీ తెలియచేయు బహిరంగ ప్రకటన

కడప గౌరవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారి సమక్షంలో
O.S. No.126/2025

వాది: శ్రీమతి చుక్కా లక్ష్మీదేవి @ ఆవుల లక్ష్మీదేవి
మరియు
ప్రతివాదులు: 1. ఆవుల సుబ్బ నరసయ్య, 2. ఆవుల సీతమ్మ, 3. కాల్వ అశోక్ రెడ్డి.

కడప (పుట్లంపల్లె) సర్వే నెం. 12/3లోని 1.65 సెంట్ల భూమి మరియు ఫకీరుపల్లి డోర్ నెం.39/215, 39/216 ఆస్తులు ఉమ్మడి కుటుంబానివి. వీటిలో మా క్లయింట్ చుక్కా లక్ష్మీదేవి గారికి 1/3వ వంతు వాటా కలదు. దీనిపై కడప కోర్టులో O.S. No.126/2025 విభజన దావా పెండింగ్‌లో ఉంది. ఆస్తిని అన్యాక్రాంతం చేయకుండా, భౌతిక రూపం మార్చకుండా I.A. Nos.413, 412/2025 దాఖలు చేశాము. కావున, ఈ ఆస్తులపై ఎలాంటి కొనుగోలు ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు లేదా నిర్మాణాలు చేసినా అవి చెల్లవు. అతిక్రమిస్తే సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోబడును. ఎవరూ ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాము.

షెడ్యూల్ ఆస్తి వివరాలు:

ఐటెమ్ నెం.1 (Item No.1): కడప జిల్లా, కడప అర్బన్ సబ్-డిస్ట్రిక్ట్, కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో (పూర్వపు పుట్లంపల్లె గ్రామం), సర్వే నెం.12/3 (మొత్తం 3.00 సెంట్లలో) విస్తీర్ణం ఎ.1.65 సెంట్లు (లేదా 0.668 హెక్టార్లు) గల భూమి.

ఐటెమ్ నెం.2 (Item No.2): కడప నగర పాలక సంస్థ, రెవెన్యూ వార్డు నెం.39, ఫకీరుపల్లిలోని డోర్ నెం.39/215 గల ఇంటి ఆస్తి (లేట్ ఆవుల నరసింహులు గారి పేరు మీద కొనుగోలు చేయబడినది).

ఐటెమ్ నెం.3 (Item No.3): కడప నగర పాలక సంస్థ, రెవెన్యూ వార్డు నెం.39, ఫకీరుపల్లిలోని డోర్ నెం.39/216 గల ఇంటి ఆస్తి (లేట్ ఆవుల నరసింహులు గారి పేరు మీద కొనుగోలు చేయబడినది).

ఇట్లు: వాది తరఫు న్యాయవాదులు:
శ్రీమతి వై.ఆర్.ఉదయ శ్రీ, M.A., LL.B.,
శ్రీ కె.హేమ చంద్ర రెడ్డి, M.A., L.L.B.,
న్యాయవాదులు, కడప నగరం,
సెల్: 9441738083.

కడప: ఆందోళన చేస్తున్న ఎల్ఐసీ ఉద్యోగులు

కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న ఏపీఎన్జీవో నాయకులు

లేబర్ కోడ్‌లపై నిరసన గళాలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలంటూ కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో పలు కార్మిక సంఘాలు, పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఐ, అంగన్‌వాడీ కార్యకర్తలు, నాయకులు గురువారం ఆందోళన చేశారు. పలు చోట్ల ర్యాలీలు జరిగాయి. నాయకులు పాల్గొని.. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, కడప క్లస్టర్ బృందం

కమలాపురం: తహసీల్దార్ శివరామిరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

వేంపల్లె: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న మాజీ ఎంపీ తులసిరెడ్డి

మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న విద్యార్థులు

బకాయిల విడుదలపై హర్షం

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై ఆర్ఎస్‌యూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కడప నగరంలోని వైజంక్షన్ కూడలి వద్ద గురువారం మంత్రి లోకేశ్ చిత్ర పటాలను పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, నాయకులు గురుమోహన్, కొండయ్య, జశ్వంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

అరవిందనగర్ (కడప) : రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుకు మంత్రి నారా లోకేశ్, సీఎం చంద్రబాబు అండగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేశ్ పేర్కొన్నారు. గురువారం కడపలోని ఐటీఐ కూడలిలో మంత్రి లోకేశ్ చిత్రపటానికి పలువురు విద్యార్థులు పాలాభిషేకం చేశారు. తెలుగు యువత నాయకుడు అమరనాథరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అమృత్‌కుమార్, భరత్‌సింహా, కల్యాణ్ పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం కోరుతూ దీక్ష

మారుతీనగర్, న్యూస్‌టుడే : రాజ్యాంగ దినోత్సవం రోజు అర్ధరాత్రిన రాజ్యాంగ హక్కులను కూల్చిన ఘటన చాలా బాధాకరమని పరిశ్రమల శాఖ, డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గోపాల్ అన్నారు. స్థానిక యర్రముక్కపల్లె కూడలిలో కూల్చిన ఇంటిని ఆయన గురువారం పరిశీలించి రాజ్యాంగ పీఠిక పఠనంతో బాధితులు ఆరో రోజు చేపట్టిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మస్తాన్‌వలి, న్యాయవాది గుర్రప్ప, సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, మహాజన రాజ్యం పార్టీ నాయకులు మనోహర్ పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గోపాల్

జిల్లా సచివాలయం : ఎర్రముక్కపల్లెలోని మాజీ సైనికుడి ఇల్లు కూల్చిన ఘటనపై సిట్‌తో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబంతో కలిసి అఖిలపక్ష నాయకులు గురువారం జేసీ నిధి మీనాకు వినతి పత్రం అందించారు. నాయకులు గోపాల్, శ్రీనివాసులు, వెంకటశివ, రమణ పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu